జిల్లాలో 1582 మందికి 'సికిల్‌సెల్ ఎనీమియా'

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రాణాంతక 'సికిల్‌సెల్ ఎనీమియా' వ్యాధిగ్రస్థులు 1582 మందికి ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య క్షేత్ర సిబ్బందికి మంగళవారం ఆయన ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తగు సూచనలిచ్చారు. జిల్లాలో 4,72,950 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తే 13,903 ట్రైట్ రిపోర్టు వచ్చిందన్నారు. ఇందులో 1582 మంది బాధితులుగా తేలినట్లు పేర్కొన్నారు. అప్పుడు పుట్టిన బిడ్డ నుంచి 40 ఏళ్ల లోపువారికి ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స అందించాలన్నారు. ఆరు నెలల వయస్సు నుంచి ప్రారంభమై... ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి లక్షణాలు భిన్నంగా ఉంటాయన్నారు. రక్తహీనత-కొడవలి కణాలు సులభంగా విచ్ఛిన్నమై.. చనిపోతారని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందని, వివాహానికి ముందే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. వ్యాధి సోకిన వారు చికిత్స పొందకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ నాయక్

శిశుగృహాలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

పాడేరు: జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖకు చెందిన శిశు గృహాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఆయా పోస్టులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇన్‌ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్ పడాల్, జువైనల్ జస్టిస్ సభ్యులు, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ, నేచర్ స్వచ్ఛంద సంస్థ, జిల్లా బాలల సంరక్షణ అధికారులతో కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒక మేనేజర్ పోస్టుకు ముగ్గురు, మూడు ఆయా పోస్టులకు 12 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇటీవల కురిసిన వర్షాలతో జలపాతాల్లో ప్రవాహం పెరిగింది. అనంతగిరి మండలం తాటిగుడలో పెద్దశబ్దంతో ఉవ్వెత్తున పైనుంచి దుముకుతున్న జలాలను చూస్తున్న సందర్శకుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. - ఈనాడు, అరకులోయ

బోలెడు దూరం.. నెత్తిన భారం

రేషన్ తీసుకొనేందుకు గిరిపుత్రుల పాట్లు

ఈనాడు డిజిటల్, పాడేరు

కూటమి ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. దీంతో మైదాన ప్రాంత ప్రజలకు చాలావరకు మేలు జరుగుతున్నా.. గిరిజనులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఒక పంచాయతీ పరిధిలోని ఎక్కడో ఒక చోట రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల దూరంలో, శిఖరాగ్రంపై ఉండే గ్రామాల ప్రజలు దుకాణం వరకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానొచ్చినా.. వరదొచ్చినా చౌకధరల దుకాణం మూసేసినా ఉసూరుమంటూ వెనుదిరగాల్సిందే. రేషన్ అందితే.. మూట నెత్తినేసుకుంటూ కొండకోనల మధ్య నుంచి ఇల్లు చేరాలి. కూటమి ప్రభుత్వమైనా.. తమ కష్టాలను తొలగించాలంటూ గిరిపుత్రులు వేడుకొంటున్నారు.

రేషన్ బియ్యం మోసుకెళ్తున్న అనంతగిరి గూడెం గ్రామ గిరిజనులు

« కొయ్యూరు మండలం రేవులకోట, ఎండకోట, గొందికోట, ఈదులబంద గ్రామాల ప్రజలు 12 కి.మీ. పైగా గుర్రాలపై వచ్చి.. ప్రతి నెలా పలకజీడిలోని డిపో నుంచి సరకులు తీసుకెళ్తారు. ఈ నాలుగు గ్రామాలకు రేవులకోటలో సబ్‌డిపో పెడితే.. నిత్యావసరాలు ప్రజలు సకాలంలో అందుతాయి.

« అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ దాయర్తి, గుమ్మంతి గ్రామాల ప్రజల్లో సుమారు 100 మంది నివసిస్తున్నారు. వీళ్లు జీనబాడుకు 7కి.మీ నడుచుకుంటూ వెళ్లాల్సిందే.

« రొంపల్లి పంచాయతీలోని గూడెం, ఎన్.ఆర్.పురం పంచాయతీ నాయుడు వలస, కొనకోనలి గ్రామాల ప్రజలు నాలుగు కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది.

« డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు.. కొర్రాయి పంచాయతీ జాకరివలస, తూటంగి పంచాయతీ బుడ్డింగి ప్రజలు మూడు కి.మీ. దూరం నడిచి వెళ్లి తీసుకోవాలి. వర్షాకాలం వస్తే.. గెడ్డలు పొంగడంతో వాటి ఉద్ధృతి తగ్గేవరకు వేచి ఉండటం తప్ప గత్యంతరం లేకుండాపోతోంది.

సబ్ సెంటర్ల ఏర్పాటుతో మేలు

ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో పర్యటించిన సమయంలో జిల్లావ్యాప్తంగా గిరిజనులకు రేషన్ కష్టాలు తీర్చేందుకు 64 సబ్‌సెంటర్లు వెంటనే ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు సైతం ప్రజల కష్టాలను గుర్తించి కొయ్యూరు, అనంతగిరి, గూడెంకొత్తవీధి, డుంబ్రిగుడ పంచాయతీల్లో సబ్ సెంటర్లు పెట్టాల్సి ఉంది. అధికార యంత్రాంగం దృష్టిసారిస్తే.. గిరిపుత్రులకు మేలు జరుగుతుంది.

ఇబ్బందులు లేకుండా సరఫరా

ప్రతి నెలా ఇంటింటికీ రేషన్ సకాలంలో అందిస్తున్నాం. కొన్ని మండలాల్లో శివారు గ్రామాల్లోని ప్రజలు సమీప గ్రామాలకు వచ్చి తీసుకునేలా వెసులుబాటు కల్పించాం. ఇటీవల మంత్రి మనోహర్ సూచనల మేరకు రేషన్ సబ్ సెంటర్లను సైతం పెట్టాం. ప్రజల సమస్యలను గుర్తిస్తున్నాం. వీలైనంత వరకు ఉపకేంద్రాలు పెట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా రేషన్ పంపిణీ చేస్తాం.

- మోహన్‌బాబు, పౌరసరఫరాలశాఖ అధికారి, అల్లూరి జిల్లా

'మేఘాలకొండ'కు మెరుగులు

రూ. 35 లక్షలతో అభివృద్ధి * అటవీ శాఖ ఆధ్వర్యంలో పనులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

ప్రముఖ పర్యాటక కేంద్రం 'మేఘాలకొండ'కు వచ్చే సందర్శకులకు సదుపాయాలు కల్పించేలా అటవీశాఖ అడుగులు వేస్తోంది. ప్రధానంగా మేఘాలకొండపై నుంచి సూర్య కిరణాలను వీక్షించేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇక్కడికి తరలివస్తారు. కొండమీద సందర్శకులకు కనీస సదుపాయాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యాన మరుగుదొడ్లు, పర్యాటకుల భద్రతకు సంబంధించిన ప్రాథమిక పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. సీజన్ ప్రారంభం కావడంతో త్వరలో ఈ పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.

పాడేరు పట్టణం నుంచి వంజంగి మేఘాలకొండకు చేరుకునేందుకు ఏడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే వంజంగి గ్రామం దాటిన తర్వాత 'వై' కూడలి నుంచి కల్లాలబయలు గ్రామానికి, అక్కడి నుంచి కొండ చివరి ప్రదేశానికి చేరుకునేందుకు సందర్శకులు పడరాని పాట్లు పడుతున్నారు. కొండ చివరకు కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒక కిలోమీటరు వరకు కాలినడకన వెళ్లాల్సి ఉంది. సందర్శకులు సేదదీరేందుకు విశ్రాంతి గదులు లేకపోగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు సైతం లేకుండా ఉన్నాయి.

★ ప్రధాన ద్వారం సుందరంగా అలంకరించడంతో పాటు 'వై' కూడలి వద్ద సందర్శకుల లగేజీ బ్యాగ్‌లు భద్రపర్చేలా క్లోక్‌రూంల ఏర్పాటు, వాహన పార్కింగ్ స్థల కేటాయింపు, అందరికీ అనువైన ప్రదేశం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. తెల్లవారుజామున ఆయా ప్రాంతాలకు వెళ్లే సందర్శకులకు వీలుగా సౌర విద్యుత్తు కాంతులను ఏర్పాటుకు అంచనాలు రూపొందించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రూ. 35 లక్షలు వెచ్చించేందుకు ఇప్పటికే అంచనాలు రూపొందించారు.

★ అటవీశాఖ రేంజ్ అధికారి ప్రేమ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ సందర్శకులకు ప్రాథమికంగా ఏయే సదుపాయాలు కావాలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహన రద్దీని తగ్గించి సందర్శకులు ప్రశాంతంగా సందర్శించేలా పార్కింగ్ ప్రదేశాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రానున్న రెండు వారాల్లో పనులన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రేమ చెప్పారు.

కలిసి కదిలారు.. కష్టం తీర్చారు!

శ్రమదానంతో రహదారి నిర్మించుకుంటున్న గిరిజనులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రెండు గ్రామాలకు వెళ్లే రహదారి శిథిలమైంది. దానిని బాగు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని అనేకసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నారు. ఇంతవరకు ఏ అధికారి వారి సమస్యను పరిష్కరించలేదు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడకుండా రెండు గ్రామాల గిరిజనులు పలుగు పార పట్టుకుని వెదురుపల్లి నుంచి చిట్టంగరవు గ్రామం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రహదారిని నిర్మించుకున్నారు. బలపం పంచాయతీ వెదురపల్లి, చిట్టంగరువు గ్రామాలకు రహదారి అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి గుంతలు పడి మరీ దారుణంగా తయారైంది. దీంతో గ్రామస్థులే రహదారి నిర్మాణానికి కలసికట్టుగా ముందడుగు వేశారు. రెండు గ్రామాలకు సుమారు ఐదు కిలోమీటర్ల రహదారిని వారం రోజుల్లో శ్రమదానంతో పూర్తి చేస్తామని, ఇప్పటికే రెండురోజులు శ్రమదానం చేశామని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి, గ్రామ పెద్ద దావీదు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రెండు గ్రామాలకు తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామస్థులు గెమ్మెల సురేష్‌కుమార్, సత్తిబాబు, నాగేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతుకు 'అన్నదాతా సుఖీభవ' సాయం

పాడేరు, న్యూస్‌టుడే: పంట పండించే ప్రతి రైతుకు అన్నదాతా సుఖీభవ పథకం అందేలా చూడాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం అన్ని మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి సంబంధిత పత్రాలు అందజేయడంలో అలస్యం చేయవద్దన్నారు. స్థలాల పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆరా తీశారు. రీ సర్వే ప్రక్రియలో గ్రామం సరిహద్దుల్లో ఉన్న సంబంధిత శాఖల భూములకు నోటీసులు ఇవ్వాలని తెలిపారు. స్మార్ట్ కార్డుల పంపిణీలో జాప్యం ఎందుకు అవుతుందని ఆరా తీశారు. జిల్లాలో రేషన్ డిపోలన్నీ ఆన్‌లైన్ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. వృద్ధులకు ఇంటి వద్దకే నిత్యావసర సరకులు అందించాలని రేషన్ డిపో డీలర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, రీసర్వే సహాయ సంచాలకుడు కె.దేవేంద్రుడు, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్‌బాబు పాల్గొన్నారు.

భిన్న సంస్కృతుల వేదిక.. నైపుణ్యాల కలబోత

మారేడుమిల్లి, న్యూస్‌టుడే

రాష్ట్రస్థాయి సాంస్కృతిక కళా ఉత్సవాలకు మారేడుమిల్లి ఏకలవ్య గురుకుల పాఠశాల వేదికైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఏకలవ్య విద్యార్థులు తమలోని ప్రతిభను చాటుతూ ప్రశంసలు అందుకున్నారు. భిన్న సంస్కృతుల సమ్మేళనం, నైపుణ్యాల కలబోతగా ఉత్సవాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆచార వ్యవహారాలు, అలవాట్లు, వేషభాషలు మంత్రముగ్ధులను చేశాయి. కళా ఉత్సవ్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.

« 'మారేడుమిల్లిలో ఉత్సవాలకు దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో మాట్లాడటం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. ఆయా ప్రాంతాల్లోని సంప్రదాయాలతోపాటు అక్కడి వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నాన'ని స్థానిక ఏకలవ్య పాఠశాల విద్యార్థి **భూసారపు స్వప్నసాయి** చెప్పారు.

« మారేడుమిల్లి దూరమైనా ఉత్సవాల్లో పాల్గొనేందుకు అరకులోయ నుంచి వచ్చా. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయమైంది. వారి ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకున్నా'నని అరకులోయ విద్యార్థిని **దుర్గాశ్రీ** పేర్కొన్నారు.

« 'ప్రతిభను చాటేందుకు ఇటువంటి ఉత్సవాలు ఉపకరిస్తాయి. కళా ఉత్సవ్ వేదికపై నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ మధురానుభూతి ఎన్నటికీ మరిచిపోలేను. ఇక్కడి వాతావరణం బాగుంది. ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వెళ్తున్నా'నని పెదబయలు ఏకలవ్య విద్యార్థిని **లక్ష్మి** చెప్పారు.

ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా కళోత్సవాలు

మారేడుమిల్లి, రంపచోడవరం, న్యూస్‌టుడే: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏకలవ్య పాఠశాలల కళా ఉత్సవాలను నిర్వహించినట్లు గురుకులాల కార్యదర్శి గౌతమి చెప్పారు. మారేడుమిల్లి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో 'కల్చరల్ ఫెస్ట్, కళా ఉత్సవ్-2025 మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో సందడిగా సాగింది. 28 గురుకుల పాఠశాలల నుంచి 980 మంది విద్యార్థులు వచ్చారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, భక్తి, జానపద గీతాల ఆలాపనతో అలరించారు. రెండో రోజు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గౌతమి హాజరయ్యారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మారేడుమిల్లి, రంపచోడవరంలోని గురుకుల పాఠశాలలను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. గురుకులాల సంయుక్త కార్యదర్శి వై.వి.ఎస్.ప్రసాద్, డిప్యూటీ కార్యదర్శి కిశోర్‌బాబు, నెస్ట్ ప్రతినిధి కృష్ణారావు, ప్రిన్సిపల్స్ శంకరప్రసాద్, వెంకయ్య, అహ్మద్‌ఆలీషా పాల్గొన్నారు.

★ వాస్తవానికి బుధవారంతో ఉత్సవాలు ముగియాల్సి ఉండగా.. మంగళవారమే ముగించారు. కళాప్రదర్శనల్లో ప్రతిభ చూపిన జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

భక్తిగీతాలు ఆలపిస్తున్న బాలికలు

చింతపల్లి విద్యార్థినుల నృత్య ప్రదర్శన

ఓపెన్‌టాప్ 'డబుల్ డెక్కర్' వచ్చేసింది

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: పర్యాటక శాఖకు చెందిన మూడో డబుల్ డెక్కర్ బస్సు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకుంది. ఈ బస్సును సాగర్‌నగర్‌లోని ఈపీడీసీఎల్ కారాలయం సమీప విద్యుత్తు ఛార్జింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ చేశారు. ఇది ఓపెన్‌టాప్ కావడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇప్పటికే బీచ్‌రోడ్డులో ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు విజయవంతంగా నడుపుతున్న రెండు డబుల్ బస్సులకు పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు తాజాగా ఇది చేరనుండటంతో మరింత ఉత్సాహం కనిపించనుంది.

డబుల్ డెక్కర్ బస్సు.. ఓపెన్‌టాప్‌లో

రెజ్లింగ్‌లో హారికకు స్వర్ణం

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని హారికశ్రీ రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 3న అంతర్ కళాశాలల పోటీలు జరిగాయి. రెజ్లింగ్‌లో సత్తా చాటిన హారికశ్రీ ఈ నెల 27 నుంచి 30 వరకు రాజస్థాన్‌లోని కోట విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ప్రిన్సిపల్ వసుధ, వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, పీడీ ప్రభాకరరావు తదితరుల మంగళవారం అభినందించారు.

ఈ నెలా కందిపప్పు లేనట్లే!

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే

చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు ఇచ్చే రేషన్‌ను ఈ నెలా బియ్యంతోనే సరిపెడుతున్నారు. ఏ నెలకానెల కందిపప్పు వస్తుందన్న ఎదురుచూపులే మిగులుతున్నాయి. రేషను డిపోల్లో నిత్యావసర సరకులు అందజేస్తేనే పేదలకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు మండుతున్నాయి. కందిపప్పు కొందామంటే కేజీ రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. రేషను డిపోల్లో ఇస్తే రూ.67కే లభిస్తుంది. నలుగురు సభ్యులున్న కుటుంబం నాలుగు రోజులు పప్పుతో భోజనం చేసేందుకు వీలుండేది. ప్రభుత్వం నుంచి కొన్ని నెలలుగా సరఫరా ఆగిపోయిందని డీలర్లు చెబుతున్నారు. బియ్యం కోసం వచ్చే లబ్ధిదారులు కందిపప్పు రాలేదా అని అడగడం, లేదని డీలరు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. బియ్యం, పంచదారతోపాటు కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, రాగులు ఇవ్వాలని కార్డుదారులు కోరుతున్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్‌బాబు మాట్లాడుతూ. . నిల్వలు రాగానే పంపిణీ చేస్తామన్నారు.

జిల్లాలో ఇలా..

మండలాలు	: 22
చౌక డిపోలు	: 671
కుటుంబాలు	: 2.94 లక్షలు
రేషన్ కార్డులు	: 2.94 లక్షలు
ప్రతి నెలా కావాల్సిన కందిపప్పు	: 160 మెట్రిక్ టన్నులు

ఐక్యతే మన బలం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఐక్యతే మన బలమని... ప్రతి ఒక్కరిలో ఈ భావాన్ని పెంపొందించాలని అనకాపల్లి ఎంపీ సి.ఎం.రమేశ్ అన్నారు. వల్లభ్ భాయ్ పటేల్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అనకాపల్లిలో రన్‌ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ దేశ ఐక్యతా మార్గాన్ని చూపిన పటేల్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం వల్ల దేశభక్తి పెంపొందుతుందని తెలిపారు. ఐక్యంగా ఉంటామంటూ ర్యాలీలో పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, ఎస్పీ తుహిన్ సిన్హా, మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద సత్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్, కోట్ని బాలాజీ పాల్గొన్నారు.

ఆత్మవిశ్వాసంతో చదివితే ఉన్నతి

హుకుంపేట, న్యూస్‌టుడే: పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులు తమపై నమ్మకం ఉంచి, ఆత్మవిశ్వాసంతో చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. స్థానిక ఆంగ్ల మాధ్యమ పాఠశాల వద్ద కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు చట్టాలు, ఆడ పిల్లల భద్రత, చదువుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల తన భవిష్యత్తుపై విద్యార్థి దశ నుంచే ప్రణాళికతో ఉండాలని సూచించారు. విద్యార్థినులు తమ తల్లిదండ్రులు వస్తేనే పాఠశాల నుంచి బయటకు వెళ్లాలన్నారు. ఉపాధ్యాయులు కూడా దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. చదువుతోపాటు ఆటల్లో పట్టు సాధించాలని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. డీఎస్పీ షహబాజ్ అహమ్మద్, స్థానిక సీఐ సన్యాసినాయుడు, ఎస్సై సూర్యానారాయణ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హుకుంపేట పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న ఎస్పీ

ప్రచార గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, డీఈఓ బ్రహ్మాజీరావు, జిల్లా క్రీడాధికారి జగన్మోహన్‌రావు

7 నుంచి రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలు

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అండర్ 14, 17, 19 విలువిద్య (ఆర్చరీ) క్రీడా పోటీలను పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిది వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 936 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులతోపాటు 52 మంది కోచ్‌లు, 50 మంది స్థానిక వ్యాయామోపాధ్యాయులు ఈ పోటీలకు హాజరవుతారన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, జిల్లా క్రీడాధికారి జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అయిదు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పాడేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వనుము చిట్టబ్బాయి తెలిపారు. పీఎం ఉషా స్కీం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయభారతితో కలసి మంగళవారం కోర్సు సెంటర్ ప్రారంభించారు. మొదటి సర్టిఫికెట్ కోర్సు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్' అంశంపై రిసోర్స్ పర్సన్ (హైదరాబాద్) రుత్విక్ సాయి ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నారు. మారుతున్న విజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఎం ఉషా సమన్వయకర్తలు కెజియా, రవీంద్రనాయక్, సర్టిఫికెట్ కోర్సు కన్వీనర్ వరప్రసాద్, శరత్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న చిట్టబ్బాయి

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
పదవీ విరమణ శుభాకాంక్షలు
ఈనాడు క్లాసిఫైడ్స్
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

(c) eenadu

రూపొందించిన రోబో ఆకృతితో పైడిరాజు (ఎడమ నుంచి రెండో వ్యక్తి), సహకరించిన మెకానిక్‌లు

ఈ 'చిట్టి'.. పైడిరాజు సృష్టి

సింధియా, న్యూస్‌టుడే : కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ ఈ మెకానిక్కు మాత్రం ఫోర్కులు.. చైనులు.. సైలెన్సర్లు.. కావేవి రోబో తయారీకనర్హం అంటున్నారు. అనటమే కాదు స్వయంగా దానిని తయారు చేసి చూపించారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం కొత్తనక్కవానిపాలెంకు చెందిన సమ్మిడి పైడిరాజు బైక్ మెకానిక్. రిపేరు చేసేటప్పుడు కొన్ని వస్తువులు కొత్తవి అమర్చగా.. పాతవాటిని యజమానులు అక్కడే వదిలేస్తుంటారు. పైడిరాజు ఆ వృథా వస్తువులతో రోబో ఆకృతి తయారు చేయాలనుకున్నారు. తన ఆలోచన కార్యరూపం దాల్చటానికి తోటి మెకానిక్‌లు దిండు రాంబాబు, షేక్ ఇస్మాయిల్, కాడ శ్రీనులు సహకరించారు. రెండు నెలలు కష్టపడి ద్విచక్ర వాహనాల వృథా వస్తువులతో రోబో ఆకారం తయారు చేశారు. ఆ 'రోబో'ను జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నీ బైక్‌ల వృథా వస్తువులే కనిపిస్తాయి. సుమారు 70 పరికరాలు దీనికి ఉపయోగించారు. బరువు 125 కేజీలుంది. దానికి క్రోమో పెయింటింగ్ వేశారు. ఈ ప్రాంతంలో బైక్ మెకానిక్‌ల సంక్షేమానికి 'ప్రగతి టూ వీలర్' సంఘం ఉంది. సంఘం వార్షికోత్సవంలో దీనిని ప్రదర్శించాలని తయారు చేశారు.

రాయితీపై సైకిల్ వీడర్ల పంపిణీ

గూడెంకొత్త వీధి, న్యూస్‌టుడే: రాయితీపై రైతులకు సైకిల్ వీడర్లు పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి గిరిబాబు తెలిపారు. వంతడాపల్లిలో మంగళవారం పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరి పంటలో ఆశించే తాలు గింజల తెగుళ్లపై అవగాహన కల్పించారు. రాజ్‌మా పంటకు వేపనూనె పిచికారీ చేయడం ద్వారా తెగుళ్లు సోకే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. రాయితీపై అందించే యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూటమి నాయకులు అశోక్, విష్ణుమూర్తి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మానవాళికి మహోపకారం!!

ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకున్న 'మెడ్‌టెక్ జోన్'

అంకుర సంస్థలకు నిపుణుల దిశానిర్దేశం

ఈనాడు, విశాఖపట్నం

ఒకప్పుడు నగర శివారులో ఎలాంటి జనసంచారం లేని ప్రాంతం. ఇప్పుడు దేశంలో వైద్య ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు వైద్య ఉపకరణాలు ఎగుమతి చేస్తోంది. వందలాది సంస్థలు, అక్కడ తయారయ్యే పరికరాలతో తక్కువ కాలంలోనే దేశ, విదేశాల్లో గుర్తింపు పొందాయి. అదే విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్). విద్యార్థులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తోంది. ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణ కోసం నెలకొల్పిన 'మెడ్‌టెక్ యూనివర్సిటీ'ని త్వరలోనే ప్రారంభించనున్నారు.

- ప్రారంభం: **2018**
- విస్తీర్ణం: **275 ఎకరాలు**
- సంస్థలు: **150కి పైగా**
- టర్నోవర్: **రూ.10 వేల కోట్లకు పైగా..**
- ఎగుమతులు: **80 దేశాలకు**
- **ఉత్పత్తులు:** క్యాన్సర్ నిర్ధారణలో వినియోగించే ఐసోటోప్‌లు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తదితర **400**కు పైగా.

సదుపాయాలు

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రయోగశాలలు, పరీక్ష కేంద్రాలు, త్రీడీ ప్రింటింగ్, బయో మెటీరియల్ టెస్టింగ్, కేంద్రాలు, రీజెనరేటివ్, మెడికల్ ఫెసిలిటీ, స్టెమ్‌సెల్ కల్చర్ ఫెసిలిటీ తదితరాలు.

అందుబాటులో 'పీజీ' కోర్సులు..

మెడ్‌టెక్‌కు పెరుగుతున్న డిమాండ్ మేరకు ఆరు నెలల వ్యవధితో పీజీ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. అక్కడి ఇండియన్ బయోమెడికల్ స్కిల్ కన్సార్టియమ్ (ఐబీఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్సులకు భారతీయులతోపాటు విదేశీయులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ కోర్సుల ద్వారా వివిధ పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలకు సన్నద్ధం చేస్తున్నారు.

అంకుర సంస్థలకు ఆసరా

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లక్ష చదరపు అడుగుల స్టార్టప్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నీతిఆయోగ్‌కు చెందిన 'మెడీ వ్యాలీ', కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖకు చెందిన 'బయో వ్యాలీ' పేరిట రెండు ఇంక్యుబేటర్లు ఏర్పాటుచేశారు. అంకుర సంస్థలకు ఆర్థిక సలహాలు, నిధులు సమకూరేందుకు సహకరిస్తున్నారు. వ్యక్తిగత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ పాస్‌పోర్టు (ఐ-పాస్‌పోర్టు)లు జారీ చేస్తోంది. దీని ద్వారా అంకుర సంస్థలు అక్కడి ప్లగ్‌అండ్‌ప్లే సౌకర్యాలు, ప్రపంచ స్థాయి పరీక్షల కేంద్రాలు, ఫ్యాబ్రికేషన్ ల్యాబ్‌లు, పూర్తి ఎకోసిస్టమ్‌ను వినియోగించుకోవచ్చు.

దివ్యాంగులకు భరోసా..

మెడ్‌టెక్ జోన్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్‌లో దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాలు రూపొందిస్తున్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటితో పోలిస్తే ఇవి తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉంటున్నాయి. వీటిని లాభాపేక్ష లేకుండా తయారీ ధరకే అందిస్తున్నారు. యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్ సహకారంతో పెంపుడు జంతువులకూ ఈ తరహా సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఓ శునకం, మరో లేగదూడ సులభంగా నడిచే ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు అవగాహన

పరిశ్రమల సందర్శనలో భాగంగా విద్యార్థులకు అత్యాధునిక మెడ్‌టెక్ ఎకోసిస్టమ్, ఉత్పత్తులు, పరిశోధనలు, ఆవిష్కరణలపై అవగాహన కల్పిస్తున్నారు. మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అత్యాధునిక ల్యాబ్‌లు, సౌకర్యాలను విద్యార్థులు సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 154కు పైగా కళాశాలల యాజమాన్యాలు మెడ్‌టెక్ జోన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

పెదబయలు (గ్రామీణం), న్యూస్‌టుడే: సీకరి ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సోమవారం విశాఖలో జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. అండర్-14 విభాగంలో డిస్క్ స్త్రో, షాట్‌పుట్, అథ్లెటిక్స్‌లో కిల్లో రాజు ప్రథమ స్థానంలో, అండర్-17 విభాగంలో జావెలిన్ త్రోలో బాబూజీ ద్వితీయ స్థానంలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు చలపతిరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు బాలకృష్ణ, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.

విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు చలపతిరావు, ఉపాధ్యాయులు

గిరిజన విద్యార్థిని గుండె శస్త్రచికిత్స విజయవంతం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల ఈఎంఆర్ఎస్ పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎ.లోవకుమారికి గుండె శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ప్రిన్సిపల్ శివ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాఠశాలలో తీవ్రమైన గుండెనొప్పితో విద్యార్థిని బాధపడుతుండటాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గురుకులం కార్యదర్శి ఎం.గౌతమి దృష్టికి ప్రిన్సిపల్ తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి ఎన్ఈఎస్‌టీఎస్ (నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్) అధికారులతో మాట్లాడారు. విద్యార్థిని గుండె శస్త్రచికిత్స చేయించడానికి ఎన్ఈఎస్‌టీఎస్ ముందుకు వచ్చి వైద్య ఖర్చులకు రూ.7.67 లక్షలు వెచ్చించింది. కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ సహకరించారు. గత నెల 16న విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో విద్యార్థినిని చేర్పించారు. 27న శస్త్ర చికిత్స విజయవంతమైంది. అనంతరం ఆమెను ఈనెల 3న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. గిరిజన విద్యార్థిని ఆరోగ్యంపై ఈఎంఆర్ఎస్ పాఠశాల సిబ్బంది అధికారులను సమన్వయం చేసుకుంటూ, గుండె శస్త్రచికిత్స చేయించడంపై పలు విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

శస్త్ర చికిత్స అనంతరం విద్యార్థిని లోవకుమారితో ప్రిన్సిపల్ శివ్ సింగ్ చౌహాన్, కుటుంబ సభ్యులు

వినాయక ఆలయానికి స్థలం కేటాయింపు

కొయ్యూరు, న్యూస్‌టుడే: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చీడిపాలెం పంచాయతీ కాకరపాడులో సిద్ధి వినాయక ఆలయాన్ని తొలగించారు. ఈ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని నొండ్రు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో విన్నవించారు. కలెక్టర్ రెండు సెంట్ల స్థలం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆర్ఐ రాజన్నదొర, రెవెన్యూ సిబ్బంది పోతవరం రెవెన్యూ పరిధిలోని 59/1లో రెండు సెంట్ల స్థలాన్ని మంగళవారం ఆలయ కమిటీకి అప్పగించారు.

స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్ఐ రాజన్నదొర, రెవెన్యూ సిబ్బంది

కార్తిక పౌర్ణమి ఏర్పాట్ల పరిశీలన

కొయ్యూరు, న్యూస్‌టుడే: గాదిగుమ్మి సమీప శివాలయాన్ని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కిశోర్‌వర్మ మంగళవారం సందర్శించారు. బుధవారం జరిగే కార్తీక పౌర్ణమిక చేసిన ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యుడు లోతా భీమరాజుని అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న జలపాతాన్ని పరిశీలించారు. సురక్షితంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులకు సీఐ ఆదేశించారు.

పాపికొండల యాత్రకు తగ్గిన పర్యాటకులు

దేవీపట్నం, న్యూస్‌టుడే: గోదావరి వరదలు, మొంథా తుపాను ప్రభావం పాపికొండల విహారయాత్రపై పడింది. పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి మంగళవారం 16 మందితో పర్యాటక బోటు వెళ్లింది. గతేడాది కార్తిక మాసంలో పాపికొండల సందర్శనకు అధిక సంఖ్యలో వచ్చారని, శని, ఆదివారాల్లో రద్దీగా అధికంగా ఉందని బోటు నిర్వాహకులు పేర్కొన్నారు.

పాపికొండల సందర్శనకు వెళ్తున్న బోటు

స్వదేశీ వస్తువులనే వాడదాం

చింతూరు, న్యూస్‌టుడే: ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భాజపా నాయకులు చింతూరులో మంగళవారం ప్రచారం నిర్వహించారు. భారత్‌లోనే తయారైన వస్తువులనే వినియోగించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మయ్య చెప్పారు.

జూనియర్ కళాశాలలో స్వచ్ఛభారత్

సీలేరు, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ అధికారి, అధ్యాపకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు జెన్‌కో అతిథి గృహంకు వెళ్లే రహదారిలో పేరుకుపోయిన చెత్త, చెదారంను తొలగించారు. కళాశాల ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించారు.

విద్యార్థులతో మాక్ పార్లమెంట్

ఎటపాక, న్యూస్‌టుడే: దేశ అభివృద్ధి, రాజకీయాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఎంఈవో రాజులు సూచించారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం సీతాపురం జడ్పీ పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు బాబూరావు పర్యవేక్షించారు. సభాపతి, ప్రధానమంత్రి, మంత్రులుగా విద్యార్థులు వ్యవహరించారు. ఉపాధ్యాయులు సునీత, శ్రీదేవి, దేవత్, శాంతికుమారి, రవి నాయక్, వెంకటేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సీతాపురం జడ్పీ పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న విద్యార్థులు

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె

కార్యాలయం ఎదుట కాఫీ కార్మికుల ఆందోళన

పెదబయలు, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల ఆరో తేదీ నుంచి సమ్మె తప్పదని చుట్టుమెట్ట కాఫీ తోటల పరిధిలో కార్మికులు హెచ్చరించారు. కార్మికులు మంగళవారం చుట్టుమెట్ట ఏపీఎఫ్‌డీసీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కాఫీ పండ్ల సేకరణ ధర కేజీ రూ.పదికి పెంచాలని, కూలీరేట్లు రూ.500కు పెంచాలని, వర్కర్లకు రెయిన్‌కోట్లు ఇవ్వాలని, పనిసమయంలో ప్రమాదం సంభవిస్తే యాజమాన్యం భరించాలని, కొత్త ప్లాంటేషన్ చేసినప్పుడు కొత్తగా కార్మికులని నియమించాలని కోరారు. మండల కాఫీ కార్మికుల సంఘం, సీఐటీయూ మండల శాఖ అధ్యక్షులు బోనంగి చిన్నయపడాల్, బి.సన్నిబాబు, కార్మికులు సుందర్ రావు, సిద్ధేశ్వరరావు తదితరులు పేర్కొన్నారు.

ఉపాధ్యాయులను నియమించాలి

పెదబయలు, న్యూస్‌టుడే: పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ ఇనుపతీగలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బూడిద మాధవరావు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 30 మంది పిల్లలున్నా విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నేటి వరకు ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో తమ పిల్లలు విద్యకు దూరమయ్యారని పేర్కొన్నారు. పాఠశాల భవనాన్ని నాడు - నేడు పనులు చేపట్టి రెండేళ్లుగా అసంపూర్తిగా వదిలేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక నిత్యావసరాలకోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే అధికారులు స్పందించి తమ గ్రామసమస్యలను పరిష్కరించాలని జీఎస్‌యూ నేత మాధవరావుతో పాటు గ్రామస్థులు కోరుతున్నారు.

ఇనుపతీగల గ్రామస్థుల ఆందోళన

సత్యదేవుని దీక్ష స్వీకరణ

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: శ్రీరామగిరి రామాలయంలో అర్చకులు పురుషోత్తమాచార్యులతో మంగళవారం ఉదయం పలువురు సత్యదేవుని దీక్షలు స్వీకరించారు. చింతరేవుపల్లి, అన్నవరం, రేఖపల్లి, తెల్లవారిగూడెం, ఉమ్మడివరం గ్రామాలకు చెందిన 18 మంది మాలధారణ చేశారు. పవననిరి స్వామీజీ వీరంరెడ్డి అవసరమైన దీక్షా సామగ్రి అందజేశారు. పవననిరి ట్రస్టు విలీన మండలాల ఇన్‌ఛార్జి నోముల శ్రీనివాస్, సమరసత సేవా మండల ప్రచారక్ ముత్యాల రామకృష్ణయ్య, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

అర్చకులతో మాలధారులు

అర్హులందరికీ అందేలా సంక్షేమ పథకాలు

పాడేరు, న్యూస్‌టుడే: సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మండలాధ్యక్షురాలు ఎస్.రత్నకుమారి కోరారు. పాడేరు మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. మొంథా సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టారని ఎంపీడీఓ తేజరతన్ తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యారోగ్య, రహదారులు భవనాల శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. సౌర విద్యుత్తు సౌకర్యాన్ని రేకుల గృహాలకు కూడా కల్పించాలని ప్రజా ప్రతినిధులు కోరారు. జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలు వచ్చే ఏడాది మార్చిలోగా తాగు నీటి పథకాలన్నీ పూర్తిచేసేందుకు కృషి చేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు.. పశు సంవర్ధక శాఖ వైద్యాధికారి మాట్లాడుతూ సగం రాయితీపై రైతులకు పశుదాణా 50 పంపిణీ చేస్తామని, ఆసక్తిగల రైతులు ఉంటే తమకు సంప్రదించాలన్నారు. రహదారుల పనులు వేగవంతం చేయాలని పలువురు సర్పంచులు కోరారు. ఎంఈఓ ఎం.జాన్, వ్యవసాయ, ఐసీడీఎస్ సీడీపీఓ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ రత్నకుమారి

అడ్డతీగల, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా మండల స్థాయి అధికారులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ, అడ్డతీగల మండల ప్రత్యేకాధికారి రుక్మాంగదయ్య సూచించారు. మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీవో కుమార్ అధ్యక్షతన మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమావేశానికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు.

మత్తుతో జీవితాలు నాశనం

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయని ఎస్సై శివకుమార్ సూచించారు. స్థానిక హైస్కూల్ ప్లస్ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం గంజాయి, మత్తు పదార్థాల వినియోగం - అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యసనాల జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. సైబర్ నేరాలు, బాలికల, మహిళల చట్టాలు, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయిని ఆదిలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.

అడ్డతీగల, న్యూస్‌టుడే: గంజాయి సాగు చట్టరీత్యా నేరమని సీఐ నరసింహమూర్తి, ఎస్సై వినోద్ కుమార్ చెప్పారు. అడ్డతీగల వారపు సంతలో గిరిజనులకు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో గంజాయి సాగు, రవాణా, వినియోగం వల్ల అనర్థాలపై అవగాహన కల్పించారు.

పాడేరు, న్యూస్‌టుడే: గంజాయి, నాటుసారా తదితర అసాంఘిక కార్యకలాపాలకు అందరూ దూరంగా ఉండాలని డీఎస్పీ షహబాజ్ అహ్మద్ అన్నారు. డోకులూరు గ్రామ సచివాలయంలో మంగళవారం డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయితో పట్టుబడి నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. సీఐ దీనబంధు, ఎస్సై సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

రాజవొమ్మంగిలో విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై

మంచిచెడులపై బాలికలకు అవగాహన

చింతపల్లి (గ్రామీణం), న్యూస్‌టుడే: ఆడపిల్లలు అప్రమత్తంగా ఉంటూ మంచి వాళ్లతో స్నేహం చేయాలని సీఐ వినోద్‌బాబు పేర్కొన్నారు. స్థానిక జూనియర్ కళాశాల, బాలికల ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. రింతాడ, వంగసార బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో బాలికలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు, తోబుట్టువులను మినహా ఎవరినీ నమ్మవద్దన్నారు. మంచి చెడులపై విద్యార్థినులను అప్రమత్తం చేయాలని, ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సై వెంకటరమణ, వార్డెన్ నూకరత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో మాట్లాడుతున్న సీఐ వినోద్‌బాబు

రూ.10 లక్షలతో తాగునీటి పథకం

చింతపల్లి (గ్రామీణం), న్యూస్‌టుడే: స్థానిక సాయినగర్ వీధిలో తాగునీటి పథకాన్ని ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య మంగళవారం ప్రారంభించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ జల్లెపల్లి సుభద్ర దృష్టికి సాయినగర్ వాసుల తాగునీటి సమస్యను తీసుకెళ్లడంతో ఆమె రూ.10 లక్షల జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ధారలక్ష్మి, జయలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు నాజర్‌వల్లీ, బండారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అదనపు భవనాల నిర్మాణానికి నిధులు

సీలేరు, న్యూస్‌టుడే: దుప్పిలవాడ పంచాయతీ కొమ్ముల వాడ, డి.అగ్రహారం మండల పరిషత్ పాఠశాలలకు అదనపు తరగతి భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.14.50 లక్షలు మంజూరు కావడంతో సచివాలయం ఇంజినీరింగ్ సహాయకురాలు కుసుమ ఆధ్వర్యంలో బుధవారం స్థానికులతో కమిటీ ఏర్పాటుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా, సచివాలయ సిబ్బంది, స్థానికులు కలిసి నిర్మాణ నిర్వాహక కమిటీగా ఏర్పడ్డారు. ఉపాధ్యాయులు భవాని, శ్రీదేవి, నాగమణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రబీలో లాభదాయక పంటలసాగు

చింతపల్లి, న్యూస్‌టుడే: రబీలో గిరి రైతులు లాభదాయక పంటల సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి మధుసూదనరావు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం చౌడుపల్లి పంచాయతీ చెరువీధి గ్రామంలో రైతులకు పంటల సాగుపై పలు సూచనలు చేశారు. రైతులు ఏడాది పొడవునా భూములను పంటలతో ఉంచాలన్నారు. రబీలో వేరుసెనగ, అపరాలు వంటి పంటలు సాగు చేయాలని సూచించారు.

అక్రమ కట్టడాల తొలగింపు

పాడేరు, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కొంతమంది రేకుల షెడ్లను నిర్మించారు. దీనిపై ప్రిన్సిపల్ చిట్టిబ్బాయి కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు .స్పందించిన కలెక్టర్ వెంటనే తొలగించాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సహాయ కలెక్టర్ సాహిత్, తహసీల్దార్ అరుణ్ చంద్ర సమక్షంలో రేకుల షెడ్లను తొలగించారు. షెడ్లు తొలగిస్తుండగా ఓ గృహిణి మనస్తాపం చెంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే ఆమెను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పదేళ్లుగా నివాసం ఉంటున్న ఇల్లు కూల్చివేయడం సరికాదని స్థానికులు ఆందోళన చేశారు. కళాశాల ప్రాంగణంలో నిర్మించుకోవడం నేరమని సహాయ కలెక్టర్ స్పష్టం చేశారు.

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

నర్సీపట్నం (గ్రామీణం), న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన యువకుడు సత్తిరెడ్డి దుర్గాప్రసాద్ (25) నర్సీపట్నం గ్రామీణ మండలం ఆర్.లక్ష్మీపురం సమీపంలోని తోటలో పురుగు మందు తాగాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. అవివాహితుడైన దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నాడు. మందులు అయిపోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన అతను అమ్మమ్మ ఊరైన రోలుగుంట వెళ్తూ సోమవారం నర్సీపట్నంలో ఆగాడు. అక్కడ ఓ దుకాణంలో పురుగు మందు డబ్బా కొనుగోలు చేశాడు. రామలక్ష్మీపురం సమీపంలోని తోటలోకి వెళ్లి రోలుగుంటలోని మేనమామకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆయన వచ్చేలోగా అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు చెప్పారు.

ఉపాధ్యాయుడికి గుండెపోటు

సీపీఆర్‌తో ప్రాణం కాపాడిన సచివాలయ సిబ్బంది

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: పాఠశాలలో విధి. నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. అదే సమయంలో అక్కడే ఉన్న సచివాలయం సిబ్బంది సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. గూడెంకొత్తవీధి మండలం కె.వెదురుపల్లి ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడి (ఎంటీఎస్)గా పనిచేస్తున్న ఎం.వి.వి.ఎస్.ఎన్.మూర్తి మంగళవారం ఎప్పటిలానే పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా గుండెపోటు వచ్చి కింద పడిపోయారు. అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయిని అప్రమత్తమై గ్రామంలోకి వెళ్లగా బిర్సాముండా జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన గూడెంకొత్తవీధి సచివాలయం - 2 సిబ్బంది ఉన్నారు. వారికి ఉపాధ్యాయిని విషయం తెలియజేయడంతో వెల్ఫేర్ అసిస్టెంట్ బోసు, వ్యవసాయ సహాయకులు కృష్ణ, వెటర్నరీ అసిస్టెంట్ జయరాం, మాజీ వాలంటీర్ భీమరాజు పరుగున పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి సీపీఆర్ చేశారు. సుమారు 20 నిముషాలు గుండెను బాగా ఒత్తడంతో ఆయన ఊపిరి తీసుకుని పైకి లేచారు. తదుపరి వైద్యం అందించేందుకు 108 వాహనాన్ని రప్పించి ఆసుపత్రికి పంపించారు. సీపీఆర్ చేసి ఉపాధ్యాయుడి ప్రాణం కాపాడిన సచివాలయ సిబ్బందిని పలువురు అభినందించారు.

పడిపోయిన ఉపాధ్యాయుడికి సీపీఆర్ చేస్తున్న సిబ్బంది

తరగతి గదిలో పాఠాలు చెబుతూ మృతి

హుకుంపేట, న్యూస్‌టుడే: తరగతి గదిలో పాఠాలు చెబుతూ ఓ ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన మండలంలోని గుత్తుం మండల పరిషత్తు పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు **కిల్లో భగవాన్** మంగళవారం యథావిధిగా పాఠశాలకు వచ్చారు. పాఠాలు చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. గమనించిన తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భగవాన్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జి.బొడ్డాపుట్టు తరలించారు. జిల్లా ఉపవిద్యాశాఖాధికారి చెల్లయ్య, మండల విద్యాశాఖాధికారి ఈశ్వరరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తోటి ఉపాధ్యాయులు జి.బొడ్డాపుట్టు చేరుకొని సంతాపం తెలిపారు. అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	108	105
లైవ్	135	125
డ్రెస్డ్	196	220
స్కిన్‌లెస్	223	230

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా
పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | రంపచోడవరం: 94908 77172

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: సున్నంపాడు నుంచి తుర్రారు, రామన్నవలస వెళ్లే కూడలిలో బస్‌షెల్టరు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎదురుచూడాల్సి వస్తోంది. - కృష్ణారెడ్డి, తుర్రారు, ✓: రామన్నవలస కూడలిలో బస్‌షెల్టరు ఏర్పాటుకు చర్యలు చేపడతాం. - వెంకటరమణ, పీఆర్ డీఈఈ, రంపచోడవరం

స్పందనకు వందనం

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: లోతుగెడ్డ కూడలిలోని ఆర్టీసీ బస్టాప్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ బస్టాప్‌లో చెత్త, మద్యం సీసాలు పేరుకుపోయాయంటూ ఈ నెల 3న 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన వచ్చిన వార్తకు పంచాయతీ కార్యదర్శి కుమార్ స్పందించారు. బస్టాప్ వద్ద నున్న చెత్త, మద్యం సీసాలను పంచాయతీ కార్మికులతో తొలగించారు.

లోతట్టు గ్రామాలకు రోడ్లేవీ?

ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి శూన్యం

రంపచోడవరం, న్యూస్‌టుడే

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదని లోతట్టు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు అధ్వానంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. కాకవాడ - వేములకొండ, కాకవాడ - వెట్టిచెలకలు, పీరకొండ - తిరగటిరాళ్ల, వెట్టిచెలకలు - దబ్బవలస, వేములకొండ కూడలి - గుర్రబొక్క గ్రామాలకు వెళ్లే రోడ్లు గోతులు పడి రాళ్లు లేచి ప్రమాదకరంగా ఉన్నాయి. వేర్వేరు పనులపై రంపచోడవరం వెళ్లాలంటే అవస్థలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించలేని పరిస్థితులు నెలకొన్నాయని, మార్గమధ్యలోనే ప్రాణాలు పోతున్నాయని చెబుతున్నారు. వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా స్తంభించి బయటకు రాలేకపోతున్నామంటున్నారు.

▸లోతట్టు గ్రామాలైన కాకవాడ, వేములకొండ, పీరకొండ, గుర్రబొక్క, వెట్టిచెలకలు, తిరగటిరాళ్ల తదితర గ్రామాలకు ఏళ్ల తరబడి రోడ్లు లేవు. కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అక్కడి గిరిజనులు నిత్యావసర సరకుల కోసం ఊరు దాటి రంపచోడవరం రావాల్సిందే. ఆదికర్మ యోగి పథకంలో బీటీ, గ్రావెల్, మెటల్ రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధికి బాటలు వేయాలని తున్నూరు సర్పంచి విజయభాస్కర్ రెడ్డి, పీవోడబ్ల్యూ నాయకురాలు శ్రీదేవి కోరుతున్నారు.

వెట్టిచెలకలు రోడ్డును చూపిస్తున్న తున్నూరు సర్పంచి విజయభాస్కర్‌రెడ్డి, గ్రామస్థులు

పనులు నిలిచి ఆరేళ్లు.. పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు!

చింతూరు, న్యూస్‌టుడే

అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు భవనాల్లేని చోట కొత్తగా నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో గతంలో తెదేపా ప్రభుత్వం చర్యలు చుట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్రాలకు భవనాలు మంజూరు కాగా.. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. నాటి నుంచి ఆరేళ్లుగా భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

▪చింతూరు, వరరామచంద్రపురం, ఎటపాక, కూనవరం మండలాలకు 2018-19లో 54 కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో కేంద్రానికి నిర్మాణానికి రూ.7.5 లక్షలు కేటాయించారు. ఇందులో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలు, ఐసీడీఎస్ నుంచి రూ.2.5 లక్షలు ఖర్చు చేసేలా చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు ప్రారంభించారు. ఐసీడీఎస్ నుంచి నిధులు విడుదలకు వైకాపా ప్రభుత్వం పచ్చజెండా ఊపకపోవడంతో పనులు ఆగిపోయాయి.

నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం భవనం

▪గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యనందించేందుకు వసతులతోపాటు ప్రతి కేంద్రానికి భవనం ఉండాలి. చిన్నారులకు ఆటపాటలతో పాఠ్యాంశాల బోధనకు అవసరమైన సామగ్రిని సమకూర్చాలి. విలీన మండలాల్లోని కేంద్రాల్లో 22 వేల మంది చిన్నారులు ఉన్నారు. అసంపూర్తి భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది.

పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్వారీల నిర్వహణలో ఆ ప్రాంత స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అరకులోయ నియోజకవర్గంలో రూ.9.8 కోట్ల వ్యయంతో అయిదు ఎకరాల్లో 36 యూనిట్లతో ఏర్పాటు చేసే ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌తో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. చింతపల్లి మండలానికి ఎంఎస్ఎంఈ పార్కు మంజూరు చేసినట్లు చెప్పారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్

దట్టంగా మంచు.. నిర్లక్ష్యంతో ముప్పు

మన్యంలో కొద్ది రోజులుగా మంచు దట్టంగా కురుస్తోంది. మొంథా తుపాను తర్వాత వాతావరణంలో మార్పులు, శీతాకాలం కావడంతో తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు తొలగడం లేదు. జైపూర్ కూడలి నుంచి చాపరాయి జలవిహారి వరకు జాతీయ రహదారిపై వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వాహన చోదకులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలకు గురయ్యే ఆస్కారముంది. - న్యూస్‌టుడే, డుంబ్రిగుడ, పెదబయలు గ్రామీణం

శ్రమదానంతో బడికి బాట

పరాడ పంచాయతీ రూడగోమంగి పాఠశాలలో 27 మంది విద్యార్థులున్నారు. పాఠశాలకు వచ్చే దారంతా రాళ్లు తేలడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారానికి విద్యా కమిటీ ఛైర్మన్ తాంగుల నాగరాజు, గ్రామస్థులు శ్రమదానంలో బాటను బాగు చేశారు. సీసీ రోడ్డు నిర్మాణంతో ఇబ్బందులు తొలగుతాయని ఉపాధ్యాయులు మత్స్యలింగం, ఊర్మిళ చెప్పారు. - న్యూస్‌టుడే, పెదబయలు గ్రామీణం

గతుకుల దారిలో రాకపోకలకు ఇక్కట్లు

పాడేరు - పెదబయలు రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్డు దెబ్బతింది. మంగబంద సమీపంలో గోతులు పడి రాళ్లు తేలడంతో వాహనచోదకులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెదబయలు మండలం సీకరి పంచాయతీ బుంగారుమెట్ట నుంచి సంపంగిపుట్టు వరకు ఇదే పరిస్థితి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పెదబయలు గ్రామీణం

అ·వీ·ఇ·వీ

తహసీల్దారుగా ధర్మేంద్ర

కూనవరం, న్యూస్‌టుడే: మండల తహసీల్దారుగా జె.ధర్మేంద్ర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్ ఎటపాక బదిలీ అయ్యారు. చింతూరు సబ్ కలెక్టరేట్‌లో ఏవోగా పనిచేస్తూ ధర్మేంద్ర ఇక్కడకు వచ్చారు.

7న మండల పరిషత్తు సమావేశం

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఈ నెల 7న జరగనుంది. ఎంపీపీ వరహాలమ్మ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ఎంపీడీవో శ్యామ్‌సుందర్ చెప్పారు.

9న ఆదివాసీ మహాసభ

వరరామచంద్రపురం, న్యూస్‌టుడే: ఆదివాసీ గిరిజన మండల మహాసభ ఈ నెల 9న నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి ప్రదీప్ చెప్పారు. కుంజవారిగూడెంలో మంగళవారం మాట్లాడుతూ.. ఆదివాసీ హక్కులు, చట్టాల అమలుపై మహాసభలో చర్చ జరుగుతుందన్నారు. కల్యాణ్, చిన్నబాబు, సత్యనారాయణ, బొజ్జి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన విద్యాబోధన చేయండి

రంపచోడవరం, న్యూస్‌టుడే: గురుకుల విద్యాలయాలల్లో మెరుగైన విద్యాబోధనతోపాటు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి గౌతమి ఆదేశించారు. రంపచోడవరం గురుకుల బాలుర, బాలికల పాఠశాలలు, కళాశాలలను మంగళవారం సందర్శించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంతోపాటు పరిసరాల శుభ్రతపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపల్స్ అహ్మద్ ఆలీషా, శ్రీనివాసరావు, అన్నామణి పాల్గొన్నారు.

తాగునీటి పథకం మరమ్మతుకు వినతి

కూనవరం, న్యూస్‌టుడే: కూటూరులో జల్ జీవన్ మిషన్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి పథకం పనిచేయడంలేదని, వెంటనే మరమ్మతు చేయించాలని మాజీ సర్పంచి పాయం సీతారామయ్య సచివాలయ అధికారులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేదన్నారు. రాజు, శంకరమ్మ, కృష్ణవేణి, ముత్తమ్మ. జయమ్మ, అర్జమ్మ వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

దోమల నివారణ చర్యలు చేపట్టండి

వై.రామవరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుతోపాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో బాపన్నదొర సూచించారు. మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలన్నారు.

బిర్సాముండాకు ఘన నివాళి

రంపచోడవరం, న్యూస్‌టుడే: ముసురుమిల్లిలో బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి మంగళవారం నివాళులర్పించారు. ఎంపీటీసీ సభ్యుడు కుంజం వంశీ, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, ఇంజినీరింగ్ అసిస్టెంటు రోషిణి పాల్గొన్నారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: భగవాన్ బిర్సా ముండా గిరిజన సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఎంపీడీవో ప్రసాదరావు అన్నారు. బిర్సా ముండా జయంత్యుత్సవాల సందర్భంగా రాజేంద్రపాలెంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ గిరిజనుల శ్రేయస్సు కోసం బిర్సాముండా ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టులో సచివాలయ సిబ్బంది

చింతూరు, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆర్అండ్ఆర్, పునరావాసం పనులకు విలీన మండలాల్లోని సచివాలయ సిబ్బందిని డిప్యుటేషన్‌పై ప్రభుత్వం నియమించింది. ఫలితంలో పంచాయతీల్లో పనులు ముందుకు సాగడం లేదు. నాలుగు మండలాల్లోని సచివాలయాలకు చెందిన సుమారు 50 మంది ఐదు నెలలుగా చింతూరు ఐటీడీఏలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్లను పునరావాసం, ఆర్అండ్ఆర్ జాబితాల తయారీకి వినియోగిస్తున్నారు.

ఇంజినీరింగ్ అసిస్టెంట్లు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేవారు లేకుండాపోయారు. ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.

సంక్షేమ సహాయకులు ప్రతి నెల సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాల్సి ఉండగా... ఐదు నెలలుగా పర్యవేక్షణ కొరవడింది. పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

పంచాయతీల్లో పనులన్నీ పెండింగ్

▼డిజిటల్ అసిస్టెంట్లు విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు మంజూరుకు దరఖాస్తు చేయాల్సి ఉంది. పీఎం రీఇంబర్స్‌మెంట్‌తోపాటు ప్రజలకు అవసరమైన పనులు వీరే చూడాల్సి ఉంది. సచివాలయాల పరిధిలో సర్వేయర్లు లేకపోవడంతో గ్రామాల్లో నెలకొన్న భూసంబంధ సమస్యలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పోలవరం పునరావాసం, ఆర్అండ్ఆర్ సంబంధించిన పనులు చేసేందుకు కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలి. సచివాలయ సిబ్బందిని వెనక్కు పంపకుండా అక్కడే ఉంచేశారు.

▼ చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పర్యవేక్షణకు చింతూరులో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాలున్నాయి. ఒక్కో కార్యాలయంలో ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లు, నలుగురు యూడీసీలు, ముగ్గురు ఎల్‌డీసీలు, నలుగురు సర్వేయర్లు, ఒక సర్వే ఇన్‌స్పెక్టర్ ఉండాలి. తగినంత సిబ్బంది నియామకం జరగకపోవడంతో విలీన మండలాల్లోని సచివాలయాల్లోని సిబ్బందిని డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు.

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న డీడీ రుక్మాంగదయ్య, ఎంపీడీవో కుమార్

అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలి

అడ్డతీగల, న్యూస్‌టుడే: విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డీడీ రుక్మాంగదయ్య సూచించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన చెకుముకి పోటీలకు 8 ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. గొంటువానిపాలెం జడ్పీ పాఠశాల విద్యార్థులు, హోసన్నా పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు.

రంపచోడవరం, కూనవరం: చదువుతోపాటు నైపుణ్యం పెంపుతో సత్తా చాటవచ్చని ఇన్‌ఛార్జి ఆర్డీవో అంబేడ్కర్ విద్యార్థులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు జరిగాయి. 12 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో రంపచోడవరం ఆశ్రమ బాలికోన్నత పాఠశాల ప్రథమ స్థానంలో, ప్రైవేటు పాఠశాలల విభాగంలో లెనోరా పబ్లిక్ స్కూల్ ప్రథమ స్థానంలో నిలిచాయి. బందపల్లి ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు అంబటి శ్రీనివాసరావు పేరున ఆయన కుటుంబసభ్యులు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు నెల 23న జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. కూనవరంలో నిర్వహించిన పోటీలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. కూనవరం హైస్కూల్, మాంటిస్సోరి పాఠశాలల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు.

రాజవొమ్మంగి: స్థానిక జడ్పీ పాఠశాలలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌కు 11 పాఠశాలల నుంచి 36 మంది విద్యార్థులు హాజరయ్యాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు నిలిచిన రాజవొమ్మంగి బాలుర ఆశ్రమ పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్డంగి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయిని ఆదిలక్ష్మి జ్ఞాపికలు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

అరకులోయ పట్టణం: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి టాలెంట్ టెస్ట్ మంగళవారం జరిగింది. అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ పరీక్షకు వివిధ పాఠశాలల నుంచి 36 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ చాటిన వారికి ఎంఈవో భారతీరత్నం బహుమతులు అందజేశారు.

పాడేరు పట్టణం: తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన పోటీల్లో అక్షర పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు ప్రశంసాపత్రాలు అందించారు.

చెకుముకి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన అక్షర పాఠశాల విద్యార్థినులు

సమర్థంగా 2027 జనగణన సర్వే నిర్వహణ

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: జనగణన- 2027 సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గణాంకాల శాఖ రాష్ట్ర ఉప సంచాలకుడు సాయిశేఖర్ తెలిపారు. జీకేవీధిలో ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి అవగాహన కల్పించారు. జనాభా గణనకు ముందస్తు ప్రీ టెస్ట్‌లో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాలు ఎంపిక చేశామన్నారు. విశాఖ జిల్లాలో భీమిలి, కర్నూలు జిల్లాలో రెండు మండలాలు, అల్లూరి జిల్లాలో గూడెంకొత్తవీధి మండలం ఉన్నాయన్నారు. ఈమేరకు జీకేవీధిలో మొదటి విడత శిక్షణ చేపడుతున్నామని పేర్కొన్నారు. తహసీల్దార్ అన్నాజీరావు, జనగణన ప్రాజెక్టు అల్లూరి ఇన్‌ఛార్జి అంకూర్ కుమార్, గ్రేడ్ 2 అధికారులు రాజామోహన్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఉప తహసీల్దార్ సత్యనారాయణ, వీఆర్వోలు, ఇమ్యూనేటర్లు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.

అందరికీ పరిహారం వచ్చేలా సర్వే

వరరామచంద్రాపురం: బీసీ కాలనీ మొత్తం సర్వే చేసి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరారు. కాలనీలో కొంత భాగం సర్వేచేసి, మిగిలిన భాగాన్ని వదిలేస్తారన్న ప్రచారంతో మంగళవారం వారంతా ఆందోళనకు దిగారు. కాలనీలో రహదారులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, కొత్తగా సమస్య ఉత్పన్నం కాకుండా అధికారులు నివాసాలకు పరిహారం వచ్చేలా చూడాలన్నారు.

బీసీ కాలనీలో నినాదాలు చేస్తున్న గ్రామస్థులు

మండల పరిషత్తు సమావేశం వాయిదా

అనంతగిరి, న్యూస్‌టుడే: మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. పూర్తిస్థాయిలో సభ్యులు హాజరుకాకపోవడంతో వాయిదా వేసినట్లు ఎంపీడీవో ప్రభాకర్‌రావు చెప్పారు. సభ్యులందరికీ ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ వారెవరూ రాలేదు. ఇప్పటికే వారంతా ఎంపీపీ నీలవేణిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఎంపీపీకి వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా ఈ విషయాన్ని ఆర్డీఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశాన్ని సభ్యులు బహిష్కరించటంతో కోరమ్ లేని కారణంగా వాయిదా వేశారు. ఎంపీపీ నీలవేణి, వైస్ ఎంపీపీలు శకుంతల, జయవర్ధని, పలువురు సర్పంచులు హాజరయ్యారు.

సర్పంచులతో సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ నీలవేణి

అందరి సహకారంతో తెదేపా బలోపేతం

సమావేశంలో మాట్లాడుతున్న నరేశ్

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: సమష్టి కృషి, సహకారంతో తెదేపా బలోపేతం అవుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొర్రా నరేశ్ చెప్పారు. చిన్నమట్టపల్లిలో మంగళవారం తెదేపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో సమస్యలుంటే చెప్పాలని, వందశాతం పరిష్కారం చూపుదామన్నారు. రామారావు, చంద్రయ్య, రాజు, నరసింహారావు, సిద్ధార్థ, బాలయ్య, ముత్తయ్య, జోగారావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఎటపాక: తెదేపా మండల అధ్యక్షుడిగా నియమితులైన బొల్లా పుల్లయ్యకు స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. గన్నవరంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వెంకట్, శేఖరం, ప్రతాప్ తదితరులు పుల్లయ్యను సత్కరించారు. చిన నర్సింహరావు, భాస్కర్, శివయ్య, శ్రీకాంత్, వీరవెంకట్రావు, ప్రణయ్ పాల్గొన్నారు.

చక్రాల కుర్చీ వితరణ

కూనవరం, న్యూస్‌టుడే: జమాల్‌ఖాన్ ట్రస్టు ఓ దివ్యాంగునికి మంగళవారం నాలుగు చక్రాల కుర్చీ అందజేసింది. కూనవరానికి చెందిన గడ్డం రాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నడవలేని స్థితిలో ఉన్న అతడి పరిస్థితిని స్థానిక తెదేపా నాయకులు ట్రస్టు దృష్టికి తీసుకువెళ్లారు. ట్రస్టు నిర్వాహకుడు జమాల్‌ఖాన్ స్పందించడంతో రాజుకు చక్రాల కుర్చీ సమకూరింది. సర్పంచి హేమంత్, తెదేపా మండల అధ్యక్షుడు భాస్కర్, అప్పారావు, శ్రీను, రాము, చందు పాల్గొన్నారు.

రాయితీపై పశుబీమా

పెదబయలు, న్యూస్‌టుడే: పశువుల్లో కృత్రిమ గర్భధారణ పద్ధతులతో మేలు జాతి దూడలు జన్మిస్తాయని జిల్లా పశు సంవర్ధక అధికారి జయరాజ్ చెప్పారు. అడుగులపుట్టు పంచాయతీ రైతు సేవా కేంద్రంలో మంగళవారం రైతు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పశువులకు పచ్చిగడ్డి, దాణా ఉపయోగాలను సహాయ సంచాలకులు కిషోర్ వివరించారు. పశువైద్యాధికారి విజయకుమార్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. ప్రభుత్వం పశువులకు రాయితీపై బీమా సదుపాయం కల్పిస్తోందన్నారు. సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పీఏసీఎస్ ఛైర్మన్ త్రిమూర్తులు తెలిపారు. ఈ పార్టీ జి.మాడుగుల మండల అధ్యక్షుడు భీమన్న అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. వెంకటరమణ, భాను ప్రసాద్, చరణ్‌కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న త్రిమూర్తులు

వ్యాధులపై అప్రమత్తం

అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం పరిశీలిస్తున్న ఏడీ ఎంహెచ్‌వో సరిత

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: కాలానుగుణంగా ప్రబలే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ సరిత సూచించారు. రాజవొమ్మంగి, లాగరాయి పీహెచ్‌సీలను మంగళవారం సందర్శించారు. జనన నిరీక్షణ గది, మందుల గది, ల్యాబ్‌లను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రక్తహీనతతో బాధపడే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజవొమ్మంగిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యాధికారులు సుష్మ, సతీష్, శరత్‌చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

అందుబాటులోకి ఆయుర్వేద వైద్యసేవలు

కూనవరం, న్యూస్‌టుడే: కోతులగుట్ట సీహెచ్‌సీలో ఆయుర్వేద వైద్యసేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు రోగులను పరీక్షించి మందులు ఇస్తామని వైద్యుడు షమీమ్ చెప్పారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వద్దు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు తెలిపారు. జి.మాడుగులలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారపు సంతకు వచ్చిన ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగించాలని, లేదంటే వైకాపా తరపున ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉప ఎంపీపీ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ వెంకట గంగరాజు, సర్పంచి రాంబాబు, ఎంపీటీసీ సభ్యురాలు విజయకుమారి, వైకాపా నాయకులు మత్స్యకొండం నాయుడు, సీతారాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

లింకు రోడ్ల నిర్మాణానికి సర్వే

పెదబయలు, న్యూస్‌టుడే: కిముడుపల్లి పంచాయతీ కేంద్రం నుంచి పిల్లిపుట్టు మీదుగా కొరవంగి వరకు లింకు రోడ్ల నిర్మాణానికి మంగళవారం సచివాలయ ఇంజినీరింగ్ సిబ్బంది సర్వే చేశారు. పొయిపల్లి నుంచి పిల్లిపుట్టు వరకు తారు రోడ్డు, కొరవంగి, రూఢకోట వరకు లింకు రోడ్ల నిర్మాణంతో పొయిపల్లి, రూఢకోట, కొరవంగి, కుమడ, బూసిపుట్టు పంచాయతీల్లోని ఎనిమిది గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగు పడుతుంది.

చిత్తడిగా శాండికొరి గ్రామానికి వెళ్లే రహదారి

శాండికొరిలో సీసీ రహదారి నిర్మించండి

సీలేరు, న్యూస్‌టుడే: దుప్పిలవాడ పంచాయతీ శాండికొరిలో సీసీ రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. రోడ్డు పాయింటు నుంచి గ్రామానికి వెళ్లడానికి దారిలేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ దారి నిర్మించాలని పలుమార్లు సర్పంచి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని, అయినా రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టలేదని, మట్టి రహదారిలో పెద్ద గోతులు ఏర్పడి ద్విచక్రవాహనాలు కూడా రాలేని పరిస్థితి నెలకొందని, అధికారులు పంచాయతీ పాలకవర్గం స్పందించి వెంటనే శాండికొరి గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు డిమాండు

రంపచోడవరం, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల సంఘ జిల్లా నాయకులు సురేష్ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలుపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇళ్ల నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు వాణిశ్రీ, ఉపాధ్యక్షులు రాంబాబు, శాంతిరాజు, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు రామరాజు, శ్రీను, ఆదినారాయణ, విజయభాస్కర్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్

(c) eenadu

రేపు 'ఈటీవీ' కార్తిక దీపోత్సవం

నేడు ఎంట్రీ పాసుల పంపిణీ

శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది కార్తిక మాసం. కార్తికంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యం అసమానమైనది. ఇంతటి ప్రాధాన్యం దృష్ట్యా 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్' ఛానళ్ల ఆధ్వర్యంలో గుంటూరులో కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు పూజా సామగ్రి నిర్వాహకులే సమకూరుస్తారు. చిన్నపిల్లలకు అనుమతి లేదు. నేలపై కూర్చోగలిగే వారు మాత్రమే హాజరు కావాలని మనవి. పరిమిత సంఖ్యలోనే పాసులు ఉంటాయి.

ఎంట్రీ పాసులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో పంపిణీ చేస్తారు.

–ఈటీవీ, గుంటూరు

సమయం: ఈ నెల 6న (గురువారం) సాయంత్రం 5 గంటలకు

స్థలం: ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు

ఈ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం 6న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు.

ETV ఆంధ్ర ప్రదేశ్ | ETV తెలంగాణ | ETV Life

ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాపరిషతు(గుంటూరు), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో 9, 10వ తరగతులు, ఇంటర్ చదువుతున్న ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.50 లక్షలలోపు ఉండాలన్నారు. జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్(పి.ఎం.యశస్వి)లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన విద్యార్థులు విద్యా సంస్థ అధిపతి, నోడల్ అధికారి బయోమెట్రిక్ చేసి తమ అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించి ఈనెల 15 లోపు ఎన్ఎస్‌పీ పోర్టల్ ద్వారా తమ కార్యాలయానికి పంపాలని కోరారు. ఇతర వివరాలకు ఫోన్ నంబరు 88851 77788లో సంప్రదించాలని సూచించారు.

శరణమయ్యప్పా.. శబరి రైలే దిక్కప్పా..!

గుంటూరు నుంచి కేరళకు ఒక్క బండే ఆధారం

ఈనాడు, అమరావతి

జిల్లా నుంచి ప్రస్తుతం శబరి మల యాత్రకు అయ్యప్పలు బయలుదేరారు.. ఎక్కువ మంది రాబోయే రెండు నెలల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆమేరకు రైలు టికెట్లు దొరకట్లేదు.. గుంటూరు మీదుగా కేవలం శబరి రైలు ఒక్కటే ఉండడం సమస్యగా మారింది. విజయవాడ మీదుగా పలు రైళ్లున్నా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సర్వీసులు కావడంతో బెర్తులు దొరక్క దీక్షాధారులు అవస్థ పడుతున్నారు. ప్రత్యేక రైళ్లు లేకపోవడం సమస్యగా తయారైంది.

గుంటూరు రైల్వే డివిజన్‌లో నిత్యం సుమారు 90 రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో కేరళలోని శబరిమల వెళ్లడానికి గుంటూరు నుంచి అనువుగా ఉన్నది ఒక్క శబరి రైలు మాత్రమే. దీనికి టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీక్షాధారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా టిక్కెట్లు అయిపోతున్నాయి. విజయవాడ మీదుగా పలు రైళ్లున్నా ఉత్తరాది ప్రాంతాల నుంచి వస్తున్న సర్వీసులు కావడంతో టిక్కెట్లు ఉండడం లేదు. దక్షిణ రైల్వే చెన్నై నుంచి కొల్లం ప్రత్యేక సర్వీసులు ప్రకటించింది. వారంలో ఐదు రోజులు నడిచేలా సిద్ధం చేశారు. టిక్కెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైంది. అయితే, దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లాలనుకుంటున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. దీంతో దృష్టిలో ప్రత్యేక బస్సులు, ప్రైవేటు వాహన యజమానులు ప్యాకేజీ అని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అయితే, రైలు ప్రయాణం సౌకర్యం కావడంతో దీక్షాధారులు ఈ దిశగా ప్రయత్నిస్తుండడం గమనార్హం.

ఇలా చేయొచ్చుగా..

సత్యసాయి శతజయంతి ఉత్సవాల దృష్ట్యా మచిలీపట్నం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను హిందూపురం వరకు తాత్కాలికంగా పొడిగించారు. ఇదే విధంగా గుంటూరు- తిరుపతి ఎక్స్‌ప్రెస్ ధర్మవరం వరకు తాత్కాలికంగా పొడిగించారు. ఇదేరీతిలో దీక్షాధారుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం తిరుపతి-కొల్లాం మధ్య నడుస్తున్న వైట్ ఎక్స్‌ప్రెస్ రైలును గుంటూరు వరకు తాత్కాలికంగా పొడిగిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ దిశగా పార్లమెంటు సభ్యులు ప్రయత్నిస్తే గుంటూరు ప్రాంత వాసులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. విశాఖ-కొల్లం రైలు ఉన్నప్పటికీ..ఇది వారంలో ఒక్కరోజే నడుస్తుండడం.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి భక్తులతో ఇందులో రద్దీ నెలకొంటోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

సమయం లేదు మిత్రమా..!

- గుంటూరు నగరపాలికలో శివారు గ్రామాల విలీనంపై కసరత్తు
- ప్రతిపాదనలుంటే పంపాలని పంచాయతీ అధికారులకు జీఎంసీ లేఖ

ఈనాడు, అమరావతి

రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న ముఖ్య నగరం గుంటూరు. అలాంటి ఈ నగరంలో శివారు గ్రామాల విలీనం చేసే అవకాశాలపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఏ గ్రామానికి అయినా అలాంటి ఆలోచన ఉంటే నిబంధనల మేరకు ప్రక్రియ పూర్తి చేసి తమకు తెలియచేయాలని జీఎంసీ ఉన్నతాధికారులు జిల్లా పంచాయతీ అధికారులకు లేఖ రాశారు. డిసెంబరు 31 వరకే ఈ వీలు ఉండడంతో జీఎంసీ నుంచి ప్రత్యుత్తరం కోసం ఎదురుచూస్తున్నారు.

పుష్కరకాలం క్రితం 10 పంచాయతీలు కలిశాయి. అవి విలీనమైన నాటి నుంచి 2021 వరకు ఒక్కసారి గుంటూరు నగరపాలకసంస్థ ఎన్నికలు జరగలేదు. దీంతో విలీన గ్రామాలను అటు పట్టణ పాలన, ఇటు పంచాయతీ శాఖలు పట్టించుకోలేదు. గోరంట్ల, రెడ్డిపాలెం, అడవితక్కెళ్లపాడు, పెదపలకలూరు, పొత్తూరు, చౌడవరం, అంకిరెడ్డిపాలెం, బుడంపాడు, ఏటుకూరు, నల్లపాడు పంచాయతీల ప్రధాన కేంద్రాలను మాత్రమే జీఎంసీలో విలీనం చేశారు..వాటి పరిధిలోని శివారు గ్రామాలు ఇప్పటికీ గుంటూరు గ్రామీణ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఆ విలీన గ్రామాలపై ఎట్టకేలకు జీఎంసీ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడం..స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపడంతో సమస్యలకు పరిష్కారం లభించినట్టయింది.

ఆలోచన ఉంటే చెప్పండి

శివారు గ్రామాలను గుంటూరు నగరపాలికలో కలపాలన్న ప్రతిపాదనలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని సెప్టెంబరు 15న జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు జిల్లా పంచాయతీ అధికారులకు లేఖ రాశారు. వచ్చే ఏడాది జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2026 జనవరి 1 నుంచి పరిపాలన సరిహద్దుల మార్పుల విషయంలో ఫ్రీజింగ్ నెలకొంటుంది. అందుకే ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది లేఖ సారాంశం. అయితే, పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ అధికారులకు ఈ విషయంపై ఎలాంటి ఆదేశాలు లేవని తెలుస్తోంది.

ఇలా చేయాలి..

వాస్తవానికి, ఏదైనా శివారు గ్రామాన్ని జీఎంసీలో విలీనం చేయాలని భావిస్తే.. తొలుత గ్రామసభ పెట్టి పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయాలి. అనంతరం ఆ ప్రతిపాదన డీపీవోకు, అక్కడి నుంచి కలెక్టర్‌కు వెళుతుంది. కలెక్టర్ నుంచి జీఎంసీకి రావడం..అక్కడ కౌన్సిల్‌లో ఆమోదం పొందితే.. జీఎంసీ ద్వారా కలెక్టర్‌కు వెళుతుంది. అక్కడి నుంచి పురపాలన, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ప్రభుత్వానికి ఈ సమాచారం వెళ్తుంది..చివరగా గెజిట్‌లో ప్రచురించడం జరుగుతుంది. అయితే, ఈ పద్ధతి ప్రకారం గతంలో జీఎంసీతో పాటు..జిల్లాలోని కొన్ని పురపాలికల్లో గ్రామాల విలీనం జరగకపోవడంతో సమస్య ఏర్పడింది.

ఆ రైళ్లు.. ఇక అక్కడా ఆగుతాయ్

ఈనాడు, అమరావతి: పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆ రైళ్లు ఇక గుంటూరు, నరసరావుపేట తదితర స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ మేరకు మంగళవారం రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సమస్యపై సోమవారం కొందరు రైలు ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హాల్ట్ కల్పించకపోవడంతో పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన రైల్వే వర్గాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. 08551/08552, 08555/08556 నంబర్ల గల అరకు-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైళ్లకు నరసరావుపేట, మార్కాపురం రోడ్ స్టేషన్లలో హాల్ట్ కల్పించారు.

★ 08553/08554 నంబర్ల గల శ్రీకాకుళం రోడ్ - బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైలుకు గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్ స్టేషన్లలో ఆగేలా అవకాశం కల్పించారు.

★ 08463/08464 నంబర్ల గల భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు, 08335/08336 నంబర్ల గల సంబల్పూర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు, 08445/08446 నంబర్ల గల కటక్ జంక్షన్ - బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు అనకాపల్లి, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్ స్టేషన్లలో హాల్ట్ కల్పిస్తున్నట్లు రైల్వే చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హరిహర సుతాయ.. అభయ స్వరూపాయ

శరణుఘోషతో మార్మోగిన మంగళగిరి

మహాపడి పూజలో స్వాములతో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

స్వామికి అభిషేకం

ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన మండపం

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని 'స్వామియే శరణమయ్యప్ప' అంటూ చేసిన శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సాయంత్రం ఆరు గంటల నుంచి స్థానిక గాలిగోపురం పెద్ద రథం నుంచి సింహాల మేడ వరకు రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. మంత్రి నారా లోకేశ్ ఈ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి నేలపై కూర్చొని పూజా క్రతువు వీక్షించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆయనకు గురుస్వామి మధు నంబూద్రి వేదాశీర్వచనం అందించారు. రాత్రి 10.10 గంటలకు ఆయన తిరిగి ఉండవల్లి నివాసానికి వెళ్లారు. డప్పు శ్రీను ఆలపించిన భక్తి గీతాలు, శివపార్వతుల వేషధారణలో కళాకారులు చేసిన శివ తాండవం ఆకట్టుకున్నాయి. భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు.

మంగళాద్రిపై జ్వాలా దీపం

ఏటా కార్తిక పౌర్ణమి రోజున క్రతువు

కార్తిక పౌర్ణమి రోజున మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి కొండ శిఖర భాగాన గండాలయ స్వామి ఆలయం వద్ద వెలిగించే గండభేరుండ జ్వాలా దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సనాతన ధర్మ సేవ ఆధ్వర్యంలో ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఆరు నెలల పాటు మగ్గంపై 700 మీటర్ల వస్త్రాన్ని నిష్ఠతో నేస్తారు. ముగ్గురు చేనేత కార్మికులు రోజుకు మూడు గంటల పాటు ఈ వస్త్రం తయారీలో నిమగ్నమవుతారు. దీన్ని ఉంచేందుకు 225 కిలోల ఇత్తడి ప్రమిదను తయారు చేస్తారు. దీపాన్ని వెలిగించేందుకు 250 కిలోల ఆవు నెయ్యి వినియోగిస్తారు. ఆ రోజు ఉదయం జ్వాలా ప్రమిదని పాత మంగళగిరి సీతారామకోవెల నుంచి లక్ష్మీనృసింహస్వామి ఆలయం వరకు మేళతాళాల మధ్య ఊరేగిస్తారు. ఈ దీపం మంగళగిరి ప్రాంతంతో పాటు రాజధానిలోని వివిధ గ్రామాలకు కనిపిస్తుంది. ఈ క్రతువును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. కాగా, కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి గండభేరుండ జ్వాలా దీపాన్ని వెలిగించనున్నారు.

- తాడేపల్లి, న్యూస్‌టుడే

గండభేరుండ జ్వాలాదీపం

స్వచ్ఛ సంకల్పం తీసుకుందాం..!

రైల్వేస్టేషన్లలో ప్లాస్టిక్ సీసాల రీ-సైక్లింగ్ యంత్రాలు

రైల్వేస్టేషన్ ఆవరణ, పరిసరాలు చివరకు పట్టాలపై ఖాళీ నీటి ప్లాస్టిక్ సీసాలను మనం నిత్యం చూస్తుంటాం. ప్రయాణికులు నీటిని తాగి పడేస్తుండడంతో అవి కాలువల్లో మురుగు పారుదలకు అడ్డుపడడం, వాటిల్లో నీరు చేరి దోమల వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి స్వచ్ఛ రైల్వేస్టేషన్ల నినాదంలో భాగంగా అన్ని ప్రధాన స్టేషన్లలో ఖాళీ నీటి సీసాల రీ-సైక్లింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. సీసాలను వీటిల్లో పడేయడం ద్వారా క్షణాల్లో అవి పొడిగా మారిపోతాయి. అదంతా రీ-సైక్లింగ్‌కు చేరుతుంది. అన్ని స్టేషన్లలో ఈ యంత్రాలను ప్రయాణికులందరికీ కనిపించే ప్రాంతంలోనే ఏర్పాటు చేశారని, అయితే వినియోగం తక్కువేనని, ఇంకా సీసాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూ రద్దీ సమయంలో వీటి వద్ద నిలబడి అవగాహన కలిగిస్తున్నామని తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్ వెంకటరమణ తెలిపారు. కనీసం ఇప్పటినుంచైనా ఈ యంత్రాలను వినియోగిద్దాం.. స్వచ్ఛతలో మన వంతు బాధ్యత నెరవేర్చుదాం. - న్యూస్‌టుడే, తెనాలి టౌన్

తెనాలి స్టేషన్‌లో యంత్రంలో ఖాళీ నీటి సీసా వేస్తున్న మేనేజర్ వెంకటరమణ

క్షణాల్లో సీసాలు మారిపోతున్నాయి ఇలా..

విద్యుత్తు బిల్లు.. మీరే లెక్కించండి..!

★ స్వర్ణభారతినగర్‌కు చెందిన వెంకటేష్ అక్టోబరు నెలలో 123 యూనిట్ల గృహ విద్యుత్తును వినియోగించుకున్నారు. దానికి ఎనర్జీ ఛార్జెస్ కింద రూ. 408లు బిల్లులో వచ్చింది.

★ కొత్తపేటకు చెందిన ఒక మెడికల్ ల్యాబ్.. 134 యూనిట్లు వాణిజ్య విద్యుత్తును వినియోగించుకుంది. దానికి ఎనర్జీ ఛార్జెస్ రూ. 960లు అయింది.

..పై రెండింటిలో ఒకటి గృహ, మరొకటి వాణిజ్య విద్యుత్తు కనెక్షన్. రెండింటికీ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. వినియోగించిన యూనిట్లను బట్టి ధరలు మారుతుంటాయి. అవి ఎలా ఉంటాయో తెలుసుకుందామా..

ఇలా లెక్కిస్తారు...

గృహ విద్యుత్తు వినియోగదారులకు 30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.90లు వసూలు చేస్తారు. తర్వాత 31 నుంచి 75 యూనిట్ల వరకు (45 యూనిట్లకు) యూనిట్‌కు రూ.3లు, 76 నుంచి 125 యూనిట్ల వరకు (50 యూనిట్లు) యూనిట్‌కు రూ.4.50లు... ఇలా వసూలు చేస్తారు. ఇలా వెంకటేష్ అక్టోబరు నెలలో 123 యూనిట్లు వాడుకోగా మొదటి 30 యూనిట్లకు రూ.1.90 చొప్పున రూ.57లు, తర్వాత 45 యూనిట్లకు రూ.3లు చొప్పున రూ.135లు లెక్కించారు. 48 యూనిట్లు మిగలగా. వాటికి యూనిట్‌కు రూ.4.50 చొప్పున రూ.216లు లెక్కించారు. ఇవన్నీ కలిపితే రూ.408లు వచ్చింది. అదే ఎనర్జీ ఛార్జెస్‌గా లెక్కిస్తారు. ★ కొత్తపేటలోని మెడికల్ ల్యాబ్‌కు 134 యూనిట్లకు ఇదే విధంగా. వాణిజ్య ఛార్జీల ప్రకారం లెక్కిస్తే రూ.960లు అయింది. ఇది బిల్లులో మొదటి లైనులోనే ఎనర్జీ ఛార్జెస్ అని ఉంటుంది. ఇది మనం వినియోగించిన విద్యుత్తుకు అయిన బిల్లు. దీనికి అదనంగా ఫిక్స్‌డ్, కస్టమర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు కలిపి మొత్తం బిల్లు పంపిస్తారు.

- న్యూస్‌టుడే, విజయవాడ

గృహ ఛార్జీలు ఇలా..

యూనిట్లు	రూ.లలో
0–30	1.90
31–75	3.00
76–125	4.50
126–225	6.00
226–400	8.75
400 పైన	9.75

వాణిజ్య విద్యుత్తు ఇలా..

యూనిట్లు	రూ.లలో
0–50	5.40
51–100	7.65
101–300	9.05
301–500	9.60
500 పైన	10.15

బెదిరించి... భయపెట్టి..!

- పిల్లలను అరెస్టు చేస్తామని హెచ్చరికలు
- రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు

ఈనాడు–అమరావతి

★ **మీ** అబ్బాయి మత్తుపదార్థాలు రవాణా చేస్తూ పట్టుబడ్డారు..ఆకేసు మాకు బదిలీ అయిది..ఈవిషయం మీకుమారుడితోపాటు ఎవరికి చెప్పినా వెంటనే అరెస్టు చేస్తామని సైబర్ మోసగాళ్లు గుంటూరులోని ఓ విశ్రాంత ఉద్యోగిని బెదిరించారు. ఈకేసులో అరెస్టు చేస్తే జీవితాంతం బయటకు వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఒంటరిగా ఉన్న బాధితుడు..సైబర్ మోసగాళ్లు చెప్పినట్లు వినకపోతే విదేశంలో ఉన్న కుమారుడి జీవితం నాశనం అవుతుందని వారు చెప్పినట్లు విడతల వారీగా రూ.1.20 కోట్ల సొమ్ము సైబర్ నేరగాళ్ల ఖాతాకు స్వయంగా బదిలీ చేశారు. విదేశాల్లో ఉన్న మరో కుమారుడు ఇక్కడికి వచ్చి ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

★ మరో ఘటనలో పొరుగు రాష్ట్రంలో ఉన్న మీ అబ్బాయి మానవుల అక్రమ రవాణా కేసులో పట్టుకున్నామని ఈవిషయం మీ అబ్బాయికి కూడా చెప్పకుండా తాము చెప్పినట్లు చేస్తే వదిలేస్తామని.. లేదంటే అరెస్టు చేసి పరువు తీస్తామని బెదిరించారు. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన సదరు విశ్రాంత ఉద్యోగిని చరవాణిలో వాట్సాప్ లేకపోతే వారే డౌన్‌లోడ్ చేయించి దాని ద్వారా కాల్స్ చేసి ఆమెను తీవ్రమైన భయాందోళనకు గురిచేశారు. దీంతో ఆమె మోసగాళ్లు చెప్పినట్లు రెండు విడతలుగా మొత్తం రూ.50 లక్షలు బదిలీచేశారు. తొలిసారి సొమ్ము బదిలీ చేయగానే సందేశం కుమారుడికి వెళ్లగా ఆమెను అడిగితే బంధువులకు అవసరముంటే పంపానని, ఈవిషయం వారిని అడగొద్దని చెప్పారు. రెండోసారి డబ్బులు పంపాక అనుమానం వచ్చి కుమారుడు వెంటనే ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకుని మోసపోయినట్లు గుర్తించారు. నెలరోజుల వ్యవధిలోనే జిల్లాలో ఇద్దరు విశ్రాంత ఉద్యోగుల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1.70 కోట్లు సొమ్ము కొల్లగొట్టారు.

విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా..

స్థానికంగా ఉన్న విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారి పిల్లలు పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నట్లు గుర్తించి వివిధ కేసుల్లో వారు పట్టుబడినట్లు చెబుతూ సీబీఐ, ఈడీ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. బాధితులను పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకుని వారే స్వయంగా బ్యాంకుకు వెళ్లి సొమ్ము సైబర్ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేసేలా ఒత్తిడి తెస్తున్నారు. ఇంట్లో ఒక్కరే ఉంటున్న వారిని ఎంపిక చేసుకుంటున్నారు. బ్యాంకులో పొదుపు ఖాతా నుంచి రూ.2 లక్షలకు మించి సొమ్ము బదిలీ చేసే సమయంలో బ్యాంకు మేనేజర్లు పలు ప్రశ్నలు అడుగుతున్నా..బంధువులకు ఆరోగ్యం బాగోలేదని, ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఈవిషయాలను కూడా సైబర్ నేరగాళ్లు బాధితులకు గైడ్ చేయడం కొసమెరుపు. ఇక్కడ రెండు మోసాల్లోనూ ఇలాగే జరిగింది.

అవగాహనతోనే అడ్డుకట్ట..

అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా ఉండాలి. ఏదైనా కేసుల్లో పట్టుబడితే ప్రభుత్వ విభాగాల్లోని వారు నేరుగా ఫోన్ చేసే పరిస్థితి ఉండదు. అపరిచితుల నుంచి వచ్చే సందేశాలు, యాప్‌లు, ఏపీకే ఫైల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవకూడదు. అనుమానం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి మోసాలపై మరింత అప్రమత్తత అవసరం.

రాజు సర్ వస్తారా?!

ఏఎన్‌యూలో రెగ్యులర్ వీసీ బాధ్యతల స్వీకరణపై జోరుగా చర్చ

ఈనాడు, అమరావతి

'**క**ట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..' ఒకప్పుడు సర్వత్రా చర్చగా మారిన ప్రశ్న ఇది.. ఇప్పుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంతకు మించి ట్రెండింగ్‌లో ఉన్న ప్రశ్న 'రాజు సర్ రారా..?!'. ఇంతకీ ఎవరీ రాజు సర్..ఏమిటా కథ.. ఈ కథనంలో తెలుసుకుందాం..!!

సామంతపూడి వెంకట సత్యనారాయణ రాజు.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంటమాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన్ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమిస్తూ గత నెల 8న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటివరకు ఇన్‌ఛార్జి వీసీగా ఉన్న కంచర్ల గంగాధర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది జరిగిన వారం పది రోజుల్లోపు రెగ్యులర్ వీసీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా ఉత్తర్వులు వచ్చి నెల పుతున్నా ఆ దిశగా అడుగుల్లేకపోవడంతో చర్చ మొదలైంది. విశ్వవిద్యాలయంలో పాలనా పరంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త వీసీ వచ్చే వరకు ఇన్‌ఛార్జి బాధ్యతలు చూడాలని ఇటీవల గంగాధర్‌ను ఆదేశించారు. ఇక్కడే ఆసక్తికర చర్చ మొదలైంది. సత్యనారాయణరాజు రాకపోవచ్చంటూ ప్రచారం జోరందుకుంది..

ఇదీ పరిస్థితి..

వాస్తవానికి, సత్యనారాయణరాజు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయినప్పటికీ.. అక్కడ ఓ విశ్వవిద్యాలయానికి వీసీ స్థాయి బాధ్యతలు చూస్తున్నారు. ఏఎన్‌యూ వీసీగా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే సమయానికి వారణాసిలో గవర్నర్ పర్యటన సహా కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఉండడం..వాటి పర్యవేక్షణ ఈయనే చూడాల్సి రావడంతో రిలీవ్ కావడానికి వీలు పడలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కాన్పూర్‌లో మరో విశ్వవిద్యాలయం వీసీ రాజీనామా చేయడంతో..ఆ ఇన్‌ఛార్జి బాధ్యతలనూ సత్యనారాయణరాజుకే అప్పగిస్తూ అక్కడి ఉన్నత స్థాయి వర్గాలు ఆదేశించాయి. దీంతో అక్కడి పాలనా పరమైన పరిస్థితులు దృష్ట్యా రిలీవ్ కాలేని పరిస్థితి ఏర్పడింది. ఏఎన్‌యూలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు..ఇక్కడ రెగ్యులర్ వీసీ అవసరాన్ని సత్యనారాయణరాజు అక్కడి ఉన్నతాధికారులకు నివేదించారు. వారి ఆమోదం కోసం వేచి ఉన్నారు. అది రాగానే మూడు రోజుల్లో ఏఎన్‌యూలో బాధ్యతలు స్వీకరించాలన్నది ఉద్దేశం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో పదిరోజుల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని ఏఎన్‌యూలో కాలు మోపే అవకాశం ఉంది.

ప్రభుత్వ పథకాల లబ్ధికి ఈకేవైసీ తప్పనిసరి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఇక నుంచి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వ నిబంధన విధించింది. దీనివల్ల అర్హులు మాత్రమే సంక్షేమ పథకాలను పొందే వీలుంది. జిల్లాలో ఇప్పటికీ ఈకేవైసీ చేయించుకోని వారు 2 లక్షల మంది ఉన్నారు. వీరందరితో ఈకేవైసీ చేయించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆధార్ ఓటీపీ ద్వారా సెల్ఫ్ ఈకేవైసీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఓ లింక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 లక్షల మందికి సచివాలయాల సిబ్బంది ఈకేవైసీ చేయించడం ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఈకేవైసీ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.

విద్యార్థుల ఆధార్ సవరణ ప్రక్రియ

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్య అభ్యసిస్తున్న బాల, బాలికలు విధిగా ఆధార్ సవరణ చేయించుకోవాలి. వయసు 5-15, 15-17 విభాగాల్లో రెండు కేటగిరీల వారీగా బాలాధార్ సవరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు జనరల్ ఆధార్‌గా మార్చుకోవాలి. మ్యాండెటరీ బయోమెట్రిక్ చేయించుకోవాలి. విద్యా శాఖ యుడైస్ ప్లస్‌లో 82 వేల మంది విద్యార్థుల పేర్లు ఉన్నాయి. వీరందరికీ జనరల్ ఆధార్ ఇప్పించేందుకు కార్యక్రమాన్ని అక్టోబరు 20న ప్రభుత్వం ప్రారంభించింది. అయితే మొంథా తుపాను రావడంతో కార్యక్రమం వాయిదా పడింది.

తరగతి గదిలో విద్యార్థి ఆధార్ సవరణ ప్రక్రియ పరిశీలిస్తున్న జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల ఇన్‌ఛార్జి అధికారి కృష్ణ

★ జిల్లాలోని 1,480 అంగన్‌వాడీ కేంద్రాల్లో 17 వేల మంది బాలలు ప్రవేశాలు పొంది పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. వయసు 3 నుంచి 5 సంవత్సరాలోపు వారే. వీరిలో 9 వేల మందికి జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రంలోని బాలలకు విధిగా ఆధార్ నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో ఐసీడీఎస్ ప్రాజెక్టుల సీడీపీవోలు, సూపర్‌వైజర్లు వారి పరిధిలోని బాలలకు ఆధార్ తీయించే బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది.

నేటి నుంచి కొండవీడు సందర్శనకు అనుమతి

యడ్లపాడు, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండచరియల తొలగింపు పనులు పూర్తి చేసినట్లు కొండవీడు ఫారెస్ట్ బీట్ అధికారి పురుషోత్తమ్‌రాజు తెలిపారు. పర్యాటకుల రాకపోకలకు వీలుగా ఘాట్ రోడ్డు చెక్‌పోస్టును బుధవారం నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులు కొండవీడు సందర్శనకు రావచ్చని తెలిపారు.

(c) eenadu

నిధులు కేటాయించక.. అభివృద్ధి సాగక..

పొన్నూరు, న్యూస్‌టుడే

గత వైకాపా పాలనలో పొన్నూరులోని 27వ వార్డులో సుమారు 250 మీటర్ల మేర సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు రూ.20 లక్షల నిధులు కేటాయించారు. పనులు చేయకుండా మాటలతో మభ్యపెట్టారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నిధులు అందుబాటులో లేకపోవడంతో పనులు చేపట్టలేక పోయామని అధికారులు తెలిపారు.

27వ వార్డులో అధ్వానంగా రహదారి

✤ వ్యతిరేకించడంతో..

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి గుంటూరు కార్పొరేషన్, తెనాలి పురపాలక సంఘానికి రూ.కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటిని సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, శ్మశాన వాటికలు, ఘన వ్యర్థాలు, తాగునీటి పథకాల నిర్వహణ తదితర అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కౌన్సిల్ సభ్యులు చర్చ జరిపి తీర్మానం చేసి ఆయా పనులకు శ్రీకారం చుట్టవచ్చని అధికారులు వెల్లడించారు. వైకాపా హయాంలో మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్, పొన్నూరు పురపాలక సంఘంలోకి గ్రామాలను విలీనం చేశారు. ఆయా గ్రామస్థులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానంలో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. దీనికి తోడు మంగళగిరి- తాడేపల్లి, పొన్నూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరక్కపోవడంతో 2023-24 ఏడాది నుంచి ఆర్థిక సంఘ నిధులు మంజూరు చేయడం లేదు.

✤ సాధారణ నిధులే దిక్కు

మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏదోక రూపేణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. పొన్నూరు పురపాలక సంఘం మాత్రం సాధారణ నిధులపై ఆధారపడి పరిపాలన సాగిస్తోంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి పొన్నూరు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

✤ దీనిపై పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ఎం.రమేష్ బాబును 'న్యూస్‌టుడే' వివరణ కోరగా ఆయన ఇలా స్పందించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులు చేయలేక పోతున్నామని తెలిపారు.

కౌశలంతో ఉపాధి కల్పన

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కౌశలం పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలోని నిరుద్యోగుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా సేకరించారు. మొత్తం 1.27 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 79 వేల మంది వివరాలను యాప్‌లో వివరాలు నమోదు చేశారు. మరో 48 వేల మంది నమోదు కాలేదు. దాంతో మిగిలిపోయిన వారి పేర్లను కూడా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటి సర్వేను చేపట్టారు. విద్యార్హత ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కేటగిరీల్లో నమోదు చేస్తున్నారు. యంత్ర విద్య బీటెక్, ఎంటెక్ అభ్యర్థులతో పాటు మిగిలిన వారికి కూడా వారి విద్యార్హతల ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. సచివాలయాల పరిధిలో పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన ఉపకరణాలను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది. కౌశలంలో పేర్లు నమోదు కాని నిరుద్యోగుల వివరాలను నిరంతర ప్రక్రియగా వారికి ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలో ఏదైనా ఉద్యోగం చేస్తుంటే వారు ఆసక్తి చూపితే మెరుగైన ఉద్యోగావకాశాలు చూపుతారు.

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం

జిల్లాలో కౌశలంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఉద్యోగాలు చూపనుండడంతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపినట్లవుతుంది. ఆసక్తి ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలను చూపించడమే కౌశలం కార్యక్రమం లక్ష్యం. సచివాలయాల సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి విద్యావంతులైన నిరుద్యోగుల వివరాలను సేకరించి వారికిష్టమైన రంగంలో ఉపాధిని కల్పించేలా చూస్తున్నాం.

\- కృష్ణ, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్‌ఛార్జి అధికారి

ఐదు మండలాల్లో స్వల్ప వర్షపాతం

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఐదు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 2.2 మిల్లీ మీటర్లుగా నమోదు కాగా.. ప్రత్తిపాడు 5, పెదనందిపాడు 6.8, కాకుమాను 6.6, కొల్లిపర 5.2, దుగ్గిరాల 1.4 మిల్లీ మీటర్లు నమోదైంది.

7న గుంటూరులో సదస్సు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : సోవియట్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 7న 'పెట్టుబడిదారీ విధానం-భవిష్యత్తు' అనే అంశంపై జరిగే సదస్సు జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ కోరారు. మంగళవారం బ్రాడీపేటలోని కార్యాలయంలో మాట్లాడారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగే సదస్సులో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఈమని అప్పారావు, ఎన్. భావన్నారాయణ, నళినీకాంత్ పాల్గొన్నారు.

టెన్నిస్ పోటీల్లో భాష్యం విద్యార్థినికి బంగారు పతకం

విద్యార్థిని జోషితను అభినందిస్తున్న జెడ్ఈవో శివ, ప్రిన్సిపల్ కిషోర్

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: భాష్యం విద్యార్థులు చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో సైతం రాణించడం అభినందనీయమని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈనెల 1, 2, 3 తేదీల్లో శ్రీకాళహస్తిలో నిర్వహించిన అండర్ జిల్లా టెన్నిస్ టోర్నమెంట్‌లో గోలి జోషిత విశిష్ట ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం జోషితను ప్రత్యేకంగా అభినందించారు. 2026 జనవరి 10 నుంచి 15 వరకు దిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ టీమ్‌కు కెప్టెన్‌గా జోషిత వ్యవహరించనుందని తెలిపారు. జోషిత మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థినిని వైస్ ఛైర్మన్ భాష్యం హనుమంతరావు, డైరెక్టర్ సాకేత్‌రామ్, జెడ్ఈవో శివ, ప్రిన్సిపల్ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.

జడ్పీ పీఎఫ్ ఆన్‌లైన్ ట్రాకింగ్ సేవలు ప్రారంభించండి

జడ్పీ సీఈవో జ్యోతిబసుకు వినతిపత్రం ఇస్తున్న యూటీఎఫ్ నాయకులు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల జిల్లా పరిషత్తు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల సమాచారం తెలుసుకునేందుకు ఆన్‌లైన్ ట్రాకింగ్ సేవలు ప్రారంభించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్ కోరారు. మంగళవారం జడ్పీ సీఈవో జ్యోతిబసును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధృవ పత్రిస్థితి తెలుసుకోవాలంటే ఉమ్మడి జిల్లాలో ఉండే మాచర్ల, రేపల్లె, వంటి సుదూర ప్రాంతాల నుంచి సెలవులు పెట్టి తిరగాల్సి వస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సమాచారం ఆన్‌లైన్ ట్రాకింగ్ సౌకర్యం ద్వారా పారదర్శకంగా సమాచారం వేగంగా తెలుసుకోవచ్చన్నారు. 2022 జనవరి నెల ఉపాధ్యాయుల ప్రీమియం జమ నమోదుకు చర్యలు చేపట్టాలని, సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సీహెచ్.ఆదినారాయణ, ఎం.గోవిందు, బి.ప్రసాద్, పి.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలి

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా జనగణనతో పాటే సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించి జనాభా దామాషా మేరకు బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. మంగళవారం స్థానిక గుంటూరు చుట్టుగుంటలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న విజయవాడ రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అన్ని సమస్యలను సమగ్రంగా చర్చిస్తారన్నారు. కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలైన చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నా, ముందుగా కులగణన చేయడం తప్పనిసరన్నారు. 2026 మార్చి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగుస్తున్నందున ఈ మొత్తం ప్రక్రియను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కన్నా మాస్టర్, సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు పారేపల్లి మహేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా మణికంత, బీసీ నాయకులు పాల్గొన్నారు

మాట్లాడుతున్న కేసన శంకరరావు, పక్కన క్రాంతికుమార్ తదితరులు

అశ్లీల చిత్రాల వ్యవహారంపై విచారణ

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: కొద్ది వారాల క్రితం గుంటూరు నగరంలో మెప్మా సీఎంఎంగా ఉన్న నాయక్ ఓ మహిళ అశ్లీల చిత్రాలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. ఈవిషయమై గుంటూరు మెప్మా ఆర్పీలు, సీవోలు, సీఎంఎంలు మిషన్ డైరెక్టర్ తేజ్‌భరత్‌కు ఫిర్యాదు చేశారు. అప్పుడు ప్రాథమిక విచారణ చేసిన సీఎంఎం నాయక్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని తేజ్‌భరత్ ఆదేశించడంతో మంగళవారం గుంటూరు మెప్మా కార్యాలయంలో విచారణ చేపట్టినట్లు సమాచారం.

క్యూఎస్ ర్యాంకుల విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: క్యూఎస్ సంస్థ విడుదల చేసిన ఏషియాన్ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 761-770 ర్యాంకు సాధించింది. సైటేషన్స్, విద్యాపరమైన అంశాల ఆధారంగా ఆ సంస్థ మంగళవారం ర్యాంకులను విడుదల చేసింది. గతేడాదితో పోల్చితే ఏఎన్‌యూ ర్యాంకు పడిపోయింది. గత సంవత్సరం 700-750 ర్యాంకు పొందింది.

11, 12 తేదీల్లో జిల్లా స్థాయి ఎంపికలు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ఈనెల 11, 12 తేదీల్లో ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు బీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీన అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, బెస్ట్ ఫిజిక్ క్రీడాంశాల్లో మహిళలు, పురుషులకు పోటీలు జరుగుతాయన్నారు. 12వ తేదీన బీఆర్ స్టేడియంలోనే హాకీ, కబడ్డీ, టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగా, స్విమ్మింగ్, మ్యూజిక్, డ్యాన్స్, షార్ట్‌ప్లే, రెజ్లింగ్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇందులో ఎంపికైన వారికి నవంబర్ 19 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికైన వారిని జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరపున హాజరవుతారన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులు తాను పని చేసే విభాగాలకు చెందిన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు, సంబంధిత ధ్రువపత్రాలను తీసుకుని బీఆర్ స్టేడియంలో నిర్ణయించిన తేదీల్లో ఉదయం 9.00 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 81431 43222 ఫోన్ నవంబర్‌లో సంప్రదించాలని కోరారు.

భూములిచ్చిన రాజధాని రైతులకు పాదపూజ నేడు

తుళ్లూరు, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని అమరావతిలోని తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద బుధవారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి కృష్ణానదికి హారతి ఇవ్వనున్నారు. అనంతరం రాజధాని నిర్మాణం కోసం అరెకరంలోపు భూమి ఇచ్చిన 22 మంది రాజధాని రైతు దంపతులకు పాదపూజ నిర్వహించి చేనేత వస్త్రాలను బహూకరిస్తారని గురు కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 'విష్ణు హారతి, అడవి తల్లికి హారతి' పేరుతో ఈ పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి రైతులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

హెచ్‌డబ్ల్యూవోల డిప్యుటేషన్లు రద్దు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల అధికారుల(హెచ్‌డబ్ల్యూవోల) డిప్యుటేషన్లను ఆ శాఖ రాష్ట్ర సంచాలకులు బి.లావణ్యవేణి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో డిప్యుటేషన్లపై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారిని వెనక్కి పిలిచారు. ఇతర విభాగాల్లోని నలుగురు హెచ్‌డబ్ల్యూవోలను మంగళవారం సంక్షేమ భవన్‌కు పిలిపించి అధికారులు మాట్లాడారు. వసతిగృహాల్లో కాకుండా జిల్లా కార్యాలయం, ఏఎస్‌డబ్ల్యూవో కార్యాలయాల్లో పనిచేస్తున్న మిగులు సిబ్బంది ఆరుగురిని కూడా వసతి గృహాల హెచ్‌డబ్ల్యూవోలుగా నియమించేందుకు కలెక్టరుకు పంపేందుకు దస్త్రం సిద్ధం చేశారు. వసతిగృహాల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి సమస్యలు ఎదురవుతుండడంతో మిగులు సిబ్బందితో పాటు డిప్యుటేషన్లపై ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న హెచ్‌డబ్ల్యూవోలను వెనక్కి పిలిచి వసతిగృహాలను కేటాయిస్తున్నారు.

✤ గుంటూరులోని పరివర్తన భవన్‌లో 400 మంది కళాశాల విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. దాంతో వందల మంది విద్యార్థినులను ఒకే హెచ్‌డబ్ల్యూవో పర్యవేక్షించడం ఇబ్బందికరంగా మారడంతో మరో ఇద్దరు హెచ్‌డబ్ల్యూవోలను నియమించాలని రాష్ట్ర సంచాలకులు లావణ్యవేణి ఆదేశించారు. అమరావతి వసతిగృహం హెచ్‌డబ్ల్యూవో బి.బాలాంజలిదేవిని పరివర్తన భవన్‌కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో చేబ్రోలు హాస్టల్ హెచ్‌డబ్ల్యూవో జి.సురేష్‌బాబుని నియమించారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న హెచ్‌డబ్ల్యూవో కె.రాజరాజేశ్వరిని పరివర్తన భవన్‌కు బదిలీ అయ్యారు. పరివర్తన భవన్ హెచ్‌డబ్ల్యూవోగా ఎన్.రమాదేవిబాయి విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు హెచ్‌డబ్ల్యూవోలు అందుబాటులో ఉండడంతో వారికి విధులు కేటాయిస్తూ కలెక్టరు ఎ.తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అప్పుడు విద్యార్థినుల సంక్షేమం, విద్య, వారి భద్రతకు సంబంధించి పక్కాగా విధులు నిర్వహించే అవకాశం ఉంది.

బిలియర్డ్స్, స్నూకర్ క్రీడలకు సహకారం అందిస్తాం

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: బిలియర్డ్స్, స్నూకర్ క్రీడలకు సహకారం అందిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పఠాన్ అఫ్రోజ్ ఖాన్ పేర్కొన్నారు. ఎల్వీఆర్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ బిలియర్డ్స్, స్నూకర్ ర్యాంకింగ్ పోటీల్లో కాకినాడకు చెందిన శుభ శర్మ విన్నర్‌గా, ఎల్వీఆర్ సన్స్ క్లబ్ క్రీడాకారుడు శంకరరావు రన్నర్‌గా నిలిచారు. కిషోర్ తృతీయ స్థానం సాధించారు. విజేతలకు క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌ఖాన్‌తో పాటు క్లబ్ అధ్యక్షుడు మైనేని బ్రహ్మేశ్వరరావు ట్రోఫీలు అందజేశారు. అఫ్రోజ్‌ఖాన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా నిర్వహించాలని సూచించారు. మైనేని బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో తాము స్నూకర్, బిలియర్డ్స్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల నిర్వాహక కార్యదర్శి పులివర్తి అజార్ మాట్లాడుతూ గత 13 రోజులుగా రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 270 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. విజేతలకు రూ.1.35 లక్షల నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశామన్నారు. రాష్ట్ర బిలియర్డ్స్, స్నూకర్ సంఘం కార్యదర్శి సుశీల్, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు ట్రోఫీలు అందజేస్తున్న అఫ్రోజ్‌ఖాన్, బ్రహ్మేశ్వరరావు, అజార్

రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ భేటీ

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలకు అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా ఈఆర్‌వోలకు అందించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో మంగళవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ అభ్యంతరాలపై పరిశీలించి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ తుది ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి పంపనున్నట్లు తెలిపారు. సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, ఆప్ ప్రతినిధి సేవాకుమార్, బీఎస్పీ ప్రతినిధి సీహెచ్ వాసు, భాజపా ప్రతినిధి వైపీ సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ తరఫున బి.సునీల్ కుమార్, తెదేపా తరఫున కె.శివరామయ్య, ఓంకార్, జనసేన పార్టీ ప్రతినిధిగా గాదె వెంకటేశ్వరరావు, డీఆర్‌వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఈఆర్వోలు గంగరాజు, లక్ష్మీకుమారి, చల్లా ఓటులేసు, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు మల్లేశ్వరి, ఏఈఆర్‌ఓలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మహిళా క్రికెటర్లకు అభినందన

నగరంపాలెం, న్యూస్‌టుడే: ఎన్నో అవమానాలు, కష్టాలు, అపజయాలను తట్టుకొని దేశం మొత్తం గర్వించేలా భారతీయ స్త్రీ శక్తిని విశ్వవ్యాప్తం చేసిన మహిళా క్రికెటర్లకు యావత్ భారత్ అభినందనలు తెలియజేస్తోందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పేర్కొన్నారు. మహిళా క్రికెటర్లు విజయం సాధించడంతో మంగళవారం స్థానిక శ్రీనివాసరావుతోటలోని భారతమాత విగ్రహం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.

వృత్తి జీవితంలో నిజాయతీ అవసరం

జ్యోతి వెలిగించి సభ ప్రారంభిస్తున్న డీఆర్‌ఎం సుధేష్ణసేన్

నగరపాలక సంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఉద్యోగులు ఎప్పుడూ నియమావళి కచ్చితంగా పాటించాలని డీఆర్‌ఎం సుధేష్ణ సేన్ సూచించారు. మంగళవారం విజిలెన్స్ అవగాహన వారం- 2025 సందర్భంగా అమరావతి యానెక్సర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని డీఆర్‌ఎం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాయతీ, నిష్పక్షపాత వైఖరి వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో ముఖ్యమన్నారు. ఏడీఆర్‌ఎం రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో పారదర్శకత, బాధ్యతాయుత విధానాన్ని తీసుకు రావడానికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉండి తమ అధికారిక బాధ్యతను నిజాయతీతో నిర్వర్తించాలని చెప్పారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు(ఇంజినీరింగ్) బి.రామారావు, సీహెచ్.రాజేష్(ట్రాఫిక్), కె.రవికుమార్ (పర్సనల్) తదితరులు పాల్గొన్నారు. చివరిగా విజిలెన్స్ వీక్ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఆరుగురు ఎస్సైలకు పోస్టింగ్

గుంటూరు నేరవార్తలు: జిల్లాలో వీఆర్‌లో ఉన్న ఆరుగురు ఎస్సైలకు వివిధ పోలీసు స్టేషన్లలో అటాచ్‌మెంట్ ప్రాతిపదికన పోస్టింగ్ వేస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఐదుగురు వీఆర్‌లో ఉన్నవారు. వీఆర్‌లో ఉన్న సుధాకర్‌రావును నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు, రమణారెడ్డిని మహిళా పీఎస్‌కు, సుభానీని నల్లపాడుకు, నజీర్‌బేగ్‌ను పాతగుంటూరుకు, జగన్‌మోహన్‌రావును తాడేపల్లికి, మహిళా పీఎస్ నుంచి తరంగిణిని మంగళగిరి పట్టణ పీఎస్‌కు నియమించారు.

యువతి ఆత్మహత్య

పట్టాభిపురం: యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు నల్లపాడు ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. నల్లపాడుకు చెందిన యశస్వి(23) ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఎస్ఎస్‌సీ పరీక్షలు రాస్తోంది. రెండుసార్లు రాసినా మంచి స్కోర్ రాలేదు. దీనితో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి శ్రీలత ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారులో కూర్చుని గంజాయి వినియోగం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం సమీపంలోని పొలాల వద్ద మంగళవారం మధ్యాహ్నం నలుగురు యువకులు కారులో కూర్చుని గంజాయి తాగుతూ ఉండగా గుర్తించి పట్టుకున్నట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆనంద్ తెలిపారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలోని విభిన్న ప్రాంతాలకు చెందిన సిద్ధార్థ, వంశీ, సూర్యతేజ, మణిగోపాల్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాములు నాలుగు గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నామని, కారును సీజ్ చేశామన్నారు. యువకుల్లో ఇద్దరు ఇంజినీరింగ్, మరో ఇద్దరు ఇంటర్ పూర్తి చేశారని, గంజాయికి అలవాటు పడి తెనాలి పట్టణంలోని చినరావూరులో ఒక వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశారని విచారణలో తెలిపారన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై ఆనంద్

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును(స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనివాస గ్రూప్, VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 9553786677/9640496677.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్ ఫేస్-1 ఏరియాలో ఇండ్ల మధ్యలో 121 గజాలు స్థలం అమ్మకమునకు కలదు. సం|| సెల్: 94949 64459.

గుంటూరు: మా సంస్థలో CRDA అప్రూవ్డ్ ప్లాట్లు మార్కెటింగ్ చేయుటకు టీం లీడర్, ఎగ్జిక్యూటివ్ కావలెను. కమీషన్ + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 98498 86249.

TO LET

250 Gajam residential land available for Rent in Guntur Nallapadu, near Ayyappa temple. Contact: 95581 98003.

గుంటూరు బ్రాడీపేట 6/14 మౌర్యఎమరాల్డ్ అపార్ట్‌మెంట్ 5th ఫ్లోర్ 2250Sft, తూర్పుఫేసింగ్ ఫర్నిచర్, కారుపార్కింగ్‌తో అద్దెకి ఇవ్వబడును. 63011 15308.

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, Telecaller: 11K- 15K+ Incen. @ Vijayawada ✆ 6304056516.

WANTED godown In-charge with computer knowledge. Age Below 35 y. Salary: 18000/- PM. Venkata Seeta Varalakshmi traders, opp Stall Girls High School, Nagarampalem, Guntur.

ఫీల్డ్ ఆఫీసర్, టెలికాలర్స్, సిస్టం ఆపరేటర్స్ శ్రీరామ్/ ముత్తూట్/ మణప్పురం స్టాఫ్ HDFC/ AXIS బ్యాంక్, క్లర్క్స్‌లోన్ రికవరీ బాయ్స్ కావలెను. ✆ 8297675825.

కన్‌స్ట్రక్షన్స్ మెటీరియల్స్ షోరూంలో పనిచేయుటకు "ఆఫీస్ & సేల్స్ అసిస్టెంట్స్" (విత్ కంప్యూటర్) & ఆఫీస్ బాయ్ & లేబర్ వర్కర్స్ కావలెను. 96523 35556.

రాఘవ ఆటో ఫైనాన్సియర్స్, తెనాలి, బాపట్ల, చిలకలూరిపేట, నరసరావుపేటలో కలెక్షన్ చేయుటకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. శాలరీ: 15K-16K, TA, ఇన్సెంటివ్స్. వ: 21-35 సం||. అర్హత: ఇంటర్ ఆపైన. టూ వీలర్ తప్పనిసరి. 91009 27415, 91547 46824.

WALK - IN - INTERVIEW విజన్ ఆటో మోటీవ్స్ ఆపె ఆటో షోరూమ్ గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, పిడుగురాళ్ళ నందు పనిచేయుటకు ★ సేల్స్ మేనేజర్స్- 4 ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్- 15 ★ అకౌంటెంట్స్-2 ★ సర్వీసు మేనేజర్ -1 ★ సర్వీసు సూపర్‌వైజర్స్-4 ★ మెకానిక్స్ - 6 కావలెను. విజన్‌ఆటో మోటీవ్స్, D.No. 18-4-23, బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర గుంటూరు. ఇంటర్వ్యూ తేది: 04-11-25 నుండి 07-11-2025 వరకు. ఫోన్/ వాట్సప్: 77999 09045, 77999 09055. ఇమెయిల్: visionauto.guntur@gmail.com

గుంటూరు, ఆటోనగర్ HP పెట్రోల్ బంక్‌లో పనిచేయుటకు మేనేజర్, పంపు బాయ్స్/ గర్ల్స్ కావలెను. పార్ట్/ ఫుల్ టైమ్. 77996 89889, 80745 46302.

మాచర్లలోని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ నందు పని చేయుటకు బ్రాంచ్ మేనేజర్, లోన్ ఆఫీసర్స్ కావలెను. అర్హత: డిగ్రీ/ పిజి రిటైర్డ్ బ్యాంకింగ్/ NBFC ఎంప్లాయిస్‌కి మరియు లోకల్ వారికి ప్రాధాన్యత. Ph: 78937 94796, 72074 94496, 81212 94296, 73373 94936.

ప్రముఖ కంపెనీలో స్కానింగ్ కోసం అభ్యర్థులు అవసరం. అర్హత: ఇంటర్/ ఏదైనా డిగ్రీ, నరసరావుపేట. Ph: 9710545017.

గుంటూరులోని ప్రముఖ కాలేజ్ నందు హాస్టల్ మెస్‌లో వంటచేయుటకు అనుభవమున్న వంట మాస్టర్, హెల్పర్స్ కావలెను. 7382776146.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు క్లాసు ఇన్‌ఛార్జీస్, హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000 నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ,వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్రదించగలరు. ✆ : 89784 80429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు SR Construction Site Inchargesగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35000/- నుండి 45000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering వయస్సు: 30 సం||ల పైన ఉండవలెను. వివరములకు సంప్ర. ✆ 89784 80429.

FASHION DESIGNING/ MERCHANDISING

We are hiring Fashion Designers for a Ladies Boutique. Salary between 30- 60k per month. Walk-in for interview on 6th & 7th November at Meera Creations H No. 33-32-34, side road of Reliance Mart, Krishna Rao Street, Vijayawada 520010. call: 9177738389, 8978964726.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/- 5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/- ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడులో ప్రకటన ఇవ్వటం పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

91.9 FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 113, రిటైల్ ధర - 140, చికెన్ విత్‌స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -109 రిటైల్ ధర 134 చికెన్ విత్ స్కిన్ - 197, చికెన్ స్కిన్‌లెస్ - 224.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 252 చికెన్ స్కిన్‌లెస్ - 262.

నెక్ సూచించిన కోడిగుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 575 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.96/-.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

తెనాలి

• తెనాలి • పొన్నూరు

మంత్రి లోకేశ్ స్పందన హర్షణీయం

చేబ్రోలు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాకు చెందిన క్రైస్తవులు కొందరు తమిళనాడులోని వేళాంగిణి చర్చికి వెళ్లగా అక్కడ ఆటో డ్రైవర్ బెదిరింపులకు పాల్పడిన సంఘటనలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించిన తీరు హర్షణీయమని ఆచార్య మోసె గంటేటి జోసెఫ్ అన్నారు. ఆయన మంగళవారం చేబ్రోలులో మాట్లాడారు. ఆటో ఎక్కలేదని బెదిరించారు. బెదిరింపులకు దిగిన సమయంలో ఓ పాస్టర్ వెంటనే మంత్రి లోకేశ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన స్పందించి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌కు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్రైస్తవుల వెంట 35 కిలో మీటర్లు పోలీస్ ఎస్కార్ట్‌ను ఇచ్చి పంపించారన్నారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)

అత్యధికం : 1100
అత్యల్పం : 800
సగటు : 1000

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

గాజుల అలంకారంలో అమ్మ దర్శనం

కార్తిక మాసం సందర్భంగా మంగళవారం రామలింగేశ్వరపేట దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా గాజులతో అలంకరించారు. విశేష పూజల అనంతరం ఉత్సవమూర్తులకు ఉయ్యాల సేవ నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
- న్యూస్‌టుడే, తెనాలి(కొత్తపేట)

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? పొన్నూరు పట్టణ పరిధిలోని వెంకటేశ్వర నగర్ శివారులో వీధి దీపాలు వెలగడం లేదు. **- పి.రామారావు, స్థానికుడు**
✔ దీపాలకు బాగు చేయించి వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **- షేక్ హసీనా, పురపాలక సంఘం సహాయ ఇంజినీరు**
? పొన్నూరు పట్టణ పరిధిలోని పాత పొన్నూరు శివారులో చెత్త పేరుకుంది. **- కె.ప్రవీణ్ కుమార్, పాత పొన్నూరు**
✔ చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం. సమస్య పరిష్కరిస్తాం. **- శ్రీనివాసులు, ప్రజారోగ్యశాఖాధికారి**
? తెనాలి- విజయవాడ, తెనాలి- గుంటూరు ప్రధాన మార్గాల్లో రోడ్డు సరిగా లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని విస్తరించాలని కోరుతున్నాం. **- సుబ్బారావు, నందులపేట**
✔ విజయవాడ మార్గంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయి. గుంటూరు మార్గానికి సంబంధించి మంజూరు పనులు నడుస్తున్నాయి. **- శివనరసింహారావు, రోడ్లు భవనాల శాఖ ఏఈ**
? తెనాలి మండలం పెదరావూరు పశువుల వైద్యశాల రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదు. **- స్థానికులు**
✔ సత్వరం మరమ్మతులు చేయిస్తాం. **- దీప్తి, ఎంపీడీవో, తెనాలి**

★ 'మేమున్నాం...మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పట్టణ పరిధి నేతాజీ నగర్‌లోని మురుగు కాలువలో పేరుకున్న వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులతో తీయించారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

★ తెనాలి పట్టణంలోని వైకుంఠపురం డొంక రోడ్డు, ఐతానగర్ సిద్ధార్థ కాలనీల్లో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఈ నెల 4న 'ఈనాడు' మేమున్నాం...మీకు తోడుగా ద్వారా మున్సిపల్ అధికారులకు తెలిపారు. స్పందించిన ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది వాటికి మరమ్మతులు చేయించారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

15న దీపోత్సవ శోభాయాత్ర

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : ఈ నెల 15న తెనాలిలో 1,008 మంది మహిళలతో హిందూ మహిళా దీపోత్సవ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక సంయోజక్ మూర్తి, జిల్లా సంయోజక్ శారద తెలిపారు. వీరు మంగళవారం తెనాలిలో మాట్లాడారు. ఈ కార్యక్రమం శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి ప్రారంభమవుతుందన్నారు.

భారత మహిళల విజయం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ పోటీలో ప్రతిభ చాటి గొప్ప విజయం సాధించిందని డాక్టరు దిలీప్‌రాజా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది భారత మహిళల విజయమన్నారు. సెమీ ఫైనల్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుత ప్రదర్శన చేసి గెలుపులో కీలక భూమిక పోషించిందన్నారు.

నిబంధనలకు తూట్లు.. అనధికార వసూళ్లు

తెనాలి పురపాలక సంఘంలో ఇదీ పరిస్థితి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

తెనాలి పురపాలక సంఘం పరిధిలోని కల్యాణ మండపాలు, మద్యం దుకాణాలు, హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సినిమా థియేటర్లు, వ్యాపార సంస్థల వద్ద నుంచి వచ్చే చెత్త తరలింపునకు అనధికారికంగా రూ.లక్షలు వసూలు చేసి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. పురపాలిక అధికారులు యూజర్ ఛార్జీలు నిలిపివేసినా కొందరు ఎస్.ఐ(శానిటరీ ఇన్‌స్పెక్టర్), శానిటేషన్ కార్యదర్శులు వసూలు చేస్తున్నట్లు యజమానులు చెప్పి ఆవేదన చెందుతున్నారు. పోస్టులు వేయించుకుని కాలక్షేపం చేస్తు న్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభావం పట్టణంలోని కాలువల్లో పూడిక తీత, చెత్త సేకరణ పనులపై పడింది. దీంతో క్రమం తప్పకుండా వచ్చి వ్యర్థాలు తీసుకెళ్లడం లేదని బొంత రామయ్య కాలనీ వాసులు వాపోతున్నారు. వారానికి ఒకసారి కూడా పూడిక తీయట్లేదని, అడిగితే కార్మికులు లేరని బదులిస్తున్నట్లు ఐతానగర్, చినరావూరు, నందులపేట, నాజర్‌పేట, ముత్తంశెట్టి పాలెం వాసులు చెబుతున్నారని కౌన్సిలర్లు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా చెత్త సేకరించాలని, కాలువల పూడికతీత పనులు చేయాలని కమిషనర్ రామ అప్పలనాయుడు పేర్కొన్నారు. అనధికార వసూళ్లపై పరిశీలించాలని ఎంహెచ్‌వోకు చెబుతున్నాను.

సినిమా థియేటర్ వద్ద వ్యర్థాలు సేకరిస్తున్న కార్మికులు

పని లేని చోట పోస్టింగ్‌లు..

పురపాలిక పారిశుద్ధ్య డివిజన్ల పరిధిలో సుమారు 43 వేల గృహాలు ఉన్నాయి. దీని పరిధిలో 400 మంది కార్మికులకు గాను 350 మంది విధులకు వస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేయడం ఇష్టం లేని వారు అధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు ఇచ్చి పని లేని చోట

పోటీల్లో పాల్గొన్న వారితో అధికారులు, ఉపాధ్యాయులు

రాజ్యాంగంపై అవగాహన అవసరం

నారాకోడూరు(చేబ్రోలు) : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో విద్యార్థి అసెంబ్లీలో పాల్గొని ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని మంత్రి లోకేశ్ కల్పించారని జడ్పీ సీఈవో జ్యోతిబసు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నారాకోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ దినోత్సవ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసశర్మ, ఎంఈవోలు డి.రాజు, విజయభాస్కర్, చలపతిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమంలో అధ్యయనం

ఏఎన్‌యూ: పెదకాకాని మండలం నంబూరులోని లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్ ఓల్డేజ్ హోంను ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగం విద్యార్థులు మంగళవారం సందర్శించారు. తమ అకడమిక్ టూర్‌లో భాగంగా వృద్ధాశ్రమంలోని వారితో సమావేశమయ్యారు. దీనికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్ కుమార్, విభాగాధిపతి ఆచార్య త్రిమూర్తిరావు, ఆచార్య వెంకటేశ్వర్లు, ఆచార్య ధనలక్ష్మి హాజరయ్యారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

విద్యార్థుల జీవితాల్లో చిరస్థాయిగా నిలవాలి

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని బ్లాక్‌ లర్ ఫైన్ ఆర్ట్స్ నాలుగో ఏడాది విద్యార్థులు వేసిన చిత్రాలతో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ ప్రారంభించి తిలకించారు. విద్యార్థులు మనోహర్, హెలీనా, సునీత, సాగరిక, నితిన్, గణేష్ గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనశాల మీ జీవితాల్లో చిరస్థాయిగా నిలవాలని వీసీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్ కుమార్, అధ్యాపకులు దేవదత్, జాన్‌రత్నబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలు తిలకిస్తున్న ఆచార్య గంగాధర్ తదితరులు

మహిళలకు గృహోపకరణాలపై శిక్షణ

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సంప సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) ఆధ్వర్యంలో గుంటూరు గ్రామీణ మండలం లక్ష్మీపురంలోని మహిళలకు గృహోపకరణాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ ప్రారంభించి మాట్లాడారు. ఫినాయిల్, డిటర్జెంట్, పెయిన్‌బామ్‌లపై శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వీటిని తయారు చేసి విక్రయించడం వల్ల ఆర్థిక స్వావలంబన ఏర్పడుతోందన్నారు. శిక్షణ తీసుకున్న మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. స్థానిక కార్పొరేటర్ పద్మజ, సీఎస్‌ఆర్ విభాగాధిపతి డాక్టర్ బబిత, ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటరమణ, శిక్షకురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నారాకోడూరులో పర్యటించిన కేంద్ర బృందం

నారాకోడూరు (చేబ్రోలు), న్యూస్‌టుడే : మండలంలోని నారాకోడూరులో పైలట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ విలేజ్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిలో భాగంగా గతంలో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేయించారు. అధికారుల బృందం పలుమార్లు గ్రామంలో పర్యటించింది. ఖాళీగా ఉన్న రెండవ సచివాలయ భవనాన్ని పరిపాలనా కార్యాలయంగా ఎంపిక చేశారు. దీనిపై గ్రామస్థులతో చర్చించిన తర్వాత ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం వద్దని అభ్యంతరాలొచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం దిల్లీ నుంచి వచ్చిన బీటీయూ డైరెక్టర్ అటీక్ అహ్మద్‌తో పాటు మరో నలుగురు సభ్యుల బృందం గ్రామంలో పర్యటించి రెండు ప్రైవేటు భవనాలు, సచివాలయాన్ని పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాసశర్మ, ఎంపీడీవో ఉషారాణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

భవనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

నారాకోడూరు(చేబ్రోలు), న్యూస్‌టుడే : నారాకోడూరును స్మార్ట్ విలేజ్‌గా ఎంపిక చేయడం హర్షణీయమని భాజపా రాష్ట్ర మీడియా ప్యానలిస్టు తాడువాయి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద సభ్యులకు, స్థానిక అధికారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఆక్రమణల చెరలో బస్‌షెల్టర్లు

చేబ్రోలు, న్యూస్‌టుడే

ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్లు కొన్నిచోట్ల ఆక్రమణలకు గురి కాగా మరికొన్ని శిథిలావస్థకు చేరుకోవడంతో వారికి నిలువ నీడ లేకుండా పోయింది. దీనికి తోడు ప్రధాన రహదారి వెంట ఉన్న ఖాళీ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయడంతో వాహనాల కోసం రోడ్లపైనే నిరీక్షిస్తుంటే తరచూ ట్రాఫిక్ అంతరాయంతో పాటు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

☛ మండలంలోని వడ్లమూడి గ్రామ అడ్డరోడ్డు వడ్లమూడి, శలపాడు, శేకూరు, వీఎన్ పాలెం, శ్రీరంగపురాలకు కూడలిగా ఉంది. నిత్యం ఇక్కడ నుంచి కూలీలు గుంటూరు, తెనాలి ప్రాంతాలకు వివిధ పనులకు వెళ్తుంటారు. వడ్లమూడిలో పలు విద్యాసంస్థలు ఉండటంతో విద్యార్థుల రాకపోకలకు ఎక్కువగా ఉంటాయి. ఈ కూడలిలో ప్రయాణికులు నిల్చునేందుకు నీడ లేదు.

*గుంటూరు, తెనాలి, పొన్నూరులకు కూడలిగా ఉన్న నారాకోడూరులో దాతల సాయంతో ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో మూడు వైపులా రోడ్డుపైనే ప్రయాణికులు వాహనాల కోసం నిరీక్షిస్తున్నారు. పదుల సంఖ్యలో ఆటోలు అడ్డుగా నిలపడంతో బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు అవస్థలు పడాల్సిన పరిస్థితి.

☛ చేబ్రోలులో మసీదు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్ ముందున్న స్థలం ఆక్రమణలకు గురి అయ్యింది. మందుబాబులకు అడ్డాగా మారింది. ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్డిని మూసేశారు.

నారాకోడూరు కూడలి వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

'వైకాపా ప్రచారాలు సత్యదూరమని ప్రజలకు తెలుసు'

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : ప్రతి సంఘటనను రాజకీయం చేస్తూ వైకాపా ప్రచారాలు సత్యదూరమని ప్రజలందరికీ తెలుసని తెదేపా పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ విమర్శించారు. స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్ష సాధింపు రాజకీయాలు జగన్ జమానాలో జరిగిన వైనాన్ని గుర్తు చేసుకోవాలని, కూటమి ప్రభుత్వం అటువంటి వాటికి దూరమని, అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. నాయకులు మహేష్, అశోక్ వర్ధన్, వెంకటేశ్వరరావు, ప్రసాద్, విజయ్, శ్రీను, వెంకట్, ఆంజనేయులు, గిరి, రాజు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తెదేపా నాయకులు

ఔటర్ రింగ్‌రోడ్డు భూరికార్డుల పరిశీలన

కొల్లిపర, న్యూస్‌టుడే : ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరిస్తున్న గ్రామాల సర్వే నంబర్ల వివరాలను ఆర్డీవో కార్యాలయంలో సమర్పించనున్నట్టు సర్వేయర్ హరికృష్ణ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం గ్రామ సర్వేయర్లతో ఆయన సమావేశమయ్యారు. మండల పరిధిలోని అత్తోట, దంతలూరు, మున్నంగి, వల్లభాపురం గ్రామాల వ్యవసాయ భూముల నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం జరగనుందని చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ, రెవెన్యూ విభాగాలు సంయుక్తంగా భూమి వివరాల నమోదు, సేకరణపై కసరత్తు నిర్వహిస్తుందన్నారు.

కార్యాలయంలో అధికారులు, సిబ్బంది

జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపిక

పెదకాకాని, న్యూస్‌టుడే : తెనాలిలో ఈ నెల 23న నిర్వహించనున్న జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు వెనిగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు తెలిపారు. ఆ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి పోటీలకు ఎనిమిది పాఠశాలల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులు వచ్చారని చెప్పారు. వెనిగండ్ల జడ్పీ, విశ్వశాంతి హైస్కూల్, సిద్ధార్థ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రథమ స్థానంలో సాధించారు. ఈ మేరకు తిరుపతిరావు వారికి ప్రశంసా పత్రాలు అందించారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెదకాకాని: ప్రశంసా పత్రాలు అందిస్తున్న తిరుపతిరావు

నారాకోడూరులో ఎంఈవో సుబ్బారావు

నారాకోడూరు(చేబ్రోలు): మండలంలోని నారాకోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సంబరాలకు పొన్నూరు ఎంఈవో విజయభాస్కర రాజు హాజరయ్యారు. క్విజ్ పోటీలు నిర్వహించగా నారాకోడూరు ప్రథమ, వేజండ్ల ద్వితీయ, చేబ్రోలు విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. వీరికి స్థానిక ఎంఈవోలు చలపతిరావు, సుబ్బారావు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. హెచ్ఎం ఏడుకొండలు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రైవేటు వైద్యుడి ఇంట్లో భారీ చోరీ

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రైవేటు వైద్యుడి ఇంట్లో 500 గ్రాముల 5 బంగారం బిస్కెట్లు, రూ.5.50 లక్షల నగదు వెరసి మొత్తం రూ.64.50 లక్షల విలువైన చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందిందని త్రీ టౌన్ పోలీసులు మంగళవారం తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆదమరిస్తే.. అంతే సంగతులు!

జాతీయ రహదారి నుంచి నంబూరు గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. దీంతో పలువురు వాహనదారులు వాటిని గుర్తించ లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల ఓ ద్విచక్ర వాహనదారుడు వీటిని గమనించక పోవడంతో అదుపుతప్పి కిందపడ్డారు. రాత్రులు అయితే ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు నిర్వహించాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పెదకాకాని**

వ్యభిచార గృహ నిర్వాహకులకు జైలు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తెనాలి మండలంలోని కఠెవరానికి చెందిన గఫూర్, దుర్గాభవాని దంపతులు విశాఖకు చెందిన మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచారానికి ప్రోత్సహించిన క్రమంలో గ్రామీణ పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. వీరిని తెనాలి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని, బాధిత మహిళను వసతి గృహానికి పంపామని ఎస్సై ఆనంద్ మంగళవారం తెలిపారు.

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువనే బేధం చూపడం తగదని ఇద్దరూ ఒక్కటేనని తెనాలి డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈరుగుల అన్నపూర్ణ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వెంకటేశ్వర్లు, నరేంద్ర సింగ్, వినీల్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

భాజపా బలోపేతమే లక్ష్యం

కార్యక్రమంలో నినాదాలు చేస్తున్న భాజపా నాయకులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : క్షేత్ర స్థాయిలో భాజపాను బలోపేతం చేయడం, రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడం లక్ష్యాలుగా ముందుకు సాగుదామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. భాజపా ప్రవాసీ కార్యాశాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని మారీసుపేట, గంగానమ్మపేట ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. సీనియర్ నాయకుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.

చెంచుపేట డొంక రోడ్డులో పోలీస్ పహారా

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : పట్టణంలోని చెంచుపేట డొంక రోడ్డులో నివాసాల ముందు నిలిపిన కార్ల అద్దాల ధ్వంసం, చోరీ యత్నాలు జరిగాయన్న సమాచారంతో త్రీ టౌన్ సీఐ సాంబశివరావు మంగళవారం ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు, వారి అనుమానాలను తెలుసుకున్నారు. ప్రతి రోజూ ఆకస్మిక పహారాను పెంచుతామని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న సీఐ సాంబశివరావు

పది మంది జూదరుల అరెస్ట్

తెనాలి టౌన్: పట్టణ కొత్తపేటలోని ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు దాడి చేశారు. 10 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.27 వేలు స్వాధీనం చేసుకున్నారు.

కొల్లిపర : అత్తోట శివారు వ్యవసాయ పొలాల్లో మంగళవారం జూదం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి రూ.1730 నగదు, రెండు చరవాణులు, మూడు మోటారు సైకిళ్లు సీజ్ చేశామని కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్టు చెప్పారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బజార్ బ్రాంచ్, గ్రౌండ్ ఫ్లోర్, గాంధీ చౌక్, తెనాలి, గుంటూరు జిల్లా-522201

డిమాండ్ నోటీసు
సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 సెక్షన్ 13(2) క్రింద - జారీ చేయబడిన నోటీసు

(I) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా : శ్రీ గెల్లి ప్రసాద్, తండ్రి : జి. సత్యనారాయణ, అమర్తలూరు గ్రామం, తెనాలి, గుంటూరు జిల్లా-522325.
Agri Term Loan A/c No.35875753266
(II) బకాయి మొత్తం: తేది.11.09.2025 నాటికి మొత్తం రూ.28,57,279/- (అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే) + పైన పేర్కొన్న మొత్తానికి కాంట్రాక్చువల్ రేటు ప్రకారం భవిష్య వడ్డీతో కలిపి ఇతర ఖర్చులు, కాస్ట్స్, ఛార్జీలు, మొ॥వితో కలిపి చెల్లించవలెను.
(III) డిమాండ్ నోటీసు తేది: 18.09.2025 NPA తేది: 14.08.2025

షెడ్యూలు ఆస్తి వివరములు
గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు గ్రామ పంచాయితీ ఏరియా, అమర్తలూరు గ్రామం, డి నెం. 293/1, ఎకరా 0-25 ½ సెంట్లు, డి నెం.293/2 ఎకరా 0-22 సెంట్లు లోని విస్తీర్ణం ఎకరా 0-47 ½ సెంట్లు, 2589.4 చ॥గ॥లు లేదా 1922.95 చ॥మీ॥లులోని తడి భూమి. సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.752/2012 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి ప్రసాద్ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : గడ్డిపాటి వారి భూమి, దక్షిణం : జఫ్రుల్లాబెగ్ మరియు ఇతరులు, పడమర : ఇరిగేషన్ కెనాల్ సర్కార్ డొంక, ఉత్తరం : కొత్తపల్లి వెంకట సుబ్బయ్య.
పై హద్దుల యందు విస్తీర్ణం ఎకరా 047 ½ సెంట్లులోని తడి భూమితో అన్ని ఈజిమెంట్ హక్కులతో కలదు. సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.752/2012
పైన చెప్పబడిన ఋణగ్రహీత/హామీదారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజార్ బ్రాంచ్, తెనాలి, గుంటూరు జిల్లా వారి నుండి ఋణము పొందియున్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణము యొక్క నియమ నిబంధనలననుసరించి సకాలంలో చెల్లించకపోవటచే సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమ నిబంధనల ప్రకారం నిరర్ధక ఖాతాగా పరిగణించబడినది. బ్యాంకువారు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపించిన డిమాండ్ నోటీసులు తిరిగి వచ్చినందున / ఋణగ్రహీత/హామీదారుల సంతకములు సరిగా లేనందున పత్రికా మూలకముగా మీకు మరల నోటీసు జారీచేయడమగుచున్నది. కావున మీరు పైన పేర్కొన్న మొత్తములను ఈ పత్రికా ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా వడ్డీ & ఇతర ఖర్చులతో కలిపి మొత్తమును చెల్లించవలసినదిగా కోరడమైనది. లేని పక్షంలో పైన పేర్కొన్న చట్టము ప్రకారము బ్యాంక్‌కు చెల్లించవలసిన బకాయిని రాబట్టుకొను నిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది.
తేది: 04.11.2025, ప్రదేశం: తెనాలి సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
SME బ్రాంచ్, గ్రౌండ్ ఫ్లోర్, గాంధీ చౌక్, తెనాలి, గుంటూరు జిల్లా-522201

డిమాండ్ నోటీసు
సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 సెక్షన్ 13(2) క్రింద - జారీ చేయబడిన నోటీసు

(I) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా : M/s. సుధా రైస్ మిల్, 4-119, మెయిన్ రోడ్, అమర్తలూరు, తెనాలి, గుంటూరు జిల్లా-522325. హామీదారులు : 1) శ్రీ గెల్లి ప్రసాద్, తండ్రి : జి. సత్యనారాయణ, 2) శ్రీ జి. సతీష్ కుమార్, తండ్రి : జి. ప్రసాద్, 3) శ్రీ జి. సత్యనారాయణ, తండ్రి : జి. ప్రసాద్, 4) శ్రీమతి జి. హేమలత, తండ్రి : జి. ప్రసాద్, అమర్తలూరు, తెనాలి, గుంటూరు జిల్లా-522325.
1) Cash Credit Loan A/c No.30021947953, 2) GECL Loan A/c No. 40599113832, 3) Cash Credit Loan A/c No.40185897077
(II) బకాయి మొత్తం: తేది.09.09.2025 నాటికి మొత్తం రూ.2,70,83,986/- (అక్షరాల రెండు కోట్ల డెబ్బై లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు మాత్రమే) + పైన పేర్కొన్న మొత్తానికి కాంట్రాక్చువల్ రేటు ప్రకారం భవిష్య వడ్డీతో కలిపి ఇతర ఖర్చులు, కాస్ట్స్, ఛార్జీలు, మొ॥వితో కలిపి చెల్లించవలెను.
(III) డిమాండ్ నోటీసు తేది: 18.09.2025 NPA తేది: 08.09.2025

షెడ్యూలు ఆస్తి వివరములు
ఆస్తి-1(ఎ) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డోర్ నెం.491/2 (మొత్తం విస్తీర్ణం ఎకరా 0-63 సెంట్లులోని ఎకరా 0-31 సెంట్లు) డి నెం. 491/1 (మొత్తం విస్తీర్ణం ఎకరా 0-98 సెంట్లులోని ఎకరా 52 ½ సెంట్లు) డి నెం.495/2 మొత్తం విస్తీర్ణం ఎకరా 0-50 సెంట్లులోని ఎకరా 0-27 ½ సెంట్లు, డి నెం.495/3B (మొత్తం విస్తీర్ణం ఎకరా 1-19 సెంట్లులోని ఎకరా 0-33 ½ సెంట్లు) నందు విస్తీర్ణం ఎకరా 1-50 సెంట్లు లేదా 0-600 హెక్టార్లులోని తడి భూమి. డాక్యుమెంట్ నెం.208/2004 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి ప్రసాద్ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : శరణు శ్రీదేవి గారి భూమి, దక్షిణం : కొత్తపల్లి శివ కుమారి గారి భూమి, పడమర : గవర్నమెంట్ కెనాల్, ఉత్తరం : గెల్లి ప్రసాద్ గారి భూమి.
ఆస్తి-1(బి) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డోర్ నెం.491/2 (మొత్తం విస్తీర్ణం ఎకరా 0-63 సెంట్లులోని ఎకరా 0-32 సెంట్లు) డి నెం. 491/1 (మొత్తం విస్తీర్ణం ఎకరా 0-98 సెంట్లులోని ఎకరా 45 ½ సెంట్లు) డి నెం.495/5 మొత్తం విస్తీర్ణం ఎకరా 0-50 సెంట్లులోని ఎకరా 0-22 ½ సెంట్లు, డి నెం.495/3 (మొత్తం విస్తీర్ణం ఎకరా 1-19 సెంట్లులోని ఎకరా 0-50 సెంట్లు) నందు విస్తీర్ణం ఎకరా 1-50 సెంట్లు లేదా 0-600 హెక్టార్లులోని తడి భూమి. డాక్యుమెంట్ నెం.107/1983 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి ప్రసాద్ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : శరణు శ్రీదేవి గారి భూమి, దక్షిణం : గెల్లి ప్రసాద్ గారి భూమి, పడమర : గవర్నమెంట్ కెనాల్, ఉత్తరం : పచ్చా వెంకట రత్నం గారి భూమి.
పై హద్దుల యందు విస్తీర్ణం ఎకరా 1-50 సెంట్లు తడి భూమి. మొత్తం ఎకరా 3-00 తడి భూమి (1ఎ+1బి)
ఆస్తి-2 : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం.616/A నందు విస్తీర్ణం 206 చ॥గ॥లు లేదా 172.23 చ॥మీ॥లులోని ఇంటి స్థలంతో పాటు ఆర్‌సిసి రూఫ్ దాబా ఇల్లు కలదు. హద్దులు : తూర్పు : హైవే రోడ్డు, దక్షిణం : పంచాయితీ రోడ్డు, పడమర : రామమందిరం, ఉత్తరం : గెల్లి ప్రసాద్ గారి కుమారునికి చెందిన ఆస్తి.
పై హద్దుల యందు విస్తీర్ణం 206 చ॥గ॥లు లేదా 172.23 చ॥మీ॥లులోని ఇంటి స్థలంతో పాటు ఆర్‌సిసి దాబా ఇల్లు అన్ని ఈజిమెంట్ హక్కులతో సహా డాక్యుమెంట్ నెం.529/2009 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి ప్రసాద్ గారి పేరున కలదు.
ఆస్తి-3 : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం.492/2 (మొత్తం 2-86 సెంట్లులోని ఎకరా 0-70 సెంట్లు) డి నెం.494/2B (మొత్తం విస్తీర్ణం ఎకరా 1-77 సెంట్లులోని ఎకరా 0-70 సెంట్లు)లోని విస్తీర్ణం ఎకరా 1-40 సెంట్లు తడి భూమి. డాక్యుమెంట్ నెం.52/2003 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సతీష్ కుమార్ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : పిచ్చు వెంకట కృష్ణయ్య గారి భూమి, దక్షిణం : గెల్లి ప్రసాద్ గారి భూమి, పడమర : మల్లెపెద్ది బుల్లబ్బాయి గారి భూమి, ఉత్తరం : ఉమ్మడి ఇరిగేషన్ కెనాల్.
ఆస్తి-4(ఎ) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం.492/4 నందు విస్తీర్ణం ఎకరా 0-76 ½ సెంట్లు తడి భూమి. డాక్యుమెంట్ నెం. 148/2000 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్యనారాయణ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : చదలవాడ బాపయ్య గారి భూమి, దక్షిణం : చదలవాడ బాపయ్య & ఇతరుల భూమి, పడమర : చదలవాడ బాపయ్య & ఇతరుల భూమి, సర్రా కృష్ణ మూర్తి గారి భూమి, ఉత్తరం : గెల్లి సత్యనారాయణ గారి భూమి, మరలా తూర్పు : చదలవాడ బాపయ్య & ఇతరుల భూమి, మరలా దక్షిణం : చదలవాడ బాపయ్య & ఇతరుల భూమి.
ఆస్తి-4(బి) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం. 492/2 నందు విస్తీర్ణం ఎకరా 0-36 సెంట్లు తడి భూమి. డాక్యుమెంట్ నెం. 148/2000 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్యనారాయణ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : గెల్లి సత్యనారాయణ గారి భూమి, దక్షిణం : సర్రా కృష్ణ మూర్తి గారి భూమి, పడమర : ఇరిగేషన్ కెనాల్ వెస్టర్న్ బండ్, ఉత్తరం : ఆకుల సీతా మహాలక్ష్మి గారి భూమి.
ఆస్తి-4(సి) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం. 492/1 నందు విస్తీర్ణం ఎకరా 0-50 సెంట్లు తడి భూమి. డాక్యుమెంట్ నెం.217/2000 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్యనారాయణ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : మలినేని భావనారాయణ & ఇతరుల భూమి, దక్షిణం : గెల్లి సత్యనారాయణ గారి భూమి, పడమర : కొల్లిపర వెంకటేశ్వర్లు గారి భూమి, ఉత్తరం : ముక్కమాల మాణిక్య రావు కుటుంబ సభ్యుల భూమి.
ఆస్తి-4(డి) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం.492/1 నందు విస్తీర్ణం ఎకరా 0-25 సెంట్లు తడి భూమి. డాక్యుమెంట్ నెం.243/2001 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్యనారాయణ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : లామ్ కోటేశ్వర రావు & ఇతరుల భూమి, దక్షిణం : గెల్లి సత్యనారాయణ గారి భూమి, పడమర : ఆకుల నరసింహారావు & ఇతరుల భూమి, ఉత్తరం : ఈ డాక్యుమెంట్‌లోని 2వ ఐటమ్.
ఆస్తి-4(ఇ) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం.493/6 నందు విస్తీర్ణం ఎకరా 0-25 సెంట్లు తడి భూమి. డాక్యుమెంట్ నెం. 243/2001 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్యనారాయణ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : చోడపరపు సుధీవర రావు, దక్షిణం : ఈ డాక్యుమెంట్‌లోని 1వ ఐటమ్, పడమర : ముక్కమాల రమాదేవి & ఇతరుల భూమి, ఉత్తరం : గెల్లి హేమలత గారి భూమి.
ఆస్తి-4(ఎఫ్) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం. 493/7, 493/9, 493/10 నందు విస్తీర్ణం ఎకరా 0-64 సెంట్లు తడి భూమి (కొలతలు ప్రకారం ఎకరా 0-62 ½ సెంట్లు) డాక్యుమెంట్ నెం.308/2001 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్యనారాయణ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : కారుమంచి స్వర్ణలత గారి భూమి – 180 లింకులు, దక్షిణం : గెల్లి సత్యనారాయణ గారి భూమి – 356 లింకులు, పడమర : గెల్లి సత్యనారాయణ గారి భూమి – 197 లింకులు, ఉత్తరం : గెల్లి ప్రసాద్ గారి భూమి – 121 లింకులు, మరలా తూర్పు : పరుచూరి నానా రావు – 26 లింకులు, మరలా ఉత్తరం : పరుచూరి నానా రావు – 229 లింకులు. మొత్తం విస్తీర్ణం 2.76 ½ సెంట్లు.
ఆస్తి-5 : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం. 293/1 (ఎకరా 0-25 ½ సెంట్లు) డి నెం.293/2 (ఎకరా 0-22 సెంట్లు) లోని విస్తీర్ణం ఎకరా 0-47 ½ సెంట్లు (2589.4 చ॥గ॥లు) డాక్యుమెంట్ నెం.752/2012 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి ప్రసాద్ గారి పేరున కలదు. హద్దులు : తూర్పు : గడ్డిపాటి వారి భూమి, దక్షిణం : జఫ్రుల్లాబెగ్ మరియు ఇతరులు, పడమర : ఇరిగేషన్ కెనాల్ సర్కార్ డొంక, ఉత్తరం : కొత్తపల్లి వెంకట సుబ్బయ్య.
పై హద్దుల యందు విస్తీర్ణం ఎకరా 047 ½ సెంట్లు (2589.4 చ॥గ॥లు) లోని భూమితో పాటు నిర్మాణంతో ఉన్న గోడౌన్ అన్ని ఈజిమెంట్ హక్కులతో కలదు.
ఆస్తి-6(ఎ) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం.616/A నందు విస్తీర్ణం 187 ½ చ॥గ॥లు లేదా 156-77 చ॥మీ॥లులోని ఇంటి స్థలం. హద్దులు : తూర్పు : వాసవి కన్యక పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం, దక్షిణం : పంచాయితీ బజార్, పడమర : సర్కార్ గల్లీ బజార్, ఉత్తరం : గెల్లి సత్యనారాయణ గారి స్థలం.
పై హద్దుల యందు విస్తీర్ణం 187 ½ చ॥గ॥లు లేదా 156-77 చ॥మీ॥లులోని ఇంటి స్థలం అన్ని ఈజిమెంట్ హక్కులతో సహా డాక్యుమెంట్ నెం.838/2007 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్య నారాయణ గారి పేరున కలదు.
ఆస్తి-6(బి) : గుంటూరు జిల్లా, అమర్తలూరు సబ్-జిల్లా, అమర్తలూరు పంచాయితీ, అమర్తలూరు గ్రామం, డి నెం.616/A నందు విస్తీర్ణం 187 ½ చ॥గ॥లు లేదా 156-77 చ॥మీ॥లులోని ఇంటి స్థలం. హద్దులు : తూర్పు : వాసవి కన్యక పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం, దక్షిణం : పంచాయితీ బజార్, పడమర : సర్కార్ గల్లీ బజార్, ఉత్తరం : సర్కార్ బజార్.
పై హద్దుల యందు విస్తీర్ణం 187 ½ చ॥గ॥లు లేదా 156-77 చ॥మీ॥లులోని ఇంటి స్థలం అన్ని ఈజిమెంట్ హక్కులతో సహా డాక్యుమెంట్ నెం.840/2007 ఎస్ఆర్ఓ అమర్తలూరు ప్రకారం శ్రీ గెల్లి సత్య నారాయణ గారి పేరున కలదు.
డాక్యుమెంట్ నెం.838/2007 మరియు 840/2007 ప్రకారం మొత్తం విస్తీర్ణం 375 చ॥గ॥లు (187 ½ + 187 ½) ఇంటి స్థలంతో పాటు ఆర్‌సిసి భవనం డోర్ నెం.334, అసెస్‌మెంట్ నెం.1458 తో కలదు.
పైన చెప్పబడిన ఋణగ్రహీత/హామీదారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SME బ్రాంచ్, తెనాలి, గుంటూరు జిల్లా వారి నుండి ఋణము పొందియున్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణము యొక్క నియమ నిబంధనలననుసరించి సకాలంలో చెల్లించకపోవటచే సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమ నిబంధనల ప్రకారం నిరర్ధక ఖాతాగా పరిగణించబడినది. బ్యాంకువారు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపించిన డిమాండ్ నోటీసులు తిరిగి వచ్చినందున / ఋణగ్రహీత/హామీదారుల సంతకములు సరిగా లేనందున పత్రికా మూలకముగా మీకు మరల నోటీసు జారీచేయడమగుచున్నది. కావున మీరు పైన పేర్కొన్న మొత్తములను ఈ పత్రికా ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా వడ్డీ & ఇతర ఖర్చులతో కలిపి మొత్తమును చెల్లించవలసినదిగా కోరడమైనది. లేని పక్షంలో పైన పేర్కొన్న చట్టము ప్రకారము బ్యాంక్‌కు చెల్లించవలసిన బకాయిని రాబట్టుకొను నిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది.
తేది: 04.11.2025, ప్రదేశం: తెనాలి సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

అమ్మవారి గుడికి రూ.లక్ష విరాళం

దాతను సత్కరిస్తున్న ఈవో సునీల్‌కుమార్

కంతేరుగొండూరు (దుగ్గిరాల), న్యూస్‌టుడే: కంతేరుగొండూరు మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి మంచికలపూడికి చెందిన యార్లగడ్డ వెంకటేశ్వరరావు కుమారుడు రూ.లక్ష విరాళాన్ని ఇచ్చారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఈవో సునీల్ కుమార్‌కు అందజేశారు. దాత దంపతుల్ని ఈవో సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

భావి ఇంజినీర్లు ఆవిష్కరణలపై దృష్టి సారించాలి

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఉన్న కేఎల్‌యూలో కంప్యూటర్‌సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యాన ఈ నెల 7 వరకు జరగనున్న ఐబీఎం క్వెస్టెక్ పాల్ ఫెస్ట్-2025 మంగళవారం ప్రారంభమైంది. ఐబీఎం క్వాంటం సహకారంతో నిర్వహిస్తున్న ఫెస్ట్‌లో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడుతూ రాబోయే తరం పరిశోధకులు, ఇంజినీర్లు ఆచరణాత్మక అభ్యాసం, ఆవిష్కరణలు, క్వాంటమ్ కంప్యూటింగ్‌పై దృష్టిసారించాలన్నారు. ప్రొ.డాక్టర్ బానుప్రకాశ్, ప్రొఛాన్సలర్ డాక్టర్ జగన్నాథం, వైస్‌ఛాన్సలర్ డీన్ డాక్టర్ కిశోర్, పలువురు ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

స్పందనకు వందనం

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి పట్టణ పరిధిలోని బాప్టిస్టు పేట (15వ వార్డు, 9వ సచివాలయం)లో మురుగు నిలిచిపోయింది. సమస్యను 'మేమున్నాం..మీకు తోడుగా' ద్వారా స్థానికులు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో పూడిక తీయించి, దోమల నివారణకు ఫాగింగ్ చేయించారు.

తాడికొండ, న్యూస్‌టుడే: పొన్నెకల్లు గ్రామం బీసీ, ఓసీ ఏరియాల్లో మురుగు కాలువలు పూడిపోయాయి. సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి జానీ, నీటి సంఘం అధ్యక్షుడు గుంటుపల్లి మధు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. స్పందించిన వారు జేసీబీ సహాయంతో తొలగింపజేసి కాల్వ డ్రెయిన్ చేయించారు. త్వరలో సీసీ డ్రెయిన్ నిర్మిస్తామని తెలిపారు.

తాడికొండ: బండారుపల్లి గ్రామంలో మంచినీటి బావుల వద్ద విపరీతంగా గడ్డి, పాచి పెరిగాయి. ఈ సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి రామారావు దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కార్మికులతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించి గడ్డి నివారణ మందు పిచికారి చేయించారు.

మంగళగిరి గ్రామీణం: పెదవడ్లపూడి గ్రామ పాతూరి నాగభూషణం కాలనీలో మురుగునీరు స్తంభించి దోమలు, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను శానిటైజేషన్ ఇన్‌స్పెక్టర్ కరుణ్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లగా.. స్పందించి కార్మికులతో ఆ ప్రాంతంలో పూడిక తీయించి.. బ్లీచింగ్ చల్లించారు.

భాషాభివృద్ధికి కృషి అభినందనీయం

మేడికొండూరు, న్యూస్‌టుడే: మేడికొండూరు ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ అబ్దుల్ హనీఫ్‌ను మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి రేణుక సన్మానించారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో గాలిబ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ స్థాయిలో బంగారు పతకం అందుకున్నారు. భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ డిప్యూటీ డీఈవో ఏసురత్నం, యూటీఎఫ్ నాయకులు కాదర్, గోపయ్య, గోవింద, వినోద్, హుస్సేన్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

బీరువా అందజేత

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడులోని విద్యా వనరుల కేంద్రానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కృష్ణమోహన్ మంగళవారం ఇనుప బీరువాను అందజేశారని ఎంఈవోలు కెనడి, జాకబ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

అతివలకు ఆసరా.. ఆర్థిక ఊరట

పాడి రంగంలో డ్వాక్రా మహిళలు రాణించేలా కార్యాచరణ

మేడికొండూరు, ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే

రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోంది. ముఖ్యంగా స్వయం సహాయక సభ్యులను పాడి రంగంలో వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సీఎం చంద్రబాబు సంకల్పించిన విధంగా ప్రతి కుటుంబం ఏడాదికి లక్ష ఆదాయం పొందే విధంగా కార్యాచరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఒక్కో సంఘంలో ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.1లక్ష చొప్పున తక్కువ వడ్డీకే రుణం మంజూరు చేసి...దాన్ని మూడు సంవత్సరాల కాల వ్యవధిలో తీర్చుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (వెలుగు), పశు సంవర్ధక శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతోంది. ఆయా మండలాల్లో లబ్ధిదారులు ముఖ్యంగా గేదెలు కొనుగోలు చేసుకొని ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా సభ్యులు పాల వ్యాపారం చేస్తారు. దీంతో నిత్యం ఆదాయం పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఇందుకు గాను ఆయా మండలాల పరిధిలో సంబంధిత అధికారులు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు (ఏపీఎం)లు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మరో పక్క వారు సభ్యులకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆసక్తి చూపుతున్న సభ్యుల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు.

డ్వాక్రా మహిళలు

ఆసక్తి చూపుతున్న వారు

మండలం	సభ్యులు (ప్రస్తుతం)
ఫిరంగిపురం	125
మేడికొండూరు	100
తాడికొండ	90
తుళ్లూరు	100

రూ.10 వేలు ఆదాయం వచ్చేలా..

బ్యాంకు ద్వారా రుణం మంజూరైన వెంటనే లబ్ధిదారులు తమకు ఇష్టమైన ప్రదేశంలో గేదె కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా వారు పాలు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీంతో ఆయా కుటుంబం నెలకు రూ. 10 వేలకు పైగా ఆదాయం పొందేందుకు దోహదపడుతుంది. - నాగేశ్వరరావు, ఏపీఎం, ఫిరంగిపురం మండలం

గ్రామాలకు చేరిన యూరియా

వట్టిచెరుకూరు: మండలంలోని 17 గ్రామాల్లో ఉన్న రైతుసేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించేందుకు మొత్తం 260 టన్నుల యూరియా బస్తాలు మంగళవారం గ్రామాలకు చేరాయని మండల వ్యవసాయశాఖ అధికారి సునీత తెలిపారు. ఈయూరియాను రైతులు అందరూ తీసుకోవచ్చని ఈసందర్భంగా ఆమె తెలిపారు. అన్ని గ్రామాల్లోనూ యూరియా సిద్ధంగా ఉందని ఆమె వెల్లడించారు.

9న శివపార్వతుల శాంతి కల్యాణం

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఆలయం వద్ద ఈ నెల 9వ తేదీ అన్నాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన తోపాటు శాంతి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు సనాతన ధర్మ పరిరక్షణ సేవా ట్రస్టు అధ్యక్షుడు తెలిదేవరపల్లి శ్యామసుందరశాస్త్రి తెలిపారు. శివాలయం రథం వద్ద జరిగే ఈ క్రతువులో పాల్గొనే భక్తులు పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కల్యాణోత్సవం, రాత్రి 7 నుంచి 10:30 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు.

రాజ్యాంగంపై అవగాహన

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: నుదురుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వాతంత్ర్య పోరాటంలో మహనీయుల పాత్ర, రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానుయేల్, మేదరబాబు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు కుమామోహన్, సిబ్బంది పాల్గొన్నారు.

పెదనందిపాడు, న్యూస్‌టుడే: ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా స్థానిక కొత్తపాలెం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఆయన చిత్రపటానికి ఎంఈవో జాకబ్, ప్రధానోపాధ్యాయుడు ఎ. శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమను విద్యార్థులకు వివరించారు.

'పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు'పై సభ 7న

దుగ్గిరాల, న్యూస్‌టుడే: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 7న 'పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు' అనే అంశంపై సభ నిర్వహించనున్నట్లు వ్యకాసం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను చిలువూరులో ఆ సంఘం నాయకులు పంపిణీ చేశారు.

ఆప్యాయ పలకరింపు

తుళ్లూరు: తుళ్లూరు ఎస్‌డీపీవో కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరైన హోం మంత్రి అనిత రాజధాని రైతులు, మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంలో చూపిన పోరాట పటిమను ఆమె అభినందించారు.

రాజధాని రైతులు, మహిళలతో హోం మంత్రి అనిత

పొన్నూరుకు ఆర్టీసీ సర్వీసు

పెదనందిపాడు: పెదనందిపాడు నుంచి పొన్నూరుకు ఆర్టీసీ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కొన్నేళ్ల నుంచి ఇక్కడ నుంచి పొన్నూరుకు వెళ్లేందుకు ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు కాకుమాను వెళ్లి అక్కడ నుంచి పొన్నూరుకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో పెదనందిపాడు నుంచి ప్రతి రోజు ఉదయం 7.45, 10.45, 12.45, 3.30, సాయంత్రం 6గంటలకు, రాత్రి 8.30 గంటలకు బస్సు నడుస్తుందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

పట్టుదలతో కృషి.. పతకాలతో మెరిసి..

తాడేపల్లి, న్యూస్‌టుడే: చిత్తూరు, ఎన్టీఆర్, విశాఖ జిల్లాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి రగ్బీ, స్విమ్మింగ్ పోటీలకు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీ పెదకాకాని మండలం గుండ్లలో నిర్వహించిన జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో భువనేశ్వరిబాయి, సాయిత, ప్రియదర్శి, శ్యామల, ఎస్.కె.బాజి, పవన్‌నాయక్, దివ్య, నవీన్, నజీర్ సత్తాచాటడంతో ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు మెల్లెంపూడి రవి, నూతక్కి రవి తదితరులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

రగ్బీ పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

అథ్లెటిక్స్‌లో ప్రతిభ

తాడేపల్లి, న్యూస్‌టుడే: తెనాలి డివిజన్ స్థాయిలో తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన అథ్లెటిక్స్‌లో చిర్రావూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని సెల్సియా బహుమతులు సాధించింది. డిస్కస్ త్రోలో ప్రథమస్థానం, షాట్‌పుట్, జావెలిన్‌లో రెండో స్థానంలో నిలిచి బహుమతులు అందుకుందని ప్రధానోపాధ్యాయిని అరుణశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధించింది.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

తాడేపల్లి, న్యూస్‌టుడే: కబడ్డీ, బీచ్ కబడ్డీ అసోసియేషన్ ఈ నెల 3వ తేదీ గుంటూరు బీఆర్ స్టేడియంలో నిర్వహించిన 35వ సబ్‌జూనియర్ ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి తాడేపల్లి గుడ్ న్యూస్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు భవ్య, విష్ణు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ ఆరోగ్యదాస్, పరిపాలనా అధికారి ఫాదర్ సుగంధన్ సంయుక్త ప్రకటనలో మంగళవారం తెలిపారు. వీరు ఈ నెల 7, 8 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.

మీ పిల్లలైతే ఇలాగే వదిలేస్తారా..?

గురుకుల బాలికలకు నీటి కష్టాలు

కాకుమాను గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు మూడు రోజులుగా నీటికి ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇక్కడ మొత్తం 420 మంది ఉంటున్నారు. మోటారు మరమ్మతులకు గురికావడంతో పెద్దివారిపాలెం అక్కుల చెరువు నుంచి నీరు సరఫరా కాలేదు. దీంతో గుత్తేదారుడు ట్యాంకర్లతో నీరు సరఫరా చేసినా అవసరాలకు చాలని పరిస్థితి. మోటారు మరమ్మతులకు గురైన ప్రతిసారీ ఇదే తంతు. ప్రభుత్వం మంచి భవనం నిర్మించింది కానీ నీటి వసతి విషయాన్ని పట్టించుకోలేదు. ప్రత్యేకంగా పైపులైను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపినా నిధులు మంజూరు కాలేదు. సంబంధిత అధికారులు, పాలకులకు బాలిక బాధ అర్థం కాదా.. వారి పిల్లలైతే ఇలాగే వ్యవహరిస్తారా..? అని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. - న్యూస్‌టుడే, కాకుమాను

బకెట్‌తో నీరు తీసుకెళ్తున్న బాలికలు

ఎరువుల పంపిణీలో వివాదం

కంప్యూటర్లు ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు

దెబ్బతిన్న సామగ్రి

వింజనంపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: వింజనంపాడు సచివాలయంలో యూరియా పంపిణీ సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. వ్యవసాయశాఖ అధికారులు క్రమబద్ధంగా యూరియా స్లిప్‌లు రైతులకు అందిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన ముప్పరాజు శ్రీనివాసరావు అనే వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. గతంలో తీసుకున్న వారికే మళ్లీ యూరియా ఇస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. విచక్షణారహితంగా బల్లపై ఉన్న కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. పంచాయతీ కార్యదర్శి లక్ష్మీశారద ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమానాయక్ తెలిపారు.

బాధిత కుటుంబానికి చేయూత

మేడికొండూరు, న్యూస్‌టుడే: అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన మేడికొండూరు చంద్రబాబు కాలనీకి చెందిన పల్నాటి శివశంకరరావు కుటుంబానికి గుంటూరుకు చెందిన రెడ్ క్రాస్ సంస్థ చేయూతనిచ్చింది. వారు సమకూర్చిన వంట పాత్రలు, దుస్తులు, దుప్పట్లు, తదితర వస్తువులను బాధితుడికి మంగళవారం అందించినట్లు తహసీల్దారు రాఘవరావు తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు జోజప్ప, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

శివశంకరరావుకు సామగ్రి అందజేస్తున్న రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు

మంగళాపురం ఉపాధ్యాయినికి మంత్రి లోకేశ్ అభినందన

టీచర్ మనోజకు అభినందనలు తెలుపుతూ లోకేశ్ చేసిన ట్వీట్

నున్న, న్యూస్‌టుడే: 'బడినే ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది ఆకుపచ్చని కల సాకారం చేయడం గొప్ప విషయమని' మంత్రి నారా లోకేశ్.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం మంగళాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని నంబూరి మనోజను ట్విట్టర్ వేదికగా మంగళవారం అభినందించారు. సమగ్ర శిక్షా పుస్తకంలో ఆమె.. పాఠశాల విద్యార్థులతో కలిసి తోట పెంపకం అలవాటుగా చేసుకున్నట్టు, వారికి తోటల పెంపకం గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తునట్టు వ్యాసంలో తెలిపారు. ఇందుకు మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కిచెన్ గార్డెన్ నిధులు వినియోగించుకోవాలంటూ సూచించారు. టీచర్ మనోజ మాట్లాడుతూ తనకు అభినందనలు తెలిపిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి లోకేశ్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని ఆమె తెలిపారు.

స్వదేశీ వస్తువులనే వాడదాం

దుగ్గిరాల, న్యూస్‌టుడే: పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడదామని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేద్దామని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు వాసుదేవనాయుడు అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దుగ్గిరాల, ఈమనిలలో పార్టీ మండల అధ్యక్షుడు అడపా వెంకట్రావ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. 'ఇంటింటా స్వదేశీ-ప్రతి ఇంటా స్వదేశీ' నినాదంతో ఉన్న స్టిక్కర్లను ఇంటి గోడలపై అతికించారు. నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, కోనంకి కృష్ణ, నిడుబోలు సత్యనారాయణ, చెన్నం సీతారాంబాబు తదితరులున్నారు.

దుగ్గిరాలలో ప్రచారం చేస్తున్న నాయకులు

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

పెదనందిపాడు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వృద్ధుడు పొలాల్లో మృతి చెందిన ఘటన ఇది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం పెదనందిపాడు-పర్చూరు రహదారిలో నల్లమడ వంతెన సమీపంలోని చప్టా వద్ద పొలంలో గుర్తు తెలియని వ్యక్తి (60) మృతి చెందాడు. ఎత్తు 5.5 అడుగులు, బట్టతల, తెల్ల చొక్కా, పంచె ధరించి ఉన్నాడని, ఇన్‌చార్జి వీఆర్వో శ్రావణ్ ఫిర్యాదు మేరకు ఎస్సై మధుపవన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జూదరుల అరెస్ట్

తాడేపల్లి: మండలంలోని పోలకంపాడులో నిర్వహిస్తున్న జూద శిబిరంపై మంగళవారం పోలీస్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 10 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.70 వేలు స్వాధీనం చేసుకున్నారు.

వాహనం కదిలితే ఒట్టు..!

ట్రాఫిక్ సమస్యలతో జనం అవస్థలు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే

పెదవడ్లపూడి నుంచి నూతక్కి, రేవేంద్రపాడు, కుంచనపల్లి కూడలిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. భారీ వాహనాలు రాకపోకలు సాగించడం, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఇష్టారాజ్యంగా ప్రయాణిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కుంచనపల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఒకవైపే పూర్తి చేయడం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఆగిపోవాల్సి వస్తోంది. దీనికి తోడు ఇనుప చువ్వలు రోడ్డుపైకి రావడం రాత్రి వేళల్లో వీటిని గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు. దుకాణాలకు సంబంధించిన బోర్డులు, రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. సంబంధిత స్పందించి పరిష్కారం చూపించాలని వాహనదారులు కోరుతున్నారు.

పెదవడ్లపూడి వంతెనపై ఎండలో వాహనదారులు

పేరేచర్ల కూడలిలో ఇలా..

నిత్యం ఇదే తంతు...

మేడికొండూరు, న్యూస్‌టుడే: మేడికొండూరు మండలం పేరేచర్ల కూడలిలో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్తున్నాయి. దీంతో తరచూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గుంటూరు నుంచి హైదరాబాదు వెళ్లి వచ్చే దారి కావడంతో నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒక్కోసారి ముందుకు పోయే దారి లేక పోవడంతో వాహనాలు బారులుదీరుతున్నాయి. పోలీసులు స్పందించి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రాంగణ ఎంపికల్లో సత్తా

చౌడవరం(కాకుమాను), న్యూస్‌టుడే: చౌడవరంలోని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో పాల్ టెక్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 9 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ. 6 లక్షల చొప్పున వార్షిక వేతనంతో కొలువులు దక్కాయని చెప్పారు. విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.

కాకుమాను, న్యూస్‌టుడే: గుంటూరులోని కళ్ళం ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 37 మంది ఉద్యోగాలు పొందినట్లు ప్రిన్సిపల్ బీఎస్‌బీ రెడ్డి తెలిపారు. జెడ్‌ఎఫ్ గ్రూపులో ఎలక్ట్రికల్, మెకానికల్, విద్యార్థులు ఉద్యోగం సాధించినట్లు చెప్పారు. వారికి అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

తాడేపల్లి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదానికి గురైన పేద కుటుంబానికి చెందిన హోంగార్డు జితేంద్రసింగ్‌కు మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితో తాడేపల్లి మండల తెదేపా అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ రూ. 50 వేలు మంగళవారం అందజేశారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందించారు. గతవారంలో ద్విచక్రవాహనంపై నుంచి జారి పడటంతో హోంగార్డు గాయపడ్డారు.

జితేంద్రసింగ్‌కు నగదు అందజేసిన కొమ్మారెడ్డి కిరణ్, తదితరులు

మంత్రి లోకేశ్‌ను కలిసిన హరిదాసు

తాడేపల్లి, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ బోర్డు డైరెక్టర్ నియమితులైన మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు గ్రామానికి చెందిన బత్తుల హరిదాసు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం లోకేశ్‌ను ఆయన కుటుంబ సమేతంగా కలిసి ఈ నెల 9వ తేదీ నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.

జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపిక

పెదపాలెం (దుగ్గిరాల), న్యూస్‌టుడే: పెదపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి చెకుముకి పోటీల్లో ఈమని విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. లోకం హర్షిణి (10వ తరగతి), లక్ష్మిశెట్టి మహిమ కీర్తన (9వ తరగతి), ఉయ్యూరు నిహారిక (8వ తరగతి)లతో కూడిన టీమ్ విజేతగా నిలిచింది. ద్వితీయ బహుమతిని పేరకలపూడి, తృతీయ బహుమతిని పెదపాలెం పాఠశాలల జట్లు గెలుచుకున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు.

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఈ నెల 23వ తేదీ జరగనున్న జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్టుకు విద్యార్థుల ఎంపిక మంగళవారం తాడేపల్లిలో నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో తాడేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అఖిల, మణికంఠ, నిషా, ప్రయివేటు పాఠశాలల విభాగంలో అరవింద ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారని జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాతిరెడ్డి తెలిపారు. ఎంపికైన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం మండల స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ఇందులో మొదటి స్థానంలో ముట్లూరు, ద్వితీయ స్థానంలో అనంతవరప్పాడు జడ్పీ పాఠశాలలు నిలిచాయి. ఎంఈవో సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు కె.శాంతమ్మలు విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పెదనందిపాడు, న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో పాలపర్రు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. ద్వితీయ, తృతీయ స్థానాలను అబ్బినేనిగుంటపాలెం, ఉప్పలపాడు జడ్పీ పాఠశాల విద్యార్థులు పొందారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో అశోక పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎల్ఎం పాఠశాల, నంది పాఠశాల విద్యార్థులు పొందారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంఈవో జాకబ్, ప్రధానోపాధ్యాయులు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.

తుళ్లూరు, న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం తుళ్లూరులో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ జరిగింది. ఈ రాత పరీక్షలో పాల్గొన్న అనంతవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు దీపిక, అక్షర, మెర్సీ ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

పశు పోషణలో జాగ్రత్తలు తప్పనిసరి

కట్రపాడు (పెదనందిపాడు): రైతులు పశుపోషణలో జాగ్రత్తలు వహించాలని డీఎల్‌డీఏ డాక్టర్ సుధాకర్ అన్నారు. కట్రపాడులో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమం కింద ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 28 మంది రైతులకు చెందిన పశువులను వైద్యులు పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ శైలజనాయుడు, వైద్యులు స్వాతి విమల, శివశంకర్, అనిత, హరీష్, సిబ్బంది పాల్గొన్నారు.

15న దీపోత్సవ శోభాయాత్ర

తెనాలి: తెనాలిలో ఈ నెల 15న 1,008 మంది మహిళలతో హిందూ మహిళా దీపోత్సవ శోభాయాత్ర నిర్వహించనున్నట్టు హిందూ చైతన్య వేదిక సంయోజక్ మూర్తి, జిల్లా సంయోజక్ శారద తెలిపారు. వీరు మంగళవారం తెనాలిలో మాట్లాడారు. ఈ కార్యక్రమం శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి ప్రారంభమవుతుందన్నారు.

బంగారు ఆభరణాలు, నగదు చోరీ

మేడికొండూరు, న్యూస్‌టుడే: మండలంలోని పాలడుగులో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. కొద్ది రోజుల కిందట అతడు అయ్యప్ప దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి.. వీరయ్య, అతడి భార్య ప్రభావతి ఎదురుగా ఉన్న రేకుల షెడ్‌లో నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున చూడగా ఇంటి తలుపులకు వేసిన తాళం పగలకొట్టి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని బంగారం 56 గ్రాములు, వెండి 150 గ్రాములు, రూ. 40 వేలు నగదు కనిపించలేదు. సంఘటన ప్రాంతాన్ని వేలిముద్రల నిపుణులు, జిల్లా సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రకటన

IN THE COURT OF THE CIVIL JUDGE (JUNIOR DIVISION)
AT : VUYYURU O.S.No.97 of 2021

Between:
Koritala Rajya Lakshmi and Others ..... Plaintiffs
AND
Ganta Subba Rao and Others ...... Defendants

To,
D:2: **Chinatapalli Prasad**, S/o Nagayya, aged about 70years, R/o Tadepalli V&M, Guntur District, A.P.
D:3: **Chinatapalli Jagan Mohan Rao**, S/o Prasad, aged about 48 years, R/o Tadepalli V&M, Guntur District, A.P.
D:4: **Chinatapalli Narayana**, S/o Prasad, aged about 48 years, R/o Tadepalli V&M, Guntur District, A.P.
D:5: **Chinatapalli Kanaka Durga**, W/o Madan Mohan, aged about 45 years, R/o 5th Line, Siddhartha Nagar, Vijayawada, A.P.

పై నెంబరు దావాలో మీరు 2 నుండి 5 వ ప్రతివాదులు అయిన మీకు ఎన్ని పర్యాయములు కోర్టు నోటీసులు పంపినను, తీసుకొనక, కాలయాపన చేయుచున్నందువల్ల ఈ వార్తాపత్రిక ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా ది.14.11.2025 ఉదయం.10:30 గం.లకు హాజరు కావలసిందిగా శ్రీ కోర్టు వారు వాయిదా వేసినారు. మీరు స్వయంగా గాని లేక న్యాయవాది ద్వారా గాని హాజరై ఆక్షేపణ ఉన్నచో తెలుపుకోవలెను, లేని యెడల పరోక్షంగా తీర్మానం చేయబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

వాయిదా తేది: 14.11.2025 (శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
ఇట్లు
Ch.Anjaiah
Advocate for Petitioner. Cell: 89856 70762

గుంటూరు తూర్పు

బలహీనవర్గాలకు తెదేపా అండ

బాబూరావుకు నియామకపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, మన్నెం శివనాగమల్లేశ్వరరావు

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సూచించారు. గుంటూరు తూర్పు ఎస్సీ సెల్ నూతన కమిటీని ఆయన ప్రకటించారు. అధ్యక్షులుగా నియమించిన బాబూరావుకు నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే నసీర్ నియామకపత్రం అందజేశారు. నసీర్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు తెదేపా ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఎన్నో పథకాలు చేపట్టి పేదలను ఆదుకుంటున్నారన్నారు. వైకాపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా శంకరరావు, చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా శివరామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా దేవా, సంపత్, సుందర్‌బాబు, సుబ్బయ్య, దేవదాసు, కార్యదర్శులుగా నాగరాజు, జక్రయ్య, సుధాకర్‌బాబు, నరేంద్ర, సాంసన్‌లను నియమించారు.

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత.. అనారోగ్యానికి గురై చికిత్స పొందిన ఏటుకూరుకు చెందిన కన్నెగంటి ఉషారాణికి రూ.2.73 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే నసీర్ అందజేశారు.

అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయం

మేయర్ రవీంద్ర, కమిషనర్ శ్రీనివాసులు ద్వారా బాజీకి రూ.6 లక్షల చెక్కు అందజేస్తున్న శేషగిరిరావు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావడం అభినందనీయమని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. కొరిటెపాడులోని వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి, నూతన జిమ్ పరికరాల కొనుగోలుకు బిల్డర్, వెంకటేష్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత పులిపాటి శేషగిరిరావు, ప్రధాన ఉపసభాపతి సంయుక్తంగా రూ.6 లక్షల విరాళం ప్రకటించారు. చెక్కును శేషగిరిరావు మేయర్ రవీంద్ర, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు చేతుల మీదుగా వాకింగ్ ట్రాక్ అధ్యక్షుడు కన్నసాని బాజీకి అందజేశారు. కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రాక్ అభివృద్ధికి ఇప్పటికే రూ.కోటి పనులు చేశామన్నారు. దాతలు సహకరించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హోమియో వైద్య నిపుణుడు కోటపాటి నాగేశ్వరరావు, వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ కార్యదర్శి బెజవాడ శివరామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఇమడాబత్తిని కోటేశ్వరరావు, అన్నం గంగాధర్, గురుపాదం, రవీంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు.

9న అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తక సమీక్ష సభ

ఆహ్వానపత్రం ఆవిష్కరిస్తున్న లక్ష్మణరావు, రమేష్ పట్నాయక్, పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్, విల్సన్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సమగ్ర జీవిత చరిత్ర పుస్తక సమీక్ష ఈనెల 9న జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జాషువా, పూలే లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల విల్సన్ ఆధ్వర్యంలో సమీక్ష సభ ఆహ్వానపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ రాజనీతిశాస్త్రం ఆచార్యులు కె.శ్రీనివాసులు పుస్తక సమీక్ష చేస్తారని చెప్పారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో రమేష్ పట్నాయక్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్ పాల్గొన్నారు.

13న పూర్వ విద్యార్థుల సమావేశం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: గుంటూరు మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాలలో పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి కళాశాలలో జరుగుతుందని సంఘం అధ్యక్షుడు మాజేటి సోమశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయి పూర్వ విద్యార్థులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పూర్వ విద్యార్థి, పంజాబ్ రాష్ట్రం అమృతసర్ ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ గరికపాటి శంకర ఫణికిశోర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు.

మన రహదారులెంత భద్రం..!

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే

హైదరాబాద్-బీజాపూర్ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ పెద్ద గుంతను తప్పించబోయే క్రమంలో బస్సును ఢీకొనడంతో దుర్ఘటన జరిగినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈక్రమంలో గుంటూరు నగరంలో రహదారులు ఎంతవరకు భద్రంగా ఉన్నాయనే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఉదంతాలు ఇవిగో.. కొన్నాళ్ల కిందట పొన్నూరురోడ్డులో ఓ గుంత కారణంగా ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ కార్పొరేటర్ ప్రమాదానికి గురవ్వడం చర్చనీయాంశమైంది. గుజ్జనగుండ్ల కూడలి నుంచి పలకలూరు వెళ్లే మార్గంలో గుంతలో పడిన ఓ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వడంతో అందులోని ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. కాకానిరోడ్డులో ఓ గుంతను తప్పించబోయి ద్విచక్ర వాహనచోదకుడు డివైడర్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయాడు. ఇలా నగరంలో గుంతల కారణంగా ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి.

కంకరగుంట పైవంతెన మార్గంలో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

పొంచి ఉన్న ప్రమాదం.. గుంటూరులోని అనేక ప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు-తెనాలి, చుట్టుగుంట- చిలకలూరిపేట, పొన్నూరు రోడ్డు, మంగళగిరి, విజయవాడ, నరసరావుపేటలకు వెళ్లే మార్గాలపై అనేక చోట్ల గుంతలు ఉండడం సమస్యగా మారింది. ఆయా రహదారుల్లో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీంతోపాటు నగరంలోని అనేక అంతర్గత రహదారులపై ప్రమాదకర గుంతలు ఉన్నాయని వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు.

నెహ్రూనగర్ కూడలిలో రహదారిపై గుంతలు ఇలా..

సమన్వయం అవసరం..

కంకరగుంట పైవంతెన మార్గంలో గుంతలు పడడంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు చొరవ తీసుకొని మరమ్మతులు చేశారు. జేకేసీ రోడ్డులోనూ గుంతలు పూడ్పించారు. ఇలా నగరంలోని అనేక మార్గాల్లో గుంతలు ఉన్నాయి. ఇటీవల వర్షాలకు అనేక చోట్ల రోడ్లు కోసుకుపోయాయి. ఈక్రమంలో రహదారుల భద్రతకు సంబంధిత ప్రభుత్వశాఖలన్నీ సమన్వయంతో చర్యలు తీసుకోవాలి.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: తూర్పు నియోజకవర్గంలో 11 కేవీ శివాలయం ఫీడర్ మరమ్మతుల నిమిత్తం బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు డీఈఈ పి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జెండా చెట్టు, శివాలయం, బొడ్రాయి సెంటర్, ఆంధ్రాబ్యాంకు, ఆంజనేయస్వామి గుడి, చెన్నంవారి వీధి, అంబేడ్కర్ బొమ్మ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు.

ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించండి

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: స్టాల్స్ లీజుదారులు ఆర్టీసీ కార్యకలాపాల్లో, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని.. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా ప్రజారవాణాధికారి డి.సామ్రాజ్యం సూచించారు. మంగళవారం గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సుస్టేషన్ స్టాల్స్ లైసెన్సుదారులతో సమావేశం జరిగింది. ఈసందర్భంగా సామ్రాజ్యం మాట్లాడుతూ ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేయరాదని, అనుమతి లేని వ్యాపారాలను చేయరాదని సూచించారు. కేటాయించిన స్థలంలోనే తమ వ్యాపారం నిర్వహించుకోవాలన్నారు. నెలవారీ అద్దెలను సక్రమంగా చెల్లించాలన్నారు. సమావేశంలో పర్సనల్ అధికారి పి.మాలతి, అకౌంట్స్ అధికారి పవన్, బస్టాండ్ ఏటీఎం జి.సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : రాజధాని ప్రాంతంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఆహారం కలుషితమవడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవడంపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవన్, సమీర్‌లు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మాట్లాడుతున్న నరసింహారావు, పక్కన రాము, విజయలక్ష్మి, అనిల్‌కుమార్, తదితరులు

సాంకేతికత వైపు అడుగులు వేయండి

ఆటోనగర్(పెదకాకాని), న్యూస్‌టుడే: ఆటోనగర్‌లోని వ్యాపారులు, మెకానిక్‌లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఏపీఐఐసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఐఎల్ రాము, జోనల్ మేనేజర్ డాక్టర్ ఎంఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లోని ది ఇందిరా ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోనగర్‌ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక చేసుకున్నట్లు చెప్పారు. ఏపీఐఐసీకి చెందిన ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచడంతో పాటు ఓ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎవరైనా చెత్త రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రంగాల్లో ఉన్నవారి భాగస్వామ్యంతో అన్ని విధాలుగా ఆటోనగర్‌ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జోనల్ మేనేజర్ జయలక్ష్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎనలిస్ట్ అనిల్‌కుమార్, ఇంజినీరింగ్, మెకానిక్, డిస్పోసల్, న్యూ ఆటోమొబైల్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా బత్తుల హరిదాసు..తన కుటుంబ సభ్యులతో మంగళవారం మంత్రి నారా లోకేశ్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 9న విజయవాడలో జరగనున్న ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రిని ఆహ్వానించారు.

డ్రెయిన్ల పనులు ప్రారంభించండి

అధికారులకు ఆదేశాలిస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: నగరంలో టెండర్లు పూర్తయిన ప్రాంతాల్లో డ్రెయిన్‌ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం కమిషనర్ బాలాజీనగర్, కృష్ణబాబునగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో రహదార్లు, డ్రెయిన్‌ల నిర్మాణ పనులు పరిశీలించి అధికారులు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలతో నీరు నిల్వకుండా డ్రెయిన్‌ల కోసం గోతులు తీసిన చోట తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించారు. లక్ష్మీపురం ప్రధాన రోడ్డులో డ్రెయిన్ నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పర్యటనలో డీఈఈ రమేష్, ఎస్ఎస్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు. ★ పర్యటనలో భాగంగా ఆర్టీవో కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్ శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆహార నాణ్యత, రుచిపై ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు.

వ్యవస్థాపకతపై శిక్షణ తరగతులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక అమరావతి రోడ్డు హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో వ్యవస్థాపకతపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వీ రమణ తెలిపారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లఘు ఉద్యోగ భారతి సౌజన్యంతో ఈ నెల 6, 7 తేదీల్లో ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఎంసీఏ విద్యార్థులకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడు గోడప్రతులు ఆవిష్కరించారు. ఎంఎస్ఎల్ రెనోవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు వీరభద్రరావు తదితరులు ప్రసంగించారు. కన్వీనర్ డాక్టర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తల జీతాలు పెంచండి

వైద్యాధికారితో సమస్యలపై మాట్లాడుతున్న సీఐటీయూ నగర నాయకులు శ్రీనివాసరావు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆశా డే సందర్భంగా మంగళవారం మంగళదాస్‌నగర్, ఇజ్రాయిల్‌పేట, సుద్దపల్లి డొంక, ఆనంద్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. వారి సమస్యలను వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల జీతాలు పెంచాలని కోరారు. ఈనెల 23, 24 తేదీల్లో మంగళగిరిలో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభలకు ఆశాలు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఖాసిం షహీద్ పాల్గొన్నారు,

సృజనాత్మకత వెలికితీతకు చెకుముకి సైన్సు సంబరాలు

కరపత్రం ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, తదితరులు

నగరపాలకసంస్థ: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు, ప్రశ్నించేతత్వం పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో నగరస్థాయి చెకుముకి సైన్సు సంబరాలు ప్రారంభమయ్యాయి. హిందూ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు సైన్సు పట్ల ఆసక్తి పెంచుకుని, పరిశోధన రంగంపై దృష్టి సారించి దేశ ప్రగతికి పాటుపడాలన్నారు. సైన్స్ సంబరాలకు వివిధ పాఠశాలల నుంచి 80 బృందాలు, 240 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో..శ్రీచేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య ఉన్నత పాఠశాల, జలగం రామారావు ఉన్నత పాఠశాల, ఎస్‌కేబీఎం ఉన్నత పాఠశాల, ప్రైవేటు పాఠశాలల విభాగంలో..శ్రీవెంకటేశ్వర బాల కుటీర్(శ్యామలానగర్), కాటూరి పబ్లిక్ స్కూల్, శ్రీవెంకటేశ్వర బాలకుటీర్(బ్రాడీపేట) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినట్లు తెలిపారు. శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలకు కన్సొలేషన్ బహుమతి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు ఎం.ఉదయభాస్కర్, టి.జాన్‌బాబు, జి.వెంకటరావు, బి.ప్రసాద్, టీఆర్.రమేష్, షేక్ ఎండీ సుబానీ, గురవయ్య, యశ్వంత్, సుబ్బారావు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

94406 38515, 80085 73097

స్పందనకు వందనం

★ రాహుల్‌గాంధీనగర్ మూడో లైన్ కాల్వల్లో పూడిక చేరి మురుగునీటి పారుదలకు ఆటంకంగా ఉందని స్థానికులు నళినీప్రసాద్ 'మేమున్నాం..మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లడంతో కాల్వల్లో పూడికలు తీయించారు.

★ శివనాగరాజుకాలనీ రెండో లైన్‌లో చెత్త కుప్పలు తీయకపోవడంతో వీధి అపరిశుభ్రంగా ఉందని స్థానికులు వెంకటరత్తయ్య 'మేమున్నాం..మీకు తోడుగా'కు తెలిపారు. సమస్య ప్రజారోగ్య విభాగం అధికారులకు తెలియజేయడంతో చెత్తకుప్పలు తీయించి తరలించారు. **- న్యూస్‌టుడే, నగరపాలకసంస్థ(గుంటూరు)**

పనులు సాగతీతతో అవస్థలు

తొలగించిన మెట్ల స్థానంలో ఏర్పాటు చేసుకున్న బండలు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గుంటూరువారితోటలో సైడ్‌కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇళ్లముందు ఉన్న మెట్లు తొలగించారు. పాతకాలువలు పగలగొట్టారు. నూతన కాలువల నిర్మాణపనులు వేగవంతం చేయకపోవడంతో సమస్యగా మారింది. ఇళ్లల్లోకి వెళ్లడానికి స్థానికులు ఎత్తుగా చెక్కబల్లలు ఏర్పాటు చేసుకున్నారు. వృద్ధులు, పిల్లలు వాటిపై ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పితే గుంతల్లో పడే ప్రమాదం ఉందని, త్వరగా కాలువల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నారు.

రహదారి భద్రత నిబంధనలు తెలుసుకోవాలి

మాట్లాడుతున్న రాజకుమారి, చిత్రంలో హెచ్ఎం జిలానీబాష

నగరపాలక సంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: రహదారి భద్రత నిబంధనలు విద్యార్థులంతా తెలుసుకోవాలని నిర్వాహకులు రాజకుమారి అన్నారు. మంగళవారం కొత్తపేట కాసుశాయమ్మ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా రవాణా శాఖాధికారులు మల్లేశ్వరి, సౌజన్యలు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులు ద్విచక్రవాహనాలు నడపరాదన్నారు. కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలని, వారికి మాత్రమే లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటోలకు ఫిట్‌నెస్ ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ జిలానిబాషా, వ్యాయామ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్, అబ్దుల్ ఖలీల్, సీహెచ్ వెంకట రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు నల్లపాడు ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . వెంగళాయపాలెంకు చెందిన నరేంద్రబాబు(32) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పీఆర్‌వోగా పని చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన సాయంత్రం ద్విచక్ర వాహనంపై చీరాల వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. జాతీయ రహదారిపై ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే మృతి చెందారు. నరేంద్రబాబు తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆకట్టుకున్న 'అభిజ్ఞాన శాకుంతలం'

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం నిర్వహించిన అభిజ్ఞాన శాకుంతలం నృత్య రూపకం ఆకట్టుకుంది. మహాకవి కాళిదాసు జయంతి సందర్భంగా సంస్కృత భారతి గుంటూరు శాఖ, శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలోని సన్నివేశాలను డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం నిర్వహణలో విద్యార్థినులు అభినయించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు పి. వరప్రసాదమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, హిందూ కళాశాల పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహదీక్షిత్, గుదిమెళ్ల శ్రీకూర్మనాథస్వామి, పత్రి వేణుగోపాల్, విభాగ సంయోజక్ పెసల దేవేంద్ర గుప్తా, ఉదయ కిరణ్, జన్నాభట్ల ఉమా, ఫణికామేశ్వరి తదితరులు ప్రసంగించారు.

నారాకోడూరులో పర్యటించిన కేంద్ర బృందం

వివరాలు తెలుసుకుంటున్న అధికారులు

నారాకోడూరు (చేబ్రోలు), న్యూస్‌టుడే : మండలంలోని నారాకోడూరును పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ విలేజ్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిలో భాగంగా గతంలో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం పలుమార్లు గ్రామంలో పర్యటించింది. ఖాళీగా ఉన్న రెండవ సచివాలయ భవనాన్ని పరిపాలనా కార్యాలయంగా ఎంపిక చేశారు. దీనిపై గ్రామస్థులతో చర్చించిన తర్వాత ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం వద్దని అభ్యంతరాలొచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం దిల్లీ నుంచి వచ్చిన బీటీయూ డైరెక్టర్ అటీక్ అహ్మద్‌తో పాటు మరో నలుగురు సభ్యుల బృందం గ్రామంలో పర్యటించి రెండు ప్రైవేటు భవనాలు, సచివాలయాన్ని పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాసశర్మ, ఎంపీడీవో ఊహారాణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల జీవితాల్లో చిరస్థాయిగా నిలవాలి

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్ నాలుగో ఏడాది విద్యార్థులు వేసిన చిత్రాలతో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ ప్రారంభించి తిలకించారు. విద్యార్థులు మనోహర్, హెలీనా, సునీత, సాగరిక, నితిన్, గణేష్ గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనశాల మీ జీవితాల్లో చిరస్థాయిగా నిలవాలని వీసీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్ కుమార్, అధ్యాపకులు దేవదత్, జాన్‌రత్నబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు తిరుగులేదని నిరూపించారు

కేక్ కోసి విజయోత్సవాలు నిర్వహిస్తున్న రమేష్, శివరామ్‌ప్రసాద్

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మహిళలను ప్రోత్సహిస్తే తిరుగులేని విజయాలు సాధిస్తారని భారత మహిళా క్రికెటర్లు నిరూపించారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఛైర్మన్ పావులూరి రమేష్ పేర్కొన్నారు. మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించినందుకు ఎన్టీఆర్ స్టేడియంలో కేక్ కోసి విజయోత్సవాలు నిర్వహించారు. డాక్టర్ పంచుమర్తి కల్పన మాట్లాడుతూ ఈ విజయం చిరస్మరణీయమన్నారు. అధ్యక్షుడు శ్రీనివాస్, వాకర్స్ సంఘాల అధ్యక్షుడు షేక్ లాల్‌వజీర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగంపై అవగాహన అవసరం

నారాకోడూరు(చేబ్రోలు) : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో విద్యార్థి అసెంబ్లీలో పాల్గొని ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని మంత్రి లోకేశ్ కల్పించారని జడ్పీ సీఈవో జ్యోతిబసు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నారాకోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ దినోత్సవ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసశర్మ, ఎంఈవోలు డి.రాజు, విజయభాస్కర్, చలపతిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమంలో అధ్యయనం

ఏఎన్‌యూ: నంబూరులోని లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ద పూర్ ఓల్డేజ్ హోంను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగం విద్యార్థులు మంగళవారం సందర్శించారు. తమ అకడమిక్ టూర్‌లో భాగంగా వృద్ధాశ్రమంలోని వారితో సమావేశమయ్యారు. దీనికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్ కుమార్, విభాగాధిపతి ఆచార్య త్రిమూర్తిరావు, ఆచార్య వెంకటేశ్వర్లు, ఆచార్య ధనలక్ష్మి హాజరయ్యారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

వైవీ సురేష్ చిరస్మరణీయులు

మాట్లాడుతున్న జూపూడి శ్రీనివాసరావు, వేదికపై సాంబశివరావు, నరసింహారావు, మాల్యాద్రి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : బహుజనుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన బలహీన వర్గాల జేఏసీ నాయకుడు వైవీ సురేష్ చిరస్మరణీయులని ఏపీ రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం బొంగరాలబీడులోని కార్యాలయంలో వైవీ సురేష్ సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు సాంబశివరావు, నరసింహారావు, మాల్యాద్రి, సత్యనారాయణ, ముత్తయ్య, దుర్గారావు పాల్గొన్నారు.

నూతన విద్యుత్తు స్తంభం ఏర్పాటు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : నెహ్రూనగర్ ప్రధాన రహదారిపై ఉన్న పాత ఇనుప విద్యుత్తు స్తంభం అడుగున తుప్పు పట్టి పాడైపోవడంతో ప్రమాదకరంగా మారిన వైనంపై 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. నిత్యం వేలాదిమంది ప్రయాణించే మార్గంలో ఎప్పుడు ఎవరి మీద పడుతుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో విద్యుత్తుశాఖ అధికారులు స్పందించారు. మంగళవారం నూతన సిమెంట్ విద్యుత్తు స్తంభాన్ని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ ధ్రువపత్రం తయారీపై కేసు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: నకిలీ ధ్రువపత్రం తయారు చేసిన ఓవ్యక్తిపై లాలాపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటకు చెందిన కొల్లా జైగణేష్ నకిలీ ఫ్యామిలీ ధ్రువపత్రం తయారు చేసి, దాన్ని గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవ్వడానికి ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది పట్టుకున్నారు. తూర్పు మండలం ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైగణేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Bank of India
Relationship beyond banking
బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ జోన్, కార్పొరేట్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, #31-23-1ఎ, పి.వి.ఆర్. కాంప్లెక్స్, 1వ అంతస్తు, BSNL భవన్ ప్రక్కన, చుట్టుగుంట, విజయవాడ, ఎ.పి.-520004, ఫోన్: 0866-2467762. e-mail: Vijayawada.csd@bankofindia.bank.in
బ్యాంక్ ఆఫ్ ఇండియా, గోరంట్ల బ్రాంచి కొరకు నూతన ప్రాంగణము కావలెను
బ్యాంక్ ఆఫ్ ఇండియా లీజు ప్రాతిపదికన నూతన ప్రాంగణం కోసం ఆఫర్లను ఆహ్వానిస్తున్నది. వివరణాత్మక నోటిఫికేషన్ మా వెబ్‌సైట్ www.bankofindia.bank.in లో అందుబాటులో ఉన్నది. అప్లికేషన్స్ సమర్పించడానికి చివరితేదీ 14.11.2025. ఏదైనా సవరణ / అనుబంధం / నోటిఫికేషన్ ఉంటే, అవి వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రచురించబడతాయి.
సం/- జోనల్ మేనేజర్, విజయవాడ జోన్

(c) eenadu

గుంటూరు పశ్చిమ

బహుమతులు అందుకున్న విద్యార్థులతో అకడమిక్ డీన్ శ్రీనివాస్, భాష్యం విజేతలతో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు



ధర వరలు

కిలో ఒక్కింటికి రూ.ల్లో టమాట 23, వంగ 64, బెండ 44, పచ్చిమిర్చి 25, కాకర 54, బీర 34, క్యాబేజి 28, క్యారెట్ 82, దొండ 42, బంగాళ దుంప 29, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుళ్లు 53, దోస 25, సొర 25, పొట్ల 40, అరటికాయ 7, పెద్దచిక్కుళ్లు 74, చామ దుంప 24, మునగ 10, బీట్‌రూట్ 44, కోసే కాయ 34, బీన్స్ 94, క్యాప్సి కమ్ 79, కొత్తిమీర 30, ఆకుకూరలు 18, నిమ్మ కాయలు 28, అల్లం 80, వెల్లుల్లి 110.

- న్యూస్‌టుడే, పట్టాభిపురం

చిత్రకళలో భళా

పట్టాభిపురం: నవభారత్‌నగర్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్ఞాన వెంకట్(9వ తరగతి), అనుదీపిక(7వ తరగతి), అరుణ్ రెడ్డి(9వ తరగతి)లు విజేతలుగా నిలిచారు. వారికి అకడమిక్ డీన్ శ్రీనివాస్, ఎస్ బ్యాచ్ ఇన్‌ఛార్జ్ మౌర్య, సాఫ్ట్ స్కిల్స్ ఉపాధ్యాయులు రాజీవ్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

గోరంట్ల: స్థానిక గోరంట్ల నగరాలులోని భాష్యం ధన్వంతరి ప్రాంగణంలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు జూనియర్ ఇంటర్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి అందాలు(పర్వతాలు, నదులు, చెట్లు, జంతువులు, పక్షులు) అనే అంశంపై పోటీలు నిర్వహించగా వై. హేమ దుర్గ, ఐ. ధరణి, బి. లావణ్యబాయ్‌లు వరుసగా విజేతలుగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు విద్యార్థులకు బహుమతులను అందించి అభినందించారు. వైస్ ప్రిన్సిపల్ సుమలత, అధ్యాపకులు శ్రీనివాసరావు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

ఏ.టి.అగ్రహారం: నగరంలోని ఎన్జీవో కాలనీలోని సుమేధ హైస్కూల్‌లో 'ఈనాడు' ఆధ్వర్యంలో 'ప్రతిభా పాటవ పోటీలు' జరిగాయి. మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై జరిగిన చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబర్చారు. జె.త్రివేణి (9వ తరగతి), ఎల్.రాఫాల్లా నిస్సి (8వ తరగతి), టి.గ్రేష్మశరణ్య (10వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్, ప్రిన్సిపల్ కె.రాంబాబు విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

సుమేధ హైస్కూల్‌లో డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ రాంబాబు

అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు?

- రోడ్డు పక్కన.. మలుపుల వద్ద ఆక్రమణలు
- పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు

పట్టాభిపురం, న్యూస్‌టుడే

నగరపాలక సంస్థ అధికారుల అలసత్వం, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో ప్రధాన రహదారులు ఆక్రమణదారులకు వరంగా మారాయి. రోడ్డు పక్కన స్థలం కనిపిస్తే చాలు.. కొంతమంది అక్కడ వాలిపోయి వ్యాపారాలు సాగిస్తుండగా.. కొంతమంది సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా ట్రాఫిక్ సమస్యలకు, ప్రమాదాలకు కారణమవుతున్నారు. రింగ్‌రోడ్డు, విద్యానగర్, శాంతినగర్, లక్ష్మీపురం, స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల ఎస్వీఎన్ కాలనీ తదితర ప్రాంతాల కూడళ్లలో ఆక్రమణలకు గురైన మలుపులే ఇందుకు తార్కాణం.

భాష్యం బూమ్స్‌కు వెళ్లే మార్జిన్‌లో నియంత్రిక వద్ద పండ్ల దుకాణం

రోడ్డు పక్కనే బస్సుల నిలుపుదల

ఈ ప్రాంతాలపై దృష్టి సారిస్తే మేలు

పండ్ల దుకాణాలు, కూరగాయల విక్రయాలు మొదలుకొని పాన్‌షాపులు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఎవరికి నచ్చినట్టు వారు రోడ్డు పక్కన నడకదారులను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ☛ ప్రస్తుతం శంకర విలాస్ వంతెన పనులు జరుగుతుండడం వల్ల వాహనాల మళ్లింపు కారణంగా రహదారులన్నీ ట్రాఫిక్ రద్దీ సమయాల్లో కిక్కిరిసిపోతున్నాయి. సరిగ్గా ఈ వేళల్లోనే వ్యాపారాలు అడ్డంగా దుకాణాలు నిర్వహిస్తున్నారు. ☛ రింగ్ రోడ్డులోని శాంతినగర్ వద్ద మాజేటి రామ్ కల్యాణ మండపం సమీపంలో విద్యుత్తు నియంత్రికను ఆనుకొని పండ్ల దుకాణం ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో పాఠశాల ఉండడం వల్ల సమయం మించిపోతుందని రాంగ్‌రూట్‌లో కొంతమంది ప్రయాణిస్తుండడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ☛ ఈ ప్రాంతంలో పాఠశాల బస్సులను రోడ్డు పక్కనే నిలుపుదల చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ☛ విద్యానగర్ ఒకటో లైను వద్ద బస్టాప్ ఎదురుగా కూరగాయలు పెడుతున్నారు. వాటిని కొనుగోలు చేసే వారు వాహనాలను రోడ్డు మీద పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ☛ లక్ష్మీపురం రహదారిలో చంద్రమౌళీనగర్ ఒకటో లైను వద్ద, స్తంభాలగరువు రామాలయం వెనుక వైపు రహదారి మలుపుల్లో దుకాణాలు ఏర్పాటు చేశారు. ☛ కృష్ణనగర్ కుందుల రోడ్డు, పట్టాభిపురం ప్రధాన రహదారి, గుజ్జనగుండ్ల, ఎస్వీఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

13న పూర్వ విద్యార్థుల సమావేశం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: గుంటూరు మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాలలో పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి కళాశాలలో జరుగుతుందని సంఘం అధ్యక్షుడు మాజేటి సోమశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయి పూర్వ విద్యార్థులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పూర్వవిద్యార్థి, పంజాబ్ రాష్ట్రం అమృతసర్ ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ గరికపాటి శంకర వణికిశోర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు.

వ్యవస్థాపకతపై శిక్షణ

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక అమరావతి రోడ్డు హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో వ్యవస్థాపకతపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వీ రమణ తెలిపారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లఘు ఉద్యోగ భారతి సౌజన్యంతో ఈ నెల 6, 7 తేదీల్లో ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఎంసీఏ విద్యార్థులకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడు గోడప్రతులు ఆవిష్కరించారు. ఎంఎస్ఎల్ రెనోవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు వీరభద్రరావు తదితరులు ప్రసంగించారు. కన్వీనర్ డాక్టర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావడం అభినందనీయమని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. కొరిటపాడులోని వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి, నూతన జిమ్ పరికరాల కొనుగోలుకు బిల్డర్, వెంకటేష్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత పులివర్తి శేషగిరిరావు, ప్రధాన్ ఆసుపత్రి సంయుక్తంగా రూ.6 లక్షలు విరాళం ప్రకటించారు. చెక్కును శేషగిరిరావు మేయర్ రవీంద్ర, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసుల చేతుల మీదుగా వాకింగ్ ట్రాక్ అధ్యక్షుడు కన్నసాని బాజికి అందజేశారు. కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రాక్ అభివృద్ధికి ఇప్పటికే రూ.కోటి పనులు చేశామన్నారు. దాతలు సహకరించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హోమియో వైద్య నిపుణులు కోట పాటి నాగేశ్వరరావు, వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ కార్యదర్శి బెజవాడ శివరామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఇమడాబత్తిని కోటేశ్వరరావు, అన్నం గంగాధర్, గురుపాదం, రవీంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు.

మేయర్ రవీంద్ర, శ్రీనివాసుల చేతుల మీదుగా బాజికి రూ.6 లక్షల చెక్కు అందజేస్తున్న శేషగిరిరావు

రేషన్ మాఫియాపై ఉక్కుపాదం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యల్ని విన్నవించారు. రేషన్ కార్డులు, నూతన పింఛన్లు, తాగునీటి కొరత, పారిశుద్ధ్యం, ఆర్థిక మోసాలు, ఈవ్‌టీజింగ్ తదితర సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవి స్పందిస్తూ.. కొన్ని రేషన్ దుకాణాల్లో డీలర్లు పెద్దల పేర్లు చెబుతూ అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారం ఉందన్నారు. దీనిపై ఇప్పటికే తహసీల్దారు, డీటీలతో సమీక్ష నిర్వహించామన్నారు. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాలుగు వారాలుగా మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 60కి పైగా సమస్యల్ని పరిష్కరించామని చెప్పారు.

అర్జీలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా బత్తుల హరిదాసు.. తన కుటుంబ సభ్యులతో మంగళవారం మంత్రి నారా లోకేశ్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 9న విజయవాడలో జరగనున్న ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రిని ఆహ్వానించారు. హరిదాసు సోదరులు ఏఈఎల్‌సీ అసిస్టెంట్ ప్రాపర్టీ ఆఫీసర్ బత్తుల లెనిన్ ఉన్నారు.

మంత్రి లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న హరిదాసు కుటుంబ సభ్యులు

ఆశా కార్యకర్తల జీతాలు పెంచండి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆశా డే సందర్భంగా మంగళవారం మంగళదాస్‌నగర్, ఇజ్రాయిల్‌పేట, సుద్దపల్లిడొంక, ఆనంద్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. వారి సమస్యలను వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల జీతాలు పెంచాలని కోరారు. ఈనెల 23, 24 తేదీల్లో మంగళగిరిలో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభలకు ఆశాలు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఖాసిం షహీద్ పాల్గొన్నారు.

వైద్యాధికారితో సమస్యలపై మాట్లాడుతున్న సీఐటీయూ నగర నాయకులు శ్రీనివాసరావు

9న అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తక సమీక్ష సభ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సమగ్ర జీవిత చరిత్ర పుస్తక సమీక్ష ఈనెల 9న జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జాషువా, ఫులె లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల విల్సన్ ఆధ్వర్యంలో సమీక్ష సభ ఆహ్వానపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ రాజనీతిశాస్త్రం ఆచార్యులు కె.శ్రీనివాసులు పుస్తక సమీక్ష చేస్తారని చెప్పారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో రమేష్ పట్నాయక్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు తిరుగులేదని నిరూపించారు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మహిళలను ప్రోత్సహిస్తే తిరుగులేని విజయాలు సాధిస్తారని భారత మహిళా క్రికెటర్లు నిరూపించారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఛైర్మన్ పావులూరి రమేష్ పేర్కొన్నారు. మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించినందుకు ఎన్టీఆర్ స్టేడియంలో కేక్ కోసి విజయోత్సవాలు నిర్వహించారు. డాక్టర్ పంచుమర్తి కల్పన మాట్లాడుతూ ఈ విజయం చిరస్మరణీయమన్నారు. అధ్యక్షుడు శ్రీనివాస్, వాకర్స్ సంఘాల అధ్యక్షుడు షేక్ లాల్‌వజీర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కేక్ కోసి విజయోత్సవాలు నిర్వహిస్తున్న రమేష్, శివరామ్‌ప్రసాద్

చెరువు అభివృద్ధి పనుల పరిశీలన

గోరంట్ల, న్యూస్‌టుడే: వెంగళయపాలెంలోని ఊర చెరువును మోడల్ అమృత్ సరోవర్ కింద అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన జాతీయ వాటర్‌షెడ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పనులను మంగళవారం ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్, ఎం.శివ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు నల్లపాడు ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంగళాయపాలెంకు చెందిన నరేంద్రబాబు(32) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పీఆర్‌వోగా పని చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన సాయంత్రం ద్విచక్ర వాహనంపై చీరాల వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. జాతీయ రహదారిపై ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే మృతి చెందారు. నరేంద్రబాబు తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ ధ్రువపత్రం తయారీపై కేసు

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: నకిలీ ధ్రువపత్రం తయారు చేసిన ఓవ్యక్తిపై లాలాపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటకు చెందిన కొల్లా జైగణేష్ నకిలీ ఫ్యామిలీ ధ్రువపత్రం తయారు చేసి, దాన్ని గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవ్వడానికి ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది పట్టుకున్నారు. తూర్పు మండలం ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైగణేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించండి

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: స్టాల్స్ లీజుదారులు ఆర్టీసీ కార్యకలాపాల్లో, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని.. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా ప్రజారవాణాధికారి డి. సామ్రాజ్యం సూచించారు. మంగళవారం గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సుస్టేషన్ స్టాల్స్ లైసెన్సుదారులతో సమావేశం జరిగింది. ఈసందర్భంగా సామ్రాజ్యం మాట్లాడుతూ ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేయరాదని, అనుమతి లేని వ్యాపారాలను చేయరాదని సూచించారు. కేటాయించిన స్థలంలోనే తమ వ్యాపారం నిర్వహించుకోవాలన్నారు. నెలవారీ అద్దెలను సక్రమంగా చెల్లించాలన్నారు. పర్సనల్ అధికారి పి.మాలతి, అకౌంట్స్ అధికారి పవన్, ఏటీఎం జి.సాంబశివ పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

నగరపాలకసంస్థ: 11 కేవీ శివాలయం ఫీడర్ మరమ్మతుల నిమిత్తం బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు డీఈఈ పి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జెండా చెట్టు, శివాలయం, బొడ్రాయి సెంటర్, ఆంధ్రా బ్యాంకు, ఆంజనేయస్వామి గుడి, చెన్నంవారి వీధి, అంబేడ్కర్ బొమ్మ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు.

సాంకేతికత వైపు అడుగులు వేయండి

ఆటోనగర్ (పెదకాకాని), న్యూస్‌టుడే: ఆటోనగర్‌లోని వ్యాపారులు, మెకానిక్‌లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఏపీఐఐసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఐఎల్ రాము, జోనల్ మేనేజర్ డాక్టర్ ఎంఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లోని ది ఇందిరా ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోనగర్‌ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక చేసుకున్నట్లు చెప్పారు. ఏపీఐఐసీకి చెందిన ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచడంతో పాటు ఓ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎవరైనా చెత్త రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రంగాల్లో ఉన్నవారి భాగస్వామ్యంతో అన్ని విధాలుగా ఆటోనగర్‌ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జోనల్ మేనేజర్ జయలక్ష్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎనలిస్ట్ అనిల్‌కుమార్, ఇంజినీరింగ్, మెకానిక్, డిస్పోసల్, న్యూ ఆటోమొబైల్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నరసింహారావు పక్కన రాము, విజయలక్ష్మి, అనిల్‌కుమార్, తదితరులు

సృజన వెలికితీతకు చెకుముకి సైన్సు సంబరాలు

నగరపాలకసంస్థ: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు, ప్రశ్నించేతత్వం పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో నగరస్థాయి చెకుముకి సైన్సు సంబరాలు ప్రారంభమయ్యాయి. హిందూ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు సైన్సు పట్ల ఆసక్తి పెంచుకుని, పరిశోధన రంగంపై దృష్టి సారించి దేశ ప్రగతికి పాటుపడాలన్నారు. సైన్స్ సంబరాలకు వివిధ పాఠశాలల నుంచి 80 బృందాలు, 240 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో.. శ్రీచేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య ఉన్నత పాఠశాల, జలగం రామారావు ఉన్నత పాఠశాల, ఎస్‌కేబీఎం ఉన్నత పాఠశాల, ప్రైవేటు పాఠశాలల విభాగంలో.. శ్రీవెంకటేశ్వర బాలకుటీర్ (శ్యామలానగర్), కాటూరి పబ్లిక్ స్కూల్, శ్రీవెంకటేశ్వర బాలకుటీర్ (బ్రాడీపేట) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినట్లు తెలిపారు. శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలకు కన్సొలేషన్ బహుమతి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు ఎం.ఉదయభాస్కర్, టి.జాన్‌బాబు, జి.వెంకటరావు, బి.ప్రసాద్, టీఆర్.రమేష్, షేక్ ఎండీ సుబానీ, గురవయ్య, యశ్వంత్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రం ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, తదితరులు

బాగుపడిన రహదారి

స్పందనకు వందనం

జీజీహెచ్‌లోని అత్యవసర వైద్య సేవల విభాగం సమీపంలో బురదమయంగా మారిన రహదారిని బాగుచేశారు. ఈ సమస్యపై 'రహదారి ఇలా.. వాహనాలు వచ్చేదెలా..' శీర్షికతో మంగళవారం చిత్రకథనం ప్రచురితమైంది. దీనికి జీజీహెచ్ ఉన్నతాధికారులు స్పందించి రహదారిపై కంకర వేసి బాగుచేశారు. దీంతో అంబులెన్స్‌లు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం తొలగింది. రోగులు, వారి సహాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే:నగరంపాలెం

ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం నిర్వహించిన అభిజ్ఞాన శాకుంతలం నృత్యరూపకం ఆకట్టుకుంది. మహాకవి కాళిదాసు జయంతి సందర్భంగా సంస్కృత భారతి గుంటూరు శాఖ, శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలోని సన్నివేశాలను డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం నిర్వహణలో విద్యార్థినులు అభినయించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు పి. వరప్రసాదమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, హిందూ కళాశాల పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహదీక్షిత్, గుదిమెళ్ల శ్రీకూర్మనాథ స్వామి, పత్రి వేణుగోపాల్, విభాగ సంయోజక్ పెసల దేవేంద్రగుప్తా, ఉదయ కిరణ్, జన్నాభట్ల ఉమా, ఫణికామేశ్వరి తదితరులు ప్రసంగించారు.

సమాజ సేవకు వైద్య వృత్తి గొప్ప మార్గం

వేడుకలను ప్రారంభిస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి, సూపరింటెండెంట్ రమణ తదితరులు

నగరంపాలెం, న్యూస్‌టుడే: వైద్య విద్యార్థి జీవితంలో వైట్ కోట్ వేడుక మరుపురాని ఘట్టం అని జింఖానా అధ్యక్షుడు డాక్టర్ రామకోటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో వైద్య విద్యార్థుల ఫ్రెషర్స్ డే, వైట్ కోట్ వేడుక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వీటికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో విద్య అభ్యసించి వైద్యుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని ఆకాంక్షించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వీ రమణ మాట్లాడుతూ సమాజసేవకు వైద్య విద్య గొప్ప మార్గమన్నారు. సుందరాచారి మాట్లాడుతూ వైట్ కోట్ వేసుకోవటం ఫ్యాషన్ కాదని, అది బాధ్యతకు ప్రతీక అన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల వైస్ ప్రిన్సిపల్(అడ్మిన్) డాక్టర్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్(అకడమిక్) డాక్టర్ మాధవి పర్యవేక్షించారు.

సేవలకు పురస్కారం

డాక్టర్ సుమితా శంకర్‌కు అవార్డు ప్రదానం చేస్తున్న సూపరింటెండెంట్ రమణ, ప్రిన్సిపల్ సుందరాచారి తదితరులు

నగరంపాలెం: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ సర్జన్ డాక్టర్ సుమితా శంకర్.. డాక్టర్ తుమ్మల రామబ్రహ్మం రీసెర్చ్ ఎక్సలెన్స్-2025 అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం స్థానిక గుంటూరు వైద్యకళాశాలలో జింఖానా ఆడిటోరియంలో జింఖానా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సుమితా శంకర్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆమెకు ఈ అవార్డును జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వీ రమణ, వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి అందజేశారు.

శివోహం.. భక్తజన పరవశం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మారుతీనగర్‌లోని గౌరీ శంకరస్వామి ఆలయంలో మంగళవారం సహస్ర మృత్తికా లింగార్చన అలంకారం చేశారు. శివయ్యకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి అభిషేకాలు, ఆకు పూజ చేశారు.

వ్యసనాలకు దూరంగా ఉండాలి

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని మానసిక వైద్యురాలు డాక్టర్ సరోజ సూచించారు. క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసంతో లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. టి.జె.పి.ఎస్.కళాశాలలో మంగళవారం పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.అనితాదేవి అధ్యక్షతన పీజీ మొదటి సంవత్సర విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ 'దీక్షారంభ్' కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సరోజ ముఖ్యఅతిథిగా హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. కామేశ్వరశాస్త్రి, అధ్యాపకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్ సరోజ

రహదారి భద్రత నిబంధనలు తెలుసుకోవాలి

నగరపాలకసంస్థ(గుంటూరు): రహదారి భద్రత నిబంధనలు విద్యార్థులంతా తెలుసుకోవాలని నిర్వాహకులు రాజకుమారి అన్నారు. మంగళవారం కొత్తపేట కాసుశాయమ్మ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా రవాణా శాఖాధికారులు మల్లేశ్వరి, సౌజన్యలు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులు ద్విచక్రవాహనాలు నడపరాదన్నారు. కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలని, వారికి మాత్రమే లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

డ్రెయిన్ల పనులు ప్రారంభించండి

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: నగరంలో టెండర్లు పూర్తయిన ప్రాంతాల్లో డ్రెయిన్‌ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం కమిషనర్ బాలాజీనగర్, కృష్ణబాబునగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో రహదార్లు, డ్రెయిన్‌ల నిర్మాణ పనులు పరిశీలించి అధికారులు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలతో నీరు నిల్వకుండా డ్రెయిన్‌ల కోసం గోతులు తీసిన చోట తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించారు. లక్ష్మీపురం ప్రధాన రోడ్డులో డ్రెయిన్ నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పర్యటనలో డీఈఈ రమేష్, ఎస్ఎస్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింటు అయిన గుంటూరు సిటీ, నగరం పాలెం, కన్నావారి తోట, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా RACPC గుంటూరు తరపున ముఖ్య నిర్వహణాధికారి (నిర్వహణ) వారి సూచనలమేరకు యావన్మందికి తెలియ జేయునదిఏమనగా, అబ్దుల్ రహిమాన్ సూర్‌భాష, S/o.చిన్నహుస్సేన్ గారు గృహఋణము ఖాతా నెం.40401446076 గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ (బ్రాంచ్ కోడ్:00844) ద్వారా పొంది సదరు ఋణముకొరకు తన తాలూకు ఒరిజినల్ రిజిష్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.6338/2021 ది.08-10-2021న నల్లపాడు సబ్.రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టరు కాబడిన ఒరిజినల్ దస్తావేజుతో పాటు వాటి తాలూకు ఫోటోస్టాట్ కాపీలను నా క్లయింటు బ్యాంకు వారికి ఇచ్చియున్నారు. రెండురోజుల క్రితం అనగా ది.31-10-2025న నా క్లయింటు వద్ద తనఖాపెట్టిన ఒరిజినల్ విక్రయ దస్తావేజుతో పాటు దాని తాలూకు ఫోటోస్టాట్ లింకు దస్తావేజులను జిల్లా కోర్టు గుంటూరుకు ఎదురుగా ఉన్న RACPC బ్రాంచ్ వద్దకు తెచ్చుచుండగా పోయినవి. ఎంత వెతికిననూ కనిపించలేదు. ఎవరికైన దొరికిన యెడల క్రింది తెలిపిన అడ్రస్‌కు లేదా బ్యాంకు వారికి తెచ్చి ఇవ్వవల సినదిగా కోరుచున్నాము. అట్లు అందజేసిన వారిని తగు విధముగా సత్కరించెదము.

లక్కరాజు బాలకోటేశ్వర రావు, అడ్వకేట్
5/4 అరండల్‌పేట, గుంటూరు-522002. సెల్ :9603911107

Bank of India
Relationship beyond banking

బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ జోన్, కార్పొరేట్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, #31-23-1a, పి.వి.ఆర్. కాంప్లెక్స్, 1వ అంతస్తు, BSNL భవన్ ప్రక్కన, చుట్టుగుంట, విజయవాడ, ఎ.పి.-520004, ఫోన్: 0866-2467762. e-mail: Vijayawada.csd@bankofindia.bank.in

బ్యాంక్ ఆఫ్ ఇండియా, గోరంట్ల బ్రాంచి కొరకు నూతన ప్రాంగణము కావలెను

బ్యాంక్ ఆఫ్ ఇండియా లీజు ప్రాతిపదికన నూతన ప్రాంగణం కోసం ఆఫర్లను ఆహ్వానిస్తున్నది. వివరణాత్మక నోటిఫికేషన్ మా వెబ్‌సైట్ www.bankofindia.bank.in లో అందుబాటులో ఉన్నది. అప్లికేషన్స్ సమర్పించడానికి చివరితేదీ 14.11.2025. ఏదైనా సవరణ / అనుబంధం / నోటిఫికేషన్ ఉంటే, అవి వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రచురించబడతాయి.

సం/- జోనల్ మేనేజర్, విజయవాడ జోన్

(c) eenadu

శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది కార్తిక మాసం. దీంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణోక్తి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యం అసమానమైనది. 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్' ఛానళ్ల ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు పూజ సామగ్రి నిర్వాహకులే సమకూరుస్తారు. **ప్రవేశ పాసులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానం వద్ద పంపిణీ చేస్తారు.** ఇవి పరిమిత సంఖ్యలో ఉంటాయి. చిన్న పిల్లలకు అనుమతి లేదు. నేల పై కూర్చోగలిగే వారు మాత్రమే హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.

-విజయవాడ సిటీ,న్యూస్‌టుడే

సమయం:
ఈ రోజు (బుధవారం)
సాయంత్రం 5.30 గంటలకు
స్థలం: విజయవాడ మొగల్రాజపురం పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానం.

ఈ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం 5న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు.

బ్యారేజీ 35 గేట్ల మూసివేత

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ప్రవాహం మంగళవారం బాగా తగ్గింది. ఈ క్రమంలో ఉదయం ఆరు గంటలకు 35 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. మిగతా 35 గేట్లను మూసివేశారు. సముద్రంలోకి 25,375 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. **పంట కాలువలకు 2,711 క్యూసెక్కులు:** కృష్ణా డెల్టాలో బందరు కాల్వ మినహా మిగతా అన్ని పంట కాలువలకు నీటి విడుదలను పునరుద్ధరించారు. మొత్తం 2,711 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 1,514, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 1,016, గుంటూరు ఛానల్‌కు 181 క్యూసెక్కులు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి రైవస్ 503, కేఈబీ 500, ఏలూరు కాలువలకు 511 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు.

'కో-ల-వె-న్ను'..
ప్రత్యేకతలు కోకొల్లలు

కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామం పలు ప్రత్యేకతలకు నిలయంగా మారింది. 'కో' అంటే కోట్లు, 'ల' అంటే లక్షలు, 'వె' అంటే వేలు, 'న్ను' అంటే నూర్లుగా పేరుగాంచింది. పశుసంపదకు చెర్నా'కోల', పంటలకు వరి'వెన్ను' పదాలతో 'కోల-వెన్ను'గా పేరు వచ్చినట్లు చెబుతుంటారు. పేరుకు తగ్గట్లుగానే పాడి పంటలతో అనాదిగా అలరారుతోంది. గ్రామాభివృద్ధికి తూర్పు, పడమర షావుకార్లు పోటీపడి రూ.కోట్ల విలువైన భూములు విరాళంగా ఇవ్వడమే కాకుండా వాటిలో ప్రభుత్వ పాఠశాలలు, ఆయుర్వేద ఆసుపత్రి, పీఏసీఎస్, వీఆర్వో, పంచాయతీ భవనాలు, శుద్ధజల కేంద్రం, పశువైద్యశాల, పాలకేంద్రం, దేవాలయాలు, అంతర్గత సిమెంట్ రహదారులు నిర్మించారు. ✪ సోగ్గాడు, పాడిపంటలు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి సినిమాల్లోని పలు దృశ్యాలను ఇక్కడే చిత్రీకరించారు. ✪ సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల్లో ముందుగా కనిపించే సిద్ధివినాయక విగ్రహం స్థానిక మండపాల కూడలిలో నిత్య పూజలందుకుంటోంది. ✪ గ్రామస్థుల సమష్టి కృషితో రూ.1.5 కోట్లతో అధునాతన సామాజిక కల్యాణ మండపం, దాతల విరాళాలతో వరసిద్ధి వినాయక పేరుతో భవనాలు నిర్మించారు. కోలవెన్ను పరిధిలో బందరు రహదారి పక్కన ఏర్పాటు చేసిన పశుప్రదర్శనను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సందర్శించడం విశేషంగా చెబుతుంటారు. శ్రీకృష్ణదేవరాయలు పేరుతో గ్రామస్థులు స్థాపించిన గ్రంథాలయంలో ప్రముఖ నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పాలకుడిగా సేవలందించారు. ✪ ఇదే ప్రాంగణంలో 1944లో జిల్లా స్థాయిలో నిర్వహించిన 'స్వదేశీ' ఆందోళన సమ్మేళనంలో రాష్ట్రం, జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నాటి పెద్దలు చెబుతుంటారు. ఈ విషయాన్ని 'మహాత్మా గాంధీ టూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్' పుస్తకంలో పేర్కొనడం ప్రస్తావనీయం. – కంకిపాడు, న్యూస్‌టుడే

సామాజిక కల్యాణ మండపం

పంచకర్మ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి

వచ్చాడంటే.. చచ్చామంతే..!

పమిడిముక్కల సీఐ చిట్టిబాబుతో మాజీ ఎమ్మెల్యే కైలే వాగ్వాదం

గూడూరు: బీవీతోట వద్ద రైతులు తడిసిన పంటను చూపుతున్నా పట్టించుకోకుండా అభివాదం చేసి, కారు ఎక్కి వెళ్లిపోతున్న జగన్

ఉయ్యూరు వద్ద కార్యకర్తలు తక్కువగా ఉన్నా పలకరించడానికి కాన్వాయ్ ఆపడంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

వైకాపా జెండాలతో రోడ్డుపై తిరుగుతున్న పామర్రు విద్యార్థులు

పెనమలూరు: వైకాపా కార్యకర్తల నుంచి స్వాధీనం చేసుకొన్న టపాసులతో కానిస్టేబుల్

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం - న్యూస్‌టుడే బృందం: మొంథా తుపాను ధాటికి పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం కృష్ణా జిల్లాలో సాగిన వైకాపా అధినేత జగన్ పర్యటన ఆది నుంచి ప్రజలను అవస్థల పాలుచేసింది. గత పర్యటనల నేపథ్యంలో కార్యకర్తల అత్యుత్సాహంతో జరిగిన పరిణామాలతో పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. పర్యాటన ఆసాంతం ఎక్కడా అవి అమలు కాలేదు. భారీ జన సమీకరణలు, పరిమితికి మించి వాహనాలతో విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. **గంటల కొద్దీ యాతన..** విజయవాడ నుంచి మొదలైన జగన్ కాన్వాయ్‌తో.... గోసాల, గండిగుంట, గోపువానిపాలెం, బల్లిపర్రు, నిడుమోలు, గూడూరు, రామరాజుపాలెం, ఎస్ఎన్‌గొల్లపాలెం వరకు ప్రతిచోట ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు తప్పలేదు. జగన్ గోసాల దాటే సమయంలో మచిలీపట్నం వైపు నుంచి వస్తున్న ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. మధ్యాహ్నం 2 గంటలకే కార్యక్రమం పూర్తికావాల్సి ఉండగా.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. దీంతో సాయంత్రం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల నుంచి వచ్చే విద్యార్థులతో ఉన్న ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు అన్నింటికి గంటల తరబడి నడిరోడ్డుపై నిరీక్షణ తప్పలేదు. **తోపులాటలు.. గాయాలు...** ఆకుమర్రు లాకు వద్ద మీడియా పాయింట్ దగ్గర వైకాపా శ్రేణులు పోలీసులను తోసుకుంటూ లోపలకు వచ్చేందుకు యత్నించారు. పోలీసులు, శ్రేణుల తోపులాటలో పలువురు యువకులు, సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ✪ పామర్రు మండలం కనుమూరు వద్ద జగన్ కాన్వాయిని అనుసరిస్తూ తోట్లవల్లూరు మండలం కనకవల్లికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో వారికి గాయాలయ్యాయి. **బడి పిల్లలు యాత్రలో..** పామర్రులో జడ్పీ పాఠశాల విద్యార్థులు జెండాలు పట్టుకొని రోడ్లపై తిరిగారు. ఎందుకొచ్చారని అడిగితే పాఠశాలలో హాజరు వేయించుకొని ఉపాధ్యాయులకు తెలియకుండా వచ్చామని సుమారు 15 మంది విద్యార్థులు చెప్పారు. విద్యార్థులు గంటల తరబడి పాఠశాలలో కనిపించకపోతే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ✪ రామరాజుపాలెం మండల పరిషత్తు పాఠశాల విద్యార్థులు జనాల్లో ఇరుక్కుంటూ ఆకుమర్రు లాకు వద్ద కనిపించారు.

శివయ్య.. తియ్యని వరమీయవయ్య..

కార్తికమాసం సందర్భంగా జిల్లాలో శివాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. మంగళవారం మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివయ్యకు పంచదారతో అభిషేకం నిర్వహించి రుత్వికులు ప్రత్యేక పూజలు చేశారు.

- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలో ఎయిర్ పోర్టు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, డ్రెనేజీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్అండ్‌బీ తదితర శాఖల అధికారులతో విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతి, సమస్యలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం, సీలింగ్, ఎలివేషన్ పనులు, వాహనాల పార్కింగ్ ఏరియా, డ్రెనేజీ ఇతర మౌలిక వసతుల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు, భూసేకరణ సమస్యలపై చర్చించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఏఐ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని తెలిపారు. విమానాశ్రయ విస్తరణలో నెలకొన్న భూసమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాలువపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం.. ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను కలెక్టర్ పరిశీలించారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో విమానాశ్రయ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ శివయ్య, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేశ్వరరావు, ఇరిగేషన్, డ్రెనేజీ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ డీకే బాలాజీ

విద్యుత్తు బిల్లు.. మీరే లెక్కించండి..!

★ మధురానగర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి అక్టోబరు నెలలో 123 యూనిట్ల గృహ విద్యుత్తును వినియోగించుకున్నారు. దానికి ఎనర్జీ ఛార్జెస్ కింద రూ.408లు బిల్లులో వచ్చింది.

★ సూర్యారావుపేటకు చెందిన ఒక మెడికల్ ల్యాబ్.. 134 యూనిట్లు వాణిజ్య విద్యుత్తును వినియోగించుకుంది. దానికి ఎనర్జీ ఛార్జెస్ రూ.960లు అయింది.

..పై రెండింటిలో ఒకటి గృహ, మరొకటి వాణిజ్య విద్యుత్తు కనెక్షన్. రెండింటికీ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. వినియోగించిన యూనిట్లను బట్టి ధరలు మారుతుంటాయి. అవి ఎలా ఉంటాయో తెలుసుకుందామా..

ఇలా లెక్కిస్తారు... గృహ విద్యుత్తు వినియోగదారులకు 30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.90లు వసూలు చేస్తారు. తర్వాత 31 నుంచి 75 యూనిట్ల వరకు (45 యూనిట్లకు) యూనిట్‌కు రూ.3లు, 76 నుంచి 125 యూనిట్ల వరకు (50 యూనిట్లు) యూనిట్‌కు రూ.4.50లు... ఇలా వసూలు చేస్తారు. ఇలా శ్రీనివాసరెడ్డికి అక్టోబరు నెలలో 123 యూనిట్లు వాడుకోగా మొదటి 30 యూనిట్లకు రూ.1.90 చొప్పున రూ.57లు, తర్వాత 45 యూనిట్లకు రూ.3లు చొప్పున రూ.135లు లెక్కించారు. 48 యూనిట్లు మిగలగా.. వాటికి యూనిట్‌కు రూ.4.50 చొప్పున రూ.216లు లెక్కించారు. ఇవన్నీ కలిపితే రూ.408లు వచ్చింది. అదే ఎనర్జీ ఛార్జెస్‌గా లెక్కిస్తారు. ★ సూర్యారావుపేటలోని మెడికల్ ల్యాబ్‌కు 134 యూనిట్లకు ఇదే విధంగా.. వాణిజ్య ఛార్జీల ప్రకారం లెక్కిస్తే రూ.960లు అయింది. ఇది బిల్లులో మొదటి లైనులోనే ఎనర్జీ ఛార్జెస్ అని ఉంటుంది. ఇది మనం వినియోగించిన విద్యుత్తుకు అయిన బిల్లు. దీనికి అదనంగా ఫిక్స్‌డ్, కస్టమర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు కలిపి మొత్తం బిల్లు పంపిస్తారు.

– సూర్యారావుపేట, న్యూస్‌టుడే

గృహ ఛార్జీలు ఇలా..

యూనిట్లు	రూ.లలో
0–30	1.90
31–75	3.00
76–125	4.50
126–225	6.00
226–400	8.75
400 పైన	9.75

వాణిజ్య విద్యుత్తు ఇలా..

యూనిట్లు	రూ.లలో
0–50	5.40
51–100	7.65
101–300	9.05
301–500	9.60
500 పైన	10.15

శాస్త్రవేత్తలు.. మేధావులకో వనం

మానవాళికి మేలు చేసేలా అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో మేధావుల పేర్లు పుస్తకాల్లో చదవడం మినహా వారెలా ఉంటారో నేటితరం విద్యార్థులకు గూగుల్‌లో చూస్తే తప్ప అంతగా తెలియదు. అందుకే వారిని చూపిస్తూ వారు సాధించిన విజయాలు, అందించిన విజ్ఞానాన్ని వివరిస్తూ బోధన సాగించేలా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రాల్లో అసమాన ప్రతిభ కనబర్చిన శాస్త్రవేత్తల విగ్రహాలతో ఒక ఉద్యాన వనాన్నే నెలకొల్పారు. ఐన్‌స్టీన్, అరిస్టాటిల్, సీవీరామన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ తదితర శాస్త్రవేత్తలు, మేధావుల విగ్రహాలు ఈ పాఠశాలలోకి అడుగు పెట్టగానే ఎంతో ఆకర్షిస్తున్నాయి.

– హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే

ఎలివేటెడ్ కారిడార్.. సాధ్యమయ్యేనా?

■ విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్‌పై ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు
■ కలెక్టరేట్‌లో భాగస్వాముల సమావేశం నేడు

ఈనాడు, అమరావతి

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలో బెంజ్‌సర్కిల్ నుంచి ఈడ్పుగల్లు వరకు దాదాపు 12 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు నడుంకట్టారు. దీంతో పాటు రహదారుల నిర్మాణం నేపథ్యంలో కావాల్సిన అదనపు సౌకర్యాలపై సమాలోచన చేయనున్నారు. రెండు జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో విజయవాడ కలెక్టరేట్‌లో భాగస్వాముల (స్టేక్ హోల్డర్స్) సమావేశం బుధవారం నిర్వహించనున్నారు. ఈ రహదారి గురించి కన్సల్టెన్సీ తయారు చేసిన డీపీఆర్‌ను బుధవారం ప్రజాప్రతినిధులతో పాటు అన్నిశాఖల అధికారుల ముందు ఉంచనున్నారు. దీని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అవసరాలను సదరు కన్సల్టెన్సీ దృష్టికి తీసుకెళ్తారు. సమావేశంలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు, విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, మచిలీపట్నం ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ట్రాన్స్‌కో, తాగునీటి సరఫరా ఇలా జిల్లాలో రహదారులకు అనుబంధంగా ఉన్న అన్నిశాఖల అధికారులు పాల్గొంటారు.

అనుమతులు వస్తే పనులు...

విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మొత్తం 64 కి.మీ మేర రహదారి ఉంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 2కి.మీ, కృష్ణాలో 62 కిలోమీటర్లు విస్తరించనున్నారు. ఇందులో బెంజ్‌సర్కిల్ నుంచి కానూరు వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ పరిధిలో ఆరు వరుసలు విస్తరించేందుకు అవకాశం లేదు. సేకరించేందుకు ఆ ప్రాంతంలో భూముల విలువ ఎక్కువ. రెండు సమస్యలకు చక్కని పరిష్కారంగా బెంజ్ సర్కిల్ నుంచి ఈడ్పుగల్లు వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ఒకే పైవంతెన (ఎలివేటెడ్ కారిడార్) ఏర్పాటు చేయాలని కూటమి ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ప్రస్తుతం కన్సల్టెన్సీ తయారు చేసిన డీపీఆర్‌లో దీని ప్రస్తావన లేదు. భాగస్వాముల సమావేశంలో ఈ ప్రతిపాదనలను కన్సల్టెన్సీ ముందు ఉంచనున్నారు. దీంతో పాటు ఆ రహదారి పరిధిలోని చాలా కూడళ్లలో పైవంతెన ప్రతిపాదనలే పెట్టలేదు. మొత్తం 13 రహదారులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పెడతారని సమాచారం. ఇంకా ప్రజల అవసరాల మేరకు మరికొన్ని ప్రతిపాదనలు ఉంటాయి. ఈ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలు, సమస్యలు, మెట్రో, ఓఆర్ఆర్ నిర్మాణం నేపథ్యంలో వచ్చే ప్రతిబంధకాలపై చర్చించనున్నారు. వచ్చిన ప్రతిపాదనలను ఎన్‌హెచ్ఏఐ అధికారులు కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ అనుమతులు వస్తే సదరు పనులు పట్టాలెక్కుతాయి.

జోరుగ మూగి... తీరుగ దోచి!

భూములు, చెరువులు, లీజులు అన్నింటా యాగీ ★ నాడు ప్రజాప్రతినిధిగా జోగి దందా..

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

"పెడనలో వైకాపా నేత జోగి రమేశ్ చేసిన అక్రమాలు.. అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వ భూముల అమ్మకాలు.. రైతుల స్వాధీనంలోని చెరువులకు మధ్యవర్తిగా వ్యవహరించి లీజుల పేరుతో రూ.కోట్లు దండుకోవడం.. కొందరు రైతుల భూములను ఆక్రమించేశారనే ఆరోపణలు దండిగా ఉన్నాయి."

"జోగి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్‌రెడ్డి తన భూమి ఆక్రమించారనీ.. 30 ఎకరాలకు దొంగ దస్తావేజులు సృష్టించారనీ.. జోగి ప్రోద్బలంతోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ, బంటుమిల్లి సబ్‌రిజిస్ట్రార్ సహకరించారని మంత్రి అనగాని వద్ద నిరుడు బంటుమిల్లివాసి రంగబాబు వాపోయారు."

రైతుల మాటున మేత...

❖ కృత్తివెన్ను మండలంలో రైతులకు పట్టాలు ఇప్పిస్తానని.. కారు చౌకగా చెరువులను లీజులకు తీసుకొన్న జోగి అదే చెరువులను గోదావరి జిల్లా వ్యాపారులకు సబ్ లీజులకు ఇచ్చి రూ.కోట్లు దండుకున్న ఆరోపణలు ఉన్నాయి. ❖ కృత్తివెన్ను మండలంలో మడ, ప్రభుత్వ భూములు ఏళ్లుగా రైతుల స్వాధీనంలో చెరువులుగా ఉన్నాయి. రైతులను ముందు పెట్టి పలువురు ప్రజాప్రతినిధులు అధికారులను ప్రసన్నం చేసుకొని బినామీల పేర్లతో భారీగానే బొక్కేశారు. ❖ బంటుమిల్లి మండలంలో ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకాలు, భూముల అమ్మకాలు.. మట్టి మాఫియా, విద్యుత్తు నియంత్రికల ఏర్పాటు, మాట వినని పెద్ద రైతులకు విద్యుత్తు కట్ చేసే వరకు అంతా జోగి యాగీనే నడిచింది.

ఇంతేరులో బంజరు భూములు

పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి...

కృత్తివెన్ను మండలం గరిశపూడి, నిడమర్రు రెవెన్యూలో తణేలు వంతెన సమీపంలో పెదలంక డ్రెయిన్ వద్ద ఆర్ఎస్ నంబరు 66, 75, 76, 77లో సుమారు 300 ఎకరాలపై జోగి కన్నుపడింది. ఏళ్లుగా ఇక్కడ సాగులో ఉన్న రైతులను మధ్యవర్తిగా నమ్మించి ఆదాయం రాని భూములను తనకు ఏడేళ్ల పాటు అగ్రిమెంటు రాసి లీజుకు ఇవ్వాలని కోరారు. లీజు పూర్తయ్యేసరికి పట్టాలు ఇప్పిస్తానని నమ్మించారు. ఆశ పడిన రైతులు భూములను ఏటా రూ.5-10 వేలకు లీజుకు ఇచ్చారు. చాలా మందిని బెదిరించి లీజుకు రాయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

సబ్ లీజులతో రూ.కోట్లు స్వాహా...

❖ రైతుల నుంచి కారుచౌకగా లీజుకు పొందిన జోగి అవే చెరువులను భీమవరం వ్యాపారులకు పదిరెట్ల లాభానికి సబ్ లీజులు ఇచ్చారని సమాచారం. ❖ ఒక్కో ఎకరం రూ.50-60 వేలకు ఏడాదికి లీజు ఇచ్చేలా ఒప్పందం జరిపి.. మధ్యవర్తి పేరుతో రైతులకు చెందాల్సిన రూ.కోట్లు వెనకేశారు. ❖ పెద్ద చెరువులు తవ్వేందుకు బడా వ్యాపారుల నుంచే ఎకరానికి రూ.5 వేలకుపైగా వసూలు చేశారు. ❖ మొత్తంగా రూ.కోటిన్నర మేర దోచినట్లు వాపోతున్నారు. ❖ పడతడిక, నిడమర్రుల్లో పోడు రోడ్డు నుంచి లక్ష్మీపురం సబ్‌ఛానల్ వరకు 120 ఎకరాలను రైతుల వద్ద కారుచౌకగా లీజుకు తీసుకొని గోదావరి జిల్లా బడా బాబులకు సబ్‌లీజులకు ఇచ్చి రూ.60 లక్షలకు పైగా దోచేశారని తెలిసింది. ❖ కృత్తివెన్ను పరిధి ఇంతేరులో బంజరును ప్రైవేట్ భూములని చెప్పి డబ్బు తీసుకొని తమకు కట్టబెట్టారనీ.. రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని భీమవరం వాసులు ఇటీవల బందరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: రైల్వే ఉద్యోగులు విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధతతో పని చేయాలని డీఆర్ఎం మోహిత్ సొనాకియా సూచించారు. రైల్వే విజిలెన్స్ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వహిస్తూ రైల్వే శాఖకు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ అధికారులు సీహెచ్ రాకేష్, బి.రామారావు, కె.రవికుమార్ తదితరులు మాట్లాడారు. అన్ని రైల్వే కార్యాలయాల వద్ద విజిలెన్స్‌కు సంబంధించి పూర్తి సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే సమాచారాన్ని అందించాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట బురిడీ

రూ.35.15 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు వస్తాయంటూ ఒక వ్యక్తిని నమ్మించి.. రూ.35.15 లక్షలు కొట్టేశారు. చిన్న మొత్తంలో లాభాలు ఇచ్చి.. తర్వాత రూ.లక్షల్లో వసూలు చేసి ష్ గప్‌చుప్ అంటూ గ్రూప్ మూసేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ, కరెన్సీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి (49)కి ఈ ఏడాది జూన్ 17న గుర్తు తెలియని వాట్సాప్ నంబరు నుంచి 'కో క్రియేషన్ సర్కిల్' అనే గ్రూప్ పేరుతో మెసేజ్ వచ్చింది. సదరు గ్రూప్ అడ్మిన్‌తో పాటు గ్రూప్‌లోని సభ్యులమంటూ పలువురు ఆయనతో మాట్లాడారు. తాము ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదించుకున్నామని ఆకర్షణీయంగా వివరించారు. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టమని సూచిస్తూ.. ఆయన్ని ఒక గ్రూప్‌లో చేర్చారు. తర్వాత వారు చెప్పిన విధంగా ఒక మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆన్‌లైన్ పెట్టుబడులు పేరుతో మొత్తం 6 బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా రూ.35.15 లక్షలు పంపించారు. వచ్చిన లాభాలను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించినా.. కుదరకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు.

(c) eenadu

పంచాయతీ సిబ్బంది చేతివాటం!

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే

తోట్లవల్లూరు పంచాయతీ సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఇంటి పన్నులు చెల్లిస్తే.. కొందరికి బిల్లులు ఇస్తూ.. మరి కొందరికి ఇవ్వడం లేదు. అధికార యంత్రాంగానికి తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో వారి అక్రమాలకు అడ్డు ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్వర్ణ పంచాయతీ యాప్ తీసుకొచ్చి ప్రజలు చెల్లించే పన్నుల్ని ఆన్‌లైన్ చేసింది. యాప్‌లో చూసుకున్న కొందరు గతంలో పన్ను చెల్లించానని.. అయినా డ్యూ ఎలా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పన్నులు వసూలు చేసి పంచాయతీకి జమ చేయడం లేదని అనుమానిస్తున్నారు. ☛ గ్రామంలో 1795 ఇంటి పన్ను రసీదులు ఉండగా పంచాయతీకి రూ.22,00,516 ఆదాయం వస్తుంది. నీటి పన్ను రసీదులు 957కి.. రూ.6,99,700 వస్తుంది. గత ఐదేళ్లలో పంచాయతీ సిబ్బంది ఇంటి, నీటి పన్ను ఎంత వసూలు చేసి, ఎంత ఖర్చు పెట్టారో తెలియడం లేదు. కాగా, గ్రామంలో ఇంటి పన్ను బకాయిలు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామస్థులు మాత్రం చెల్లించామంటున్నారు. గ్రామానికి చెందిన వీరంకి శ్రీనివాసరావు 2023-24 సంవత్సరంలో పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించి రసీదు తీసుకున్నారు. స్వర్ణ పంచాయతీ యాప్‌లో బిల్లు డ్యూ చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఇంటి పన్ను కట్టడానికి వెళ్తే.. మీ ఇంటి పన్ను ఇంకొకరు చెల్లించారని, అతనికి రసీదు ఇచ్చామని పంచాయతీ సిబ్బంది చెప్పడంతో ఈయన అవాక్కయ్యారు. ఇంటి పన్ను రసీదు ఇంకొకరికి ఇవ్వడంపై పంచాయతీ సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుని వివరణ కోరగా.. పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లలో కొన్ని అక్రమాలు జరిగాయని నా దృష్టికి వచ్చింది. పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


పంచాయతీకి శ్రీనివాసరావు చెల్లించిన ఇంటి పన్ను రసీదు

ఆన్‌లైన్‌లో మళ్లీ చూపుతున్న బిల్లు

యువజనోత్సవాలతో కళలు, నైపుణ్యాల అభివృద్ధి

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: యువజనోత్సవాల ద్వారా విద్యార్థులు, యువతలో కళలు, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని జిల్లా ఉద్యోగ కల్పనాధికారి కె.మధుభూషణం పేర్కొన్నారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత విద్యతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. దీంతో తాము కోరుకున్న రంగాల్లో మరింత నైపుణ్యాలను ప్రదర్శించి బంగారు భవిష్యత్తును పొందుతారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతకు జానపద నృత్యాలు, పాటలు, వక్తృత్వం, చిత్రలేఖనం, కథలు రాయడం, కవిత్వం చెప్పడం పోటీలు నిర్వహించారు. సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాయంత్రం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర, తదుపరి జనవరిలో స్వామి వివేకానంద జయంతి రోజున దిల్లీలో జాతీయ స్థాయి పోటీలకు ప్రభుత్వ ఖర్చుతో పంపనున్నట్లు యువజనోత్సవ శాఖ అధికారులు వెల్లడించారు.

యువతుల నృత్య ప్రదర్శన

నిడిగుంట అరుణను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : ఎస్సై, అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడు నుంచి రూ.24.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిడిగుంట అరుణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడకు చెందిన రమేష్‌బాబు.. తనకు తెలిసిన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాల నిమిత్తం సురేంద్ర అనే వ్యక్తితో 2021 మార్చిలో మాట్లాడారు. ఆయన సూచన మేరకు డీజీపీ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తిని సంప్రదించారు. తర్వాత మొగల్రాజపురంలో బుల్లెట్‌బాబు మరో వ్యక్తితో ఉద్యోగాల కోసం చర్చించారు. ఎస్సై పోస్టుకు రూ.18.5 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుకు రూ.6 లక్షలు ఇవ్వాలనటంతో సరేనన్నారు. 2021, మార్చి 19న విజయవాడ స్వరాజ్యమైదానం వద్ద నిడిగుంట అరుణకు రూ.12 లక్షలు, 10 రోజుల తర్వాత బుల్లెట్‌బాబుకు మరో రూ.12.5 లక్షలు రమేష్‌బాబు చెల్లించారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోగా.. డబ్బులు కూడా చెల్లించకపోవడంతో అక్టోబరు 13న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ వేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను విజయవాడ ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం తిరిగి ఆమెను నెల్లూరు కారాగారానికి తరలించారు.

పూర్తి సమాచారం తెలుసుకోవడానికి.. వృద్ధుడిని మోసగించిన కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిడిగుంట అరుణను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ న్యాయస్థానంలో మంగళవారం సాయంత్రం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వృద్ధుడిని మోసగించిన కేసులో ఆమె నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో కస్టడీకి ఇస్తే ఉద్యోగాల పేరిట చేసిన మోసంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

వినతిపత్రం అందిస్తున్న నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. మంగళవారం ఫ్యాప్టో ఛైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కె.రాజేంద్రప్రసాద్, నాయకులు షౌకత్‌హుస్సేన్, కేఏ ఉమామహేశ్వరరావు, కనకారావు, సాంబశివరావు, ఇమ్మానియేల్, శేషగిరి తదితరులు శనివారం డీఆర్వో కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడం దారుణమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

జాతీయ రహదారి.. చెరువులా మారి..

ప్రసాదంపాడు నుంచి రామవరప్పాడు వరకు వర్షం నీటితో చెరువులా..

విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల వద్ద జాతీయ రహదారి మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికి చెరువును తలపించింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక కురిసిన వర్షం నీరు రహదారిపై నిలిచిపోవడంతో వాహనదారులు నరకం చవిచూశారు.

\- ఈనాడు అమరావతి

రహదారిపై నీరు చేరి భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇబ్బందిపడుతూ అంతిమ సంస్కారాలకు తరలిస్తున్న స్థానికులు

గన్నవరం సర్పంచి తొలగింపు

ఈవోతో కలిసి రూ.1.32 కోట్లు పక్కదారి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రూ.కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన గన్నవరం సర్పంచి నిడమర్తి సౌజన్యను పదవి నుంచి తొలగిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుతో సౌజన్య సర్పంచిగా గెలుపొందారు. 2022 ఆగస్టులో రూ.నాలుగు కోట్లు ఆదాయం కలిగిన పంచాయతీ బోర్డులో ఖర్చుల వివరాలు ఏమీ చెప్పడం లేదని.. లెక్కలు అడిగితే సర్పంచి అసత్య ప్రచారం చేస్తూ ఎదురుదాడి చేస్తున్నారంటూ వార్డు సభ్యులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పంచాయతీ నిధులను ఈవోతో కలిసి సర్పంచి సౌజన్య దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ నిర్వహించి రూ.1.32 కోట్ల నిధులను సర్పంచి, ఈవోలు దుర్వినియోగం చేసినట్టు తేల్చారు. ఈ మొత్తానికి 1:1 నిష్పత్తిలో రూ.66.05 లక్షలు చొప్పున ఇద్దర్నీ బాధ్యులను చేశారు. అప్పటి ఈవో రాజేంద్రవరప్రసాద్‌ను సస్పెండ్ చేసిన అధికారులు తొలుత సర్పంచి చెక్ పవర్‌ను డీఎల్‌పీవోకు అనుసంధానం చేస్తూ.. తర్వాత ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించారు. కూటమి అధికారంలోకి రాగానే భాజపాలో చేరారు. తాజాగా సోమవారం రాత్రి సర్పంచి సౌజన్యను ఆ పదవి నుంచి తొలగిస్తూ.. తాత్కాలికంగా ఆ అధికారాలను ఉప సర్పంచికి బదిలీ చేస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

మంగళాపురం ఉపాధ్యాయినికి మంత్రి లోకేశ్ అభినందన

నున్న, న్యూస్‌టుడే: 'బడినే ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది ఆకు పచ్చని కల సాకారం చేయడం గొప్ప విషయమని' మంత్రి నారా లోకేశ్.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం మంగళాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని నంబూరి మనోజను ట్విట్టర్ వేదికగా మంగళవారం అభినందించారు. సమగ్ర శిక్షా పుస్తకంలో ఆమె. . పాఠశాల విద్యార్థులతో కలిసి తోట పెంపకం అలవాటుగా చేసుకున్నట్టు, వారికి తోటల పెంపకం గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్టు వ్యాసంలో తెలిపారు. ఇందుకు మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కిచెన్ గార్డెన్ నిధులు వినియోగించుకోవాలంటూ సూచించారు. టీచర్ మనోజ మాట్లాడుతూ తనకు అభినందనలు తెలిపిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి లోకేశ్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందని ఆమె తెలిపారు.

Lokesh Nara @naralokesh · 9h

బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది, ఆకు పచ్చని కల సాకారం చేస్తున్న విజయవాడ రూరల్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ మనోజ నంబూరి గారి కృషికి జేజేలు. ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థులతో కలిసి తోట పెంపకం ఒక అలవాటుగా చేసుకున్న మనోజ గారు అభినందనీయులు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని బడి తోటలో పండించిన కూరలైనా, పండ్లు అయినా విద్యార్థులు పంచుకోవటం, మధ్యాహ్న భోజనంలో వాడటం మంచి సంప్రదాయం.

అభినందనలు తెలుపుతూ లోకేశ్ చేసిన ట్వీట్

చట్టాలపై అవగాహన ఉండాలి

బంటుమిల్లి, న్యూస్‌టుడే: సమాజంలో ఆలోచన విధానం మారాలని, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి.గోపి అన్నారు. స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో రూ.7.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను ఆయన, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్యలు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో మండల న్యాయసేవాధికార కమిటీ ఛైర్మన్, న్యాయమూర్తి ఎం.భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన మహిళా అవగాహన సదస్సులో పాల్గొని చట్టాలపై చైతన్యం నింపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్యాంబాబు, తహసీల్దార్ కాగిత పూర్ణచంద్రరావు, సీడీపీవో సముద్రవేణి, ఏపీవో దశరథ్, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బంటుమిల్లి: మాట్లాడుతున్న జిల్లా జడ్జి జి.గోపి

పీ4తో గ్రామాల స్వయం అభివృద్ధికి అవకాశం

దోకిపర్రు (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: పీ4 కార్యక్రమం ద్వారా గ్రామాలు స్వయం అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మండలంలోని దోకిపర్రులో పీ4 కార్యక్రమ మార్గదర్శి మేఘా సంస్థ.. నిరుద్యోగ యువతకు ఇస్తున్న నైపుణ్య శిక్షణను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి యువతతో మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదగాలని సూచించారు. అనంతరం బంగారు కుటుంబాలకు చెందిన కమ్యూనిటీ పర్సన్లతో సమీక్ష నిర్వహించారు. ఎవరు ఎలా ఉన్నారు, వారికి కావాల్సిందేమిటి అని అడిగి తెలుసుకున్నారు. చాలా మంది రోజువారీ భృతి వచ్చేలా చిన్నతరహా వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వారికి అవి కల్పించేలా మేఘా సంస్థ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇమ్రాన్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ

గుడివాడలో 7న జాబ్ మేళా

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7న గుడివాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కేటీఆర్ మహిళా కళాశాలలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించే మేళాలో పలు పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా సూచించారు. ఆసక్తిగల వారు ఇతర వివరాల కోసం 98488 19682, 96666 54641 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పీఎం యశస్వి (ఎన్ఎస్‌పీ) పథకం కింద అర్హులైన వారు ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారి జి.రమేష్ కోరారు. గుర్తింపు పొందిన టాప్ క్లాస్ పాఠశాలలు, కళాశాలల్లో తొమ్మిది, పది, ఇంటర్ చదివే బీసీ, ఈబీసీ, సంచార జాతుల కులాలకు చెందిన వారు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్ ప్రాంగణంలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం, డివిజన్ల పరిధిలో సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాలకు సంబంధించి (మచిలీపట్నం 9533400378, అవనిగడ్డ 6301869360, గుడివాడ 9491751693) నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -109 రిటైల్ ధర 134 చికెన్ విత్ స్కిన్ - 197, చికెన్ స్కిన్‌లెస్ - 224.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 130, 139, 150 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 575 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.96/-.

మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై..

విచారణ 7వ తేదీకి వాయిదా

ఈనాడు - అమరావతి: మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 7వ తేదీకి వాయిదా పడింది. ఏసీబీ కోర్టులో నిందితులు బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు వేసిన పిటిషన్లపై ప్రాసిక్యూషన్ కౌంటర్లు దాఖలు చేసేందుకు వీలుగా వాయిదా పడ్డాయి. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మంతెన ఆశ్రమంలో వెన్నునొప్పి చికిత్స కోసం అనుమతించాలని వేసిన పిటిషన్‌పై విచారణ నిమిత్తం బుధవారానికి న్యాయాధికారి వాయిదా వేశారు.

GOVERNMENT OF ANDHRA PRADESH
GUDIVADA MUNICIPALITY
'e' Procurement Notice
Roc.No.2382/2025/E1, Dt. 04-11-2025

Name of the works: Providing Culvert Nagavarapadu Ward No.1, Providing distribution pipe lines to Pantulugari shed road, Construction of new aspirational toilets in Thummala Sitharamabrahmam Municipal Park and Behind Alluri Sita Ramaraju Statue, Near Gudivada Municipal Office Building in 24th Ward, Construction of CC drains at D.No. 6/207, Peddaveedhi, Providing CC Patch works at 1st to 36th wards etc., in Gudivada Municipality.
Total Estimate Amount Value: Rs. 45.71 Lakhs.
Bid Document Download start Date: 06-11-2025 at 3.00 PM
Last Date/ Time of Receipt of Tender: 15-11-2025, 24-11-2025 at 3.30 PM
Name of the Address:
Municipal Commissioner, Gudivada Municipality
Pin Code No. 521 301, Phone No: 98499 05821
Mobile No: 98499 07219. Further details can be seen @ 'e' Procurement Market Place www.apeprocurement.gov.in.
Sd/- Commissioner, Gudivada Municipality

సుబ్రహ్మణ్యస్వామి సేవలో ఐఏఎస్ అధికారి

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హరిజవహర్‌లాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగపుట్టలో పాలుపోశారు. హారతి సమర్పించారు. స్వామికి నిర్వహించే పంచామృతాభిషేకంలో పాల్గొన్నారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు శేషవస్త్రాలతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం అందజేశారు. ఆలయ పర్యవేక్షకుడు అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

హరిజవహర్‌లాల్ దంపతులకు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ ఈవో శ్రీరామవరప్రసాదరావు

నిధుల స్వాహాపై విచారణ

దస్త్రాలు పరిశీలిస్తున్న క్రాంతికిషోర్

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: తిప్పనగుంట సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రవాణా ఛార్జీల స్వాహాపై అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై 'తిప్పనగుంట సహకార సంఘంలో స్వాహా పర్వం' శీర్షికన గత నెల 24న 'ఈనాడులో' కథనం వెలువడింది. స్పందించిన జిల్లా సహకార అధికారి(డీసీవో) చంద్రశేఖర రెడ్డి గత నాలుగేళ్ల కాలంలో నిర్వహించిన ధాన్యం కొనుగోళ్లు, చెల్లించిన రవాణా ఛార్జీల వివరాలను గత నెల 25న స్వయంగా తనిఖీ చేశారు. అవకతవకలకు పాల్పడిన కొనుగోలు కేంద్రం సాంకేతిక సహాయకుడు సతీష్ వద్ద లిఖిత పూర్వకంగా వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. పక్కదారి పట్టిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా మంగళవారం గుడివాడ డివిజనల్ సహకార అధికారి క్రాంతికిషోర్ సంఘానికి వచ్చి ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ నిర్వహించారు. సహకార సంఘం ఛైర్మన్ మాదల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

దిల్లీ సైన్స్ టూర్‌కి జడ్పీ విద్యార్థులు

నాగాయలంక, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ సైన్స్ సిటీ సహకారంతో ఈ నెల 6 నుంచి 8 వరకు దిల్లీ సైన్స్ ఎక్స్‌పోజర్ ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహిస్తోంది. దీనికి నాగాయలంక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు చాపల మోక్షజ్ఞ, సనకా తేజ సాయిలు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అలపర్తి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున 52 మందిని ఈ టూర్‌కి ఎంపిక చేయగా, కృష్ణా జిల్లా నుంచి ఎంపికైన ఇద్దరు విద్యార్థులు తమ పాఠశాల వారు కావడం విశేషమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, శిక్షణ ఉపాధ్యాయుడు ఉదయ్‌కుమార్‌ను ఎంఈవో అన్నపరెడ్డి రామారావు తదితరులు అభినందించారు.

ఎంపికైన విద్యార్థులతో ఎంఈవో రామారావు, ఉపాధ్యాయులు

క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు

నున్న, న్యూస్‌టుడే: చదువుతో పాటు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఐపీఈ) డా.ఎస్కే మహబూబ్ అన్నారు. మంగళవారం నున్న జడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో స్థానిక అశోక ఫంక్షన్ హాల్‌లో అంతర్ జిల్లాల అండర్-14, 17 బాలికల ఫ్రీస్టైల్, అండర్-17 బాలుర గ్రీకో రోమన్ రెజ్లింగ్ కుస్తీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి 750 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్‌లు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడా కోటాతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ చక్కని ఉదాహరణ అని తెలిపారు. డీఎస్సీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అత్యుత్తమ క్రీడాకారులు 421 మందికి ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు రవిప్రసాద్, టోర్నమెంట్ పరిశీలకుడు రమేష్, పీఎస్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంసీ ఛైర్మన్ కుమార్, ఏపీ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు భూషణం, టెక్నికల్ ఇన్‌ఛార్జ్ ఆనంద్, శాప్ రెజ్లిగ్ కోచ్ కె.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

రెజ్లింగ్ పోటీలను ప్రారంభిస్తున్న మహబూబ్ తదితరులు

చేతి వృత్తుల వారికి శాశ్వత ఉపాధి

గొల్లపూడి, న్యూస్‌టుడే: కుల, చేతి వృత్తిదారులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ భవన్‌లో రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో జరుగుతున్న సమావేశం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి.. మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కుల, చేతివృత్తిదారులు నిలదొక్కుకునేలా ఆధునిక పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ ఛైర్మన్లకు నిధులు, విధులతో పాటు వారి గౌరవాన్ని పెంపొందించేలా చర్యలు చేపడతామన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తెదేపా గుర్తింపు కల్పిస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబులు కృషి చేస్తున్నారని వెల్లడించారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నట్లు, నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో నిలవాలనే ఉద్దేశంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.వెయ్యి కోట్లతో ఆదరణ-3 పథకానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు. కుల వృత్తుల వారికి ఎలాంటి పరికరాలు కావాలనే విషయమై అడిగి తెలుసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న మంత్రి సవిత

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్ క్యాష్ ✆ 81422 92071

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధికధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్, సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 93969 99669.

All Type of Funds: Mortgage (Any Prop, with/ without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA. Mediators also Welcome. Ct: 90193 88175.

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనివాస గ్రూప్, VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 95537 86677/96404 96677

REAL ESTATE

FLAT FOR SALE

టైం హాస్పిటల్‌కి ఎదురుగా బందరురోడ్డుకి అతిసమీపమున అశోక్ నగర్ నందు 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా కలవు. ✆ 76800 70510.

LAND FOR SALE

1100 Sq.Yds VUDA Plot 50% for Joint Development & 50% for Sale in Guntupalli Vijayawada. Ph: 70757 49377

PLOT FOR SALE

పునాదిపాడు మద్దాలి తిరుమల రావు గారి వెంచర్‌లో ప్లాటు నెం:29Bలో 400 చ||గ||ల వెస్ట్ ఫేస్ స్థలము (కాలేజీ గోడని ఆనుకుని) అమ్మకం ✆ 98487 14252

LEASE/ SALE

చిట్టినగర్ వైశ్యాకాలనీలో 3 అంతస్తుల బిల్డింగ్‌లో 3 పోర్షన్లుగా అమ్మకం లేదా అద్దెకు. కృష్ణలంక శంకరమఠంవీధిలో గ్రౌండ్ & ఫస్ట్‌ఫ్లోర్లు అద్దెకు ✆ 98481 10301, 92463 75420

TO LET

COMMERCIAL

విజయవాడ, బీసెంట్‌రోడ్డు సమీపాన ఏలూరురోడ్డు సౌత్ఇండియా షాపింగ్ మాల్‌కు అతిదగ్గర్లో 5 షాపులు అద్దెకు కలవు సంప్రదించండి. ✆ 63003 49570.

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, Telecaller: 11K- 15K+ Incen. @ Vijayawada ✆ 63040 56516.

Wanted Jewellery Sale & Staff. Experienced Boys / Girls For Jewellery Sales. Good Communication & Customer Handling Skills Required Attractive Salary & Incentives Offered. Whatsapp Only. ✆ 98492 13733

Wanted Office Assistant, Sales Executives. Any Degree With Min. Experience, Sal: 15K- 20K, send Resume to: leelaharitha@gmail.com. ✆ 88866 69436.

రిటైర్డ్, VRS, గృహిణులకు పెట్టుబడి లేని గొప్ప వ్యాపారావకాశం. P/F టైం. జీతం + Inc +PF కలవు. ప్రముఖ MNC కంపెనీలో ✆ 94905 03345.

షణ్ముఖ్ మోటార్స్ ఫైనాన్స్ ఉయ్యూరు నందు పనిచేయుటకు అనుభవం ఉన్న రికవరీ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 98666 69936, 85199 47711

విహారి హోండా సింగ్‌నగర్, గాంధీనగర్, భవానీపురం షోరూంలో పనిచేయుటకు Jr అకౌంటెంట్ ★ అకౌంటెంట్ ★ క్యాషియర్ కావలెను. ✆ 97032 18816 మరియు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ ★ సెక్యూరిటీగార్డ్స్ కావలెను. ✆ 97032 18822.

వంట మనిషి కావలెను
ఉత్తరాఖండ్‌లో నలుగురికి వంటచేయుటకు ఆడవంట మనిషి కావలెను.
జీతం: 21,000/-
వసతి సదుపాయం కలదు.
✆ 92597 43163

FASHION DESIGNING/ MERCHANDISING

We are hiring Fashion Designers for a Ladies Boutique. Salary between 30- 60k per month. Walk-in for interview on 6th & 7th November at Meera Creations H No. 33-32-34, side road of Reliance Mart, Krishna Rao Street, Vijayawada 520010. call: 91777 38389, 89789 64726.

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మాట్లాడుతున్న డాక్టర్ సుధారాణి

రసాయనాల వినియోగం తగ్గించండి

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే : పంటల సాగులో అధిక మోతాదులో రసాయనాలు వినియోగిస్తున్నారని, వాటి వల్ల సాగు ఖర్చు పెరిగి, ఆదాయం తగ్గుతుందని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి అన్నారు. మొవ్వలో మినుము పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మినుములో విత్తనాల ఎంపిక, శుద్ధి, కలుపు యాజమాన్యం, తెగుళ్ల సమగ్ర యాజమాన్యం వంటి అంశాలపై వివరించారు. శాస్త్రవేత్తలు రేవతి, వెంకటలక్ష్మి, నవీన్, రైతులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

గుడివాడ: 89775 35999 పామర్రు : 80085 74684 అవనిగడ్డ: 80085 74679

స్పందనకు వందనం

★ దేవరకోట నుంచి ఘంటసాలకు వేసిన తాగు నీటి పైపులైన్‌కు చిల్లల వాగు వంతెన వద్ద లీకులు ఏర్పడ్డాయి. దీంతో నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు 'మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తేగా.. ఘంటసాల పంచాయతీ కార్యదర్శి టి.జయలక్ష్మి స్పందించి.. మరమ్మతులు చేయించారు. ★ ఘంటసాల అంబేడ్కర్‌నగర్‌లో వీధిలైట్లు వెలగడం లేదని గ్రామస్థులు 'మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తేగా.. ఈవో టి.జయలక్ష్మి స్పందించి.. మరమ్మతులు చేయించారు. -ఘంటసాల, న్యూస్‌టుడే

★ పామర్రు చల్లపల్లి రోడ్డులో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని ఆ ప్రాంత ప్రజలు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా. శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ స్పందించి సమస్య పరిష్కరించారు. ★ స్థానిక వీరాంజనేయ కాలనీలో డ్రెయినేజీలో మురుగు పారక దుర్వాసన వస్తోందని ఆ ప్రాంత ప్రజలు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ స్పందించి.. పూడిక తీయించారు. ★ కోటిరెడ్డిపేటలో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. పంచాయతీ కార్యదర్శి సలీమ్ స్పందించి.. మరమ్మతులు చేయించారు. -పామర్రు, న్యూస్‌టుడే

ఆరోగ్యం కేంద్రం తనిఖీ

మందులు పరిశీలిస్తున్న ఫర్హాన్‌జాహిద్, డీఎంహెచ్‌వో యుగంధర్

గుడ్లవల్లేరు: స్థానిక పీహెచ్‌సీని మంగళవారం అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హాన్ జాహిద్, డీఎంహెచ్‌వో యుగంధర్‌లు ఆకస్మికంగా పరిశీలించారు. వైద్యసేవలు, ఓపీ, మందుల సరఫరా, నిల్వ, రక్త పరీక్షలు, లేబర్ వార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలు, పథకాలపై సూచనలు చేశారు. వైద్యులు యశస్విని, ప్రవీణ పాల్గొన్నారు.

గుడివాడ

• గుడివాడ • పామర్రు • అవనిగడ్డ

ఖరీదైన స్థలం కబ్జా!

ప్రజల ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు

ఆక్రమణకు గురైన స్థలం

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ పట్టణంలోని జాతీయ రహదారి 216 హెచ్‌ను ఆనుకుని ఉన్న అతి ఖరీదైన స్థలాన్ని వైకాపా సానుభూతిపరుడు, మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి ఆక్రమించాడని అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా.. నేటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ❖ పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా సుమారు 40 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి, తన సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నాడు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గతంలో రహదారి మలుపును తొలగిస్తూ మార్కెట్ కమిటీ స్థలంలో నుంచి రహదారి నిర్మాణం చేయగా.. పాత మార్గం ఉన్న స్థలం సుమారు 40 సెంట్లకు పైగా ఆక్రమణకు గురైంది. ఈ విషయమై పలువురు గుడివాడ వాసులు అధికారులకు వినతులు ఇచ్చారు. అయినప్పటికీ సదరు వ్యక్తికి గతంలో వైకాపా ప్రభుత్వం అండదండలు ఉండటంతో ఆక్రమణ దారుడిని ఖాళీ చేయించలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఈ వ్యవహారంలో ఎలాంటి మార్పులేదు. కారణం ఏమంటే సదరు వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలతో అంటకాగడమే. రూ.కోటికి పైగా విలువైన ఈ స్థలంలో మూడు షట్టర్లతో దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

స్థలం ఆక్రమణపై నోటీసు ఇవ్వాలని గతంలో తహసీల్దారుకు సూచించాం. మరోసారి ఇవ్వాలని చెబుతాం. ఈ విషయమై త్వరలో చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలను ప్రభుత్వం సహించదు.

–శరత్‌చంద్ర ఏఈ, జాతీయ రహదారుల సంస్థ

పీజీఆర్ఎస్ సమస్యలు పరిష్కరించండి

మాట్లాడుతున్న డిప్యూటీ కలెక్టర్ పోతురాజు

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ డిప్యూటీ కలెక్టర్ డి.పోతురాజు సూచించారు. మొవ్వ, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి మండలాల నోడల్ అధికారి అయిన ఆయన.. మంగళవారం మొవ్వ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం వచ్చిన అర్జీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులకు ఫోన్ చేసి మాట్లాడారు. పాస్ పుస్తకాల జారీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎవరైనా డబ్బులు అడిగారా? తీసుకున్నారా? అంటూ వివరాలు తెలుసుకుని నమోదు చేసుకున్నారు. అర్జీల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ ఎ.కిషోర్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ ఎల్.రామమోహనరావు పాల్గొన్నారు.

రేషన్ బియ్యం పట్టివేత

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఉల్లిపాలెంలో పెద సింగు రాంబాబు వద్ద 20 బస్తాల్లో సుమారు వెయ్యి కిలోల రేషన్ చౌక బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ చాణక్య తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతిభా పాటవ పోటీలకు స్పందన

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: మండలంలోని 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పరీక్ష, క్విజ్, తెలుగు పద్యాల పోటీ, తెలుగు తదితర అంశాల్లో నిర్వహించిన పోటీల్లో 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నట్లు ఎంఈవో రామదాసు తెలిపారు. విజేతలను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాదు, ఎంపీడీవో సుధాప్రవీణ్ తదితరులు అభినందించారు.

సృజన చాటారు.. బహుమతులు పొందారు

నవ ప్రహర్ష ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విజేతలకు బహుమతులు అందజేసిన ప్రిన్సిపల్ అనిల్‌ప్రసాద్ తదితరులు

గుడివాడ, న్యూస్‌టుడే: అంతరించిపోతున్న భారత సంస్కృతి, సంప్రదాయాలను భావిభారత పౌరులకు అందించేందుకు 'ఈనాడు' చేస్తున్న కృషి అభినందనీయమని నవ ప్రహర్ష ఒకేషనల్ జూనియర్ కళశాల ప్రిన్సిపల్ జువ్వనపూడి అనిల్‌ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పూడి వారి వీధిలోని నవ ప్రహర్ష ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు మంగళవారం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో కె.మెర్సీకీర్తన (ప్రథమ), వి.సాయి రిషాంక (ద్వితీయ), కె.జెస్సికా (తృతీయ) స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ అనిల్‌ప్రసాద్ బహుమతులు, ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.

★ 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై గుడివాడ సత్యనారాయణపురం వికాస్ రెయిన్‌బో ఆంగ్లమాధ్యమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో.. అనుపోజు సాయ శ్రీవల్లి (ప్రథమ), జోగి భవ్యశ్రీ (ద్వితీయ), కుంచల అక్షిత (తృతీయ) స్థానాల్లో నిలిచారు.

వికాస్ రెయిన్‌బో పాఠశాలలో విజేతలైన విద్యార్థినులతో ప్రిన్సిపల్ రామ చంద్రశేఖర్

విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్ పుట్టి రామ చంద్ర శేఖర్, ఉపాధ్యాయులు వై.అరుణ, ఎం.వాణిలు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు కష్టాలు

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అవనిగడ్డ నియోజకవర్గానికి రాకపోవడానికి.. గత ఐదేళ్ల వైకాపా పాలనలో అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను నిర్లక్ష్యం చేయడమే కారణమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం కోడూరు ఎంపీడీవో కార్యాలయంలో మొంథా తుపాన్ అనంతరం పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుపాన్ కారణంగా రైతులు పడుతున్న కష్టాలను తీర్చేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కోడూరు వచ్చి.. ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో పాటు అవుట్‌ఫాల్ స్లూయిజ్ నిర్మాణ ఆవశ్యకతపై హామీ ఇస్తే, వైకాపా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా పాలనలో పంట కాలువల షట్టర్లకు గ్రీజు కూడా పెట్టకపోవడంతో తుప్పు పట్టిపోయాయన్నారు. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను తీవ్ర నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తీర గ్రామాల్లో 5 వేల ఎకరాలను సాగులోకి తేవడమే కాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ కల్పించేలా అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు పునర్నిర్మిస్తామని చెప్పారు. కరకట్టల అభివృద్ధికి రూ.5 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఉండి బ్యాంకు ఖాతాలు లేక ప్రభుత్వ సాయం అందుకోని 83 మంది గిరిజనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు.

తుపాను బాధితులకు నగదు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

విద్యుత్తు ఉపకేంద్రం పనులు ప్రారంభించండి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: నాగాయలంక మండలం ఎదురుమొండికి మంజూరైన విద్యుత్తు ఉపకేంద్రం పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. అవనిగడ్డ 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం సందర్శనకు మంగళవారం వచ్చిన ఏపీసీపీడీసీఎల్ (విద్యుత్తు శాఖ) సీఎండీ పి.పుల్లారెడ్డితో ఎమ్మెల్యే సమావేశమై.. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులను వివరించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు భరోసా కలుగుతోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 49 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.30,34,948లను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలి వెంకట్రామ్, తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణలు.. రాకపోకలకు పాట్లు

అలీనఖీపాలెం నుంచి చోరగుడి కూడలి వరకు గల జడ్పీ రహదారి ఇరువైపులా ఆక్రమణలకు గురై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సర్వే చేయించి.. ఆక్రమణలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. తమ గ్రామం నుంచి నిత్యం సైకిళ్లు, వివిధ వాహనాలపై పదుల సంఖ్యలో విద్యార్థులు, వందల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఈ రహదారి మీదుగా వెళ్లి రావాల్సి ఉందని చెప్పారు. ఆక్రమణలకు తోడు పశువుల పేడ వ్యర్థాల కుప్పలు రోడ్డు పక్కనే వేయటంతో ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకొనే అవకాశం లేక గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి.. చర్యలు చేపట్టాలని కోరారు.

- అలీనఖీపాలెం (పమిడిముక్కల), న్యూస్‌టుడే

వైద్యుడు లేక.. సేవలందక..!

ఆయుర్వేద వైద్యం అందించే గదికి తాళం

కూచిపూడి, న్యూస్‌టుడే: విజయవాడ-మచిలీపట్నం రహదారిపై నిడుమోలు సెంటరులో జిల్లా పరిషత్తు స్థలంలో ఓ పెంకుటింట్లో 40 ఏళ్ల కిందట ఆయుర్వేద వైద్యశాల ఏర్పాటు చేశారు. అనంతరం పక్కా భవనం నిర్మించారు. ఓ వైద్యురాలిని కూడా నియమించారు. దీంతో పరిసర ప్రాంతాల నుంచి రోజూ సుమారు 50 మంది రోగులు వచ్చి చికిత్స చేయించుకునేవారు. దశాబ్దం కిందట నిడుమోలులో పీహెచ్‌సీ నిర్మాణం చేయడంతో వైద్యశాలను అందులోని ఓ గదిలోకి మార్చారు. ప్రభుత్వం నుంచి మందులు సరఫరా అంతంత మాత్రంగా ఉండేది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలిని డిప్యుటేషన్‌పై విజయవాడ ఆయుర్వేద వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పంపడంతో రెండేళ్లుగా సేవలు మూతపడ్డాయి. అనంతరం నిడుమోలులో ఎవరినీ నియమించలేదు. రోగులు మాత్రం ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళుతున్నారు. దీనిపై ఏడాది కిందట మండల పరిషత్తు సమావేశంలో ప్రజాప్రతినిధులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నేటికీ వైద్యుడిని నియమించలేదు.

కాజలో అధికారులతో మాట్లాడుతున్న జేసీ నవీన్

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కాజ (కూచిపూడి), న్యూస్‌టుడే: మొవ్వ మండలం కాజ, మొవ్వ, భట్లపెనుమర్రులలో ప్రారంభించనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జేసీ నవీన్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లోని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల సమయానికి తేమ యంత్రాలు, సంచులు, కాటాలు, దస్త్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మొవ్వ మండలంలో వరి సాగు వివరాలను ఏడీఏ ఎస్.శ్యామల నుంచి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మస్తాన్, మండల ఏవో బి.సురేష్‌బాబునాయిక్, సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ వర్ధంతిని బౌద్ధశ్రద్ధ పద్ధతులతో నిర్వహించాలి

గౌతమబుద్ధుడి చిత్రపటం వద్ద పూజలు చేస్తున్న గురువు

ఘంటసాల, న్యూస్‌టుడే: ప్రతి పల్లెలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని బౌద్ధశ్రద్ధ పద్ధతుల్లో నిర్వహించాలని బౌద్ధ గురువు దమ్మధజ బంతేజీ అన్నారు. మంగళవారం ఘంటసాలలోని అమరావతి బుద్ధవిహార వద్ద గౌతమ బుద్ధుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఘంటసాలలోని అమరావతి బుద్ధవిహార్ వద్ద ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు బౌద్ధ భిక్షువులను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు దోవ గోవర్ధనరావు, దాసి సీతారామరాజు పాల్గొన్నారు.

సామూహిక ఎలుకల నివారణతో సత్ఫలితాలు

ఘంటసాల, న్యూస్‌టుడే: రైతులు సామూహిక ఎలుకలు నివారణా పద్ధతులు పాటించాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డి.సుధారాణి అన్నారు. మంగళవారం ఘంటసాలలో గ్రామీణ అవగాహనా కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినుల ఆధ్వర్యంలో ఎలుకలను నిర్మూలించే బ్రోమోడయలిన్ విషపు ఎర తయారీని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు కె.రేవతి, బి.నవీన్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రైతులకు విషపు ఎర తయారీ పద్ధతులను వివరిస్తున్న విద్యార్థులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ప్రత్యేక అలంకరణలో రామలింగేశ్వర స్వామి

సోమనాథుడి అలంకరణలో రాజశేఖరుడు

మోపిదేవి: స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

రామలింగేశ్వరుడికి ఎర్ర గులాబీలతో అభిషేకం

నాగాయలంక, న్యూస్‌టుడే: నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కర ఘాట్ కృష్ణానది ఒడ్డున కొలువైన గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామికి మంగళవారం ఆగమ పండితుడు అంబా సాయికిరణ్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, నవ జ్యోతులు సమర్పించారు. 108 కేజీల ఎర్ర గులాబీలతో అభిషేకించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక శివాలయంలో కార్తిక మాసం సందర్భంగా మంగళవారం రాజశేఖరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారు సోమనాథుడి అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు.

మోపిదేవి ఆలయం కిటకిట

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవిలో స్వయంభుగా వెలసిన వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. దాదాపు 14 వేల మంది దర్శించారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ సేవల రూపేణ రూ.7,58,669ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వరప్రసాదరావు తెలిపారు.

నేడు జ్వాలాతోరణం

చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల పరిధిలోని మోపిదేవి, పెదకళ్లేపల్లి దేవాలయాల్లో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం రాత్రి జ్వాలాతోరణం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

రైతులకు హమాలీ ఛార్జీలు ఇస్తాం

విన్నకోట(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే : మండలంలోని విన్నకోటలో రైతులకు హమాలీ ఛార్జీలు చెల్లిస్తామంటూ సొసైటీ అధికారులు మంగళవారం టముకు వేయించారు. దీనిపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 సార్వా సీజన్‌కు సంబంధించి రైతుల ధాన్యం తోలకానికి ప్రభుత్వం బస్తాకు రూ.10 వంతున హమాలీ ఛార్జీలు విడుదల చేసింది. దీనిప్రకారం విన్నకోట సొసైటీ పరిధిలోని విన్నకోట, కట్టవానిచెర్వు, చింతలగుంట, పురిటిపాడు, చినగొన్నూరు గ్రామాలకు చెందిన దాదాపు 900 మంది రైతులకు రూ.15 లక్షలు విడుదల చేసింది. సెప్టెంబరు చివరి వారంలో బాధ్యతలు చేపట్టిన త్రిమెన్ కమిటీ.. ఆ హమాలీ ఛార్జీలు రైతులు చాలా మందికి అందించలేదని భావిస్తూ.. ఇప్పుడు వాటిని అందించాలని సొసైటీ అధికారులకు స్పష్టం చేశారు. ఛార్జీలు అందని రైతులు 7వ తేదీన సొసైటీకి వచ్చి తీసుకెళ్లాలని మైక్ ద్వారా టముకు వేయించారు. మొత్తం రూ.15 లక్షలు వస్తే రూ.13 లక్షలు పంపిణీ చేశానని, మిగిలిన మొత్తాలను ఇచ్చేందుకే టముకు వేయించానని కార్యదర్శి పుల్లేటి నాగమల్లేశ్వరరావు 'న్యూస్‌టుడే'కు వెల్లడించారు.

కూచిపూడి-పెదపూడి ప్రధాన రహదారిపై ఇదీ పరిస్థితి

కుక్కల బెడదతో బెంబేలు

కూచిపూడి, న్యూస్‌టుడే: మొవ్వ మండలంలోని అన్నీ గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రధాన దారుల్లో గుంపులుగా సంచరిస్తూ ఉన్న పళంగా అడ్డువస్తుండటంతో వాహనదారులు పడిపోయి గాయపడుతున్నారు. రాత్రి సమయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో కుక్కల బెడద మరింత ఎక్కువగా ఉంది. పాదచారులు, ప్రయాణికులు వాటిని చూసి భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పరుగు పందెంలో పాల్గొన్న క్రీడాకారులు

ఉత్సాహంగా క్రీడా పోటీలు

గుడివాడ, న్యూస్‌టుడే : యువత దృఢంగా ఉంటే.. భారత్ శక్తిమంతంగా ఉంటుందని గుడివాడ పురపాలక సంఘం కమిషనర్ సింహాద్రి మనోహర్ పేర్కొన్నారు. స్థానిక వడ్డాది ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మేరా యువ భారత్ (మై భారత్) వారి బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు మంగళవారం నిర్వహించారు. యువత వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. ఆయా పోటీల విజేతలకు బహుమతులు అందించారు. స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్, ట్రస్టు నిర్వాహకుడు వడ్డాది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి

చల్లపల్లి: మొంథా తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంట నష్టాన్ని తక్షణమే నమోదు చేసి, వరికి ఎకరానికి రూ.30వేలు, వాణిజ్య పంటలకు రూ.50వేలు చొప్పున రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం చల్లపల్లి చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరిపైరు ఎక్కువ శాతం దెబ్బతిందని, వాణిజ్య పంటలైన అరటి, బొప్పాయి, కంద, పసుపు, చెరకు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అడ్డాడ ప్రసాద్‌బాబు, మల్లుపెద్ది బోసు, ముఖర్జీ, గోగినేని రత్తయ్య పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సురేంద్రనాథ్‌బెనర్జీ, సీపీఐ నాయకులు

'రైతులపై జగన్‌ది కపట ప్రేమ'

తోట్లవల్లూరు : అధికారంలో ఉన్నప్పుడు రైతులను ముప్పుతిప్పలు పెట్టిన జగన్.. ఇప్పుడు వారిపై కపట ప్రేమ చూపిస్తున్నారని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. మూడేళ్లపాటు బీమా ప్రీమియం ఎగ్గొట్టారని పేర్కొన్నారు. అలజడి సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

స్వదేశీ వస్తువులే వాడండి

ప్రచార కార్యక్రమంలో రామకృష్ణ తదితరులు

గుడివాడ, న్యూస్‌టుడే : దేశ ఆర్థిక ప్రగతి కోసం స్వదేశీ వస్తువులను వినియోగించాలని భాజపా రెండో పట్టణ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ పేర్కొన్నారు. దీనిపై మంగళవారం ఆయన పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. స్వదేశీ వస్తువుల ప్రాధాన్యత తెలిపే కరపత్రాలను పంచారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆదేశాలతో విదేశీ వస్తువులు వద్దు.. స్వదేశీ వస్తువులు ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కోన వెంకటేష్, బోనం గోపిక, రీటా, లంకా రాంబాబు, గాదె చరణ్ పాల్గొన్నారు.

పాముకాటుకు గురైన బాలికకు పరామర్శ

అవనిగడ్డ, న్యూస్‌టుడే: నాగాయలంక మండలం కమ్మలమోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక మంగళవారం పాఠశాల సమీపంలోని రహదారిపై పాముకాటుకు గురైంది. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఏమీ లేదని, 48 గంటలు పర్యవేక్షణలో ఉంచినట్లు డాక్టర్ చెప్పారు.

కుచికాయలపూడికి నీటి సరఫరా నిలిపివేత

కుచికాయలపూడి(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని కుచికాయలపూడిలో గత మూడు రోజులుగా పంచాయతీ నీటి సరఫరా లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు చెరువులు, బావుల నీరు తెచ్చుకుంటున్నారు. దూరాభారంతో అవస్థలు పడుతున్నారు. ఒకరోజు అంటే ఎలాగోలా కష్టపడతామని, ఇలా రోజులు తరబడి నీటి సరఫరా నిలిపివేస్తే ఎలాగని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వాటర్‌ట్యాంక్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మోసుకు తెచ్చుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై కార్యదర్శి రఘును వివరణ కోరగా.. 'ఆదివారం నీరు ఇచ్చిన తర్వాత మోటార్ పాడైపోయింది. మరమ్మతులు చేయిస్తున్నాం. బుధవారం నీటిసరఫరా చేస్తామని' వెల్లడించారు.

డబ్బాతో నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్థుడు

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందనకు వందనం

● పెనమలూరులోని పలు ప్రాంతాల్లో ఇటీవల వచ్చిన మొంథా తుపాను తీవ్రతకు విరిగిపడిన చెట్లు, కొమ్మలు రాకపోకలకు ఆటంకంగా మారాయని గ్రామస్థులు సోమవారం మేమున్నాం మీకు తోడుగా ద్వారా గ్రామ కార్యదర్శి అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్యదర్శి మంగళవారం ఆయా ప్రాంతాల్లోని రహదారులపై పడిపోయిన చెట్ల కొమ్మలను పారిశుద్ధ్య కార్మికులతో మూడు ట్రాక్టర్లలో డంపింగ్ యార్డుకు తరలించారు. ● పెనమలూరు అన్నేబాబూరావు కాలనీ, పరిసర ప్రాంతాల్లో తాగునీటిలో నలకలు వస్తున్నాయని ఆ ప్రాంత నివాసితులు సోమవారం మేమున్నాం మీకు తోడుగా ద్వారా గ్రామ కార్యదర్శి అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్యదర్శి మంగళవారం ఉదయం పంచాయతీ సిబ్బందితో కాలనీలోని స్కవర్ వాల్వును మరమ్మతులు చేయించారు. పైపుల్లో చిక్కుకుపోయిన నలకల నీటిని బయటకు పంపించి

ట్రక్కులో నింపిన చెట్ల కొమ్మలు

సమస్య పరిష్కరించారు. ● గంగూరు మహిళా మండలి కట్టపై ఉన్న డైరెక్ట్ వాటర్ స్కీమ్‌కు చెందిన మోటార్ వైరు కాలిపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడిందని కాలువ కట్ట నివాసితులు సోమవారం మేమున్నాం మీకు తోడుగా ద్వారా గ్రామ కార్యదర్శి ప్రకాష్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్యదర్శి మంగళవారం ఉదయం పంచాయతీ ఎలక్ట్రీషియన్లతో మోటారుకు నూతన తీగ ఏర్పాటు చేయించడంతో పాటు మోటారుకు మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరింపజేశారు. ● గంగూరు, ఈఎస్ఐ కట్టలపై వీధి దీపాల్లో కొన్ని వెలగడం లేదని ఆ ప్రాంత నివాసితులు సోమవారం గ్రామ కార్యదర్శి ప్రకాష్‌నాథ్‌కు మేమున్నాం మీకు తోడుగా ద్వారా ఫిర్యాదు చేశారు. ఈమేరకు కార్యదర్శి మంగళవారం ఉదయం రెండు ప్రాంతాల్లోనూ 10 కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయించారు.

-న్యూస్‌టుడే, పెనమలూరు, కానూరు

పరిశ్రమల స్థాపనపై అవగాహన

కంకిపాడు, న్యూస్‌టుడే : పరిశ్రమల స్థాపన, అందుకు అవసరమైన సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం, రాయితీతో కూడిన ఆర్థిక సహకారం తదితర అంశాలపై కంకిపాడు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్ల వివరాలను తెలిపారు. దీనిలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకటరావు, సహాయ సంచాలకుడు పి.ప్రదీప్, వై.నాగేంద్రభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు అన్నదానం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్‌జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ముసునూరి ప్రసాద్, నాగస్వరూపవాణి దంపతుల ఆధ్వర్యంలో 350 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, ఈవో పి.తారకేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

భవనం శిథిలం.. ప్రాణాలకు ప్రమాదం

❖ కూలుతున్న దుకాణాల రెయిలింగ్

ఉయ్యూరు, న్యూస్‌టుడే

ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని వ్యాపార సముదాయ భవనాలు శిథిలమై చేరినా పట్టించుకునే వారే కరవయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఎన్నో దుకాణ సముదాయాల్లో వందలాది మంది వివిధ చేతి వృత్తులు, వ్యాపారాలు చేసుకొని ఎస్సీ వర్గాలు జీవనం సాగిస్తున్నారు. అందులోని చాలా భవనాలు నిర్మించి ఎన్నో ఏళ్లు గడిచినా వాటి వైపు ఆ కార్పొరేషన్ చూడని పరిస్థితి. అందులో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో కాలం గడిపేస్తున్నారు.

❖ భయాందోళనలో వ్యాపారస్థులు

ఉయ్యూరులో రావిచెట్టు బజార్‌లోని ఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయం భవనం పూర్తి శిథిలావస్థకు చేరింది.

ఇటీవల కురిసిన వర్షాలకు ఇలా..

అందులో 16 దుకాణాలు వరకు ఉన్నాయి. ఇప్పటికే శిథిలమైన ఆ భవన సముదాయం ఏ సమయంలో కూలిపోతుందోనని వ్యాపారస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ భవన సముదాయం రెయిలింగ్ కూలి కిందపడింది. అదృష్టవశాత్తు ఆదివారం కావడంతో దుకాణాలు తెరవకపోవడంతో ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలమైంది. అయినా కార్పొరేషన్ అధికారులు దాని వైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలకు గురికాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందని దుకాణదారులు కోరుతున్నారు. ఎంతో మంది అధికారులు వచ్చి చూస్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవనం కూలిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోని మరమ్మతులు చేయాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విద్యార్థులు పరిశోధనలు చేయాలి

కానూరు, న్యూస్‌టుడే : అకడమిక్ పరిశోధనలు ఆచరణాత్మక పరిశోధనలుగా మార్చాలని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్.సుధ సూచించారు. మంగళవారం సిద్ధార్థ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ టెక్నాలజీపై అనేక పరిశోధనలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ ఛాన్సలర్ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ఎం.రవిచంద్, కీర్తి, లావణ్య, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షం

కంకిపాడు, న్యూస్‌టుడే : వాతావరణంలో ఒక్కసారిగా వస్తున్న మార్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను తర్వాత మూడు రోజులుగా ఎండలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కంకిపాడు పరిసర గ్రామాల్లో గంట పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. వరి, చెరకు, ఉద్యాన పైర్లు వేసిన పొలాల్లోకి వర్షం నీరు మరోసారి చేరింది. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేని ప్రాంతాల్లో మురుగు రహదారులపైకి చేరడంతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

మద్దూరు ప్రధాన రహదారిపై వాననీటిలో వెళ్తున్న బస్సు

పంచమ వర్ధంతి

ప్రేమ, మంచితనం, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచిన ప్రేమమూర్తి చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే మహోన్నత వ్యక్తి, మా ఉన్నతికి అహర్నిశలు కృషి చేసిన శ్రీ కాసరనేని వెంకటరత్నం గారు మా నుండి దూరమై 5 సం॥లు గడిచినను మీ మధుర స్మృతులు మా వెన్నంటే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీ కాసరనేని వెంకటరత్నం గారు
Rtd. J.A.O. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్
పెనమలూరు
జననం 19-9-1936 మరణం 29-11-2020

భార్య: కాసరనేని విజయలక్ష్మి

సామూహిక ఎలుకల నివారణతో సత్ఫలితాలు

ఘంటసాల, న్యూస్‌టుడే: రైతులు సామూహిక ఎలుకల నివారణా పద్ధతులు పాటించాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డి.సుధారాణి అన్నారు. మంగళవారం ఘంటసాలలో గ్రామీణ అవగాహనా కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినుల ఆధ్వర్యంలో ఎలుకల నివారణ నిర్వహించారు. బ్రోమోడియోలిన్ విషపు ఎర తయారీని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

రసాయనాల వినియోగం తగ్గించండి

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే : పంటల సాగులో అధిక మోతాదులో రసాయనాల వినియోగం వల్ల సాగు ఖర్చు పెరిగి, ఆదాయం తగ్గుతుందని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి అన్నారు. మొవ్వలో మినుము పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మినుములో విత్తనాల ఎంపిక, శుద్ధి, కలుపు యాజమాన్యం, తెగుళ్ల సమగ్ర యాజమాన్యం వంటి అంశాలపై వివరించారు. శాస్త్రవేత్తలు రేవతి, వెంకటలక్ష్మి, నవీన్, రైతులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి దాతల సహకారం

కోలవెన్ను (కంకిపాడు), న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి దాతల సేవలు స్ఫూర్తిదాయకమని కోలవెన్ను సర్పంచి సీహెచ్.సురేష్‌కుమార్, ఉపసర్పంచి కంచర్ల వెంకటరావు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మద్దాలి అశ్వంత్‌పూర్ణ, చరిత వేద శ్రీక్షిత, నితీష్ శ్రీఅభిరామ్‌లు స్థానిక ఎంపీపీ పాఠశాలకు నీతికథలు, స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల జీవిత చరిత్ర ఇతివృత్తంగా కూడిన పుస్తకాల కొనుగోలుకు రూ.10 వేలు, విలువైన పరికరాలు, బీరువాలను మంగళవారం హెచ్‌ఎం రత్నభవానికి అందజేశారు.

ప్రధానోపాధ్యాయునికి నగదు అందజేస్తున్న సర్పంచి, ప్రతినిధులు

ఎట్టకేలకు మరమ్మతులు

గుంతలు పూడ్చిస్తున్న శివశంకర్

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్‌జంక్షన్ పరిధిలో ప్రధాన హైవేలపై ఏర్పడిన గుంతలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జంక్షన్ కూడలిలో విజయవాడ రోడ్డు నుంచి నూజివీడు రోడ్డులోకి తిరిగే మలుపులో కొన్ని నెలల కిందట భారీ గుంత ఏర్పడింది. దీని కారణంగా స్థానికులు ఎప్పటికప్పుడు కోరుతున్నా ఎవరూ స్పందించలేదు. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా మంగళవారం ఈ విషయాన్ని ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్‌గా నియమితులైన గన్నవరం వాసి గరికపాటి శివశంకర్‌కు పలువురు నివేదించారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయించారు. ఈ భారీ గుంతతో పాటు రెండు హైవేలపై ఉన్న పలు గుంతలను పూడ్చి వేయించారు.

వాలంటీర్ల సేవలు అభినందనీయం

కంకిపాడు, న్యూస్‌టుడే : కానూరులోని వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేపట్టిన సామాజిక సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. 50 మంది విద్యార్థులు మంగళవారం కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, వ్యర్థాలు, బండరాళ్లు తొలగించారు. అనంతరం స్థానిక ప్రతినిధుల సాయంతో మొక్కలు నాటారు. 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' స్ఫూర్తితో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పీవో పాండురంగ తెలిపారు. కార్యక్రమంలో తుమ్మలపల్లి పరమేశ్వరరావు ట్రస్ట్ ఛైర్మన్ హరికృష్ణ, సీహెచ్‌సీ ఛైర్‌పర్సన్ బి.రోహిణికుమారి, పీఏసీఎస్ అధ్యక్షుడు సుంకర శివ, నిర్వాహకుడు వై.రామకృష్ణ, తెదేపా గ్రామాధ్యక్షుడు సీహెచ్ నాగేశ్వరరావు, జనసేన కన్వీనర్ బి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మొక్క నాటుతున్న ప్రతినిధులు, వాలంటీర్లు

జగన్ పర్యటనలో వంశీ..

హనుమాన్‌జంక్షన్: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు రాజకీయ అజ్ఞాతం వీడారు. 2024 జూన్4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి బయటికి రాలేదు. ఫిబ్రవరి 13న అరెస్టయ్యే వరకు దాదాపుగా హైదరాబాద్‌లోనే గడిపారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న వంశీ.. జులై 1న బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పట్నుంచి తేలప్రోలులో నివాసం ఉంటూ కోర్టు షరతుల మేరకు వారానికోసారి వివిధ పోలీస్‌స్టేషన్లలో సంతకాలు పెట్టేందుకు బయటకు వస్తున్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన జగన్ పర్యటనలో కొడాలి నాని, ఇతర నాయకులతో వంశీ కనిపించారు.

ద్వితీయ వర్ధంతి

మాతృమూర్తిగా, ఆదర్శ గృహిణిగా, ప్రేమ, ఆప్యాయతలు పంచి కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి, మా భవిష్యత్తుకు బంగారు బాట వేసిన మీరు భౌతికంగా మా నుండి దూరమై నేటికి రెండు సంవత్సరములైనను మీ మధుర స్మృతులు మరువలేము. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ..

కీ॥శే॥ శ్రీమతి బండి మంజూష గారు
W/o బండి విక్టర్‌పాల్ (బాబ్జి)
జననం: 05-11-1966 మరణం: 05-11-2023

మేనేజ్‌మెంట్ & స్టాఫ్

BM CONVENTION
(NH16) Nidamanuru, Beside Delhi Public School, Vijayawada.
✆ 88851 11166, 98499 13676

వరదపోటు.. జీవనానికి గ్రహపాటు

కంకిపాడు, న్యూస్‌టుడే: కృష్ణానది వరుస వరదలతో మూడు నెలలుగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. పెనమలూరు నియోజకవర్గంలో నదీ పరివాహక గ్రామాలైన మద్దూరు, కాసరనేనివారిపాలెం, చోడవరం, తాడిగడప, యనమలకుదురు గ్రామాల్లో ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలు అధికంగా ఉన్నాయి. గత 50 ఏళ్లలో లేని విధంగా 45 రోజులు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. నీటి ప్రవాహ వేగం చేపల వేటకు అనుకూలంగా లేక నావలు, మర పడవలను ఒడ్డుకు చేర్చారు. వరద తగ్గినా ఒండ్రు (బురద), వ్యర్థాలు, గుర్రపుడెక్కలో పడవలు చిక్కుకుపోవడం సాధారణమైంది. వాటిని ఒడ్డుకు లాగి మరమ్మతులు చేశాక వేటకు బయలుదేరే సమయంలో మరోసారి వరద హెచ్చరిక ప్రకటనతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇసుక క్వారీలు కూడా మూత పడటంతో ఆ పనులూ దూరమయ్యాయి. తమ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని అదనపు రేషన్, ఆర్థిక సాయం చేయాలని వరద ప్రభావిత జాలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బురదలో కూరుకుపోయిన నావలు

ఉత్సాహంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

కానూరు, న్యూస్‌టుడే : స్థానిక నారాయణ ఈ టెక్నో పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్సు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం పాఠశాలలో చిన్నారులు తాము నేర్చుకున్న పాఠాలను తల్లిదండ్రులకు వివరించారు. వారు అడిగిన అనుమానాలకు నివృత్తి చేశారు. చిన్నారులు ఉపాధ్యాయుల పాత్రలో తమ తల్లిదండ్రులకు పాఠాలను చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌డీ మారియా, క్లస్టర్ ప్రిన్సిపల్ ముత్తారెడ్డి, కిడ్స్ కోఆర్డినేటర్ సరళ, ప్రిన్సిపల్ హేమంత్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ మేరీ, మాధురి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్‌కుమార్, విద్యార్థులు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

ప్రొద్దుటూరు (కంకిపాడు), న్యూస్‌టుడే : కుల, మత ప్రభావాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తరిమెల నాగిరెడ్డి ట్రస్ట్ మాజీ కోశాధికారి, ఉమ్మడి రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి భీమవరపు గురవారెడ్డి 9వ వర్ధంతి పురస్కరించుకుని ప్రొద్దుటూరులో సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పెట్టుబడిదారి వ్యవస్థ, కార్పొరేట్ సంస్థల చేతిలోకి వ్యవసాయ రంగం కుదేలైందని పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా గురవారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శోభనాద్రీశ్వరరావును సన్మానిస్తున్న నాయకులు

అమృతమూర్తికి అశ్రుతాంజలి

ప్రేమకు ప్రతిరూపంగా ధైర్యానికి నిలువుటద్దంగా మా వెన్నుతట్టి నడిపించిన మీరు భౌతికంగా దూరమైనా మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచేవుంటారు. మీ పవిత్రాత్మకు అంజలి ఘటిస్తూ...

కీ॥శే॥ శ్రీమతి దేవరశెట్టి ప్రమీలాదేవి గారు
మరణం: 25-10-2025, నున్న

భర్త
దేవరశెట్టి అప్పారావు

కుమారుడు: దేవరశెట్టి విజయసాయికృష్ణ - కోడలు: అనురాధ
కుమార్తెలు: కొత్తమాసు విజయలక్ష్మి అల్లుళ్ళు: జోషి శ్రవణ్‌కుమార్
తాడుపునూరి విజయవాణి సోమశేఖర్
మనుమలు: కౌశిక్, సోహిత్, క్రితిక్ మనుమరాండ్రు: చేతన, తన్విక

'దళితులపై అగ్రవర్ణాల దాడి సరికాదు'

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడిలో దళితులపై అగ్రవర్ణాల దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కుల వివక్ష పోరాట సమితి నాయకులు కోరారు. గన్నవరం గాంధీబొమ్మ కూడలిలో మంగళవారం సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ మాట్లాడుతూ.. తమ పంట భూమిలో గొర్రెలు పడి నాశనం చేయడాన్ని ప్రశ్నించిన దళితులపై పెత్తందారులు విచక్షణా రహితంగా దాడిచేసి కొట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, పెత్తందారులకు కొమ్ముకాసిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ నేతలు ఆంజనేయులు, నాగేశ్వరరావు, రాంబాబు, సాంబశివరావు, ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.

దసరా ఉత్సవాల విరాళాలు, ఖర్చుల ప్రకటన

కంకిపాడు, న్యూస్‌టుడే : ఇటీవల నిర్వహించిన దసరా ఉత్సవాల విరాళాలు, ఖర్చుల వివరాలను కంకిపాడు గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం (శివాలయం) ఉత్సవ కమిటీ ప్రకటించింది. దాతల ద్వారా వచ్చిన రూ.11,75,602 నగదులో ఉత్సవాల నిర్వహణకు రూ.9,33,782 వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఖర్చు రూ.1320 పోగా ఇంకా రూ.2,40,500 నిల్వ ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఆరోగ్యం కేంద్రం తనిఖీ

గుడ్లవల్లేరు: స్థానిక పీహెచ్‌సీని మంగళవారం అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హాన్ జాహిద్, డీఎంహెచ్‌వో యుగంధర్‌లు ఆకస్మికంగా పరిశీలించారు. వైద్యసేవలు, ఓపీ, మందుల సరఫరా, నిల్వ, రక్త పరీక్షలు, లేబర్‌వార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలు, పథకాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు యశస్విని, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతుకూ నష్టపరిహారం అందించాలి

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: తుపాను కారణంగా మండలంలో పంటలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. 'ఈ-పంట'లో నమోదు కాని రైతుల వివరాలను నష్ట పరిహారం జాబితాలో నమోదు చేయకపోవడాన్ని గమనించిన నాయకులు బేతా శ్రీనివాసరావు, తోట సాంబశివరావు తదితరులు మంగళవారం మండల వ్యవసాయాధికారి రంగనాథ్‌బాబుని కలిసి సమస్యను వివరించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నష్టపోయిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

IN THE HIGH COURT OF JUDICATURE FOR THE STATE OF ANDHRA PRADESH AT AMARAVATI
C.M.A. No. 126 OF 2025

Between:
Vallabhaneni Venkata Raju ...Appellant
And
Yarlagadda Subhashini (Died) & 8 Others ...Respondents

To,
Yarlagadda Sudhakar Rao,
S/o. Late Bhargav Mohan Rao, Age unknown,
R/o. Kalyani Residency, Near Sai Baba Temple,
Srinivas Nagar, Poranki, Vijayawada-521137
...Proposed Respondent No. 9

This is to inform you that my client Vallabhaneni Venkata Raju got filed Civil Miscellaneous Appeal No.126 of 2025 on the file of the Hon'ble High Court of Andhra Pradesh at Amaravati against the order dated 02-12-2024 in I.A No. 855 of 2018 in A.S. No. 38 of 2013 on the file of the XI Addl. District Judge Krishna at Gudivada.

When the matter came up for hearing on 28-10-2025, the Hon'ble Court permitted to substitute service on you by way of paper publication as the notices sent to you through registered post got returned twice. The matter is posted for hearing on 18-11-2025 and therefore you are requested to be present before the Hon'ble Court in person or through your counsel, failing which the matter will be decided in your absence.

By the order of the Court.
On this the 4th November, 2025, At Vijayawada.
Sd/- Boppudi Alekhya
Counsel for the Appellant

మహిళ అనుమానాస్పద మృతి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం పట్టణ శివారు దావాజీగూడెం మద్యం దుకాణం వద్ద ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన నక్కా వెంకటేశ్వరమ్మ(48) భర్త చనిపోవడంతో హోటల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సమీపంలోని మద్యం దుకాణం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆమె మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఉబ్బిపోయి దుర్గంధం వస్తుండడంతో రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహం ఉన్న పరిసరాల్లో మద్యం సీసా, గ్లాస్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తరచూ సదరు దుకాణం వద్దకు వస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

గన్నవరం విద్యార్థుల ప్రతిభ

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం వీఎస్ సెయింట్ జాన్స్ హైస్కూల్ విద్యార్థులు ఇంటర్ ప్రావిన్స్ డిబేట్ పోటీల్లో తృతీయ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ బ్రదర్ సంతోష్‌కుమార్ తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ దిల్లీలోని మౌంట్ ఫోర్టు స్కూల్ జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఎనిమిది ప్రావిన్స్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. హైదరాబాద్ ప్రావిన్సుకు ప్రాతినిధ్యం వహించిన తమ విద్యార్థులు తనిష్క, కృష్ణదీప్ మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపల్, పాఠశాల డైరెక్టర్ బ్రదర్ బాలశౌరి, భల్లాజోసఫ్, జిమ్మీకురియోకోస్, జయబాలన్, ఉపాధ్యాయులు అభినందించారు.

విజేతలతో ప్రిన్సిపల్ బ్రదర్ సంతోష్

శాస్త్ర పరిజ్ఞానం అత్యంత కీలకం

విద్యార్థులతో ఉపాధ్యాయులు, జన విజ్ఞాన వేదిక నాయకులు

హనుమాన్‌జంక్షన్, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: శాస్త్ర విజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలకు అడ్డుకట్ట వేయవచ్చని జన విజ్ఞాన వేదిక మండల గౌరవాధ్యక్షుడు వీరమాచనేని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం బాపులపాడులో మండల స్థాయి చెకుముకి సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో వీరవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రైవేటు పాఠశాలల విభాగంలో అంపాపురం ఫ్రాంక్ పాఠశాల విద్యార్థులు ప్రథమ, బాపులపాడు జడ్పీ ఉన్నత పాఠశాల, బాపులపాడు సాయి గీతాంజలి పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. విజేతలకు జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్ష, కార్యదర్శులు వీడీఎస్ ప్రసాద్, దారపురెడ్డి భాస్కర్, సభ్యులు కళ్లేపల్లి నారాయణరావు, దేవరకొండ నాగమల్లేశ్వరరావు, బాపులపాడు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ❖ గన్నవరం స్రవంతి హైస్కూల్‌లో మంగళవారం జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. గన్నవరం, ఉంగుటూరు మండల స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 17 బృందాలు పాల్గొన్న పోటీల్లో గన్నవరం మండలం నుంచి ముస్తాబాద జడ్పీ పాఠశాల, స్రవంతి పాఠశాలల విద్యార్థులు.. ఉంగుటూరు జడ్పీ ఉన్నత పాఠశాల, జయరాం విజ్ఞాన్ విహార్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వారికి విద్యావేత్త కొమ్మినేని రామకృష్ణ, జనవిజ్ఞాన వేదిక చెకుముకి జిల్లా కన్వీనర్ ఇమామ్ బహుమతులు అందజేసి సత్కరించారు.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
తేలప్రోలు బ్రాంచి, కృష్ణా జిల్లా.

స్థిరాస్తి ఈ-వేలం అమ్మకం బహిరంగ ప్రకటన తేది 11-12-2025

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ మరియు దానిక్రింద చేయబడిన రూల్స్ మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారిచే చూపట్టబడిన దిగువ తెలిపిన వివరముల ప్రకారం సెక్షన్ 13(4) నిబంధనల ప్రకారం ఆస్థి యొక్క స్వాధీనతకు కొనసాగింపుగా దిగువ షెడ్యూల్‌లో తెలిపిన ఆస్థిని దిగువ నిర్దేశించబడిన 13(2) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నియమ నిబంధనలకు లోబడి "ఎక్కడ ఎలా ఉన్నది, అక్కడ అది అలానే" ప్రాతి పదికన దిగువ తెలిపిన వివరముల ప్రకారం ఇ-వేలం వెబ్ పోర్టల్ (https://baanknet.com) ద్వారా విక్రయించబడును.

ఋణగ్రహీత(ల) పేరు: శ్రీమతి సోమల బాల కోటేశ్వరమ్మ, భర్త: రామారావు
స్థిరాస్తి యజమాని పేరు: శ్రీమతి సోమల బాల కోటేశ్వరమ్మ, భర్త: రామారావు
బకాయి మొత్తం: రూ. 37,50,465/- మరియు ది.29-04-2025 నుండి తదుపరి వడ్డీతో సహా.
డిమాండ్ నోటీసు తేది: 30-04-2025
స్థిరాస్తి వివరము: కృష్ణా జిల్లా, విజయవాడ రూరల్, నున్న గ్రామ పంచాయితీ, ఆర్‌యస్ నెం.722/2ఎ, సమీప డోర్ నెం.15-6, మహేశ్వరి హైట్స్, నాల్గవ అంతస్థు, ఫ్లాట్ నెం.514, ప్లింత్ & కామన్ ఏరియా 1200 చ॥అడుగులు, కారు & స్కూటర్ పార్కింగ్ ఏరియా 100 చ॥అడుగులుతోపాటు మొత్తం విస్తీర్ణం 2776.47 చ॥గ॥లలోని అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగము 40 చ॥గ॥లు కలిగిన ఆర్‌సిసి భవనము యొక్క రిజిష్టర్డ్ సేల్‌డీడ్ నెం.5456/2019, తేది:21-12-2019, నున్న జెయస్‌ఆర్ఓ, కృష్ణా జిల్లా.
అపార్ట్‌మెంట్ హద్దులు: తూర్పు: డొంక, దక్షిణం: గొల్లపూడి పంపింగ్ స్కీమ్ కాలువ, పడమర: అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి & అన్నపురెడ్డి సీతారావమ్మ గార్ల ఆస్థి, ఉత్తరం: బడిశ దుర్గ యొక్క ఆస్థి.
ఫ్లాట్ నెం.514 హద్దులు: తూర్పు: మెట్లు, ఉమ్మడి వరండా, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: ఓపెన్ టు స్కై, ఉత్తరం: ఓపెన్ టు స్కై.

రిజర్వు ధర: రూ.32,00,000/- ధరావత్తు: రూ. 3,20,000/- బిడ్ పెంపుదల: రూ.10,000/-
ఇ-వేలం తేదీ & సమయం: 11-12-2025 ఉ॥ 11.00 గం॥ నుండి సా॥ 4.00 గం॥ ల వరకు

NEFT/RTGS సొమ్మును సమర్పించుటకు https://baanknet.com వెబ్‌పోర్టల్ ద్వారా (యూజర్ ఐడి & పాస్‌వర్డ్ ఉచితంగా https://baanknet.com లో రిజిష్టర్ చేసుకొన్న పేరు మీద లభించును) ద్వారా పాస్‌వర్డ్ & లాగిన్ ఐడి కలిగివుండవలెను. తమ బిడ్లు దాఖలు చేయుటకు మరియు ఇ-వేలములో పాల్గొనుటకు ముందుగా మెస్సర్స్ పియస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టోల్ ఫ్రీ నెం: +91 8291220220 వారి వెబ్ పోర్టల్ https://baanknet.com మరియు పై లభించు ఇ-వేలపు నియమ నిబంధనల పూర్తి వివరములు పరిశీలించవలసినదిగా బిడ్డర్లను కోరుచున్నాము. ఆసక్తిగల బిడ్డర్లు ఆస్థుల తనిఖీ కొరకు ఆథరైజ్డ్ ఆఫీసర్, SBI, హోమ్ లోన్ సెంటర్ నూజివీడు, మొబైల్ నెం.9676380525, ఇ-మెయిల్ ఐడి: sbi.64515@sbi.co.in మరియు రికవరీ ఏజెన్సీ: M/s.PRS Associates, మొబైల్ నెం:7013439314 వారిని బ్యాంకు పనిదినములలో సంప్రదించవచ్చును.

ప్రదేశం: తేలప్రోలు
తేది : 04-11-2025
సం/- అధికృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

(c) eenadu

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

క్రీడా పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ

క్రీడాకారిణి వాసంతితో అధ్యాపక బృందం

పెడన: బల్లిపర్రు డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థిని కె. వాసంతి అండర్-19 వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జిల్లా జట్టు తరపున వాసంతి పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ ఎన్. రూతమ్మ చెప్పారు. అండర్-14 చెస్, కబడ్డీ విభాగాలకు విద్యార్థినులు జి. సాయి సింధూర, కె. అరుణ నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

ధర వరలు

టమాట 29, వంగ 52, బెండ 44, పచ్చిమిర్చి 26, కాకర 42, క్యాబేజీ 28, క్యారెట్ 84, దొండ 37, బంగాళదుంప 29, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుడు 44, దోస 22, సొర 25, అరటికాయ 5,6, చిక్కుళ్లు 90, బీర 44, చామదుంప 30, మునగ 10/08, కంద 50, బీట్‌రూట్ 50, కీరదోస 40, బీన్స్ 95, క్యాప్సికం 80, అలసందలు 50, చిలకడదుంప 44, కొత్తిమీర 28/14, పుదీనా 20/5. బుధవారం రైతుబజారుకు సెలవు, గురువారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలు వర్తిస్తాయి. **-మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే**

సినిమాలు

రేవతి: బైసన్
సిరికృష్ణ: బాహుబలి
సిరివెంకట్: మాస్‌జాతర
-మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి

కోనేరుసెంటరులో నిర్వహించిన మానవహారం

బైక్ ర్యాలీలో రీజనల్ మేనేజర్ వెంకట్రావు, అధికారులు, ఉద్యోగులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్ కె. వెంకట్రావు అన్నారు. విజిలెన్స్ చైతన్య వారోత్సవాల్లో భాగంగా మంగళవారం యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ర్యాలీ, మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఉద్యోగులు కూడా నైతిక విలువలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. బ్యాంకు ఫౌండర్స్ బ్రాంచి వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. బ్యాంకు అధికారులు కె. యు. రామలింగారెడ్డి, హెచ్‌పీ దాస్, కె. వెంకటరాజు, బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు కొల్లు సాయిమోహన్, ఉద్యోగుల సంఘ నాయకులు వై. దుర్గారావు, వివిధ శాఖల మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఖాళీ స్థలాలు.. రోగ కారకాలు..

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

బందరు నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో కొన్నిచోట్ల పొదలతో నిండిపోతున్నాయి. అనేకచోట్ల మురుగు తటాకాలుగా మారాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసన, దోమలతో గత కొన్నేళ్లుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు.

కాలనీల్లో ఇదీ పరిస్థితి..

☛ నగరంలోని సుకర్లాబాద, పరాసుపేట, భాస్కరపురం, బ్రహ్మపురం, ఈడేపల్లి, ఆర్టీసీకాలనీ, గొడుగుపేట, రాజుపేట, మాచవరం, వలందపాలెం, నిజాంపేట, సర్కారుతోట తదితర ప్రాంతాల్లో 3,230 ఖాళీ స్థలాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిల్లో మురుగు నీరు చేరి దోమలు, పందులతో నానా అవస్థలు పడుతున్నారు.

☛ ఆర్టీసీ కాలనీలో పెద్దఎత్తున ఖాళీ స్థలాలు తటాకాలుగా మారి, గుర్రపు డెక్క పెరిగింది. సర్కారుతోట ప్రాంతంలోని మోని కా రెసిడెన్సీ చుట్టుపక్కల పొదలు విపరీతంగా పెరగడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. డ్రైవర్స్ కాలనీ, సుందరయ్యనగర్, టెంపుల్‌కాలనీ తదితర ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది.

ఇళ్ల మధ్య మురుగు తటాకం

పన్నులు చెల్లించక..
ఎవరూ పట్టించుకోక..

చాలా మంది స్థలాలు కొనుగోలు చేసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కనీసం స్థలాలకు సంబంధించి పన్నులు చెల్లించడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఖాళీ స్థలాల నుంచి రావాల్సిన బకాయిలు రూ. 3కోట్ల మేర పేరుకుపోయాయి. స్థలాలు మెరక చూయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నోటీసులు జారీ

నగరంలో ఏ డివిజన్‌లో ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి. యజమానులు ఎక్కడెక్కడ ఉంటున్నారో గుర్తించి నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాం. చిరునామాలు తెలియకపోతే సర్వే నంబర్ల వారీగా వివరాలు సేకరిస్తున్నాం. ప్రజారోగ్య చట్ట ప్రకారం ఎవరి వల్ల అయినా ఎవరి ఆస్తుల కారణంగా అయినా ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగితే శిక్షార్హులు అవుతారన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి. నోటీసులకు స్పందించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా స్థలాలను మెరక చేయించుకోవడంతో పాటు పొదలు తొలగించుకోవాలని కోరుతున్నాం. **- సీహెచ్ వీవీఎస్ బాపిరాజు, నగరపాలక సంస్థ కమిషనర్**

ఆటో, బైక్ ఢీ.. వెల్ఫేర్ అసిస్టెంట్‌కు గాయాలు

బంటుమిల్లి, న్యూస్‌టుడే: బంటుమిల్లిలోని మచిలీపట్నం రోడ్డులో హోండా షోరూమ్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కారుణ్య నియామకాలలో భాగంగా విజయవాడకు చెందిన ఇర్ఫాన్ బంటుమిల్లి మండలం ముల్లపర్రు వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. మంగళవారం రాత్రి బంటుమిల్లి నుంచి ద్విచక్ర వాహనంపై మల్లేశ్వరం వైపు వెళ్తున్న సమయంలో ఆయన వాహనం, ఆటో ఢీకొన్నాయి. గాయాలపాలైన ఆయనను చిన్నపాండ్రాక ఆసుపత్రికి, అక్కడి నుంచి మచిలీపట్నం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

LIC LIFE INSURANCE CORPORATION OF INDIA
Machilipatnam Division, Kennedy Road,
Machilipatnam-521001. Ph: 08672-223438. E-mail : os.machilipatnam@licindia.com

NOTIFICATION

This is to notify that **LIC** is herewith calling Tender For Destruction of old records, The Job includes Picking, Rearrangement, Bundiling, Shredding the dockets and Incremental bundles from policy racks, Keeping the aforesaid shredded papers in gunny bags. Tender copy may be obtained from **LIC, Divisional Office, Machilipatnam.**

The Interested Party to contact the **Manager (E & OS)**, Divisional Office, LIC of India, Machilipatnam-521001, **Ph No. : 8977448754, AO Ph No. : 9491732622**
Last date for submission of Tender :: On or before 17.30 Hrs on 11-11-2025

Date : 05.11.2025 **Sd /- Sr.Divisional Manager**

వేలం ప్రకటన
మహారాజశ్రీ కృష్ణా జిల్లా మచిలీపట్నం అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E. P. No. 4/2024 in O.S No. 123/2018
Between:
[illegible] ... D.Hr / వాది
[illegible]
D.Hr స్థిరాస్తి Rs 40,00,000/-
ఆస్తిపై Rs 80,00,000/-
[illegible] Rs 76,44,000/-
తేదీ: 27-11-2025
లంకిశెట్టి బాలాజీ M.A., B.L.
D.Hr తరపు అడ్వకేట్, మచిలీపట్నం

౨౦౦ హెక్టార్లలో వరికి నష్టం

పంట పరిశీలిస్తున్న అధికారులు

పెడన, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావానికి పెడన మండలంలో 900 హెక్టార్ల వరి పంటను రైతులు నష్టపోయినట్లు ఏవో సజ్జా జెన్నీ తెలిపారు. మంగళవారం నాటికి ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. చెన్నూరు, ఉరివి, కాకర్లమూడి, బల్లిపర్రు, నందిగామ తదితర గ్రామాల్లో నష్టం అధికంగా ఉందని, 33శాతం కంటే నష్టం అధికంగా ఉన్న వరిని నమోదు చేసినట్లు తెలిపారు. ఎకరాకు రూ. 10 వేల వంతున హెక్టారుకు రూ. 25వేల పరిహారం రైతులకు అందుతుందని ఏవో చెప్పారు. మండలంలోని 24 పంచాయతీల్లో ప్రత్యేక బృందాలు నష్టనమోదులో పాల్గొన్నాయని చెప్పారు. పెడన మండలంలో మొత్తం 9500 హెక్టార్లలో వరిని సాగు చేశారు.

శిష్టకరణం కార్పొరేషన్ కార్యవర్గం ఏర్పాటు చేయాలి

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: రాష్ట్ర శిష్టకరణం కార్పొరేషన్ కార్యవర్గాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ శిష్టకరణ సాధికార సమితి అధ్యక్షుడు అక్కుమహంతి రాజా కోరారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. సవితను కలిసి వినతి పత్రం అందించారు. శిష్టకరణం సామాజిక వర్గీయుల సమస్యలు పరిష్కరించాలని, యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు వడ్డీ లేని రుణాలు అందించాలని, సామాజిక భవనాలు నిర్మించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి వినతిపత్రం అందిస్తున్న రాజా

బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియామకం

ఫణికుమార్‌ను అభినందిస్తున్న గోపీచంద్ తదితరులు

మచిలీపట్నం (కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పీవీ ఫణికుమార్ నియమితులయ్యారు. తెదేపా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్న మచిలీపట్నంకు చెందిన ఫణికుమార్‌తో పాటు మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్‌గా నియమితులైన ఫణికుమార్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, తెదేపా నాయకులు సత్కరించి అభినందనలు తెలిపారు.

బీచ్‌లో ఏర్పాట్ల పరిశీలన

మంగినపూడి (మచిలీపట్నం రూరల్): కార్తిక పౌర్ణమి సందర్భంగా బీచ్ లో సముద్ర స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను తెదేపా నాయకులు మంగళవారం పరిశీలించారు. తెదేపా నాయకులు గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ మాట్లాడుతూ భక్తులు తగు జాగ్రత్తలతో సముద్ర స్నానాలు చేయాలని కోరారు.

కమ్మవారి కార్తిక వనభోజన మహోత్సవ ఆహ్వానము
ది. 9-11-2025 ఆదివారము మచిలీపట్నం బైపాస్ రోడ్‌లోని
కృష్ణా కమ్మవారి సంక్షేమ సంఘం నందు జరుగును.
పాలకవర్గం

వాలినవి వాలినట్టుగానే..

కార్యాలయంపై వాలిన వృక్షం

రోడ్డు పక్కనే చెట్లకొమ్మలు

తుపాను కారణంగా నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ చెట్లు నేలకొరిగాయి. ఆయా ప్రాంతాల్లో చెట్లు తొలగించినా ఇంకా పలుచోట్ల అలాగే ఉండడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ కార్యాలయంలో వివిధ ప్రాంతాల్లో అనేక వృక్షాలు నేలవాలాయి. జిల్లా పరిషత్ కార్యాలయంపై వాలిన వృక్షంతో పాటు అదే ప్రాంతంలో మరోచోట కూలిన వృక్షాలు ఇప్పటికీ అలాగే వదిలేశారు. రహదారిపై కూలిన ఓ చెట్టు కొమ్మలు కత్తిరించి వాటినీ అక్కడే పడేశారు. దీంతో ఉద్యోగులతో పాటు కార్యాలయ ప్రాంగణంలో వివిధ విభాగాల కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూలిన చెట్లను చూసి ఇది జిల్లా అధికారులు ఉండే కార్యాలయమేనా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. **-మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే**

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

లబ్ధిదారుకు చెక్కు అందజేస్తున్న నాయకులు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని తెదేపా నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి అన్నారు. నగరంలోని 39వ డివిజన్‌కు చెందిన గాదె లక్ష్మీకామేశ్వరి అనారోగ్య సమస్యలతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. పేద కుటుంబం కావడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన డివిజన్ ఇన్‌ఛార్జి కట్టా అంజిబాబు మంత్రి కొల్లు రవీంద్రకు వివరించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేశారు. ప్రభుత్వం రూ. 30,028 విడుదల చేయగా ఆ మొత్తాన్ని మంగళవారం చెక్కురూపంలో అందజేశారు. నాయకులు పామర్తి వెంకటేశ్వరరావు, మెట్టు పూర్ణచంద్రరావు, తంగిరాల వ్యాస్, మరీదు నాగబాబు, కొణపాల శ్రీనివాసరావు, అన్నెం బాలఫణీంద్ర, చలపాటి సుబ్బారావు, వివిధ ఆలయాల ధర్మకర్తల మండలి సభ్యులు గాదె శ్రీనివాసశర్మ, వీరంకి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంస్కరణలతో ఆదరాభిమానాలు పొందారు

విశ్రాంత కమిషనర్ దంపతులను సత్కరిస్తున్న ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు

పెడన, న్యూస్‌టుడే: పెడన మున్సిపల్ కమిషనర్‌గా పని చేసి గత నెల 31న ఉద్యోగ విరమణ చేసిన ఎల్. చంద్రశేఖరరెడ్డికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఘన వీడ్కోలు పలికారు. స్థానిక బంటుమిల్లి రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన వీడ్కోలు సభకు ఛైర్‌పర్సన్ కటకం నాగకుమారి విచ్చేశారు. కమిషనర్‌గా చంద్రశేఖరరెడ్డి రాణించారని సచివాలయ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ, ప్రజారోగ్య విభాగంలో సంస్కరణల ద్వారా ప్రజల ఆదరాభిమానాలను పొందారని కొనియాడారు. ఈ సందర్భంగా కమిషనర్ దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కటకం ప్రసాద్, చంద్రబాబు, బాబూలాల్, మేనేజర్ మట్టా రాజా, సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య, మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

జగన్ పర్యటన.. గంటల తరబడి యాతన

మచిలీపట్నం- ఎస్ఎన్‌గొల్లపాలెం రోడ్డు వద్ద పోలీసుల బారికేడ్లు

ఇళ్లకు వెళ్లే అవకాశం లేక ఆటోలు నిలిపివేయడంతో అక్కడే నిరీక్షిస్తున్న విద్యార్థినులు

మచిలీపట్నం కార్పొరేషన్: వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన మంగళవారం మధ్యాహ్నం 2గంటలకే పూర్తికావాల్సి ఉండగా రాత్రి 7గంటలకు కానీ తిరిగి పయనం కాని పరిస్థితి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మచిలీపట్నం నుంచి ఎస్ఎన్‌గొల్లపాలెం వెళ్లే రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. దీంతో ఎస్ఎన్‌గొల్లపాలెం, సీతారామపురం తదితర ప్రాంతాలతో పాటు గూడూరు మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. కొందరు గంటల తరబడి అక్కడే నిరీక్షించగా, కొందరు చల్లపల్లి రోడ్డులో జీలగలగండి నుంచి తిరిగి వెళ్లారు. సాయంత్రం సమయంలో పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు సైతం నిలిపివేశారు. సాయంత్రం 4.30గంటలకు వచ్చిన వారు 6.30 గంటల వరకు అక్కడే నిరీక్షించాల్సి రావడంతో అసహనం వ్యక్తం చేశారు.

జగన్ రైతు పరామర్శ యాత్ర సిగ్గుచేటు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతుల పరామర్శ పేరుతో జగన్ చేస్తున్న యాత్ర సిగ్గు చేటని తెదేపా నాయకులు విమర్శించారు. ఈడేపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు పల్లపాటి సుబ్రమణ్యం, హసీంబేగ్, పీవీ ఫణికుమార్ మాట్లాడారు. తన ఉనికిని చాటుకునే క్రమంలో జగన్ చేస్తున్న దొంగయాత్రలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉండగా ఏనాడు రైతు సంక్షేమం పట్టించుకోని జగన్ ఇప్పుడు వారిపై ప్రేమ చూపిస్తుండడం హేయమన్నారు. ఇప్పటికైనా జగన్, ఆయన అనుచరవర్గం ప్రజలను ఇక ఏమార్చలేమన్న విషయం తెలుసుకుంటే మేలంటూ హితవు పలికారు. తలారి రాంబాబు, ఊకంటి రాంబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

పట్టించుకోకుంటే ప్రమాదం

నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్డు పక్కన పడేసిన విరిగిన విద్యుత్తు స్తంభాలు, ఇతర సామగ్రి ప్రమాదకరంగా మారాయి. బుట్టాయిపేట ఎలిఎస్ శిక్షణ కేంద్రం ఎదుట, భాస్కరపురం రిజర్వాయర్ తదితర ప్రాంతాల్లో పాత విద్యుత్తు స్తంభాలను గుట్టలు చేసి వదిలేశారు. ఇటీవల తుపాను కారణంగా నేలవాలి విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు, ఇతర వ్యర్థాలను అలాగే వదిలేశారు. అవి రోడ్డుపైకి చొచ్చుకుని రావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. -మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

రోడ్డు పక్కన విరిగిన స్తంభం, ఇతర సామగ్రి

వైభవంగా కార్తిక మాస పూజలు

మచిలీపట్నం రూరల్, న్యూస్‌టుడే

మచిలీపట్నం మండలంలో కార్తికమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎన్ గొల్లపాలెంలోని శ్రీఉమా సమేత సోమేశ్వరస్వామికి మంగళవారం తెల్లవారుజామున మహన్యాస పూర్వక ఏకరుద్ర అభిషేకాన్ని నిర్వహించారు. మంగినపూడిలో నగరేశ్వరస్వామికి, పోతేపల్లిలో విజయ కనక దుర్గ మల్లేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు

ఎస్ఎన్ గొల్లపాలెంలో సోమేశ్వరస్వామి

మంగినపూడిలో నగరేశ్వరస్వామి

కార్తిక పౌర్ణమికి సర్వం సిద్ధం

మచిలీపట్నం (గొడుగుపేట): నగరంలోని వివిధ ఆలయాల్లో నిర్వహిస్తున్న ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పాండురంగస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నగరంలోని కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించగా ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ వద్ద సముద్రస్నానం ఆచరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం సముద్రుడికి హారతి ఇచ్చేందుకు బీచ్ ఒడ్డున ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదిక ఆకట్టుకుంటోంది. రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచదారతో అభిషేకం చేశారు. ఆంజనేయస్వామి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి.

9న వనసమారాధన

మచిలీపట్నం (గొడుగుపేట): ఈ నెల 9న బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు పల్లపాటి వెంకట్రావు(చినబాబు) తెలిపారు. మంగళవారం కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. నగరంలోని తితిదే కల్యాణ మండపంలో సమారాధన జరుగుతుందన్నారు. ప్రత్యేక పూజలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, యాదవ సంఘీయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంఘ నాయకులు గొరిపర్తి రాము, ఆరేపు లక్ష్మణరావు, సంద్రం ప్రకాష్, దేవబోయిన వెంకటకృష్ణారావు, రామాంజనేయులు, బోయిన అంతిర్వేది, సత్యనారాయణ పాల్గొన్నారు.

బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసిన వేదిక

విద్యుద్దీపాలంకరణతో జిల్లా కోర్టు సెంటరు కూడలి

ఈడేపల్లి ప్రసన్నాంజనేయస్వామి

చిలకలపూడి: ఆంజనేయుడికి వడమాలతో అలంకరణ

సమైక్యతకు ప్రతీక వనసమారాధన : మంత్రి కొల్లు

నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తున్న మంత్రి రవీంద్ర

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: సమైక్యతకు ప్రతీక వన సమారాధన అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగర శివారులోని గోల్డ్‌కన్వెన్షన్‌హాల్లో ది మచిలీపట్నం బులియన్ జ్యువెలరీ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ కార్తీక వనసమారాధన, నూతన కార్యవర్గ నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బందరు అభివృద్ధిలో వ్యాపారవేత్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులుగా ఉడత్తు కిషోర్, ప్రధాన కార్యదర్శి ఉదయగిరి మురళి, ఉపాధ్యక్షుడు జవ్వార్‌హుస్సేన్, మద్దులస్వామి, టీవీ నాగరాజు, సంయుక్త కార్యదర్శులు ఉడత్తు సురేష్, వాకమల్లు సురేష్, కర్రి ప్రకాష్, కార్యనిర్వాహక కార్యదర్శులు నూనె రాధాకృష్ణ, కొప్పర్తి రవిశంకర్, ఉడత్తు కృష్ణచైతన్య, కోశాధికారి టీడీ ప్రసాదరావు తదితరులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంత్రితో పాటు తెదేపా రాష్ట్ర నాయకులు కొనకళ్ల జగన్నాథరావు(బుల్లయ్య), మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోట మర్రి బాబాప్రసాద్, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మద్దుల గిరీష్‌కుమార్ తదితరులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. నాయకులు యర్రా శ్రీనివాసకుమార్, కొప్పర్తి విజయ్‌గోపాల్, వ్యాపారులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందనకు వందనం

★ నగరంలోని పంచాయతీరాజ్ కాలనీలో ప్రధాన రహదారి పక్కన వేసిన చెత్త తొలగించకపోవడంతో అక్కడకు పశువులు చేరుతున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఆ ప్రాంత వాసులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకురాగా కమిషనర్ బాపిరాజుకు వివరించగా సిబ్బందిని పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

★ నగరంలోని చిలకలపూడి పాండురంగ స్కూల్ ప్రాంతంలో రోడ్డు పక్కన డ్రెయిన్‌లో వ్యర్థాలు మేటవేసుకుపోయి మురుగు దిగువకు పారడం లేదు. సమస్యను ఆ ప్రాంతవాసులు 'మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి పూడిక తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

-మచిలీపట్నం కార్పొరేషన్,న్యూస్‌టుడే

మరుగుదొడ్లకు మరమ్మతులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో తిష్ఠవేసిన సమస్యలతో ఉద్యోగులతో పాటు సేవల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కార్యాలయ వెనుక ప్రాంతంలో ఉన్న మరుగుదొడ్లు పాడైపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాగునీరు, మరుగు సమస్యలపై ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, వివిధ సమస్యపై ఇటీవల 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కమిషనర్ బాపిరాజు మరుగుదొడ్ల మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. ఎట్టకేలకు మరుగుదొడ్ల మరమ్మతులు చేయడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాధితులకు తుపాను సహాయం పంపిణీ

బంటుమిల్లి: సాయం అందిస్తున్న తహసీల్దార్ పూర్ణచంద్రరావు

బంటుమిల్లి, న్యూస్‌టుడే: తుపాను సమయంలో పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించినట్లు తహసీల్దార్ కాగిత వనపూర్ణచంద్రరావు తెలిపారు. మొత్తం 445 మంది ఆవాసం పొందారని చెప్పారు. ఇటీవల వారందరికీ నిత్యావసర సరకులు అందించగా, మంగళవారం 170 కుటుంబాలకు రూ.3.90లక్షలు విడుదలయ్యాయన్నారు. ఆర్ఐ శివశంకర్, మల్లేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వక్కలగడ్డ కరుణ్‌కుమార్, వీఆర్వోలు అమల రామకృష్ణ, గంగాధర్, సుదర్శన్, తెదేపా గ్రామ కన్వీనర్ బొల్లా శ్రీను, వీఆర్ఏ ఆదినారాయణ పాల్గొన్నారు.

కుళాయి ఇంతేనా..?

నగరంలోని జోస్యులవారితోట ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న పబ్లిక్ కుళాయి పాడైపోయింది. ట్యాపుతో పాటు పైపు కూడా విరిగిపోవడంతో స్థానికులు కర్ర ముక్క అడ్డుపెట్టి వినియోగించుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. ఇలాగే వదిలేస్తే పూర్తిగా పాడైపోయే అవకాశం ఉన్నందున, అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. -మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

పైపునకు కర్ర అడ్డుపెట్టారిలా..

ఎమ్మెల్యే నిధులతో రోడ్డుకు మరమ్మతులు

మండలంలోని పడతడిక-పిన్నేరు రోడ్డుకు స్థానిక ఎమ్మెల్యే నిధులతో మరమ్మతులు చేశారు. ఇటీవల తుపాను తాకిడికి ఈ రహదారి చిత్తడి-చిత్తడిగా అధ్వానంగా తయారైంది. మండల తెదేపా అధ్యక్షుడు నాగిడి చెన్నకేశవరావు, ఉపాధ్యక్షుడు సూరగాని బ్రహ్మం, జిల్లా జాతీయ గౌడసేన ఉపాధ్యక్షుడు బొర్రా మురళీకృష్ణ, పడతడిక తెదేపా గ్రామ అధ్యక్షుడు పాలపర్తి ప్రకాష్ తదితరుల ఆధ్వర్యంలో మంగళవారం పొక్లెయిన్‌తో మరమ్మతులు చేయించారు. పడతడిక, చినగొల్లపాలెం గ్రామస్థులు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు.
-పడతడిక (కృత్తివెన్ను), న్యూస్‌టుడే

వారం కిందట అధ్వానంగా పడతడిక-పిన్నేరు రోడ్డు

మరమ్మతులు చేయిస్తున్న కూటమి నాయకులు

ఈనాడు

its@eenadu.in

ఎడ్జ్‌లో స్కేర్‌వేర్ బ్లాకర్

సురక్షిత వెబ్ బ్రౌజింగ్ దిశగా మైక్రోసాఫ్ట్ మరో ముందడుగు వేసింది. ఎడ్జ్ యూజర్ల కోసం స్కేర్‌వేర్ బ్లాకర్‌ను పరిచయం చేసింది. ఇదో ఏఐ ఆధారిత రక్షణ ఫీచర్. విండోస్, మ్యాక్‌ఓఎస్ పరికరాల్లో డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంటుంది. మోసపూరిత పాపప్స్ లేదా ఫుల్ పేజీ డిజైన్‌ను స్కేర్‌వేర్ అంటారు. ఇది మీ కంప్యూటర్ ఇన్‌ఫెక్షన్‌కు గురైంది, మీ డేటా ప్రమాదంలో పడింది, క్లీనప్ కోసం వెంటనే ఫీజు కట్టండి.. ఇలా రకరకాల రూపాల్లో హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. స్కేర్‌వేర్ మోసాలు చాలావరకూ యూజర్‌ను ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ఉండేలా చేస్తాయి. భయంకరమైన శబ్దాలను వెలువరిస్తుంటాయి. యూజర్లను ఆందోళనకు గురిచేసి పాపప్స్, పేజీల మీద క్లిక్ చేసేలా పురికొల్పుతాయి. సాధారణంగా తెలిసిన హానికర యూఆర్ఎల్స్‌ను యాంటీవైరస్‌ల వంటివి నిలువరిస్తాయి. అయితే స్కేర్‌వేర్ సైట్స్ వీటిని త్వరగా బురిడీ

కొట్టిస్తుంటాయి. కొత్తరూపాని సంతరించుకొని ప్రత్యక్షమవుతుంటాయి. వీటి నుంచి కాపాడటానికే తాజా స్కేర్‌వేర్ బ్లాకర్‌ను రూపొందించారు. ఇది బ్లాక్‌లిస్టింగ్‌తో పనిలేకుండా ప్రవర్తన, సైట్స్ వంటి విజువల్ చిహ్నాలను గుర్తించటం ద్వారా స్కేర్‌వేర్లను నిలువరిస్తుంది. పరికరంలోని కంప్యూటర్ విజన్ సాయంతో లోకల్ ఆధారిత మెషిన్ లెర్నింగ్ మోడల్ ఈ పనిని నిర్వర్తిస్తుంది. విశ్లేషణ అంతా యూజర్ పరికరంలోనే సాగుతుంది. మైక్రోసాఫ్ట్ సర్వర్లకు స్క్రీన్‌షాట్లు, సున్నిత సమాచారాన్ని పంపించదు. కాబట్టి గోప్యతకు ఎలాంటి భంగమూ కలగదు.

మోటో నాజూకు ఫోన్

మోటొరోలా తమ అతి సన్నటి స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌మార్కెట్‌లో పరిచయం చేసింది. పేరు మోటొరోలా ఎడ్జ్ 70. దీని మందం 5.9 ఎం.ఎం. మాత్రమే. గత మోటొరోలా ఎడ్జ్ 60 మందం కన్నా ఇది 2 ఎం.ఎం. తక్కువ. బరువు 159 గ్రాములు. నాజూకుగా ఉన్నప్పటికీ ఎంఐఎల్-ఎస్‌టీడీ 810హెచ్ మిలిటరీ సర్టిఫికెట్ కలిగుండటం విశేషం. అంటే చాలా దృఢంగా ఉంటుదన్నమాట. విమానాల స్థాయి అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారుచేసిన ఇది దుమ్ము, నీటిని తట్టుకోవటంలో ఐపీ68, ఐపీ69 రేటింగ్ కలిగుంది కూడా. 120హెచ్‌జడ్ రిఫ్రెష్ వేగం, 4500 నిట్స్ గరిష్ఠ ప్రకాశంతో కూడిన 6.67 అంగుళాల 1.5కే తెర.. తడి చేతులతోనూ పనిచేయగల వాటర్ టచ్ టెక్నాలజీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వెనకాల 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 3 ఇన్ 1 లైట్ సెన్సర్‌తో కూడిన మూడు కెమెరాల వ్యవస్థ.. ముందు 50 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ, 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 68డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. గ్యాడ్జెట్ గ్రే, లిలీ ప్యాడ్, బ్రాంజ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

యమహో ఏఐ బ్రౌజర్!



వెబ్ బ్రౌజర్ల తీరు మారుతోంది. సంప్రదాయ బ్రౌజర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బ్రౌజర్లు శరవేగంగా దూసుకొస్తున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ వీటి కోసం పోటీ పడుతున్నాయి. ద బ్రౌజర్ కంపెనీ దయా అనే బీటా వర్షన్‌ను తీసుకొచ్చిన వెంటనే పర్‌ప్లెక్సిటీ సంస్థ కామెట్ బ్రౌజర్‌ను వదిలింది. ఓపెన్ ఏఐ తమ చాట్‌జీపీటీ అట్లాస్ బ్రౌజర్‌ను ప్రకటిచటంతోనే మైక్రోసాఫ్ట్ సంస్థ కోపైలట్‌తో ఎడ్జ్‌ను ఏఐ బ్రౌజర్ రూపంలోకి మలిచేసింది. ఇంతకీ ఏఐ బ్రౌజర్లంటే ఏంటి? సంప్రదాయ బ్రౌజర్లకూ వీటికీ తేడా ఏంటి?

అంతర్జాలంలో ఏదైనా వెతకాలంటే మనం ముందుగా బ్రౌజర్‌ను ఓపెన్ చేస్తాం. వెతకాలనుకునే అంశాన్ని టైప్ చేసి, ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన వెబ్ పేజీలన్నీ ప్రత్యక్షమవుతాయి. కానీ ఏఐ వెబ్ బ్రౌజర్ల తీరే వేరు. ఇవి నేరుగా కృత్రిమ మేధతో సమ్మిళితమై ఉంటాయి. ప్రాంప్ట్‌ను టైప్ చేస్తే అవి అంతర్జాలాన్ని వడపోసి అవసరమైన విషయాన్ని, సమగ్రంగా ముందుంచుతాయి. అయితే సంప్రదాయ బ్రౌజర్ల మాదిరిగా ఇవి వెబ్ పేజీలను చూపించవు. వాటిని అర్థం చేసుకొని, అవసరమైన సమాచారాన్ని రిఫరెన్స్‌లతో సహా చూపిస్తాయి. ఇవి వెబ్ పేజీలోని కంటెంట్‌ను అప్పటికప్పుడు చదివేసి, దాన్ని అంచనా వేయగలవు. అడిగిన సమాచారాన్ని క్రోడీకరించగలవు. సందర్భానుసారంగా ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలవు. కావాలంటే జవాబులను డ్రాఫ్ట్ చేయగలవు కూడా. బిల్టిన్‌గా ఉండే ఏజెంటిక్ సామర్థ్యాల సాయంతో పనులను ఆటోమేటిగ్గా చేసేయటం వీటి ప్రత్యేకత. ఒక్కమాటలో చెప్పాలంటే- బ్రౌజింగ్ టూల్‌గానే కాకుండా అదనపు డిజిటల్ కొలాబరేటర్‌గానూ ఉపయోగపడతాయి.

ఏఐ సమ్మిళిత బ్రౌజర్ల వంటివి కాదు

గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి బ్రౌజర్లు ఏఐని సమ్మిళితం చేయటం మొదలెట్టిన మాట వాస్తవమే. జెమినీతో క్రోమ్, కోపైలట్‌తో ఎడ్జ్ జతకట్టాయి. కానీ వీటిని ఏఐ బ్రౌజర్లు అనలేం. బ్రౌజర్లలో ఏఐ ఎక్కడ నిక్షిప్తమై ఉంది? అదెలా పనిచేస్తుందనేది? అనేవి కీలకం. క్రోమ్, ఎడ్జ్ వంటి వాటిల్లో బ్రౌజింగ్ వ్యవస్థ మీద ఏఐ టూల్స్ పరచుకొని ఉంటాయి.

అవి అసిస్టెంట్లు, చాట్‌బాట్స్‌గా పనిచేస్తాయంతే. బ్రౌజర్ మూల నిర్మాణంలో అంతర్భాగమైనవి కావు. మనం కోరినప్పుడు పేజీల సారాంశాన్ని గుదిగుచ్చటం, టెక్స్ట్‌ను జనరేషన్ చేస్తుండొచ్చు గానీ బ్రౌజర్ పనితీరుకు సంబంధించిన లోతైన విషయాలు వీటికి తెలియవు. అదే కామెట్, అట్లాస్ వంటి ఏఐ బ్రౌజర్ల రూపకల్పన సమూలంగా ఏఐ మీదే ఆధారపడి ఉంటుంది. ఇవి ఏఐని సహాయక టూల్‌గా భావించవు. బ్రౌజింగ్‌లో అన్ని అంశాల్లో ఏఐని పొందుపరచుకొని ఉంటాయి. ప్రస్తుత పేజీని అర్థం చేసుకోవటం దగ్గరి నుంచి వాటిపై నేరుగా పనిచేయటం వరకూ అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు- ఏఐ ఇంటిగ్రేటెడ్ బ్రౌజర్లను కథనాన్ని సంక్షిప్తీకరించమని అడిగారనుకోండి. అవి పేజీలోని అంశాలతో నేరుగా ఇంటరాక్ట్ కావు. గతవారం మీరేం చేశారో గుర్తుంచుకోవు. అదే ఏఐ బ్రౌజర్ అనుకోండి. సందర్భాన్ని తనకు తానే అర్థం చేసుకుంటుంది. ఆయా సెషన్లను జ్ఞాపకం పెట్టుకుంటుంది. కీలకమైన అంశాలను సేవ్ చేయటం, పనులను ఆటోమేట్ చేయటం, పరిశోధనను ఎక్కడ ఆపారో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లటం వంటివన్నీ చేసేస్తుంది.

సంప్రదాయ బ్రౌజర్లకు విభిన్నం

క్రోమ్, సఫారీ, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ వంటి సంప్రదాయ బ్రౌజర్లకూ చాట్‌జీపీటీ అట్లాస్, పర్‌ప్లెక్సిటీ కామెట్ వంటి ఏఐ బ్రౌజర్లకూ మధ్య తేడాలు మూలంలోనే ఉంటాయి. చూడటానికి మాత్రమే కాదు, వీటి పనితీరూ భిన్నమే.

బిల్టిన్ ఇంటెలిజెన్స్: ఏఐ బ్రౌజర్ల వ్యవస్థలో బిల్టిన్‌గా కృత్రిమ మేధ రీజనింగ్ ఉంటుంది. అదే సంప్రదాయ బ్రౌజర్లయితే ఎక్స్‌టెన్షన్ ఆధారిత యాడ్ ఆన్స్ సాయం తీసుకుంటాయి.

వెబ్ మీదే పనులు: ఏజెంటిక్ సామర్థ్యాలు కలిగుండటం వల్ల ఏఐ బ్రౌజర్లు నేరుగా వెబ్‌సైట్ల మీదే పనిచేస్తాయి. ఫారాలు నింపటం, మీటింగ్స్ షెడ్యూల్ వంటివి వెంటనే చేస్తాయి. సంప్రదాయ బ్రౌజర్లు ఇలాంటి పనులేవీ చేయవు.

పేజీలను అర్థం చేసుకోవటం: మనం చూస్తున్న పేజీని ఏఐ బ్రౌజర్లు సంక్షిప్తం చేయగలవు, విశ్లేషించగలవు. సంప్రదాయ బ్రౌజర్లు కేవలం పేజీలోని అంశాలను ఉన్నవి ఉన్నట్టుగా మాత్రమే చూపిస్తాయి.

ఫైల్ నిర్వహణ: ఏఐ బ్రౌజర్లు థర్డ్ పార్టీ వ్యూయర్ల అవసరం లేకుండా ఫైళ్లను నేరుగా చదువుతాయి, వాటిలోని అంశాలను అర్థం చేసుకుంటాయి.

సందర్భ జ్ఞాపకం: ఏఐ బ్రౌజర్లు ఆయా సెషన్ల సమయంలో నిరంతరం జ్ఞాపకం పెట్టుకుంటాయి. మనం ఏమేం వెతికామో, ఏయే అంశాలు రాశామో తెలుసుకొని, మెమరీలో ఉంచుకుంటాయి. వీటిని బట్టి తర్వాతి సెషన్లలో పనులు తేలికగా, త్వరగా పూర్తయ్యేలా చూస్తాయి. సంప్రదాయ బ్రౌజర్లయితే తాత్కాలిక డేటాను మాత్రమే స్టోర్ చేసుకుంటాయి.

రూపకల్పన ఉద్దేశమే భిన్నం: క్రోమ్, ఎడ్జ్ వంటి వాటిని సాధారణ అంతర్జాల వాడకం కోసమే రూపొందించారు. అదే ఏఐ బ్రౌజర్లను పరిశోధన, సృజన, ఉత్పాదకతలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. రచయితలు, డెవలపర్లు, విద్యార్థుల వంటి వారికి సాయం చేయటం వీటి ఉద్దేశం. ఇవి రకరకాల పనులను సమర్థంగా పూర్తిచేసేలా చూస్తాయి.

సమయం ఆదా

ఏఐ బ్రౌజర్లతో చాలా సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా మేధావులకు ఎంతగానో ఉపయోగపడతాయి. బోలెడన్ని ట్యాబ్‌లు ఓపెన్ చేయటం, పరిశోధన పత్రాలతో కుస్తీపట్టటం, మరోవైపు ఈమెయిళ్ల తనిఖీ వంటివన్నీ ఒకే సమయంలో చేసేవారికివి అనువుగా ఉంటాయి. విషయగ్రహణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తమ కామెట్ బ్రౌజర్‌తో పెరిగే ఉత్పాదకతను విలువ రూపంలోకి మారిస్తే అది ఏటా ఒకరికి 10వేల డాలర్లతో సమానమవుతుందని పర్‌ప్లెక్సిటీ సీఈఓ చెబుతుండటం గమనార్హం. అంటే ఏఐ బ్రౌజర్లు విస్తృతంగా వాడకంలోకి వస్తే ప్రపంచ జీడీపీకి గణనీయంగా తోడ్పడతాయన్నమాట.

ముప్పులు లేకపోలేదు

ఏఐ బ్రౌజర్లు మనకు అవసరమైన పనులు కచ్చితంగా చేయటానికి తోడ్పడే మాట నిజమే గానీ ముప్పులు పొంచి ఉండే ప్రమాదం లేకపోలేదు. వెబ్‌సైట్లలో అదృశ్య హానికారక సూచనలు 'ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్స్'కు దారితీయొచ్చు. ఇవి ఏఐ ఏజెంట్లను ఏమార్చి వాటికి వేరే ఆదేశాలు ఇవ్వచ్చు. ఇదెలా జరుగుతుందో చూద్దాం. అటాకర్లు తెల్ల బ్యాక్‌గ్రౌండ్ మీద తెల్ల టెక్స్ట్ రూపంలో సూచనలను అదృశ్యంగా పొందు పరచి ఉండొచ్చు. లేదా అదృశ్య డేటాతో ఇమేజ్‌లో కూర్చొచ్చు. అలాంటిప్పుడు ఏఐ బ్రౌజర్ ఆ వెబ్‌పేజీని చూసినప్పుడు విశ్వసనీయమైన కంటెంట్‌తో పాటు అదృశ్య సూచనలనూ చదవొచ్చు. ఈ రెండింటి మధ్య తికమకపడొచ్చు. అటాకర్లు ఎలాంటి సూచనలను దాచి ఉంచారో అనే దాన్ని బట్టి అది పాస్‌వర్డ్‌లను దొంగిలించొచ్చు, బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయొచ్చు, రహస్య ఈమెయిళ్ల సమాచారాన్ని సంగ్రహించొచ్చు. సామాజిక మాధ్యమ ఖాతాల్లో మీరు చూస్తుండగానే అనుచిత కంటెంట్‌నూ పోస్ట్ చేయొచ్చు. పూర్తిస్థాయిలో పనిచేయటానికి చాలా ఏఐ బ్రౌజర్లు అసాధారణ అనుమతులు ఇవ్వాలని అడుగుతుండటమూ సమస్యే. బ్రౌజింగ్ హిస్టరీ, ఈమెయిల్, క్యాలెండర్, బ్యాంక్ సమాచారం వంటివీ వీటిల్లో ఉంటున్నాయి. ఇవి గోప్యతకు భంగం కలిగించే అవకాశమూ ఉంది. ఏఐ బ్రౌజర్లు ఇలాంటి లోపాలను సవరించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏదేమైనా అనుమతుల విషయంలో ఎవరికివారు అప్రమత్తంగా ఉండటం మంచిది. ప్రస్తుతానికి ఏఐ బ్రౌజర్లతో ముప్పుల కన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటున్నాయి. పరిశోధనలు వేగంగా చేసుకోవచ్చు. మాటిమాటికీ చేసే పనులను ఆటోమేట్ చేయొచ్చు. మన అవసరాలు, ప్రాధాన్యాలను అర్థం చేసుకోవటం వల్ల పనులు వేగంగా సాగుతాయి.

(c) eenadu

ప వేశించే ఇద్దరికి ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం. దీంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణోక్తి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యం అసమానమైనది. 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్' ఛానళ్ల ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు పూజ సామగ్రి నిర్వాహకులే సమకూర్చుతారు. **ప్రవేశ పాసులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానం వద్ద పంపిణీ చేస్తారు.** ఇవి పరిమిత సంఖ్యలో ఉంటాయి. చిన్న పిల్లలకు అనుమతి లేదు. నేల పై కూర్చొగలిగే వారు మాత్రమే హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.
-విజయవాడ సిటీ,న్యూస్‌టుడే

పరిమిత సంఖ్యలో ప్రవేశ పాసుల పంపిణీ

సమయం: ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5.30 గంటలకు

స్థలం: విజయవాడ మొగల్రాజపురం పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానం.

ఈ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం 5న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు

బ్యారేజీ 35 గేట్లు మూసివేత

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ప్రవాహం మంగళవారం బాగా తగ్గింది. ఈ క్రమంలో ఉదయం ఆరు గంటలకు 35 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. మిగతా 35 గేట్లను మూసివేశారు. సముద్రంలోకి 25,375 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.

పంట కాలువలకు 2,711 క్యూసెక్కులు: కృష్ణా డెల్టాలో బందరు కాల్వ మినహా మిగతా అన్ని పంట కాలువలకు నీటి విడుదలను పునరుద్ధరించారు. మొత్తం 2,711 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 1,514, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 1,016, గుంటూరు ఛానల్‌కు 181 క్యూసెక్కులు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి రైవస్ 503, కేఈబీ 500, ఏలూరు కాలువలకు 511 క్యూసెక్కులు చొప్పున విడుదల చేశారు.

జోరుగ మూగి... తీరుగ దోచి!

భూములు, చెరువులు, లీజులు అన్నింటా యాగీ ★ నాడు ప్రజాప్రతినిధిగా జోగి దందా..

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

"పెడనలో వైకాపా నేత జోగి రమేశ్ చేసిన అక్రమాలు.. అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వ భూముల మధ్యవర్తిగా వ్యవహరించి లీజుల పేరుతో రూ.కోట్లు దండుకోవడం.. కొందరు రైతుల భూమిని ఆక్రమించేశారనే ఆరోపణలు ఉన్నాయి."

"జోగి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్‌రెడ్డి తన భూమి ఆక్రమించారని.. 30 ఎకరాలకు దొంగ దస్తావేజులు సృష్టించారని.. జోగి పోద్బలంతోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ, బంటుమిల్లి సబ్‌రిజిస్ట్రార్ సహకరించారని మంత్రి అనగాని వద్ద నిరుడు బంటుమిల్లివాసి రంగబాబు వాపోయారు."

రైతుల మాటున మేత...

❖ కృత్తివెన్ను మండలంలో రైతులకు పట్టాలు ఇప్పిస్తానని.. కారు చౌకగా చెరువులను లీజులకు తీసుకొని జోగి అదే చెరువులను గోదావరి జిల్లా వ్యాపారులకు సబ్ లీజులకు ఇచ్చి రూ.కోట్లు దండుకున్న ఆరోపణలు ఉన్నాయి. ❖ కృత్తివెన్ను మండలంలో మడ, ప్రభుత్వ భూములు ఏళ్లుగా రైతుల స్వాధీనంలో చెరువులుగా ఉన్నాయి. రైతులను ముందు పెట్టి పలువురు ప్రజాప్రతినిధులు అధికారులను ప్రసన్నం చేసుకుని బినామీల పేర్లతో భారీగానే బొక్కేశారు. ❖ బంటుమిల్లి మండలంలో ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకాలు, భూముల అమ్మకాలు.. మట్టి మాఫియా, విద్యుత్తు నియంత్రికల ఏర్పాటు, మాట వినని పెద్ద రైతులకు విద్యుత్తు కట్ చేసే వరకు అంతా జోగి యాగీనే నడిచింది.

ఇంతేరులో బంజరు భూములు

పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి...

కృత్తివెన్ను మండలం గరిశపూడి, నిడమర్రు రెవెన్యూలో తణేలు వంతెన సమీపంలో పెదలంక డ్రెయిన్ వద్ద ఆర్‌ఎస్ నంబరు 66, 75, 76, 77లో సుమారు 300 ఎకరాలపై జోగి కన్నుపడింది. ఏళ్లుగా ఇక్కడ సాగులో ఉన్న రైతులను మధ్యవర్తిగా నమ్మించి ఆదాయం రాని భూములను తనకు ఏడేళ్ల పాటు అగ్రిమెంటు రాసి లీజుకు ఇవ్వాలని కోరారు. లీజు పూర్తయ్యేసరికి పట్టాలు ఇప్పిస్తానని నమ్మించారు. ఆశ పడిన రైతులు భూములను ఏటా రూ.5-10 వేలకు లీజుకు ఇచ్చారు. చాలా మందిని బెదిరించి లీజుకు రాయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

సబ్ లీజులతో రూ.కోట్లు స్వాహా...

❖ రైతుల నుంచి కారుచౌకగా లీజుకు పొందిన జోగి అవే చెరువులను భీమవరం వ్యాపారులకు పది రెట్ల లాభానికి సబ్ లీజులు ఇచ్చారని సమాచారం.
❖ ఒక్కో ఎకరం రూ.50-60 వేలకు ఏడాదికి లీజు ఇచ్చేలా ఒప్పందం జరిపి.. మధ్యవర్తి పేరుతో రైతులకు చెందాల్సిన రూ.కోట్లు వెనకేశారు. ❖ పెద్ద చెరువులు తవ్వేందుకు బడా వ్యాపారుల నుంచే ఎకరానికి రూ.5 వేలపైగా వసూలు చేశారు. మొత్తంగా రూ.కోట్లకుపైగా మేర దోచేసుకున్నారని వాపోతున్నారు. ❖ పడతడిక, నిడమర్రులో పోడు రోడ్డు నుంచి లక్ష్మీపురం సబ్‌వాటర్ వరకు 120 ఎకరాలను రైతుల వద్ద కారుచౌకగా లీజుకు తీసుకొని గోదావరి జిల్లా బడా వ్యాపారులకు సబ్‌లీజులకు ఇచ్చి రూ.60 లక్షలకు పైగా దోచేశారని తెలిసింది. ❖ కృత్తివెన్ను పరిధి ఇంతేరులో బంజరును ప్రైవేట్ భూములని చెప్పి డబ్బు తీసుకొని తమకు కట్టబెట్టారనీ.. రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని భీమవరం వాసులు ఇటీవల బందరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

శివయ్య లేని నంది..
ఇక్కడ ప్రత్యేకమండి

సాధారణంగా నంది విగ్రహం శివాలయాల్లో ఉంటుంది. కానీ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాయలంలో ఉన్న నంది విగ్రహానికి భక్తులు పూజలు చేస్తున్నారు. అసలు ఈ ఆలయంలో నంది విగ్రహం ఎలా వచ్చిందో.. దాని కథేంటో తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పెనుగంచిప్రోలులోని శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం ఒకటి. ఈ దేవాలయ ప్రాంగణంలో నందీశ్వరుడు ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. ఒకప్పటి పెనుగంచిప్రోలులో శిల్ప సంపదకు తార్కాణంగా నిలుస్తోంది. కొన్ని వందల ఏళ్ల కిందట

కంచికచర్ల, పెదకంచి నేటి పెనుగంచిప్రోలుగా మారింది. కంచికి దీటుగా నాడు పెదకంచి ప్రోలు విరాజిల్లుతోందనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. గ్రామ గత చరిత్రను చాటి చెప్పే శిల్పాలు, విగ్రహాలు ఎన్నో తవ్వకాల్లో లభ్యమయ్యాయి. వీటిల్లో కొన్నింటిని విజయవాడలోని విక్టోరియా మ్యూజియంలో భద్రపర్చారు. మరికొన్ని స్థానిక ఆలయాల్లో కొలువుదీరాయి. ఇలా తవ్వకాల్లో లభ్యమైన పెద్ద నంది విగ్రహాన్ని నేడు శ్రీలక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ప్రత్యేకంగా కొలిచేలా ప్రతిష్ఠించారు.
★ గతంలో శిథిలమైన పెద్ద నంది విగ్రహం నాలుగు దశాబ్దాల కిందట ఊరిలో ఒద్దున ఓ ఇంటికి పునాదులు తవ్వుతుండగా వెలుగు చూసింది. నంది విగ్రహానికి తల భాగం లేకుండా ఉంది. అప్పటి నుంచి తీసుకొచ్చి గ్రామంలోని సత్రం సెంటర్‌లో ఉంచారు. ఎన్నో ఏళ్లు ఇక్కడే నిరాదరణకు గురైంది. దీనిపై 'ఈనాడు'లో కథనం రావడంతో విగ్రహాన్ని తిరుపతమ్మ ఆలయానికి తరలించారు. ఆధునికంగా ఆ విగ్రహానికి శిల్పులతో తల భాగాన్ని ఏర్పాటు చేయించారు. అనంతరం తిరుపతమ్మ ఆలయంలో ఏర్పాటు చేయించారు.
– పెనుగంచిప్రోలు, నందిగామ(న్యూస్‌టుడే)

'కో-ల-వె-న్ను'..
ప్రత్యేకతలు కోకొల్లలు

కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామం పలు ప్రత్యేకతలకు నిలయంగా మారింది. 'కో' అంటే కోట్లు, 'ల' అంటే లక్షలు, 'వె' అంటే వేలు, 'న్ను' అంటే నూర్లుగా పేరుగాంచింది. పశుసంపదకు చెర్నా'కోల', పంటలకు వరి'వెన్ను' పదాలతో 'కోల-వెన్ను'గా పేరు వచ్చినట్లు చెబుతుంటారు. పేరుకు తగ్గట్లుగానే పాడి పంటలతో అనాదిగా అలరారుతోంది. గ్రామాభివృద్ధికి తూర్పు, పడమర షావుకార్లు పోటీ పడి రూ.కోట్ల విలువైన భూములు విరాళంగా ఇవ్వడమే కాకుండా వాటిలో ప్రభుత్వ పాఠశాలలు, ఆయుర్వేద ఆసుపత్రి, పీఏసీఎస్, వీఆర్వో, పంచాయతీ భవనాలు, శుద్ధజల కేంద్రం, పశువైద్యశాల, పాలకేంద్రం, దేవాలయాలు, అంతర్గత సిమెంట్ రహదారులు నిర్మించారు. ✪ సోగ్గాడు, పాడిపంటలు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి సినిమాల్లోని పలు దృశ్యాలను ఇక్కడే చిత్రీకరించారు. ✪ సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల్లో ముందుగా కనిపించే సిద్ధివినాయక విగ్రహం స్థానిక మండపాల కూడలిలో నిత్య పూజలందుకుంటోంది. ✪ గ్రామస్థుల సమష్టి కృషితో రూ.1.5 కోట్లతో అధునాతన సామాజిక కల్యాణ మండపం, దాతల విరాళాలతో వరసిద్ధి వినాయక పేరుతో భవనాలు నిర్మించారు. కోలవెన్ను పరిధిలో బందరు రహదారి పక్కన ఏర్పాటు చేసిన పశుప్రదర్శనను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సందర్శించడం విశేషంగా చెబుతుంటారు. శ్రీకృష్ణదేవరాయలు పేరుతో గ్రామస్థులు స్థాపించిన గ్రంథాలయంలో ప్రముఖ నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పాలకుడిగా సేవలందించారు. ✪ ఇదే ప్రాంగణంలో 1944లో జిల్లా స్థాయిలో నిర్వహించిన 'స్వదేశీ' అందోళన్ సమ్మేళనంలో రాష్ట్రం, జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నాటి పెద్దలు చెబుతుంటారు. ఈ విషయాన్ని 'మహాత్మా గాంధీ టూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్' పుస్తకంలో పేర్కొనడం ప్రస్తావనీయం.
– కంకిపాడు, న్యూస్‌టుడే

సామాజిక కల్యాణ మండపం

పంచకర్మ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలో ఎయిర్ పోర్టు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, డ్రైనేజీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులతో విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతి, సమస్యలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం, సీలింగ్, ఎలివేషన్ పనులు, వాహనాల పార్కింగ్ ఏరియా, డ్రైనేజీ ఇతర మౌలిక వసతుల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు, భూసేకరణ సమస్యలపై చర్చించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఏఐ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని తెలిపారు. విమానాశ్రయ విస్తరణలో నెలకొన్న భూసమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాలువపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం.. ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను కలెక్టర్ పరిశీలించారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో విమానాశ్రయ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ శివయ్య, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేశ్వరరావు, ఇరిగేషన్, డ్రైనేజీ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ డీకే బాలాజీ

శాస్త్రవేత్తలు.. మేధావులకో వనం

మానవాళికి మేలు చేసేలా అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో మేధావుల పేర్లు పుస్తకాల్లో చదవడం మినహా వారెలా ఉంటారో నేటితరం విద్యార్థులకు గూగుల్‌లో చూస్తే తప్ప అంతగా తెలియదు. అందుకే వారిని చూపిస్తూ వారు సాధించిన విజయాలు, అందించిన విజ్ఞానాన్ని వివరిస్తూ బోధన సాగించేలా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రాల్లో అసమాన ప్రతిభ కనబర్చిన శాస్త్రవేత్తల విగ్రహాలతో ఒక ఉద్యాన వనాన్నే నెలకొల్పారు. ఐన్‌స్టీన్, అరిస్టాటిల్, సీవీరామన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ తదితర శాస్త్రవేత్తలు, మేధావుల విగ్రహాలు ఈ పాఠశాలలోకి అడుగు పెట్టగానే ఎంతో ఆకర్షిస్తున్నాయి.
– హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే

వచ్చాడంటే.. చచ్చామంతే..!

దండయాత్రలా జగన్ పరామర్శ పర్యటన

గూడూరు: బీవీతోట వద్ద రైతులు తడిసిన పంటను చూపుతున్నా పట్టించుకోకుండా అభివాదం చేసి, కారు ఎక్కి వెళ్లిపోతున్న జగన్

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం - న్యూస్‌టుడే బృందం: మొంథా తుపాను ధాటికి పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం కృష్ణా జిల్లాలో సాగిన వైకాపా అధినేత జగన్ పర్యటన ఆది నుంచి ప్రజలను అవస్థల పాలుచేసింది. గత పర్యటనల నేపథ్యంలో కార్యకర్తల అత్యుత్సాహంతో జరిగిన పరిణామాలతో పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. పర్యాటన ఆసాంతం ఎక్కడా అవి అమలు కాలేదు. భారీ జన సమీకరణలు, పరిమితికి మించి వాహనాలతో విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

గంటల కొద్దీ యాతన.. విజయవాడ నుంచి మొదలైన జగన్ కాన్వాయ్‌తో.... గోసాల, గండిగుంట, గోపువానిపాలెం, బల్లిపర్రు, నిడుమోలు, గూడూరు, రామరాజుపాలెం, ఎస్‌ఎన్ గొల్లపాలెం వరకు ప్రతిచోట ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు తప్పలేదు. జగన్ గోసాల దాటే సమయంలో మచిలీపట్నం వైపు నుంచి వస్తున్న ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. మధ్యాహ్నం 2 గంటలకే కార్యక్రమం పూర్తికావాల్సి ఉండగా.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. దీంతో సాయంత్రం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల నుంచి వచ్చే విద్యార్థులతో ఉన్న ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు అన్నింటికి గంటల తరబడి నడిరోడ్డుపై నిరీక్షణ తప్పలేదు.

తోపులాటలు.. గాయాలు... ఆకుమర్రు లాకు వద్ద మీడియా పాయింట్ దగ్గర వైకాపా శ్రేణులు పోలీసులను తోసుకుంటూ లోపలకు వచ్చేందుకు యత్నించారు. పోలీసులు, శ్రేణుల తోపులాటలో పలువురు యువకులు, సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ✪ పామర్రు మండలం కనుమూరు వద్ద జగన్ కాన్వాయిని అనుసరిస్తూ తోట్లవల్లూరు మండలం కనకవల్లికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో వారికి గాయాలయ్యాయి.

బడి పిల్లలు వీధుల్లో... పామర్రులో జడ్పీ పాఠశాల విద్యార్థులు జెండాలు పట్టుకొని రోడ్లపై తిరిగారు. ఎందుకొచ్చారని అడిగితే పాఠశాలలో హాజరు వేయించుకొని ఉపాధ్యాయులకు తెలియకుండా వచ్చామని సుమారు 15 మంది విద్యార్థులు చెప్పారు. విద్యార్థులు గంటల తరబడి పాఠశాలలో కనిపించకపోతే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ✪ రామరాజుపాలెం మండల పరిషత్తు పాఠశాల విద్యార్థులు జనాల్లో ఇరుక్కుంటూ ఆకుమర్రు లాకు వద్ద కనిపించారు.

ఉయ్యూరు వద్ద కార్యకర్తలు తక్కువగా ఉన్నా పలకరించడానికి కాన్వాయ్ ఆపడంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

విద్యుత్తు బిల్లు.. మీరే లెక్కించండి..!

★ మధురానగర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి అక్టోబరు నెలలో 123 యూనిట్ల గృహ విద్యుత్తును వినియోగించుకున్నారు. దానికి ఎనర్జీ ఛార్జెస్ కింద రూ.408లు బిల్లులో వచ్చింది.
★ సూర్యారావుపేటకు చెందిన ఒక మెడికల్ ల్యాబ్.. 134 యూనిట్లు వాణిజ్య విద్యుత్తును వినియోగించుకుంది. దానికి ఎనర్జీ ఛార్జెస్ రూ.960లు అయింది.
..పై రెండింటిలో ఒకటి గృహ, మరొకటి వాణిజ్య విద్యుత్తు కనెక్షన్. రెండింటికీ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. వినియోగించిన యూనిట్లను బట్టి ధరలు మారుతుంటాయి. అవి ఎలా ఉంటాయో తెలుసుకుందామా..

ఇలా లెక్కిస్తారు... గృహ విద్యుత్తు వినియోగదారులకు 30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.90లు వసూలు చేస్తారు. తర్వాత 31 నుంచి 75 యూనిట్ల వరకు (45 యూనిట్లకు) యూనిట్‌కు రూ.3లు, 76 నుంచి 125 యూనిట్ల వరకు (50 యూనిట్లు) యూనిట్‌కు రూ.4.50లు... ఇలా వసూలు చేస్తారు. ఇలా శ్రీనివాసరెడ్డికి అక్టోబరు నెలలో 123 యూనిట్లు వాడుకోగా మొదటి 30 యూనిట్లకు రూ.1.90 చొప్పున రూ.57లు, తర్వాత 45 యూనిట్లకు రూ.3లు చొప్పున రూ.135లు లెక్కించారు. 48 యూనిట్లు మిగలగా.. వాటికి యూనిట్‌కు రూ.4.50 చొప్పున రూ.216లు లెక్కించారు. ఇవన్నీ కలిపితే రూ.408లు వచ్చింది. అదే ఎనర్జీ ఛార్జెస్‌గా లెక్కిస్తారు. ★ సూర్యారావుపేటలోని మెడికల్ ల్యాబ్‌కు 134 యూనిట్లకు ఇదే విధంగా.. వాణిజ్య ఛార్జీల ప్రకారం లెక్కిస్తే రూ.960లు అయింది. ఇది బిల్లులో మొదటి లైనులోనే ఎనర్జీ ఛార్జెస్ అని ఉంటుంది. ఇది మనం వినియోగించిన విద్యుత్తుకు అయిన బిల్లు. దీనికి అదనంగా ఫిక్స్‌డ్, కస్టమర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు కలిపి మొత్తం బిల్లు పంపిస్తారు.
– సూర్యారావుపేట, న్యూస్‌టుడే



గృహ ఛార్జీలు ఇలా..

యూనిట్లు	రూ.లలో
0–30	1.90
31–75	3.00
76–125	4.50
126–225	6.00
226–400	8.75
400 పైన	9.75

వాణిజ్య విద్యుత్తు ఇలా..

యూనిట్లు	రూ.లలో
0–50	5.40
51–100	7.65
101–300	9.05
301–500	9.60
500 పైన	10.15

చేరువ అవుదాం... చేయూతనిద్దాం!

☛ ప్రచారం కొరవడి.. అందరికీ దరి చేరక
☛ పోలీసు సామాజిక మాధ్యమాల తీరిది..

ఈనాడు, అమరావతి

పోలీసింగ్‌లో సాంకేతికతను జోడించి మంచి ఫలితాలు సాధించడంలో ముందున్న విజయవాడ కమిషనరేట్.. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రజలకు చేరువ కావడంలో వెనకబడింది. కేవలం భౌతికంగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులను స్వీకరించే ఏర్పాటును ఈ ఖాతాల ద్వారా చేస్తున్నా స్పందన కొరవడుతోంది. ఈ ఫిర్యాదులకు వెంటనే స్పందించి సమాధానం ఇస్తున్నా పెద్దగా ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వచ్చింది అరకొరే...

నగర పోలీసు సామాజిక ఖాతాలకు ఈ ఏడాది ఇప్పటికి 12 ఫిర్యాదులే అందాయి. నేరుగా స్టేషనుకు వెళ్లి చెప్పుకోలేని, ఇతర ప్రాంతాల వారికి ఈ వేదికలు ఉపకరిస్తాయి. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా పోలీసుల దృష్టికి తెస్తే.. ఫిర్యాదు వచ్చిన నిమిషంలోనే సమాధానం ఇస్తున్నారు. మీ ఫిర్యాదు స్వీకరించాం. దానిని సంబంధిత అధికారికి పంపాం. చర్య తీసుకుంటామని తెలియజేస్తారు. తర్వాత వాటిని సంబంధిత స్టేషన్లకు పంపిస్తున్నారు.



ఎక్స్ ఖాతా పేజీ

2025లో అందిన ఫిర్యాదులు

ఫేస్‌బుక్ (@vjacitypolice)- 02
ఎక్స్ (@vjacitypolice)- 05
ఇన్‌స్టాగ్రామ్(@vijayawadacitypolice) - 05

☛ కేవలం వ్యక్తిగత ఫిర్యాదులే కాక పలు అంశాల వివరాలు అందిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, రుణ యాప్ మోసాలు, ఆకతాయిల సమాచారం ఇస్తున్నారు. సైబర్ నేరాలపై కూడా ఫిర్యాదులు చేస్తున్నారు.

☛ హైదరాబాద్ యువత కల్పన పీజీ పూర్తి చేసి, అమెరికాలో ఉంటోంది. విజయవాడ వ్యక్తిని అని ఒకరు టెలిగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. తనకు జాబ్ కన్సల్టెన్సీ ఉందనీ, మీకు ఉద్యోగం విషయంలో సాయం చేస్తానని నమ్మించాడు. 500 డాలర్లు తీసుకున్నాడు.. ఇంత వరకు ఉద్యోగం చూపించలేదని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నాడనీ.. నగదు ఇప్పించమని ఫిర్యాదులో అభ్యర్థించింది.

☛ తమ ఇంటి సమీపంలో కొందరు రోడ్లపైనే తాగుతున్నారని గాంధీనగర్‌వాసి అన్వర్ ఫిర్యాదు చేశారు. ఇది పెద్ద న్యూసెన్స్‌లా తయారైందన్నారు. గత కొన్ని నెలలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే ...

★ కమిషనరేట్ వారే కాకుండా ఇతర ప్రాంతాల్లో నగరవాసుల నుంచీ ఫిర్యాదులు అందుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనల ఫొటోలు తీసి పంపిస్తున్నారు. వాటిని వెంటనే పోలీసులు సంబంధిత ట్రాఫిక్ స్టేషనుకు పంపి, చలానా వేసి, ఆ వివరాలను ఫిర్యాదు చేసిన వారికి పోస్టు చేస్తున్నారు. ★ సామాజిక ఖాతాల గురించి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి, ఉపయోగించుకునేలా నగర పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే ఎక్కువ మందికి చేరువకానుంది.

యాత్రకు బ్రేక్

నగరపాలక సంస్థ కమిషనర్ ఉత్తర్వులు జారీ

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర కార్పొరేటర్ల విజ్ఞానయాత్రకు ఆకస్మిక బ్రేక్ పడింది. యాత్రకు వెళ్లేందుకు వైకాపా, తెదేపా కార్పొరేటర్లు సిద్ధమైనా, పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యులు విముఖత చూపడంతో కూటమి పార్టీల కార్పొరేటర్లు వెళ్లకూడదని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వ అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలతో యాత్రను రద్దు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాలకసభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ★ కార్పొరేటర్లు 2025 ఏప్రిల్ - మే నెలలో రూ.70 లక్షలు వెచ్చించి బెంగళూరు, మైసూర్, ఊటీ, కొడైకెనాల్, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, కొచ్చిన్ తదితర దక్షిణాది ప్రాంతాల్లో పర్యటించారు. తిరిగి 6న యాత్రకు సిద్ధమయ్యారు. ముంబయి, అహ్మదాబాద్ సహా గుజరాత్‌లోని ఎపిసెంటర్ కేవ్స్, పలు ఆలయాలు తదితర ప్రాంతాల్లో 14 రోజులు పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ప్రాథమికంగా రూ.లక్షల వ్యయం అవుతుందని అంచనా వేసి, స్థాయీ సంఘంలో ఆమోదించుకున్నారు.

కమిషనర్‌పై ఒత్తిడి..

యాత్రకు నిధులు మంజూరు చేయాలంటూ వైకాపా పక్షం కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చింది. ప్రాథమికంగా రూ.25 లక్షలు విత్‌డ్రా చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే తుపాను ఇబ్బందులు, రూ.కోట్లలో నష్టం, ఇతర సమస్యల కారణంగా రూ.లక్షలు వెచ్చించి ఈ ఏడాది రెండోసారి యాత్రకు వెళ్లడం భావ్యం కాదని తెదేపా పక్షం గుర్తించింది. పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యుల సూచనలతో తెదేపా కార్పొరేటర్లు రద్దు చేసుకున్నారు.

రూ.25 లక్షల మాటేంటి?

పాలకపక్షం ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఇప్పటికే రూ.25 లక్షలు డ్రా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సొమ్మును ట్రావెల్ ఏజెన్సీకి అడ్వాన్స్‌గా చెల్లించినట్లు ప్రచారం ఉంది. పాలకపక్షం వైఖరి పలువురు తప్పుబడుతున్నారు. యాత్ర వెళ్లాలన్న నిర్ణయానికే కుండా ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. సొమ్ము తిరిగి ఖజానాకు జమ చేస్తారా? మొండిగా వైకాపా కార్పొరేటర్లు యాత్రకు వెళ్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఈనాడు కథనానికి స్పందన

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట బురిడీ

నమ్మించి రూ.35.15 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే కేవలం ఎక్కువ రీతిలో లాభాలు వస్తాయంటూ ఓ వ్యక్తిని నమ్మించి.. రూ.35.15 లక్షలు కొట్టేశారు. చిన్న మొత్తంలో లాభాలు ఇచ్చి.. తర్వాత రూ.లక్షల్లో వసూలు చేసి గ్రూప్ అంటూ గ్రూప్ మూసేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ, కరెన్సీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి (49)కి ఈ ఏడాది జూన్ 17న గుర్తు తెలియని వాట్సాప్ నంబరు నుంచి 'కె క్రియేషన్ సర్కిల్' అనే గ్రూప్ పేరుతో మెసేజ్ వచ్చింది. సదరు గ్రూప్ అడ్మిన్‌తో పాటు గ్రూప్‌లోని సభ్యులమంటూ పలువురు ఆయనతో మాట్లాడారు. తాము ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదించుకున్నామని ఆకర్షణీయంగా వివరించారు. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టమని సూచించారు. ఆయన ఒక గ్రూప్‌లో చేరారు. తర్వాత వారు చెప్పిన విధంగా ఒక మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆన్‌లైన్ పెట్టుబడుల పేరిట మొత్తం 6 బ్యాంకు ఖాతాలకు వివిధ వాయిదాల్లో రూ.35.15 లక్షలు పంపించారు. వచ్చిన లాభాలను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించినా.. కుదరకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు.

(c) eenadu

వనదేవత కొలువు.. వసూళ్లకు నెలవు!

ప్రశ్నించేవారిపై దాడులు

"ఇటీవల కేతనకొండ, గుంటుపల్లికి చెందిన కొందరు యువకులు మద్దులమ్మ ఆలయానికి బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు అడ్డగించారు. ఆలయానికి వెళ్లాలంటే టోల్ చెల్లించాలని హుకుం జారీ చేశారు. అడవిలోకి వెళ్లేందుకు మేమెందుకు డబ్బులు కట్టాలని ప్రశ్నించగా కడితేనే దారి వదులుతామన్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. యువకులను ఇష్టమొచ్చినట్లు కొట్టి వెళ్లగొట్టారు.

"తాజాగా ఓ పోలీస్ అధికారి బంధువులు సైతం ఆలయానికి వస్తుండగా టోల్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అడవిలో అనధికారిక వసూళ్లేమిటని ప్రశ్నించినా పట్టించుకోలేదు. సదరు అధికారి స్థానిక నాయకుడి ద్వారా ఫోన్ చేయించడంతో వారికి మినహాయింపు ఇచ్చారు.

ఈనాడు, అమరావతి

కంచికచర్ల మండలం గొట్టుముక్కల మద్దులమ్మ ఆలయ సమీపంలోని అనధికారిక చెక్‌పోస్ట్‌తో కొందరు కాసులు పండించుకుంటున్నారు. అడవి దారికి అడ్డంగా టోల్‌గేట్ పెట్టి వాహనాలకు వసూళ్లు చేయడం వివాదాలకు కారణమవుతోంది. ఇలా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నా అటవీ సిబ్బంది, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

లెక్కాపత్రం లేదు.. ● చుట్టూ అటవీ ప్రాంతం.. ఆకట్టుకునే జలపాతాలు.. కట్టి పడేసే ప్రకృతి సోయగాలకు కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని మద్దులమ్మ ఆలయం నెలవు. ఈ ఆహ్లాదకర వాతావరణం, ఆలయ ప్రాముఖ్యత సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కావడంతో కొన్నాళ్లుగా భక్తులు పోటెత్తుతున్నారు. ● తరచూ షార్ట్‌ఫిల్మ్‌లు, ఫొటోషూట్లు జరుగుతుంటాయి. ప్రస్తుతం కార్తిక మాసం కావడంతో తాకిడి పెరిగింది. వనసమారాధనలు మొదలైతే మరింత మంది వస్తారు. ఇదే అదునుగా కొందరు ఆలయానికి కిలోమీటర్ ముందు కర్రలతో టోల్ గేటు ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనానికి రూ.20, ఆటోకు రూ.25, కారుకు 50 వరకు వసూలు చేస్తున్నారు. ● రోజుకు ఇక్కడికి 300 వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 60 నుంచి 100 వరకు కార్లు వస్తాయి. వారాంతాల్లో రద్దీ మరింత పెరుగుతుంది. టోల్ గేటు దగ్గర 8 మంది విధులు నిర్వహిస్తున్నారంటే తాకిడి ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. సగటున రోజుకు రూ.10వేల చొప్పున నెలకు రూ.3లక్షల వరకు ఆదాయం వస్తోంది. ● ఈ వసూళ్లతో పర్యాటక, అటవీశాఖలకు సంబంధమే లేదు. అడవి దారిలో ప్రయాణిస్తుంటే ఈ వసూళ్లేంటి అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వసూళ్లు ఎవరు చేయమన్నారు.. చేసిన వసూళ్లు ఏం చేస్తున్నారు.. ఎందుకు ఉపయోగిస్తున్నారన్న లెక్కాపత్రం కూడా లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

ఆలయ మార్గంలో ఏర్పాటు చేసిన అనధికారిక టోల్‌గేట్

ఎలివేటెడ్ కారిడార్.. సాధ్యమయ్యేనా?

విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్‌పై ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు

కలెక్టరేట్‌లో భాగస్వాముల సమావేశం నేడు

ఈనాడు, అమరావతి

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలో బెంజిసర్కిల్ నుంచి ఈడుపుగల్లు వరకు దాదాపు 12 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు నడుంకట్టారు. దీంతో పాటు రహదారుల నిర్మాణం నేపథ్యంలో కాలువల్లోని ఆధునిక సౌకర్యాలపై సమాలోచన చేయనున్నారు. రెండు జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో విజయవాడ కలెక్టరేట్‌లో భాగస్వాముల (స్టేక్ హోల్డర్స్) సమావేశం బుధవారం నిర్వహించనున్నారు. ఈ రహదారి గురించి కన్సల్టెన్సీ తయారు చేసిన డీపీఆర్‌ను బుధవారం ప్రజాప్రతినిధులతో పాటు అన్ని శాఖ అధికారుల ముందు ఉంచనున్నారు. దీని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అవసరాలను సదరు కన్సల్టెన్సీ దృష్టికి తీసుకెళ్తారు. సమావేశంలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు, విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, మచిలీపట్నం ఎమ్మెల్యేలు పాల్గొంటారు. టాన్సికో, తాగునీటి సరఫరా ఇలా జిల్లాలో రహదారులకు అనుబంధంగా ఉన్న అన్నిశాఖల అధికారులు పాల్గొంటారు.

అనుమతులు వస్తే పట్టాలెక్కనున్న పనులు..

విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మొత్తం 64 కి.మీ. మేర రహదారి ఉంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 28కి.మీ. కృష్ణాలో 62 కిలోమీటర్లు విస్తరించుకున్నారు. ఇందులో బెంజ్ సర్కిల్ నుంచి కానూరు వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ పరిధిలో ఆరు వరుసలు విస్తరించేందుకు అవకాశం లేదు. సేకరించేందుకు ఆ ప్రాంతంలో భూముల విలువ ఎక్కువ. రెండు సమస్యలకు చక్కని పరిష్కారంగా బెంజ్ సర్కిల్ నుంచి ఈడుపుగల్లు వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ఒకే పైవంతెన (ఎలివేటెడ్ కారిడార్) ఏర్పాటు చేయాలని కూటమి ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ప్రస్తుతం కన్సల్టెన్సీ తయారు చేసిన డీపీఆర్‌లో దీని ప్రస్తావన లేదు. భాగస్వాముల సమావేశంలో ఈ ప్రతిపాదనను కన్సల్టెన్సీ ముందు ఉంచనున్నారు. దీంతో పాటు ఈ రహదారి పరిధిలోని చాలా కూడళ్లలో పైవంతెన ప్రతిపాదనలు పెట్టారు. మొత్తం 13 ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పెడతారని సమాచారం. ఇంకా ప్రజల అవసరాల మేరకు మరి కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి. ఈ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలు, సమస్యలు, మెట్రో, ఓఆర్ఆర్ నిర్మాణం నేపథ్యంలో వచ్చే ప్రతిబంధకాలపై చర్చించనున్నారు. వచ్చిన ప్రతిపాదనలను ఎన్‌హెచ్ఏఐ అధికారులు కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ అనుమతులు వస్తే సదరు పనులు పట్టాలెక్కుతాయి.

పార్కింగ్ సింగిల్ టెండరుపై సీఎంవో ఆరా..

వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

పాతబస్తీ బీఆర్‌టీఎస్ రోడ్డు కార్ పార్కింగ్, ఒన్‌టౌన్ ఎస్‌బీఐ పార్కింగ్‌ల సింగిల్ టెండర్ల ఆమోదానికి యత్నం, బ్లాక్‌లిస్టులోని గుత్తేదారు పార్కింగ్ టెండర్లు దాఖలు కాకుండా అడ్డుకుంటున్న తీరుపై 'ఈనాడు'లో మంగళవారం 'ఇదీ కథ.. నిలువు దోపిడీ' శీర్షికన ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు (సీఎంవో) స్పందించి ఆరా తీశారు. ఈ మేరకు కమిషనర్ ధ్యానచంద్ర, ఎస్టేట్ అధికారి శ్రీధర్‌కు నోటీసులు పంపారు. పార్కింగ్ సింగిల్ టెండరుకు సంబంధించిన వివరాలు, టెండర్లు దాఖలు కాకుండా అడ్డుకున్న గుత్తేదారు వివరాలు, బ్లాక్‌లిస్టులోని గుత్తేదారు సమాచారం పంపాలని ఆదేశించారు. సింగిల్ టెండర్లు దాఖలైనప్పుడు అనుసరించాల్సిన విధానం, టెండరు ప్రక్రియ రద్దు, తిరిగి టెండర్లు పిలిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను విస్మరించి సింగిల్ టెండర్ ప్రతిపాదన ఆమోదానికి స్థాయి సంఘం ముందు ప్రతిపాదన ప్రవేశపెట్టడం తదితర అంశాలపై తగిన సమాచారం పంపాలని సీఎంవో కార్యాలయం కోరింది.

★ పార్కింగ్ ఫీజులపై అధికంగా వసూలు, గుత్తేదారు పాలకవర్గం వంటి అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. పార్కింగ్ గుత్తేదారు బెదిరింపులు, పాలకవర్గంతో అనాలోచిత నిర్ణయాలు, నగరపాలక సంస్థ ఆర్థిక నష్టం వంటి అంశాలపై వివరాలు అడిగారు. పార్కింగ్ ప్రాంతాల లీజుకు సంబంధించి అప్‌సెట్ ధర రూ.49,11,062గా నిర్ణయించగా, సింగిల్ టెండరుదారు కేవలం రూ.20 వేల హెచ్చు మొత్తంతో రూ.49,31,062కు టెండరు కోట్ చేయడం, ఆమోదానికి స్థాయి సంఘం యత్నించడం తదితర వివరాల నివేదిక పంపాలని సీఎంవో కార్యాలయ అధికారులు కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. దీనిపై ఎస్టేట్ అధికారి ఎ.శ్రీధర్ మాట్లాడుతూ సీఎంవో కార్యాలయం పార్కింగ్ సింగిల్ టెండరు ప్రతిపాదనపై తమకు పంపిన నోటీసుల ఆధారంగా తగిన వివరణ, వివరాలను లిఖితపూర్వకంగా పంపామని వెల్లడించారు.

వివాహిత మృతదేహం వెలికితీసి పంచనామా

ఘటనా స్థలంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్యులు

విస్సన్నపేట, న్యూస్‌టుడే : గత నెలలో మృతి చెందిన ఓ వివాహిత మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల హిందూ శ్మశానవాటికలో మంగళవారం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు, హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరువూరు మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన అనూష, విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన బండారు రవివర్మలు ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కొంత కాలానికి ఆమె గర్భందాల్చగా ఏడో నెల రాగానే గతనెల 23వ తేదీన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రసవించింది. ఈ క్రమంలో అత్యవసర చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో భర్త రవివర్మ తన స్వగ్రామం పుట్రేలలో ఖననం చేశారు. ఇదిలా ఉండగా అనూష మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్న తన సోదరి నీలిమ కేపీఎస్ఆర్ కాలనీ పరిధిలోని అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు హైదరాబాద్ పోలీసులు, విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు మంగళవారం పుట్రేలకు చేరుకొని స్థానిక తహసీల్దార్ సమక్షంలో అనూష మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అమీన్‌పూర్ ఎస్సై ఎం.రామాంజనేయులు తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీ కల్యాణి, ఆర్ఐ సుజాత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ శంకర్, డా జీవన్, డా. షేక్ షాజిదా, డా. అలీ, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వితరణ

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయం సారథ్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.8 లక్షల విలువైన వైద్య సామగ్రిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏవీ రావుకు విరాళంగా మంగళవారం అందజేశారు. బ్యాంక్ రీజినల్ డిప్యూటీ జోనల్ హెడ్ ఎంవీఎస్ రవిశంకర్, విజయవాడ రీజినల్ హెడ్ ఎంవీ తిలక్ సామగ్రి డా. ఏవీ రావుకు అప్పగించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రామవరప్పాడు శాఖ మేనేజర్ వసంత్, ఆసుపత్రి పాథాలజీ విభాగం విభాగాధిపతి డా.రజనీ, ప్రొఫెసర్ డా.శుభలక్ష్మి, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

ఏవీ రావుకు వైద్య పరికరాలు అందజేస్తున్న బ్యాంక్ ప్రతినిధులు

ప్రగతి సూచికల లక్ష్యాలు సాధించాలి

సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ

పాయకాపురం, న్యూస్‌టుడే : స్వర్ణాంధ్ర విజన్-2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల లక్ష్యాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్-కేపీఐల లక్ష్యాలపై అధికారులతో సమీక్షించారు. కొన్ని శాఖలు బీ, సీ గ్రేడుల్లో ఉన్నాయని, తప్పనిసరిగా ఏ గ్రేడ్‌లోకి రావాలని సూచించారు. వీఎంసీ, పోలీసు, ఆరోగ్యం, విద్య, సహకార శాఖలు పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. సాధించిన ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు వారానికి ఒకసారి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ ఎస్.ఇలక్కియా, ముఖ్య ప్రణాళిక అధికారి వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చేతి వృత్తుల వారికి శాశ్వత ఉపాధి

గొల్లపూడి, న్యూస్‌టుడే: కుల, చేతివృత్తిదారులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ భవన్‌లో రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో జరుగుతున్న సమావేశం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి.. మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కుల, చేతివృత్తిదారులు నిలదొక్కుకునేలా ఆధునిక పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ ఛైర్మన్లకు నిధులు, విధులతో పాటు వారి గౌరవాన్ని పెంపొందించేలా చర్యలు చేపడతామన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తెదేపా గుర్తింపు కల్పిస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబులు కృషి చేస్తున్నారని వెల్లడించారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నట్లు, నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో నిలవాలనే ఉద్దేశంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.వెయ్యి కోట్లతో ఆదరణ-3 పథకానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు. కుల వృత్తుల వారికి ఎలాంటి పరికరాలు కావాలనే విషయమై అడిగి తెలుసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి సవిత

8 నుంచి వెటరన్ క్రికెట్ టోర్నీ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో ఈ నెల 8, 9 తేదీల్లో చుక్కపల్లి పిచ్చియ్య స్మారక రాష్ట్రస్థాయి వెటరన్ (45+ వయసు) క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని నిర్వాహకులు ఎ.శ్రీధర్, కె.శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరుతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం ఆరు జట్లు తలపడతాయని చెప్పారు. టీ 20 ఫార్మాట్‌లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు.

ఆది దంపతులకు ఊంజల్ సేవ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: కార్తికమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకృత స్టాండ్‌లో ఆది దంపతులకు ఊంజల్ సేవను మంగళవారం నిర్వహించారు. సహస్ర లింగార్చన, మల్లేశ్వర స్వామికి దీపార్చన, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని భక్తులు వీక్షించారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ సహస్ర లింగార్చన పూజలో పాల్గొన్నారు.

విజయవాడలో ఐజేయూ ప్లీనరీ సమావేశాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే : ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) ప్లీనరీ సమావేశాలను ఫిబ్రవరి మొదటివారంలో విజయవాడలో నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే నిర్ణయించింది. యూనియన్ అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో యూనియన్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జర్నలిస్టుల సమస్యలతోపాటు, ఐజేయూ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐజేయూ 11వ ప్లీనరీని నిర్వహించే అవకాశం మరోసారి ఏపీయూడబ్ల్యూజేకు వచ్చిందని, విజయవాడలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో.. జర్నలిస్టు సమస్యలు, వృత్తి విలువల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, పాత్రికేయుల భద్రత, మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

పార్ట్ టైం ఉద్యోగం పేరిట మహిళకు ఝలక్

విజయవాడ నేరవార్తలు: ఇంటి వద్ద ఉంటూనే రూ.లక్షలు సంపాదించవచ్చంటూ మహిళకు ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. రూ.6 లక్షలు కొట్టేసిన వైనం మంగళవారం వెలుగు చూసింది. నగరానికి చెందిన ఒక మహిళకు పార్ట్‌టైం ఉద్యోగం ఉందంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆన్‌లైన్‌లో పని చేయాలని, ఆకర్షణీయమైన జీతం ఇస్తామని నమ్మించారు. ముందు లాభాలు ఇచ్చి ఆకర్షించారు. పెట్టుబడులు పెడితే.. అధిక ఆదాయం వస్తుందని చెప్పారు. వారి మాటలు నమ్మిన మహిళ.. రూ.6 లక్షలను పలు ఖాతాలకు పంపించారు. చివరికి మోసపోయినట్లు గుర్తించి మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్రాయిలర్ ధరలు (కిలో / కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -109 రిటైల్ ధర 134 చికెన్ విత్ స్కిన్ - 197, చికెన్ స్కిన్‌లెస్ - 224.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 130, 139, 150 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 575 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.96/-.

బెయిల్ పిటిషన్లపై.. విచారణ 7వ తేదీకి వాయిదా

ఈనాడు - అమరావతి: మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 7వ తేదీకి వాయిదా పడింది. ఏసీబీ కోర్టులో నిందితులు బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు వేసిన పిటిషన్లపై ప్రాసిక్యూషన్ కౌంటర్లు దాఖలు చేసేందుకు వీలుగా వాయిదా పడ్డాయి. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మంతెన ఆశ్రమంలో వెన్నునొప్పి చికిత్స కోసం అనుమతించాలని వేసిన పిటిషన్‌పై విచారణ నిమిత్తం బుధవారానికి న్యాయాధికారి వాయిదా వేశారు.

Dr. NTR UNIVERSITY OF HEALTH SCIENCES: A.P.: VIJAYAWADA

TENDER NOTICE

No.16/We/TS/DM1/25 Date: 04.11.2025

Sealed Tenders are invited for the following work at Dr. NTR University of Health Sciences, Vijayawada.

Name of the work: Providing Electrical Works at Command Control Room for Centralized Live Surveillance of Examination Centers of Dr. NTR UHS, Vijayawada. For further details visit University website https://drntr.uhsap.in/

VIJAYAWADA
DATE: 04-11-2025
Sd/- Dr.V.RADHIKA REDDY
REGISTRAR

Dr. NTR UNIVERSITY OF HEALTH SCIENCES: A.P.: VIJAYAWADA

TENDER NOTICE

No.15/We/TS/DM2/25 Date: 04.11.2025

Sealed Tenders are invited for the following work at Dr. NTR University of Health Sciences, Vijayawada.

Name of the work : Providing of required Air conditioning systems at the command control room of Dr NTR UHS, Vijayawada.
For further details visit University website https://drntr.uhsap.in/

VIJAYAWADA
DATE: 04-11-2025
Sd/- Dr.V.RADHIKA REDDY
REGISTRAR

నిడిగుంట అరుణను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : ఎస్సై, అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడు నుంచి రూ.24.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిడిగుంట అరుణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడకు చెందిన రమేష్‌బాబు.. తనకు తెలిసిన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాల నిమిత్తం సురేంద్ర అనే వ్యక్తితో 2021 మార్చిలో మాట్లాడారు. ఆయన సూచన మేరకు డీజీపీ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తిని సంప్రదించారు. తర్వాత మొగల్రాజపురంలో బుల్లెట్‌బాబు మరో వ్యక్తితో ఉద్యోగాల కోసం చర్చించారు. ఎస్సై పోస్టుకు రూ.18.5 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుకు రూ.6 లక్షలు ఇవ్వాలనటంతో సరేనన్నారు. 2021, మార్చి 19న విజయవాడ స్వరాజ్యమైదానం వద్ద నిడిగుంట అరుణకు రూ.12 లక్షలు, 10 రోజుల తర్వాత బుల్లెట్‌బాబుకు మరో రూ.12.5 లక్షలు రమేష్‌బాబు చెల్లించారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోగా.. డబ్బులు కూడా చెల్లించకపోవడంతో అక్టోబరు 13న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ వేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను విజయవాడ ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం తిరిగి ఆమెను నెల్లూరు కారాగారానికి తరలించారు.

పూర్తి సమాచారం తెలుసుకోవడానికి.. వృద్ధుడిని మోసగించిన కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిడిగుంట అరుణను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ న్యాయస్థానంలో మంగళవారం సాయంత్రం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వృద్ధుడిని మోసగించిన కేసులో ఆమె నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో కస్టడీకి ఇస్తే ఉద్యోగాల పేరిట చేసిన మోసంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ధర వరలు

వంకాయలు-48/52, టమాటా-28, బెండ-44, పచ్చిమిర్చి-26, కాకర-42, బీర-44/48, క్యాలీ ఫ్లవర్-20/25, క్యాబేజి-28, క్యారెట్-56/84, దొండ-36, బంగాళదుంప-28, ఉల్లిపాయలు-24, గోరుచిక్కుళ్లు-44, దోస-22, సొర-25, పొట్ల-28/25, అరటికాయ-5/6, చామదుంప-28, అల్లం-80, మునగ-10/8, ఆకు కూరలు (కట్ట)-4/10, కంద-50, బీట్ రూట్-50, కీరదోస-40, బీన్స్-85/95, క్యాప్సికమ్-80, చింతకాయలు-70, నిమ్మ (డజను)-24/30, కొత్తిమీర-13/26, పుదీనా-5/20, ముల్లంగి-10, పచ్చిమామిడి-20/15 (నిన్నటివి). - **ఎన్టీఆర్ కలెక్టరేట్, విజయవాడ**

స్పోర్ట్స్ హబ్‌గా విజయవాడ

అధికారులతో సమీక్షిస్తున్న ఎంపీ శివనాథ్

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : విజయవాడను స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర, విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్‌లో జరిగే షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు నగరంలోని ఇండోర్ క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, విద్యాధరపురం క్రీడా ప్రాంగణం, మాకినేని బసవ పున్నయ్య క్రీడా ప్రాంగణంను జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఆధునికీకరణ చేపట్టాలని అన్నారు. పలు క్రీడా ప్రాంగణాలను పునరుద్ధరించడంతో పాటు, వివిధ క్రీడా ప్రాంగణాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఆధునిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సమావేశంలో శాప్ ఛైర్మన్ ఎ.రవినాయుడు, ఎం.డి. ఎస్.భరణి, అధికారులు డి.చంద్రశేఖర్, పి.సత్యకుమారి, ఎ.శ్రీధర్ పాల్గొన్నారు.

ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి

మాట్లాడుతున్న డీఆర్ఎం మోహిత్ సొనాకియా

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: రైల్వే ఉద్యోగులు విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధతతో పని చేయాలని డీఆర్ఎం మోహిత్ సొనాకియా సూచించారు. రైల్వే విజిలెన్స్ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వహిస్తూ రైల్వే శాఖకు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ అధికారులు సీహెచ్ రాకేష్, బి.రామారావు, కె.రవికుమార్ తదితరులు మాట్లాడారు. అన్ని రైల్వే కార్యాలయాల వద్ద విజిలెన్స్‌కు సంబంధించి పూర్తి సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే సమాచారాన్ని అందించాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు కొండా శ్రీనివాసరావు, ఎడ్విన్, రాయనపాడు సీడబ్ల్యూఎం ఎస్.శ్రీనివాస్ వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బూడిద లోడింగ్ జరగనివ్వం

లారీలకు అడ్డుగా కూర్చున్న తెదేపా నాయకులు, ప్రజాప్రతినిధులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: బూడిద చెరువు నుంచి బూడిద లోడింగ్ జరగనివ్వమని స్థానిక లారీ, టిప్పర్ యజమానులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం లోడింగ్ పాయింట్‌కు చేరుకొన్న వాళ్లు గుత్తేదారుని ద్వారా బూడిద లోడింగ్ జరుగుతుండడం గమనించి లోడింగ్‌ను అడ్డుకొని నినాదాలు చేశారు. విషయం తెలుసుకొన్న ఛైర్మన్ చిట్టిబాబు, వైస్ ఛైర్మన్ శ్రీను, తెదేపా, జనసేన నాయకులు వీరికి మద్దతుగా నిలిచారు. బూడిదను నమ్ముకొని లారీలు కొనుగోలు చేసి జీవనాధారం ఏర్పాటు చేసుకొన్న తమకు కాకుండా ఇతరులకు బూడిద లోడింగ్ చేయడం అన్యాయమని లారీ ఓనర్స్ వాపోయారు. నెలకు 15 లోడ్లు ఉచితంగా ఇస్తామని చెప్పడంతో దీక్షలను విరమింపజేశామని.. ఇప్పుడు గుత్తేదారుడు రూ.850 కడితేనే లోడు ఇస్తాననడం దుర్మార్గమన్నారు. సందర్భంగా అక్కడికి ఎన్టీటీపీఎస్ అధికారులు రావడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

91.9 FM Vijayawada

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్ క్యాష్ ✆ 81422 92071

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధికధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్, సిబిల్ అవసరం లేదు. ఆయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 93969 99669.

All Type of Funds: Mortgage (Any Prop. with/ without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA. Mediators also Welcome. Ct: 90193 88175.

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనివాస గ్రూప్, VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 95537 86677/96404 96677

REAL ESTATE

FLAT FOR SALE

టైం హాస్పిటల్‌కి ఎదురుగా బందరురోడ్డుకి అతిసమీపమున అశోక్ నగర్ నందు 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా కలవు. ✆ 76800 70510.

LAND FOR SALE

1100 Sq.Yds VUDA Plot 50% for Joint Development & 50% for Sale in Guntupalli Vijayawada. Ph: 70757 49377

PLOT FOR SALE

పునాదిపాడు మద్దాలి తిరుమల రావు గారి వెంచర్‌లో ప్లాటు నెం:29Bలో 400 చ||గ||ల వెస్ట్ పేస్ స్థలము (కాలేజ్ గోడని ఆనుకుని) అమ్మకం ✆ 98487 14252

LEASE/ SALE

చిట్టినగర్ వైశ్యాకాలనీలో 3 అంతస్తుల బిల్డింగ్‌లో 3 పోర్షన్లుగా అమ్మకం లేదా అద్దెకు. కృష్ణలంక శంకరమఠంవీధిలో గ్రౌండ్ & ఫస్ట్‌ఫ్లోర్లు అద్దెకు ✆ 98481 10301, 92463 75420

TO LET

COMMERCIAL

విజయవాడ, బీసెంట్‌రోడ్డు సమీపాన ఏలూరురోడ్డు సౌత్‌ఇండియా షాపింగ్ మాల్‌కు ఎదురుగా 5 షాపులు అద్దెకు కలవు సంప్రదించండి. ✆ 63003 49570.

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, Telecaller: 11K- 15K+ Incen. @ Vijayawada ✆ 63040 56516.

Wanted Jewellery Sale & Staff. Experienced Boys / Girls For Jewellery Sales. Good Communication & Customer Handling Skills Required Attractive Salary & Incentives Offered. Whatsapp Only. ✆ 98492 13733

Wanted Office Assistant, Sales Executives. Any Degree With Min. Experience, Sal: 15K- 20K, send Resume to: leelaharitha@gmail.com. ✆ 88866 69436.

రిటైర్డ్, VRS, గృహిణులకు పెట్టుబడి లేని గొప్ప వ్యాపారావకాశం. P/F టైం. జీతం + Inc +PF కలదు. ప్రముఖ MNC కంపెనీలో ✆ 94905 03345.

షణ్ముఖ్ మోటార్స్ ఫైనాన్స్ ఉయ్యూరు నందు పనిచేయుటకు అనుభవం ఉన్న రికవరీ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 98666 69936, 85199 47711

విహారి హోండా సింగ్‌నగర్, గాంధీనగర్, భవానీపురం షోరూంలో పనిచేయుటకు Jr అకౌంటెంట్ ★ అకౌంటెంట్ ★ క్యాషియర్ కావలెను. ✆ 97032 18816 మరియు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ ★ సెక్యూరిటీగార్డ్స్ కావలెను. ✆ 97032 18822.

వంట మనిషి కావలెను

ఉత్తరాఖండ్‌లో నలుగురికి వంటచేయుటకు ఆడవంట మనిషి కావలెను. జీతం: 21,000/- వసతి సదుపాయం కలదు. ✆ 92597 43163

FASHION DESIGNING/ MERCHANDISING

We are hiring Fashion Designers for a Ladies Boutique. Salary between 30- 60k per month. Walk-in for interview on 6th & 7th November at Meera Creations H No. 33-32-34, side road of Reliance Mart, Krishna Rao Street, Vijayawada 520010. call: 91777 38389, 89789 64726.

BOOK YOUR COLOUR CLASSIFIED

₹1200/- (5 Lines)

PH: 98496 97616

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తిరువూరు

• తిరువూరు • మైలవరం

ఈనాడు మీతోడు

విద్యుత్తు సమస్యలా? తెలియజేయండి

డయల్ యువర్ డీఈఈ నేడు

గ్రామాల్లో ప్రజలు, రైతులు నిత్యం అనేక విద్యుత్తు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మొంథా తుపాను నుంచి పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఆయా ఇబ్బందులను విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవడంలో భాగంగా ఈనాడు ఆధ్వర్యంలో విద్యుత్తుశాఖ మైలవరం సబ్ డివిజన్ డీఈఈ ఎ.సుధాకర్‌తో ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సబ్ డివిజన్ పరిధిలో గల మైలవరం, జి.కొండూరు మండలాల్లోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు. వేయి క్రింద ఇచ్చిన సెల్ నంబర్లకు సూచించిన సమయంలో ఫోన్ చేయడం. - న్యూస్‌టుడే, మైలవరం

94910 66103
80085 74705

తేదీ: బుధవారం 05-11-2025

సమయం: ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

ఇబ్రహీంపట్నం గ్రామీణం 9773300487 గొల్లపూడి 8008574638

? వెల్వడం గ్రామంలో ఉన్నత పాఠశాల సమీపంలో పంచాయతీ బోరు మరమ్మతులకు గురైనా నీరు రావడం లేదు. తక్షణమే బోరు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా పునరుద్ధరించాలి. - డి.శ్రీనివాసరావు (గ్రామస్థుడు) ✔ సమస్య తెలిసింది. సిబ్బందితో బోరు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా పునరుద్ధరిస్తాం. - మురళి పంచాయతీ కార్యదర్శి

వందనం

• వెల్వడం గ్రామంలోని ఎస్సీ ఏరియాలో ఇటీవల కురిసిన వర్షాలకు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారై దోమలతో అవస్థలు పడుతున్నామని స్థానికులు తెలిపిన సమస్య 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షికన 4వ తేదీన ప్రచురితమైంది. దీంతో స్పందించిన పంచాయతీ కార్యదర్శి మురళి సిబ్బందితో కాలువలు పూడిక తీయించి దోమల నివారణకు బ్లీచింగ్ చల్లించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. • స్థానిక పంచాయతీలోని ఎస్సీపేట నగర్ రోడ్డులో గల ఉమా కిరాణా దుకాణం వద్ద గల వీధి కుళాయి మట్టూ పిచ్చిచెట్లతో అసౌకర్యంగా ఉన్న వైనంపై స్థానికుల ఫిర్యాదును 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. మంగళవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, కార్మికులతో పిచ్చిచెట్ల తొలగింపు చర్యలు చేపట్టారు. • స్థానిక పంచాయతీ ఎస్సీవాడలోని డ్రైనేజీలో పూడిక తొలగించకపోవడంతో ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపిన సమస్యను పంచాయతీ కార్యదర్శి రామారావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. మంగళవారం సిబ్బందిని పంపి పూడిక తీయించి ట్రాక్టర్ ద్వారా బయటకు తరలింపజేశారు. • ఇటీవల కురిసిన వర్షాలకు చిలుకూరు గ్రామంలోని మురుగు కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారడంలేక ఇబ్బందిగా ఉందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు చేసిన ఫిర్యాదుపై గ్రామ కార్యదర్శి మురళీ స్పందించారు. ప్రత్యేక సిబ్బందితో మురుగు కాలువలలో పూడికలను తొలగింపజేశారు. జేసీబీతో కచ్చా మురుగు కాలువలను శుభ్రం చేయించారు. • పట్టణంలోని 15 వార్డు కొత్తకాలనీలోని డ్రైనేజీలో మట్టి పేరుకుపోయి మురుగు పారడంలేదని స్థానికుడు సుధాకర్ రావు చేసిన ఫిర్యాదుపై శానిటరీ అధికారి సంతోష్ స్పందించారు. సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు. • పట్టణంలోని 16వ వార్డులో మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయని స్థానికుడు నరసింహారావు చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు. - న్యూస్‌టుడే, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం గ్రామీణం, తిరువూరు టౌన్

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితేనే లబ్ధి

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకాలు చేసి రైతులు లబ్ధి పొందాలని ఏవో డి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మద్దులపర్వ గ్రామంలో యంత్రాలతో వరి కోతలు కోస్తున్న రైతులను ఆయన కలిసి అవగాహన కల్పించారు. ధాన్యం దళారులకు తక్కువకు అమ్ముకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు.

కంకర తవ్వకాల పరిశీలన

గంపలగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని మేడూరు గుట్ట వద్ద కంకర తవ్వకాలు జరుగుతున్న క్వారీని ఆర్డీవో మాధురి మంగళవారం పరిశీలించారు. గుట్ట పోరంబోకుపై అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయని లోకాయుక్తలో అందిన ఫిర్యాదు మేరకు ఆమె తనిఖీ చేశారు. గ్రామంలోని రేషన్ దుకాణం, శివాలయంలో కార్తిక పౌర్ణమి దీపోత్సవానికి చేసిన ఏర్పాట్లను, గంపలగూడెం మార్కెట్ యార్డులో పీపీసీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. స్థానిక అధికారులు పాల్గొన్నారు.

మళ్లీ మొదలైన కలవరింత

మొంథా వరద నీరే పోలేదు.. అక్కడక్కడా వర్షాలు

గంపలగూడెం, తిరువూరు, ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

మొన్న వచ్చిన మొంథా తుపాను ప్రభావంతో రైతులు కష్టం నీట మునిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఆ ప్రకంపం నుంచి తేరుకోక ముందే మరోక గండం మీదకు వస్తుండడంతో కర్షకులు కలవరపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి..తిరువూరు నియోజకవర్గంలో అక్కడక్కడా వర్షం కురవడంతో ఆందోళనకు గురయ్యారు. మరోవైపు తిరువూరు రెవెన్యూ డివిజన్‌లో ఖరీఫ్ వరి సుర్పిళ్లు ఆరంభమయ్యాయి. నూర్పిడి చేసిన వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

పత్తి రైతులది అదే పరిస్థితి: రెండు నెలలుగా ప్రతికూల వాతావరణంతో తెల్ల బంగారం దెబ్బతింది. దిగుబడి లేక దిగులు చెందుతున్న దశలో మొంథా తుపాను నిండా ముంచేసింది. చెట్లకున్న దూది తడిసి నిరుపయోగమైంది. ఇప్పటికే తీసిన దూదికి ప్రైవేటు విపణిలో గిట్టుబాటు ధర లేక పెట్టుబడి నష్టం ఎదుర్కొంటున్నారు. అధికారులు పత్తి నష్టం అంచనాకు సిద్ధం చేస్తుండడంతో ఎంతోకొంత ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం లభిస్తుందన్న ఆశతో ఉన్నారు.

తిరువూరు : చింతలపాడు సమీపంలో వరి పంట నూర్పిడి చేస్తున్న యంత్రం

చేలలోనే నీరు: మైలవరం నియోజకవర్గంలో అయితే తుపాను ప్రభావం నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. వరి చేలల్లోనే నీరు నిలబడిపోవడంతో వాటిని బయటకు పంపేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అరకొరగా పంట కాలువల్లో ఎక్కడా పూడిక తీయక తూటుకాడ పేరుకుపోయింది. నియోజకవర్గ పరిధిలో అత్యధిక గ్రామాల్లో పంట కాలువలకు గండ్లు పడి వరద నీరు పొలాల్లోకి చేరింది. నియోజకవర్గంలో నాలుగు మండలాలతోపాటు గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల్లో 20 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగవుతోంది. పొలాలు ఆరబోసుకుంటేనే మిషన్ కోత సమయం కూడా పెరుగుతుండడం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోత యంత్రాలను అద్దె చెల్లింపుల్లో రైతులకు వెసులు బాటు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏటా ఇంతే..: ఏటా పంటలు చేతికొచ్చే తరుణంలోనే తుపాను తాకిడి అధికంగా ఉంటోంది. అక్టోబరు రెండో పక్షం నుంచి డిసెంబరు వరకు పంటలకు వరుసగా గండం తప్పడం లేదు. రెండు నెలలపాటు భారీ వర్షాలతో పత్తి, వరి, మిరప, పప్పు ధాన్యాల పంటలను కాపాడలేకపోతున్నాం. తిరువూరు రెవెన్యూ డివిజన్‌లో 53వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేశారు.

పొలంలోని నీరు బయటకు పంపేందుకు శ్రమిస్తున్న కర్షకులు

గ్రంథాలయానికి కుర్చీల వితరణ

మైలవరం, న్యూస్‌టుడే: స్థానిక బాలికోన్నత పాఠశాల గ్రంథాలయానికి సాఫ్ట్‌వేర్ పారిశ్రామికవేత్త, మోక్ష ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు కాటంనేని వెంకటేశ్వరరావు 30 కుర్చీలను వితరణ చేశారు. మంగళవారం ట్రస్ట్ సభ్యులతో కలిసి పాఠశాలకు అందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ నాయకులు ఎ.విల్‌బాబు, అమీర్‌బాషా, కోయ సుధ, జేపీ, బాబూరావు, ప్రధానోపాధ్యాయుడు వై.రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

మైలవరం, న్యూస్‌టుడే: స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో బైపాస్ ఫీడర్ నందు మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ జి.రమేష్‌బాబు తెలిపారు. స్థానిక సూరిబాబుపేట, బస్టాండ్ ఏరియా, కోతమిషన్ ప్రాంతం, ఎంపీడీవో కార్యాలయ ప్రాంతం, రాజాపేట, జెస్సీపల్లార్ కార్యాలయం రోడ్డు, కమ్మరదిబ్బ, పాతమసీదు నుంచి విజయవాడ రోడ్డు, తారకరామానగర్, చిన ఎస్సీ ఏరియా వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు.

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలోని 11కేవీ విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 8.30 మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ ఏఈ కృష్ణారెడ్డి తెలిపారు. మునుకుళ్ల రోడ్డు, కమ్మరి బజారు, ప్రభుత్వ కళాశాల రోడ్డు, బోసుబొమ్మ సెంటర్, మెయిన్ రోడ్డు బోడిబోయనవరక, జైవాని సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, ఫైర్, పోలీస్‌స్టేషన్ ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు.

ఆలయాల్లో వసతులపై పర్యవేక్షణ

ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆలయాల్లో నెలకొన్న పరిస్థితులు, అక్కడి వసతులను పూర్తిగా సమీక్షిస్తున్నామని తహసీల్దార్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇటీవల ఆలయ పరిధిలో తొక్కిసలాట సంఘటనతో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో పురపాలకతోపాటు మండల పరిధిలోని ఆలయాలను ఎంపీడీవో శకుంతలతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను విచారించి వసతులను సమీక్షిస్తున్నారు. వారాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విజేతలతో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

పోటీల్లో ప్రతిభ చాటాలి

మైలవరం, న్యూస్‌టుడే: పోటీల్లో ప్రతిభ చాటడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మండలంలోని రెడ్డిగూడెం (పుల్లూరు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నే కుసుమకుమారి పేర్కొన్నారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభాపాటవ పోటీల్లో భాగంగా మంగళవారం ఆ పాఠశాలలో 'మీకు ఇష్టమైన పండగ' అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో సయ్యద్ వర్హన్ (9వ తరగతి), ఎస్.రాహుల్ (10వ) టి.పుష్పకుమారి (7వ) వరుసగా తొలి మూడు స్థానాలు సాధించారు. వారికి ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు బి.నాగలక్ష్మి, యు.జ్యోతి, బి.ఉషారాణి, ఎ.విజయకుమార్ బహుమతులు అందజేసి అభినందించారు.

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

గొల్లపూడి, న్యూస్‌టుడే: మత్స్యకారులకు తెదేపా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని గొల్లపూడి మార్కెట్‌యార్డు ఛైర్మన్ నర్రా వాసు పేర్కొన్నారు. తుపాను కారణంగా ఉపాధి కోల్పోయిన గొల్లపూడి సూరాయిపాలెంలోని వంద మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను మంగళవారం పంపిణీ చేశారు. తెదేపా గ్రామ అధ్యక్షుడు నారద, నాయకులు వాసు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తుపాను బాధితులను ఆదుకోవడమే లక్ష్యం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: తుపాను వల్ల ఇబ్బందులకు గురైన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకొనేందుకు సిద్ధంగా ఉందని ఛైర్మన్ చిట్టిబాబు అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద మత్స్యకార కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అందజేశారు. తహసీల్దారు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణానది వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన 68 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర సరుకులను దాములూరు గ్రామంలో తెదేపా నాయకులు పంపిణీ చేశారు. సర్పంచి మధుసూదనరావు, నాయకులు చిట్టిబాబు, నాగేశ్వరరావు, ఎం.విజయ్ తదితరులు పాల్గొన్నారు.

విస్సన్నపేట, న్యూస్‌టుడే: స్థానిక వికాస్

సూరాయిపాలెంలో సరుకులు అందిస్తున్న ఛైర్మన్ వాసు తదితరులు

ఇబ్రహీంపట్నం నిత్యావసరాలు అందిస్తున్న పురపాలిక ఛైర్మన్ చిట్టిబాబు తదితరులు

టెక్నో పాఠశాలలో మంగళవారం జరిగిన మండల స్థాయి జన విజ్ఞాన వేదిక చెకుముకి టాలెంట్ టెస్టులో వికాస్ టెక్నో పాఠశాల విద్యార్థులు బత్తుల లహరి (10వ), ద్రోణదుల పవన వెంకట హర్షిత్ (9వ), కొంతం వేద సింధు (8వ)లు ప్రతిభచూపి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని, శిక్షకులను కరస్పాండెంట్ నరెడ్ల వేమన కుమారి అభినందించారు. మండల జవివే అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ ఆర్.గోపి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, ఇన్‌ఛార్జి చెన్నకేశవ పాల్గొన్నారు.

రైతుల పరామర్శ పేరుతో జగన్ అసత్యాలు

మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని

గొల్లపూడి: రైతుల పరామర్శ పేరుతో జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఐదేళ్ల వైకాపా పాలనలో రైతుల కోసం జగన్ చేసిన పనులు ఏమైనా ఉంటే ధైర్యంగా చెప్పాలన్నారు. మొంథా తుపాను సమయంలో రైతులు ఇబ్బందుల్లో ఉంటే జగన్ తర పాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో పంట బీమా ఇవ్వకపోవడాన్ని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఎండగట్టారన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందలేదని, అబద్ధాల పాలన కొనసాగిందన్నారు. రైతులను కష్టకాలంలో ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ

ఇబ్రహీంపట్నం (గుంటుపల్లి), ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం గుంటుపల్లిలో వన్ ఫ్యామిలీ - వన్ ఆంత్రప్రెన్యూర్‌లో భాగంగా మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆకాంక్షిత మండలమైన ఇబ్రహీంపట్నంలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి మరిన్ని ప్రణాళికల రూపకల్పన, అమలు జరగాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో చైతన్య, డీఆర్‌డీఏ పీడీ నాంచారయ్య, తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శకుంతల పాల్గొన్నారు.

పట్టుదలే లక్ష్య సాధనకు పునాది

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: విద్యార్థులకు క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ అన్నారు. మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ సంబరాలు ఇబ్రహీంపట్నం జూపూడిలోని జెడ్పీహెచ్ఎస్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి చెకుముకి విజేతలకు సైన్స్, చరిత్ర పుస్తకాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో కామేశ్వరరావు, మస్తాన్‌వలి, ఏలమందయ్య, నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక..

మైలవరం, న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గౌతమ్ పాఠశాలలో నిర్వహించిన మండలస్థాయి సైన్స్ టాలెంటు టెస్టులో తమ పాఠశాల విద్యార్థులు ఎం.దుర్విన్‌సాయి శ్రీకర్, పి.లక్ష్మీనరసింహస్వామి, ఎం.అఖిలశ్రీలు ప్రతిభ చాటి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్థానిక ఆక్స్‌ఫర్డ్ పాఠశాల కరస్పాండెంట్ వీవీ లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

ఇబ్రహీంపట్నం: చెకుముకి టాలెంట్ టెస్టులో విజేతలైన విద్యార్థులతో నిర్వాహకులు

తిరువూరు: విజేతలతో జవివే ప్రతినిధులు

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే : తిరువూరు మండల స్థాయిలో జవివే ఆధ్వర్యంలో సైన్సు సంబరాలు మంగళవారం నిర్వహించారు. మండలంలోని 25 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. జవివే సభ్యులు ఎం.హరికృష్ణ, పి.శీనయ్య, ఎం.సుధాకర్, సుధాకర్, సుభాని తదితరులు పాల్గొన్నారు.

సన్మానం అందుకున్న తహసీల్దార్‌తో డీపీఆర్టీయూ నాయకులు

తహసీల్దార్ రాజకుమారికి సత్కారం

గంపలగూడెం, న్యూస్‌టుడే: మొంథా తుపాన్ సందర్భంగా మండలంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యుత్తమ సేవలు అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్న తహసీల్దార్ వి.రాజకుమారిని డీపీఆర్టీయూ నాయకులు మంగళవారం సత్కరించారు. సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు బి.జమలయ్య, ఎన్.నరసింహారావు, బి.వెంకటేశ్వర్లు, సీహెచ్.మోహన్‌రావు, ఎం.వీరబాబు, తెదేపా మాజీ మండల అధ్యక్షుడు ఆర్.వీరారెడ్డి పాల్గొన్నారు.

ముస్తాబైన శివాలయాలు

గంపలగూడెం, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం దీపోత్సవాలు నిర్వహించేందుకు తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లోని శివాలయాలను నిర్వాహకులు ముస్తాబు చేశారు. వేకువజాము నుంచి ఆలయాల్లో అర్చకులు శివలింగాలకు అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించి దీపోత్సవాలు ప్రారంభిస్తారు.

ట్రాక్టర్లకు జీపీఎస్ పెట్టించుకోండి

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ట్రాక్టర్ ఉన్న రైతులు తమ వాహనాలకు జీపీఎస్ పెట్టించుకోవాలని రెడ్డిగూడెం తహసీల్దార్ జె.సుశీలాదేవి సూచించారు. మంగళవారం వ్యవసాయ, అనుబంధశాఖల ఆధ్వర్యంలో కూనపరాజుపర్వలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జీపీఎస్ పెట్టించుకోవడం వల్ల ధాన్యం రవాణాకు లారీల కోసం ఎదురు చూడకుండా మీరే తరలించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. జీపీఎస్ ఉన్న ట్రాక్టర్‌కు రవాణ ఛార్జీలు కూడా అందిస్తామన్నారు. ఉద్యాన అధికారి నరేంద్ర కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వరరావు, ఏవో డి.శ్రీనివాసరావు, వివిధశాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

విస్సన్నపేట, న్యూస్‌టుడే: మండలంలోని తాతకుంట్లలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న ఏడీఏ శశికళ రబీ పంటల సాగు, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు మండలంలో మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏవో టిప్పుసుల్తాన్, ఏఈవో ఉషారాణి, పీఏసీఎస్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో అధికారులు, రైతులు

విస్సన్నపేట: తాతకుంట్లలో...

జాగ్రత్తలతో వేరుకుళ్లు దూరం

ఎండిపోయిన మామిడి చెట్టును పరిశీలిస్తూ

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: రెడ్డికుంట, కూనపరాజుపర్వ గ్రామాల్లోని మామిడి తోటల్లో వేరుకుళ్లు తెగులు బారిన పడి మామిడి చెట్లు చనిపోతున్నట్లు ఉద్యాన శాఖ అధికారి బి.నరేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం రెడ్డికుంట, కూనపరాజుపర్వ గ్రామాల్లో మామిడి తోటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. 6 నుంచి 7 సంవత్సరాల వయసుగల తోటల్లో దమ్ము చేయడం, పొలాల్లో నీరు నిల్వ ఉండి తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ తెగులు సంభవిస్తుందన్నారు. ఈ తెగులు నీటి ద్వారా ఇతర చెట్లకు వ్యాప్తి చెందుతుందని తోటలో నీటి నిల్వ లేకుండా చేసి వేర్లు కనపడకుండా మట్టిని తొక్కాలని రైతులకు సూచించారు.

స్వచ్ఛాంధ్రపై శిక్షణ తరగతులు

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరువూరు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్‌లో పర్యావరణ, ప్రజారోగ్య కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందికి మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ నుంచి శిక్షకుడు వెంకటేశ్వరరావు పాల్గొని పరిశుభ్రత, చెత్త వర్గీకరణ, మురుగు నీటి నిర్వహణ, ప్లాస్టిక్ నివారణ వంటి వాటిపై అవగాహన కల్పించారు.

సీజేఐపై దాడికి యత్నం దారుణం

విస్సన్నపేట, న్యూస్‌టుడే: సీజేఐ జస్టిస్ గవాయ్‌పై దాడికి యత్నం దారుణమని మంగళవారం స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కొండా రాజకుమార్, గొర్రె లాజర్, పల్లెపాం లక్ష్మయ్య, డా.విజయ్, సూరిరాజు తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు కల్పించాలని వినతి

గొల్లపూడి, న్యూస్‌టుడే: తూర్పు కాపు, గాజుల కాపులకు భౌగోళిక పరిమితులను తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం నాయకులు కోరారు. గొల్లపూడిలోని బీసీ భవన్‌లో ఆమెకు వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. ప్రస్తుతం తూర్పు, గాజుల కాపు కులస్థులకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు.

వేలం ప్రకటన

గౌరవనీయ 15వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టు - నూజివీడులో

ఇ.పి.నెం. 159/2020 ఇన్ ఎ.సి.నెం. 436/2016

బిట్వీన్:

శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, నూజివీడు బ్రాంచ్. ప్రాతినిధ్యం వహించువారు డివిజినల్ మేనేజర్, విజయవాడ, కృష్ణా జిల్లా (ప్రస్తుతం ఏలూరు జిల్లా) ... డి.హెచ్.ఆర్.

1. టంగుటూరి నానిబాబు, S/o.నాగచారి, డోర్ నెం. 3, పుట్రేల గ్రామం, విస్సన్నపేట మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం యన్.టి.ఆర్. జిల్లా

2. గంటల మార్కండేచారి, S/o. క్రిష్ణమాచారి, డోర్ నెం. 3, పుట్రేల గ్రామం, విస్సన్నపేట మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం యన్.టి.ఆర్. జిల్లా. ... జె.డి.ఆర్.

కృష్ణా జిల్లా, యన్.టి.ఆర్. జిల్లా, విస్సన్నపేట సబ్ జిల్లా, పుట్రేల గ్రామ పంచాయత్ ఏరియా, ఆర్.ఎస్.నెం. 585/8లో గల 266 చ.గ.ల లేదా 222.4 చ.మీ. ఖాళీ ఇంటి స్థలం, ప్లాట్ నెం. 21 గల పైన తెలిపిన ఒకటవ జె.డి.ఆర్. యొక్క సంపూర్ణ స్వాధీన భుక్తములలో ఉండి ఈ డిక్రీ బాకీ క్రింద జప్తు చేయబడి వేలం కావలసిన ఆస్తికి హద్దులు:

తూర్పు: సైటు ఆఫ్ రేగాళ్ళ దామోదరరెడ్డి, 28.5 Ft, దక్షిణం: ప్లాట్ నెం. 18 సైటు ఆఫ్ ప్రతివాది భయన్‌కరమ్ ఫణి రాఘవన్ 82.5 Ft., పశ్చిమం: 18 Ft. వైడ్ జాయింట్ దారి 28.5 Ft., ఉత్తరం: సైటు ఆఫ్ టంగుటూరి నానిబాబు 85.5 Ft.

డి.హెచ్.ఆర్. విలువ: 6,00,000/- అమీనా విలువ: 8,00,000/-

పైన తెలిపిన ఆస్తిని శ్రీ కోర్టు వారు ది.11-11-2025వ తేదీన ఉదయం 10.30 ని॥కు బహిరంగ వేలం వేయుదురు. కావున కావలసినవారు పాడుకొనవచ్చును.

నూజివీడు ఇట్లు: కె.జె.డిక్సన్

తేది: 04-11-2025 డి.హెచ్.ఆర్. తరపు న్యాయవాది

బాగుచేస్తే బహుప్రయోజనమే

విస్సన్నపేట, న్యూస్‌టుడే



శిథిలమై పిచ్చి చెట్లు, పొదలతో దర్శనమిస్తున్న పాత పోలీస్ స్టేషన్ ఆవరణ

విస్సన్నపేట - సత్తుపల్లి రోడ్డు విస్సన్నపేటలో దాతల వితరణతో సమకూరిన పాత పోలీసు స్టేషన్ ఆవరణ ఎందుకూ పనికిరాకుండా పోయింది. బ్రిటీషు పరిపాలన కాలంలో 1932వ సంవత్సరంలో అప్పటి గ్రామ సర్పంచి, జీసీఐఎం వైద్య నిపుణులు, పోస్టల్ శాఖలో పోస్టుమాస్టరుగా చేసిన నల్లపాటి నారాయణరావు ఆనాడు 10 సెంట్ల స్థలాన్ని ఠాణాకి వితరణ చేశారు. దానిని పూర్వకాలం నల్లపాటి నారాయణరావు రక్షకభట నిలయంగా పిలిచేవారు. ప్రస్తుతం జనాభా పెరిగిపోవటం, రద్దీతో పాటు శాంతి భద్రతల ఏర్పాట్ల అవసరం మేరకు ఠాణాని తిరువూరు రోడ్డు అంబేడ్కర్ సెంటర్ లోని బిల్డింగ్‌లోకి మార్చారు. దీంతో ఈ భవనం నిరుపయోగంగా మారి భారీ వృక్షాలు, పిచ్చి చెట్లు పెరగడంతోపాటు పొదలు దట్టంగా అల్లుకుపోయి అడవిని తలపిస్తోంది. రాత్రుళ్లు గంజాయి బ్యాచ్‌లకి, మద్యం బాబులకు అడ్డాగా మారింది.

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని

దాత నారాయణరావు వారసుడు నల్లపాటి కృష్ణ అర్జునరావు పాత పోలీస్ స్టేషన్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అర్జీ ఇచ్చారు. దీనిపై అంచనాలు కూడా రూపొందించారు. ఈ లోపులో ప్రభుత్వం మారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఠాణా కథ కంచికి చేరింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ అధికారులు ఈ ఠాణా స్థల ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే నివాసితుల సమస్య పరిష్కారంతో పాటు అద్దెల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని కోరుతున్నారు.

రహదారి అభివృద్ధిపై జాప్యం తగదు

గంపలగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని తోటమూల సమీప కట్లేరు వంతెన వద్ద వరదలకు గండ్లు పడిన మళ్లింపు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ.కృష్ణ ఆరోపించారు. ఇక్కడి వంతెన వద్ద వాహనాల రాకపోకలు నిలిచి మూడు నెలలు కావస్తున్నా ప్రజలకు దారి సౌకర్యం కల్పించకుండా ప్రభుత్వం ఎందుకింత జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం వంతెన వద్ద ప్రజల ఇబ్బందులను పరిశీలించి మాట్లాడారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి దుర్మరణం

కంచికచర్ల, న్యూస్‌టుడే : పరిటాల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై పి.విశ్వనాథ్ వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కామా ముత్యాలరావు (45) స్థానికంగా చిన్న దుకాణం నిర్వహించేవాడు. మంగళవారం కంచికచర్లలో వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వచ్చాడు. తిరుగు ప్రయాణంలో పరిటాల ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముత్యాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు
బాలాజీ హాస్పిటల్స్ & డయాబెటిస్ సెంటర్
భవానీపురం ★ ఇబ్రహీంపట్నం
Dr. RLV PHANI KUMAR MBBS, MD. (INT MED). DIP DIAB CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
Google Maps QR
FACEBOOK PAGE
Dr. D. ANUSHA MBBS, MD (INT MED). DIP DIAB CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
FOR Appointment ✆ 91540 64744, 91540 64745. www.sreebalajihospitals.com

(c) eenadu

నందిగామ

• నందిగామ • జగ్గయ్యపేట

ప్రతి ఒక్కరికి సేవలు అందించాలి

గని ఆత్కూరు (కంచికచర్ల), న్యూస్‌టుడే : వైద్య సేవలు మారుమూల గ్రామాలకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంచార చికిత్స కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.ఎం.సుహాసిని అన్నారు. గని ఆత్కూరులో నిర్వహిస్తున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. వైద్యసేవలు అవసరమైన ప్రతి ఒక్కరికి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అభా ఐడీ నమోదు ప్రక్రియను పరిశీలించారు. గర్భిణులకు ప్రతి నెలా అందించాల్సిన వైద్యసేవలను క్రమం తప్పకుండా అందించాలని అన్నారు. రోగులకు ఆహార నియమాలు వివరించారు. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో విశేష పూజలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : కార్తిక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని పలు ఆలయాల్లో విశేష పూజలు చేశారు. బంగారుపేట యోగీశ్వరాలయంలో స్వామికి గెల్లా పూర్ణచంద్రరావు కుటుంబం ఆధ్వర్యంలో లక్ష పత్రిపూజ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. పట్టణంలోని బ్రహ్మానంద మఠం శివాలయంలో స్వామికి భస్మాభిషేకం, విశేష అలంకరణలతో పూజలు చేశారు.

యోగీశ్వరాలయంలో విశేష లక్షపత్రి పూజ

సృజనకు పురస్కారం

విజేతలతో ప్రిన్సిపల్ నరసింహారావు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : జగ్గయ్యపేట పట్టణం చేగు విద్యాలయంలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రలేఖనంలో శివరాత్రి, నవరాత్రి, సంక్రాంతి పర్వదినాలపై చిత్రాలు గీశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ఎస్.మహేంద్ర, ఎం.సాయి వేణులోహిత్, బి.హంసినిలకు ప్రిన్సిపల్ ఆర్.నరసింహారావు, ఉపాధ్యాయులు రామానుజం బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

అప్రమత్తత.. భక్తులకు భద్రత

నేడు కార్తిక పౌర్ణమి స్నానాలు

ఆలయాల్లో రద్దీకి అనుగుణంగా చర్యలు అవసరం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

కార్తిక పౌర్ణమి నేపథ్యంలో దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే దేవాలయాల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు భక్తులు స్వామి దర్శనాలకు అసౌకర్యానికి గురికాకుండా బందోబస్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ దేవాలయంలో ఏర్పాటు చేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో భక్తుల రక్షణ చర్యలు చేపట్టింది. పర్యవేక్షణకు అధికారులను బృందంగా ఏర్పాటు చేసింది.

★ 5న కార్తిక పౌర్ణమి కావడంతో కృష్ణానది, ఉప నదులైన మునేరు, వైరా, కట్టలేరు, పాలేరుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఏటిలో లోతుగా ఉన్న ప్రదేశంలో భక్తులు దిగకుండా హెచ్చరిక బోర్డులు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి. కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ముక్త్యాల భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయం, కోటిలింగాల హరిహర క్షేత్రం, వేదాద్రి, గుడిమెట్ల, దాములూరు శివారు కూడలి సంగమేశ్వరస్వామి దేవాలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీటిలో భక్తుల దర్శనానికి, దర్శనం చేసుకున్న భక్తులు బయటకు వెళ్లడానికి వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది. ఒకే క్యూ లైన్ అయితే తొక్కిసలాటకు వీలుంటుంది. దీనిపై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు.

నందిగామ రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు వేచి ఉండేందుకు వేసిన కుర్చీలు

జ్వాలా తోరణం సమయంలో

నందిగామ శివాలయంలో కార్తిక పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల సమయంలో జ్వాలా తోరణం సంప్రదాయంగా నిర్వహిస్తారు. ధ్వజస్తంభం వద్ద జ్వాలా తోరణాలు వెలిగించి శుక శ్యామలాంబ సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవమూర్తులతో ప్రదక్షిణ చేస్తారు. ఈ సమయంలో భక్తులు జ్వాలా తోరణం నుంచి ప్రదక్షిణ చేస్తారు. దీనికి పదివేల మంది భక్తులు వస్తారని అంచనా. దేవాలయ పునరుద్ధరణ పనుల వల్ల శివాలయంలో భక్తులకు సరిపోయే వసతులు లేవు. ఈ పరిస్థితులను గమనించి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి. దాములూరు కూడలి సంగమేశ్వరస్వామి దేవాలయం వద్ద వైరా, కట్టలేరులో భక్తులు పుణ్య స్నానాలకు వస్తారు. లోతుగా ఉన్న ప్రదేశంలో భక్తులు స్నానాలకు వెళ్లకుండా పర్యవేక్షించాల్సి ఉంది. పల్లగిరికొండ వద్ద భక్తులు మునేటిలో పుణ్యస్నానాలు చేస్తారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే భక్తులకు దర్శనాలు సులభంగా అవుతాయి.

ఎట్టకేలకు గండి పూడ్చారు

గండిలో గ్రావెల్ పోస్తున్న టిప్పర్

మండలంలోని దాములూరు శివారు కూడలి- పల్లంపల్లి చప్టాపై పడిన గండిని మంగళవారం గ్రావెల్‌తో పూడ్చారు. వైరా, కట్టలేరు వరదకు చప్టాపై గండిపడి వాహనాల రాకపోకలకు వీలుపడక జనం అసౌకర్యానికి గురయ్యారు. స్థానిక సంగమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు రావడానికి వీలుగా గుత్తేదారు తాత్కాలికంగా గ్రావెల్‌తో గండి పూడ్పించారు. గండిని సిమెంటు కాంక్రీటుతో పూడ్చితే వరదలకు కొట్టుకు పోకుండా ఉంటుందని నందిగామ, వీరులపాడు మండలాల ప్రజలు కోరుతున్నారు.

-నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

21న మెగా ఉద్యోగ మేళా

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తదితరులు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : జేఆర్‌సీ కళాశాలలో 21న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా ఉద్యోగమేళా కరపత్రాలను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈ వేదిక ద్వారా 20కి పైగా ప్రముఖ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు కిరణ్, మోహన్, రామతులసి పాల్గొన్నారు.

ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం ఆర్డీవో కె.బాలకృష్ణతో కలిసి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, రైతు సేవా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ సాగు వల్ల మంచి దిగుబడులు వస్తాయన్నారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం వల్ల ప్రయోజనం లేదన్నారు. భూమి ఉత్పాదకత దెబ్బతింటుందని చెప్పారు. ఏటా మట్టి పరీక్షలు చేయించుకుని అవసరం మేరకు ఎరువులు వాడాలని సూచించారు. తహసీల్దారు శాంతలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రైతు సేవా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ, పక్కన ఆర్డీవో బాలకృష్ణ

ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : కార్తిక పౌర్ణమి నేపథ్యంలో బుధవారం భారీగా తరలివచ్చే భక్తులకు అనుగుణంగా జగ్గయ్యపేట ప్రాంతంలోని ముఖ్య క్షేత్రాలు, ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని డీసీపీ లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆలయాల్లో ఏర్పాట్లపై మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రత్యేక పరిశీలన చేసిన ఆయన ముక్త్యాల, వేదాద్రి క్షేత్రాల్లో పర్యటించి వివిధ అంశాలను పరిశీలించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సూర్య శ్రీనివాస్‌తో కలిసి ఆలయ అధికారులను కలిశారు. దర్శనాలు, నదీ స్నానాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఉదయం జగ్గయ్యపేట ప్రాంతంలోని తిరుమలగిరి, గరుడాచలం, ముక్త్యాల, వేదాద్రి, కోటిలింగక్షేత్రాలను పరిశీలించిన ప్రత్యేకాధికారి డ్వామా పీడీ ఎ.రాము బృందం భక్తుల భద్రతపై సమీక్షించింది. తహసీల్దార్ మనోహర్, ఎండీఓ నవీన్, పీఎస్సై మణికంఠ బృందం పర్యటించి ఆయా ఆలయాల వద్ద గమనించిన వైఫల్యాలను గుర్తించి.. అధికారులకు చెప్పి సరి చేయించింది.

వేదాద్రి ఆలయం వద్ద వివరాలు అడుగుతున్న డీసీపీ లక్ష్మీనారాయణ

ముక్త్యాల ఆలయాన్ని పరిశీలిస్తున్న ప్రత్యేకాధికారి రాము బృందం

నందిగామ గ్రామీణం : కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని నందిగామ శివాలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. మంగళవారం స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఆయన పరిశీలించారు. శివాలయం బయట ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఎస్సై సూర్యవంశీ, దేవాలయ సిబ్బంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీ కమిషన్‌లో లంబాడీలకు స్థానం కల్పించాలి

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : ప్రభుత్వం జీవో 155 ద్వారా విడుదల చేసిన ఎస్టీ కమిషన్ జాబితాలో ఒక్క డైరెక్టర్ పోస్టు కూడా లంబాడీలకు కేటాయించక పోవడం తమ సామాజిక వర్గానికి తీరని లోటని గోర్‌బాయి సేవా సంఘం అధ్యక్షుడు బద్దునాయక్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా జనాభా సంఖ్య కలిగిన తమ సామాజిక వర్గాన్ని విస్మరించడం బాధాకరమని, అనేక జిల్లాల్లో విస్తరించి ఉన్న తమకు డైరెక్టర్ పదవుల్లో తగిన స్థానం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురం వాసి వైద్యశంకర్ నాయక్‌కు ఈ అవకాశం కల్పించాలని తమ సామాజిక వర్గం కోరుతున్నట్లు పేర్కొన్నారు.

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

గొల్లపూడి, న్యూస్‌టుడే: మత్స్యకారులకు తెదేపా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గొల్లపూడి మార్కెట్‌యార్డు ఛైర్మన్ నర్రా వాసు పేర్కొన్నారు. తుపాను కారణంగా ఉపాధి కోల్పోయిన గొల్లపూడి సూరాయిపాలెంలోని వంద మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరకులను మంగళవారం పంపిణీ చేశారు. తెదేపా గ్రామ అధ్యక్షుడు నారదా, నాయకులు వాసు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

నందిగామ: స్థానిక హిందూ శ్మశానవాటికలో చెట్టు పడి విద్యుత్తు స్తంభం విరిగి మీద పడటంతో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో స్థానిక 15వ వార్డుకు చెందిన వేముల కాంచన, 16వ వార్డుకు చెందిన తమ్మిశెట్టి రాజు మృతి చెందారు. మంగళవారం మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ప్రభుత్వ విప్ సౌమ్య

జాగ్రత్తలతో వేరుకుళ్లు దూరం

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: రెడ్డికుంట, కూనపరాజుపర్వ గ్రామాల్లోని మామిడి తోటల్లో వేరుకుళ్లు తెగులు బారిన పడి మామిడి చెట్లు చనిపోతున్నట్లు ఉద్యానశాఖ అధికారి బి.నరేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం రెడ్డికుంట, కూనపరాజుపర్వ గ్రామాల్లో మామిడి తోటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. 6 నుంచి 7 ఏళ్ల తోటల్లో దమ్ము చేయడం, పొలాల్లో నీరు నిల్వ ఉండి తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ తెగులు సంభవిస్తుందన్నారు. ఇది నీటి ద్వారా ఇతర చెట్లకు వ్యాప్తి చెందుతుందని, నీటి నిల్వ లేకుండా చేసి వేర్లు కనపడకుండా మట్టిని తొక్కాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

స్పందనకు వందనం

★ పెద్దవరం శివారు కొత్త బెల్లంకొండవారిపాలెంలో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఈనాడు 'మేమున్నాం మీకుతోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి జనార్దన కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన కార్మికులతో ఎల్‌ఈడీ దీపాలకు మరమ్మతులు చేయించారు. ★ రాఘవాపురం ఎస్సీకాలనీలో మురుగు నీరు పారడం లేదని స్థానికులు పంచాయతీ కార్యదర్శి ఆకుల హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కార్మికులతో కాలువల్లో పూడిక తీయించారు.

★ మునగచర్లలో కాలువలో మురుగు పారక అసౌకర్యంగా ఉందని స్థానికులు పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పారిశుద్ధ్య కార్మికులతో పూడిక తీయించారు. ★ లింగాలపాడు ఎస్సీ, ఎస్టీకాలనీలో రహదారులు అపరిశుభ్రంగా ఉన్నాయని స్థానికులు పంచాయతీ కార్యదర్శి సీతారామిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన రహదారుల వెంట బ్లీచింగ్, సున్నం చల్లించారు.

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే

★ పట్టణంలోని 24వ వార్డులో మురుగు కాలువల్లో పూడిక చేరి దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా ద్వారా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణారావుకు తెలిపారు. ఆయన స్పందించి మున్సిపల్ సిబ్బందితో కాలువలో పూడిక తీయించారు.

? పట్టణంలో డీవీఆర్‌నగర్‌లో వర్షంనీరు రోడ్లపై నిల్వ ఉండటంతో ఇబ్బంది పడుతున్నాం. - **స్థానికులు**

✔ పరిశీలించి వెంటనే నీటిని తొలగిస్తాం.

వెంకటకృష్ణరావు, మున్సిపల్ కమిషనర్

సీతా రామాంజనేయ స్వామి ఆలయ పాలకమండలి నియామకం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : నందిగామ సీతా రామాంజనేయస్వామి దేవాలయానికి ప్రభుత్వం పాలకమండలిని నియమించింది. పాలక మండలి సభ్యులుగా మహంకాళి వెంకటేశ్వరరావు (వెంకన్న), దీవి సీతారామాచార్యులు, అన్నవరపు నాగజ్యోతి, కొమరగిరి వెంకట్రావమ్మ, కేతేపల్లి ప్రతిమ, జడ్డు నాగదుర్గాభవాని, మేకపోతుల శ్రీలక్ష్మి, మనబోతుల శైలజ, కాసర్ల ఏడుకొండలు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అర్చకుడు దీవి సీతారత్నాచార్యులను నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలి సభ్యులంతా త్వరలో వెంకన్నను ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. మంగళవారం వాసవీ మార్కెట్ వ్యాపారులు వీరిని సన్మానించారు.

వెంకటేశ్వరరావు (వెంకన్న)

ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాల సాధన

కొలువులు సాధించిన విద్యార్థులతో ప్రిన్సిపల్, సిబ్బంది

పరిటాల (కంచికచర్ల), న్యూస్‌టుడే : సూర్య టెక్ సొల్యూషన్స్ కంపెనీ మంగళవారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాలకు చెందిన 41 మంది ఇంజినీరింగ్ (ఈసీఈ) విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.యు.ఏడుకొండలు తెలిపారు. రూ.4 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు పేర్కొన్నారు. వారిని కళాశాల ఛైర్మన్ ముత్తవరపు శ్రీనివాస్ బాబు అభినందించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అమెరికా టారిఫ్ విధానాలు ప్రమాదకరం

విద్యార్థులతో మాట్లాడుతున్న కోట కల్యాణ్

కంచికచర్ల, న్యూస్‌టుడే : అమెరికా నూతన టారిఫ్ విధానాలతో భారత వ్యవసాయ రంగం సంక్షోభానికి గురవుతుందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కోట కల్యాణ్ అన్నారు. అమెరికా టారిఫ్ సుంకాలపై ఎస్ఎఫ్ఐ కంచికచర్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ జూనియర్ కళాశాల, కేవీ పారా మెడికల్ కళాశాలలో మంగళవారం సదస్సు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నింటి పైనా దుష్ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ విధానంతో పారిశ్రామిక రంగం దెబ్బ తింటుందని, ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపీనాయక్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంటును, రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండా అమెరికాతో ఒప్పందాలకు అడుగులు వేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు, అధ్యాపకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

హనుమా.. కరుణ చూపుమా!

. **నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే :** నందిగామ రామాలయంలో మంగళవారం మహిళలు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆంజనేయస్వామికి తమలపాకులు, అరటిపండ్లతో అర్చన చేశారు. సీతారాముల మూలమూర్తికి అభిషేకం, పుష్పాలతో అలంకరణ చేశారు. నందిగామ దాసాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శివాలయంలో రామలింగేశ్వర స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. పల్లగిరిపై భవానీ శంకరుని వాయులింగానికి భక్తులు అభిషేకం చేశారు.

వైద్య శిబిరంలో కంటి పరీక్షలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని గోళ్లమూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 187 మంది రోగులను పరీక్షించారు. వీరిలో వందమందికి కంటి పరీక్షలు చేశారు. 20 మందికి కళ్లజోళ్లు, 15 మందికి శస్త్రచికిత్సలు చేయించాలని నిర్ణయించారు. 87 మందికి రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అమరావతి కంటి ఆసుపత్రి వైద్య నిపుణుడు రోషి, సాంకేతిక సిబ్బంది తేజ, బెస్ట్ ఆసుపత్రి వైద్యులు సంధ్య, వర్ధిని రోగులను పరీక్షించారు. తెదేపా జిల్లా కార్యదర్శి బత్తిన రవి, సొసైటీ అధ్యక్షుడు గాడిపర్తి శ్రీనివాసరావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు (బుజ్జి) పాల్గొన్నారు.

పరీక్షలు చేస్తున్న వైద్యుడు, పక్కన తెదేపా నాయకులు శ్రీనివాసరావు, రవి, బుజ్జి

నైపుణ్యాలు పెంచుకుని జీవితంలో స్థిరపడండి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : నందిగామ కేవీఆర్ కళాశాలలో మంగళవారం ప్రథమ ఇంటర్ విద్యార్థులకు స్వాగతోత్సవం ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పి.రాయప్ప మాట్లాడుతూ కళాశాలలో ఉన్న గ్రంథాలయం, వ్యాయామశాల సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యాలు పెంచుకుని ఉద్యోగాలు సాధించాలని అన్నారు. కళాశాల తెలుగుశాఖాధిపతి చాట్ల కిశోర్, అధ్యాపకులు పాల్‌బాబు, వాసుదేవరావు, ఎంఎంవీవై స్వామి, కోంద్రు రమేష్‌బాబు, పులి రజనీకాంత్, కిశోర్‌బాబు, అప్పారెడ్డి, మధుసూదనరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ రాయప్ప, పక్కన అధ్యాపకులు

ఆశా కార్యకర్తల సమావేశం

చందర్లపాడు, న్యూస్‌టుడే : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. 0-5 మధ్య వయసు గల చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధులు రాకుండా, సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యాధికారిణి సుమని రూత్ వివరించారు. ఎంపీహెచ్‌ఈవో యలమందయ్య, ఎంపీహెచ్ఎస్ భీమ, సీహెచ్‌వోలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

గుర్తు తెలియని వాహనం ఢీకొని దుకాణదారు దుర్మరణం

కంచికచర్ల, న్యూస్‌టుడే : పరిటాల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై పి.విశ్వనాథ్ వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కామా ముత్యాలరావు (45) స్థానికంగా చిన్న దుకాణం నిర్వహించేవాడు. మంగళవారం కంచికచర్లలో వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వచ్చాడు. తిరుగు ప్రయాణంలో పరిటాల ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముత్యాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని తొర్రగుడిపాడు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని ఏటిపట్టు గ్రామాలకు మంగళవారం గంటల తరబడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు ఉప కేంద్రంలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, లింబ్ తదితర పరికరాలు కాలిపోగా మరమ్మతులు చేసేందుకు పగలంతా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఉప కేంద్రం పరిధిలోని మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, దాములూరు, కొణతమాత్మకూరు, సోమవరం, రుద్రవరం, గోళ్లమూడి, కమ్మవారిపాలెం, రాఘవాపురం గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లల్లో విద్యుత్తు మోటర్లు పని చేయక నీటి కోసం గృహిణులు ఇబ్బంది పడ్డారు. చీకటిపడినా సరఫరా పునరుద్ధరించక.. వీధి దీపాలు వెలగక గ్రామాల్లో అంధకారం నెలకుంది. దీనిపై రూరల్ విద్యుత్తు ఏఈ పూర్ణచంద్రరావును అడుగగా విద్యుత్తు సిబ్బంది ఉప కేంద్రంలో మరమ్మతులు చేస్తున్నారని చెప్పారు. ఒకసారి మరమ్మతు చేశాక మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడటంతో సరఫరా పునరుద్ధరణకు సమయం పట్టిందని ఆయన తెలిపారు.

జిల్లా పోటీలకు విద్యార్థుల ఎంపిక

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : జన విజ్ఞాన వేదిక నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాల పోటీ పరీక్షల్లో పాల్గొన్న తపోవన్ విద్యార్థులు కె.హర్షిత్ (8వ తరగతి), వి.హేష్మశ్రీ (9వ తరగతి), వి.గోపిక సాహితి (10వ తరగతి) ప్రతిభ చూపి జిల్లా పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎం.సుధీర్, వేదిక ప్రధాన కార్యదర్శి ఎల్.గంగాధర్ వారిని అభినందించారు.

సీనియర్ న్యాయవాది సుంకరకు నివాళి

నందిగామ, న్యూస్‌టుడే : ఇటీవల వయోభారంతో మృతి చెందిన సీనియర్ న్యాయవాది సుంకర సూర్యనారాయణ చిత్రపటం వద్ద న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు నందిగామలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది బండారు సుభాకరరావు మాట్లాడుతూ తొలితరానికి చెందిన న్యాయవాది సుంకర ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండేవారని తెలిపారు. సంఘ ఉపాధ్యక్షుడు వరదబోయిన విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.

చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న న్యాయవాదులు

బలుసుపాడులో పిడుగుపాటు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని బలుసుపాడులో మంగళవారం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంలో పిడుగుపాటు సంభవించింది. గ్రామంలో ఒక చెట్టుపై పిడుగు పడి చెట్టు రెండు భాగాలుగా విడిపోయింది. పిడుగు పడిన సమయంలో చెట్టు సమీపంలో ఎవరూ లేక ప్రమాదం తప్పింది

భక్తులకు ఏర్పాట్లు... సౌకర్యాలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం దాములూరు శివారు కూడలి వద్ద వైరా, కట్టలేరు భక్తుల పుణ్యస్నానాలకు దేవాదాయ శాఖ ఉద్యోగులు ఏర్పాట్లు చేయించారు. వైరా, కట్టలేరు వద్ద ఫ్లడ్‌లైట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఎక్కువ మంది భక్తులు సంగమేశ్వర స్వామి దర్శనానికి రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

జగ్గయ్యపేటలో 7.2 మి.మీ. వర్షం

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం జగ్గయ్యపేటలో 7.2 మిల్లీ మీటర్ల వర్షం పడింది. పలుచోట్ల వర్షంనీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

(c) eenadu

విజయవాడ తూర్పు

రేషన్ డీలర్‌పై కేసు నమోదు

పాయకాపురం : ఓ వృద్ధురాలికి మూడు నెలలుగా సరకులు ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డుల్లో చూపిన రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు జేసీ ఎస్. ఇలక్కియా పేర్కొన్నారు. నగరంలోని లబ్బీపేటలో జి.నారమ్మ నివసిస్తున్నారు. డీలర్లు వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ.. లబ్బీపేట డీలర్ కె.నాగలక్ష్మి మూడు నెలల సరకులను నారమ్మకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో చూపారు. దీనిపై జేసీ విచారించగా.. నిజమేనని తేలింది. అలాగే సరకు పంపిణీలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయిందని జేసీ పేర్కొన్నారు. దీంతో డీలర్‌పై చట్టరీత్యా కేసు నమోదు చేశామని, డీలర్‌షిప్‌ను రద్దు చేసినట్లు ఇలక్కియా వెల్లడించారు.

రైతుల పరామర్శ పేరుతో జగన్ అసత్యాలు

గొల్లపూడి, న్యూస్‌టుడే: రైతుల పరామర్శ పేరుతో జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైకాపా పాలనలో రైతుల కోసం జగన్ చేసిన పనులు ఏమైనా ఉంటే ధైర్యంగా చెప్పాలన్నారు. మొంథా తుపాను సమయంలో రైతులు ఇబ్బందుల్లో ఉంటే జగన్ తర ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

80085 74652

స్పందనకు వందనం

★ 3వ డివిజన్ ఏలూరు రోడ్డు గుణదల బాలికల వసతి గృహం వద్ద భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయని స్థానిక నివాసి నరేష్ మేమున్నాం...మీకు తోడుగా ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన యంత్ర సాయంతో పూడిక తీయించారు.

★ రెండో డివిజన్ గుణదల పడవల రేవు సెంటర్ వద్ద దోమలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక నివాసి ఆంజనేయులు మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో దోమల మందులు చల్లించారు.

★ 4వ డివిజన్ భారతీనగర్ 15వ రోడ్డు 4-7/268 విద్యుత్తు స్తంభానికున్న వీధి దీపం వెలగడం లేదని స్థానిక నివాసి రమేష్ ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు. **- న్యూస్‌టుడే, కరెన్సీనగర్**

చెట్ల కొమ్మలు తొలగింపు

స్పందనకు వందనం

19వ డివిజన్‌లోని ఫకీర్‌గూడెం, రెహ్మత్ కాలనీ, గ్రీన్ ల్యాండ్ హోటల్ వెనుక వైపు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తు లైన్లకు చెట్ల కొమ్మలు తగులుతున్నాయి. గాలులు వీచినప్పుడు వాటి రాపిడికి తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యపై 'ఈనాడు'లో 'కాలనీల్లో సమస్యల తిష్ట' శీర్షికన 3న కథనం ప్రచురితమైంది. దీనికి విద్యుత్తు శాఖాధికారులు స్పందించారు. మంగళవారం సిబ్బందిని పంపి వేలాడుతున్న చెట్ల కొమ్మలు తొలగించారు. **- లబ్బీపేట (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే**

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

కరెన్సీనగర్: గుణదల సెక్షన్ పరిధిలో ఏలూరు రోడ్డు గుణదల వంతెన సెంటర్ కృష్ణ హోటల్ కట్ట, గాంధీజీ కాలనీ, ఎస్.ఎల్.వి. ఏరియా, రైల్వేస్టేషన్ రోడ్డు, ఎస్ఎల్‌వీ విల్లాస్, అబ్దుల్ కలాం కాలనీ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు విద్యుత్తు సర్వీసులకు సరఫరా నిలుపుదల చేస్తున్నామని గుణదల కార్య నిర్వాహక ఇంజినీరు పి.హరిబాబు తెలిపారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేయాలి

నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలపాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యకర్తలను కోరారు. ఏడో డివిజన్ రావిచెట్టు సెంటర్‌లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. అనంతరం డివిజన్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు ..ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. తెదేపా నేత బొప్పన భవకుమార్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, గుమ్మడి గురుప్రసాద్, గొరిపర్తి నామేశ్వరరావు, నాగుమోతు రాజా, రత్నం రమేష్, పటమట సతీశ్ చంద్ర పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయానికి ఊతంగా..

మాట్లాడుతున్న జిల్లా అధికారి శంకర్ నాయక్, పక్కన భాను

కరెన్సీనగర్, న్యూస్‌టుడే : ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 50 మంది నూతన ట్రైనీ ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్సు పర్సన్లను ఎంపిక చేశామని ఎన్టీఆర్ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి వై. శంకర్ నాయక్ అన్నారు. నగరంలోని వెంకటేశ్వరనగర్‌లోని రైతు నిలయం కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంలో పాటించే పద్ధతులపై 5 రోజుల శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభమయ్యాయి. రెండో రోజున శంకర్ నాయక్ మాట్లాడుతూ కిరణ జన్య సంయోగ క్రియ, భూమిలో కార్బన్ క్రెడిట్ ఎలా పెంచుకోవాలో వివరించారు. అలాగే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, 365 డేస్ గ్రీన్ కవర్స్, రబీ డ్రై సోయింగ్, ప్యాకింగ్ సబ్సిడియేషన్ అంశాలపై అవగాహన కల్పించారు. నాబార్డ్ పార్కింగ్ మార్కెటింగ్ ఆఫీసియేట్ బాబు, ప్రకృతి జిల్లా వ్యవసాయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

బహిరంగ వేడుకలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి

పటమట, న్యూస్‌టుడే : సెంట్రల్ జోన్ పరిధిలో రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, కళాశాల విద్యార్థులు నిర్వహించే ర్యాలీలు, వ్యాపార సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్వహించే బహిరంగ వేడుకలకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య శిబిరాలు, ఎగ్జిబిషన్లు, అన్నదానాలు వంటి బహిరంగ కార్యక్రమాలకు సైతం అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. అనుమతులు తీసుకుంటే శాంతిభద్రతలకు ఇబ్బందులు లేకుండా పలు సూచనలు ఇస్తూ.. అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు

చదువుతూ.. నృత్యంలో రాణిస్తూ

వివిధ పోటీల్లో యువత ప్రతిభ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

విద్యార్థులు చదువుతో పాటు కళారంగాల్లో ముందుకు సాగుతున్నారు. తమకు ఇష్టమైన నృత్యాలు, ఇతర కళలు సాధన చేసి.. నేర్చుకుని.. వివిధ పోటీల్లో ప్రతిభ చూపుతూ.. బహుమతులు సాధిస్తున్నారు. నలంద డిగ్రీ కళాశాలలో బీబీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జానపద, పాశ్చాత్య, సంప్రదాయ నృత్యాల్లో రాణిస్తున్నారు. బహుమతులు సాధిస్తూ భళా అనిపిస్తున్నారు.

పారిశ్రామికవేత్తగా ఎదుగుతా..

- సీహెచ్ తరుణీ మహాలక్ష్మి

నృత్యం అంటే ఆసక్తి. దీంతో కళాశాలలో నృత్యాలపై నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇటీవల నగరంలో నిర్వహించిన జిల్లా యువజనోత్సవాల్లో జానపద నృత్యంలో ద్వితీయ, దసరా ఉత్సవ్‌లో జానపద నృత్యంలో ప్రథమ, కోలాటంలో ద్వితీయ, ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన కోలాటం పోటీల్లో ప్రథమ, కృష్ణా తరంగ్ యూత్ ఫెస్ట్‌లో జానపద నృత్యం, వాయిద్య పరికరాల విభాగాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాను. నగరంలో వివిధ అకాడమీలు నిర్వహించే సాంస్కృతిక ఉత్సవ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాను.

కళలు అంటే ఇష్టం

-టి.సతీశ్‌కుమార్

ఏళ్ల నుంచి వస్తున్న కళలు అంటే ఇష్టం. ఈ రంగంలోకి వచ్చాక సినిమా ఎడిటర్‌గా వెళ్లాలనే ఆలోచన కలిగింది. ఇటీవల విజయవాడ నిర్వహించిన దసరా ఉత్సవ్‌లో జానపద, వెస్టర్న్ నృత్య విభాగాల్లో ప్రథమ, యువజనోత్సవాల్లో జానపద నృత్యంలో ద్వితీయ, ఎల్‌బీఆర్‌సీ ఈవెంట్‌లో ప్రథమ స్థానాల్లో నిలిచి.. బహుమతులు సాధించా. సాధన చేయడం వల్ల మనసు, శరీరం ఉత్సాహంగా ఉంటాయి.

వేదికపై నృత్యం చేస్తున్న విద్యార్థులు

కొలువు సాధించాలి: కె.గోపి

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదువుతున్నా. బహుళజాతి సంస్థల్లో ప్రాంగణ ఎంపికల్లో కొలువు సాధించాలనేది లక్ష్యం. సాంస్కృతిక అంశాలపై ఆసక్తితో ఇటీవల నగరంలో నిర్వహించిన జిల్లా యూత్‌ఫెస్ట్, ఆర్‌బీసీ ఈవెంట్‌లో నిర్వహించిన జానపద నృత్యంలో ప్రథమ, గతేడాది నిర్వహించిన కృష్ణా తరంగ్‌లో తృతీయ స్థానాల్లో నిలిచాను. నగరంలోని వివిధ కళాశాలలు నిర్వహించిన పోటీలకు హాజరై జానపద, పాశ్చాత్య నృత్యాల్లో బహుమతులు సాధించాను.

వానొస్తే.. రాకపోకలు చింతే

కరెన్సీనగర్, న్యూస్‌టుడే

చిన్నపాటి వర్షానికే జాతీయ రహదారి ముంపులో చేరుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు హైవేపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ ప్రాంతం నుంచి రైవస్ కాలువలోకి మళ్లించే డ్రెయిన్ చెత్త వ్యర్థాలతో నిండి మురుగు పారుదలకు ఆటంకంగా మారింది. పంచాయతీ అధికారులు పట్టించుకోక వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. తరచూ జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నా పంచాయతీ అధికారులకు పట్టడం లేదు. జాతీయ రహదారి కిందుగా రైవస్ కాలువలోకి మళ్లించే డ్రెయిన్ వ్యర్థాలతో నిండి వర్షపునీరు సవ్యంగా సాగడం లేదు. దీంతో ఒక వైపు వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. గన్నవరం నుంచి రామవరప్పాడు వైపు వచ్చే వాహనాలు మొరాయిస్తే ట్రాఫిక్ కిలోమీటర్ల పొడవునా నిలిచిపోతోంది. రోజూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసులకు కత్తిమీద సాములా మారుతోంది. గత నెలలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించినా చర్యలు చేపట్టలేదు. రైవస్ కాలువలోకి మళ్లించే డ్రెయిన్ మరమ్మతులు చేయించాలని, వరద నీరు వెళ్లేలా పూడిక తీయాలని కోరుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రసాదంపాడు వద్ద నిలిచిన వర్షపు నీటిలో రాకపోకలు (పాతచిత్రం)

దారంతా గుంతలు.. వెళ్లాలంటే ఇక్కట్లు

గురునానక్ రోడ్డు చివర ఏటీఎం వద్ద రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. వర్షం పడిన సమయంలో రోడ్డుపైకి నీరు చేరడంతో గుంతలు కనపడక వాహనదారులు ప్రమాదాలు గురవుతున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. **-పటమట, న్యూస్‌టుడే**

నిత్యం ముక్కు మూసుకోవాల్సిందే

నాలుగో డివిజన్ మహానాడు రోడ్డు నుంచి దీపా నివాస్‌కు వెళ్లే మార్గంలో చెత్త డంపర్ బిన్లు ఏర్పాటు చేయడంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దుర్వాసనతో ఉండలేకపోతున్నామని స్థానిక నివాసితులు ఆవేదన చెందుతున్నారు. చెత్త వేస్తున్నారని డంపర్ బిన్లు ఏర్పాటు చేశామని పారిశుద్ధ్య అధికారులు చెబుతున్నారు. వీటిని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. **-కరెన్సీనగర్, న్యూస్‌టుడే**

పైపులు సరే.. గోతులు పూడ్చరే..

మూడో డివిజన్ నాగార్జున నగర్ హైటెన్షన్ రోడ్డు పాత ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట భూగర్భ డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేసిన అధికారులు తర్వాత రోడ్డు వేయడం మర్చిపోయారు. పైపులు వేసిన ప్రాంతమంతా గోతులు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలుపు ఉండటంతో వాహనాలు జారి పడిపోతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. **-కరెన్సీనగర్, న్యూస్‌టుడే**

జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీలకు ఎంపిక

జైవర్ధన్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, చిత్రంలో పీడీ మార్కండేయులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : స్థానిక పీబీ సిద్ధార్థ (పీబీఎస్) ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్.జైవర్ధన్ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్- 19 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ చుండి వెంకటేశ్వర్లు తెలిపారు. గత నెల 31 నుంచి మూడు రోజులు చిత్తూరు జిల్లాలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్- 19 వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరుగైన ప్రతిభ చూపి రాష్ట్ర జట్టులో స్థానం సాధించాడని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకు మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో జరిగే 69వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని వివరించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, పలువురు అధ్యాపకులు క్రీడాకారుడిని, పీడీ కె. మార్కండేయులును అభినందించారు.

రెండ్రోజులు వసంతం ప్రదర్శన

మాట్లాడుతున్న రంజన, పక్కన సుజాత

బెంజిసర్కిల్ (విజయవాడ సిటీ): విజయవాడ ఎంజీరోడ్డులోని శ్రీశేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో 'వసంతం- 2025' ప్రదర్శన నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఎస్. రంజన, ఉపాధ్యక్షురాలు బి.సుజాత తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతివృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను 70కి పైగా స్టాల్స్‌లో ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ప్రదర్శనను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు.

అసంపూర్తి నిర్మాణాలు.. జనానికి అవస్థలు

రెండో డివిజన్ మాచవరం యారం వారి వీధిలోని కోరిలో సగం రోడ్డు వేసి పనులను నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కల్వర్టు నిర్మించి పనులను నిలిపివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సర్కిల్- 3 ఇంజినీర్లు దృష్టి పెట్టి అసంపూర్తి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. **-కరెన్సీనగర్, న్యూస్‌టుడే**

పీహెచ్‌సీల పరిశీలన

విజయవాడ పాతాసుపత్రి: కంచికచర్ల, పాతబస్తీ, ఆత్కూరు ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఎం.సుహాసిని పరిశీలించారు. మంగళవారం ఆయా కేంద్రాల్లో పర్యటించిన ఆమె రికార్డులను, వృద్ధులకు నమోదు చేస్తున్న అభా ఐడీ ప్రక్రియను పరిశీలించారు.

ప్రకటన
IN THE COURT OF THE CIVIL JUDGE (JUNIOR DIVISION)
AT : VUYYURU O.S.No.97 of 2021

Between:
Koritala Rajya Lakshmi and Others ..... Plaintiffs
AND
Ganta Subba Rao and Others ...... Defendants
To,
D:2: Chinatapalli Prasad, S/o Nagayya, aged about 70years, R/o Tadepalli V&M, Guntur District, A.P.
D:3: Chinatapalli Jagan Mohan Rao, S/o Prasad, aged about 48 years, R/o Tadepalli V&M, Guntur District, A.P.
D:4: Chinatapalli Narayana, S/o Prasad, aged about 48 years, R/o Tadepalli V&M, Guntur District, A.P.
D:5: Chinatapalli Kanaka Durga, W/o Madan Mohan, aged about 45 years, R/o 5th Line, Siddhartha Nagar, Vijayawada, A.P.
పై నెంబరు దావాలో మీరు 2 నుండి 5 వ ప్రతివాదులుగా ఉన్నారు. ... ఈ వార్తాపత్రిక ద్వారా మీకు తెలియజేయునది ఏమనగా ది.14.11.2025 ఉదయం.10:30 గం.లకు హాజరు కావలసిందిగా శ్రీ కోర్టు వారు వాయిదా వేసినారు. మీరు స్వయంగా గాని లేక న్యాయవాది ద్వారా గాని హాజరై ఆక్షేపణ ఉన్నచో తెలుపుకోవలెను, లేని యెడల పరోక్షంగా తీర్మానం చేయబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.
వాయిదా తేది: 14.11.2025 (శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
Ch.Anjaiah
Advocate for Petitioner. Cell: 89856 70762

రాష్ట్ర స్థాయి స్కూల్ బ్రాస్ బ్యాండ్ విజేత కర్నూలు, విశాఖ జట్లు

ఏఎస్పీడీ రవీంద్రనాథ్‌రెడ్డి నుంచి బాలుర బ్రాస్ బ్యాండ్ విన్నర్ ట్రోఫీ అందుకుంటున్న విజేత జట్టు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : పటమటలోని కేబీసీ జడ్పీహెచ్ స్కూల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో కర్నూలులోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాల జట్టు బ్రాస్ బ్యాండ్ బాలుర విభాగంలో విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో విశాఖ జిల్లా మల్కాపురంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విన్నర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. పైప్ బ్యాండ్ బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఉదయం జరిగిన పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దడంలో, దేశభక్తిని పెంపొందించడంలో స్కూల్ బ్యాండ్ పోటీలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. సాయంత్రం ముగింపు కార్యక్రమానికి ఏఎస్పీడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఏఎస్పీడీ ఎం.ఆర్.ప్రసన్నకుమార్, కేజీబీవీ కార్యదర్శి డి.దేవానందరెడ్డి, రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు, సమగ్ర శిక్షా ఏడీ మనోహర్ నాయక్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, పాల్గొన్నారు.

స్టేడియం ఆధునికీకరణకు పరిశీలన

ఐజీఎంసీ స్టేడియంలో పరిశీలిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ (ఐజీఎంసీ) స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని).. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడుతో కలిసి పరిశీలించారు. స్టేడియంలో కల్పించాల్సిన మౌలిక వసతులు, ఆధునికీకరణ పనులపై చర్చించారు. ఇందుకు సంబంధించిన నివేదికలు త్వరగా తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాప్ మాజీ ఛైర్మన్, జాతీయ బ్యాడ్మింటన్ సంఘం సంయుక్త కార్యదర్శి పోలినేని అంకమ్మ చౌదరి, రాష్ట్ర బిల్డింగ్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ సలహా కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు. శాప్ పరిపాలనాధికారి ఆర్.వెంకటరమణ నాయక్, శాప్ క్రీడాధికారి బి.శ్రీనివాసరావు, శాప్ ఇంజినీరింగ్ ఈఈ, డీఎస్‌డీవో కాకర్ల కోటేశ్వరరావు స్టేడియం పరిశీలించారు.

పంచమ వర్ధంతి



ప్రేమ, మంచితనం, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచిన ప్రేమమూర్తి చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే మహోన్నత వ్యక్తి, మా ఉన్నతికి అహర్నిశలు కృషి చేసిన
శ్రీ కాసరనేని వెంకటరత్నం గారు
మా నుండి దూరమై 5 సం॥లు గడిచిననూ మీ మధుర స్మృతులు మా వెన్నంటే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
శ్రీ కాసరనేని వెంకటరత్నం గారు
Rtd. J.A.O. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్
జననం 19-9-1936 పెనమలూరు మరణం 29-11-2020
భార్య: కాసరనేని విజయలక్ష్మి

బాల్యం నుంచే విద్యను బలోపేతం చేయాలి



మాట్లాడుతున్న శ్రీనివాసరావు

పటమట, న్యూస్‌టుడే : బాల్యం నుంచే విద్యను బలోపేతం చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎస్జీటీలు అంకితభావంతో కృషి చేయాలని.. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి వారికి చదవడం, రాయడంతో పాటు నైతిక విలువలు నేర్పించడంపై దృష్టి సారించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పటమట స్టెల్లా కళాశాలలో నిర్వహిస్తున్న పాఠశాల విద్యా శాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మెంటర్ హెల్త్ అండ్ కెరీర్ కౌన్సిలర్లను నియమించామని, ఆత్మహత్యలు, మత్తు పదార్థాలకు బానిసలవ్వడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు స్నేహభావంతో మెలగుతూ.. వాళ్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. విద్యార్థి దశ నుంచే మానసిక ఆరోగ్యంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పించే దిశగా చూడాలని సూచించారు. 41 మోడల్ ఫౌండేషనల్ పాఠశాలల టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పార్కుల అభివృద్ధికి చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరంలోని పార్కులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి సందర్శకులకు అహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. రాఘవయ్య పార్కు, అప్సర థియేటర్ రోడ్డు, కూర్మయ్య వంతెన ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రాఘవయ్య పార్కు, అక్కడి కేబ్ బ్రిడ్జిని పరిశీలించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సందర్శకులకు చక్కటి వాతావరణం కల్పించేందుకు మొక్కలు నాటాలని అన్నారు. పిల్లల ఆట పరికరాలు పూర్తిస్థాయిలో అమర్చాలని చెప్పారు. అప్సర థియేటర్ వద్ద మూత్రశాలలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, నగరంలోని అన్ని ప్రాంతాల్లోని మూత్రశాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. కూర్మయ్య వంతెన పరిశీలించి, ప్రస్తుతం ప్రమాదకరమైన స్థితిలోకి ఉందని, ప్రజలు రాకపోకలు సాగించకుండా నిషేధిస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు పాల్గొన్నారు.

నగర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
MKR KEDAR JEWELS
100% Hall Marked Jewellery
96525 65358
95052 88108
WHOLESALE SHOP
Shop No. 204, FM Plaza, 1st Floor, Jaihind Complex, GOVERNORPET, Vijayawada.
kedarjewels5358@gmail.com

ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్
2025
వసంతం
విజయవాడ
చేతిపనులు, వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు
నవంబర్ 5 & 6 తేదీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు
శ్రీ శేషసాయి కళ్యాణ వేదిక
మహాత్మాగాంధీ రోడ్, విజయవాడ.
craftscouncil_ap
craftscouncilap.com
craftscouncilap@gmail.com

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
SME పటమటలంక (63641), విజయవాడ, NTR జిల్లా
సంక్షిప్త డిమాండు నోటీసు
(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13(2) క్రింద నోటీసు)
(I) ఋణగ్రహీతలు: మెస్సర్స్ ప్రభాత్ ఇంజినీరింగ్ వర్క్స్, GST No.37AAEFP5795K1ZJ, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
మేనేజింగ్ పార్టనర్: శ్రీ కిలారు వంశీకృష్ణ, తండ్రి: కిలారు రవీంద్ర, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
పార్టనర్స్: 1) శ్రీ కాకుమాను శ్రీనివాసరావు, తండ్రి: కాకుమాను రామకృష్ణారావు, డి.నెం.2-14, కొత్త గొర్లవానిపాలెం, వాటర్ ట్యాంక్ దగ్గర, పరవాడ, ఏడులపాక, బొనంగి, విశాఖపట్నం-531021, 2) శ్రీమతి కాకుమాను మాధవి, భర్త: కాకుమాను శ్రీనివాసరావు, డి.నెం.2-14, కొత్త గొర్లవానిపాలెం, వాటర్ ట్యాంక్ దగ్గర, పరవాడ, ఏడులపాక, బొనంగి, విశాఖపట్నం-531021.
3) శ్రీ కొసరాజు వెంకటేశ్వరరావు, తండ్రి: కొసరాజు రామారావు, డి.నెం.54-13-13/ఎ, శ్రీనివాస్ నగర్, బ్యాంక్ కాలనీ, వార్డు నెం.42, 7వ రోడ్డు, విజయవాడ అర్బన్, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
4) శ్రీమతి కిలారు చిత్రజ, భర్త: కిలారు వంశీ కృష్ణ, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
5) శ్రీ గొల్లపూడి సుధాకర్, తండ్రి: శివయ్య, డి.నెం.2-133, చెవుటూరు గ్రామం, జి.కొండూరు మండలం, ఎన్‌టీఆర్ జిల్లా-521229.
(II) బకాయి మొత్తం: తేది.22.10.2025 నాటికి EB-MSME క్యాష్ క్రెడిట్ లోన్ ఖాతా నెం.38173595996కు రూ.6,06,92,372.08 (అక్షరాలా ఆరు కోట్ల ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయల ఎనిమిది పైసలు మాత్రమే) మరియు స్టాండ్ బై లైన్ ఆఫ్ క్రెడిట్ ఖాతా నెం.43241994509కు రూ.69,71,429/- (అక్షరాలా అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే) మరియు GECL-1 Extension లోన్ ఖాతా నెం.40579369436కు రూ.16,27,576/- (అక్షరాలా పదహారు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే) + తేది.23.10.2025 నుండి తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులు మరియు కాంట్రాక్టువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ మరియు కాస్ట్స్, ఛార్జీలు, ఇతరములైన ఖర్చులు మొదలగునవి.
(III) NPA తేది: 22.10.2025 డిమాండ్ నోటీసు తేది: 23.10.2025
(IV) స్థిరాస్తి వివరములు: తేది.27.01.1994 నాటి అమ్మకపు దస్తావేజు నెం.252/1994, గుణదల ఎస్‌ఆర్‌ఓ ప్రకారం శ్రీ కోసరాజు వెంకటేశ్వరరావు, తండ్రి: రామారావు గారికి చెందిన ఆస్తి: కృష్ణా జిల్లా ఎస్‌ఆర్‌ఓ, విజయవాడ పరిధి, ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఓ గుణదల పరిధి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధి, విజయవాడ, గుణదల, నాగార్జున నగర్, ఆర్.ఎస్.నెం.324/3బి లోని 800 చదరపు గజముల విస్తీర్ణంలో ఉన్న యావదాస్తి. హద్దులు: తూర్పు: మోదుగా ఉమా దేవి & ఎర్రంశెట్టి రామ దేవి గార్లకు చెందిన ఆస్తి, పడమర: చెక్రోలు లక్ష్మీ నారాయణమ్మ గారి ఆస్తి, దక్షిణం: మహానాడు రోడ్డు, ఉత్తరం: అడారి బాబు దుర్గా ప్రసాద్ గారి ఆస్తి.
పైన చెప్పబడిన ఋణగ్రహీత / హామీదారు భారతీయ స్టేట్ బ్యాంక్, SME పటమటలంక, విజయవాడ, NTR జిల్లా వారి నిర్వహణలో ఉన్న వారి నుండి ఋణం పొంది ఉన్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణగ్రహీత / హామీదారు ఋణము యొక్క నియమ, నిబంధనలను అనుసరించి సకాలంలో చెల్లించకపోవుటచే సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమనిబంధనల ప్రకారము నిరర్థక ఖాతాగా పరిగణింపబడినది. బ్యాంకు వారు రిజిస్టర్ పోస్టుద్వారా పంపించిన డిమాండు నోటీసు ఋణగ్రహీత / హామీదారు సంతకములు లేకుండా తిరిగి వచ్చినందున పత్రికా ముఖంగా మీకు నోటీసు జారీ చేయడమగుచున్నది. కావున సదరు ఋణగ్రహీత / హామీదారు పైన పేర్కొన్న మొత్తములను ఇప్పటి నుండి 60 రోజులలోగా, వడ్డీ మరియు ఇతర ఖర్చులతో సహా చెల్లించవలసినదిగా కోరడమైనది. లేనియెడల ఎటువంటి తదుపరి ప్రకటన లేకుండా సెక్షన్ 13(4) క్రింద పైన తెలిపిన సెక్యూరిటీపై SARFAESI చట్టం, 2002లోని నిబంధనలు అమలు చేసేందుకు, చర్యలు చేపట్టుటకు సెక్యూర్డ్ క్రెడిటార్ అగు దిగువ సంతకందారునకు అధికారం కలదు.
తేది : 23.10.2025
ప్రదేశం : విజయవాడ
సం/- అధీకృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

(c) eenadu

విజయవాడ పశ్చిమ

పార్కుల అభివృద్ధికి చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరంలోని పార్కులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి సందర్శకులకు అహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. రాఘవయ్య పార్కు, అప్సర థియేటర్ రోడ్డు, కుర్మయ్య వంతెన ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రాఘవయ్య పార్కు, అక్కడి కేబ్ బ్రిడ్జిని పరిశీలించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సందర్శకులకు చక్కటి వాతావరణం కల్పించేందుకు మొక్కలు నాటాలని అన్నారు. పిల్లల ఆట పరికరాలు పూర్తి స్థాయిలో అమర్చాలని చెప్పారు. అప్సర థియేటర్ వద్ద మూత్రశాలలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, నగరంలోని అన్ని ప్రాంతాల్లోని మూత్రశాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందనకు వందనం

✦ చిట్టినగర్ రైల్వే యార్డులోని అమ్మవారి ఆలయం వీధిలో రాత్రుల్లో పలువురు యువకులు గంజాయి తాగుతున్నారని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన 2వ పట్టణ పోలీసులు పలువురు యువకులను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ✦ చిట్టినగర్ పెట్రోల్ బంకు ఎదురు వీధిలో కుక్కల బెడద అధికంగా ఉందని, రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన వెటర్నరీ విభాగం అధికారులు కుక్కలను పట్టారు. **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

? భవానీపురం రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ వెనుక వీధిలో కుక్కల బెడద అధికంగా ఉంది. **- శ్యామ్, స్థానికుడు** ✓ పరిశీలించి వాటిని పడతాం. **- సోమశేఖరరెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్**
? కుమ్మరిపాలెం సెంటర్‌లో రంగుమారిన మంచినీరు సరఫరా అవుతుంది. **- సత్యవతి, స్థానికురాలు.** ✓ తగిన చర్యలు తీసుకుంటాం. **- రామకృష్ణ, ఏఈ, మంచినీటి విభాగం, ఏఈ**
? సామారంగం చౌక్ రామమందిరం వద్ద రోడ్డుపై చెత్త దర్శనమిస్తోంది. **- శివకుమారి, స్థానికురాలు**
✓ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- యోగేంద్ర, స్థానిక శానిటరీ అధికారి. -** న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

'రైతుల పరామర్శ పేరుతో జగన్ అసత్యాలు'

గొల్లపూడి, న్యూస్‌టుడే: రైతుల పరామర్శ పేరుతో జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఐదేళ్ల వైకాపా పాలనలో రైతుల కోసం జగన్ చేసిన పనులు ఏమైనా ఉంటే ధైర్యంగా చెప్పాలన్నారు. మొంథా తుపాను సమయంలో రైతులు ఇబ్బందుల్లో ఉంటే జగన్ తర ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.'

అసాంఘిక శక్తులకు అడ్డాగా.. ఆర్టీసీ ట్రైనింగ్ సెంటరు

ప్రమాదకరంగా పాత భవనాలు

శిథిలావస్థలో కిటికీలు

విద్యాధరపురం, న్యూస్‌టుడే

గట్టువెనక ప్రాంతంలో ఆర్టీసీ ట్రైనింగ్ సెంటరు భవనాలకు మరమ్మతులు కరవయ్యాయి. కోట్లు విలువ చేసే భవనాలకు మరమ్మతులు చేయకపోవడంతో జీర్ణావస్థకు చేరాయి. రాష్ట్ర విభజనకు ముందు ట్రైనింగ్ సెంటరు ఆర్టీసీ కార్మికులతో కళకళలాడేది. కాలక్రమంలో ఆర్టీసీ ట్రైనింగ్ సెంటరు భవనాల నిర్వహణపై అధికారులు శీతకన్ను వేయడంతో పిచ్చిమొక్కలు మొలచి ప్రాంగణం అధ్వానంగా మారింది.

పట్టించుకోని గత ప్రభుత్వం

మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల నిర్వహణకు ఈ భవనాలను నాలుగేళ్లపాటు లీజుకు ఇచ్చారు. మైనార్టీ డిపార్ట్‌మెంట్ నుంచి ఏడాదికి రూ.12 లక్షలుపైగా అద్దె ఆర్టీసీకి లభించింది. ట్రైనింగ్ సెంటరు భవనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఐదేళ్ల కిందట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను ఖాళీ చేయించారు. వైకాపా పాలనలో ఈ భవనాల గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో కిటికీలు అధ్వానంగా మారాయి. కనీసం గేటు కూడా పనిచేయని దుస్థితి నెలకొంది. సన్ షేడ్‌లు విరిగి పోతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. ఆర్టీసీకి సంబంధించి రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులు ఏళ్ల తరబడి పనికి రాకుండా పోతున్నాయని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ట్రైనింగ్ సెంటరు భవనాల్లో సగం వంతు కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొందని స్థానికులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

పిచ్చి మొక్కలకు ఆవాసం

పిచ్చి మొక్కల కారణంగా ఈ ప్రాంతంలో పాములు, విష పురుగులు కీటకాలు సంచరిస్తున్నాయని స్థానికులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు జీర్ణావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేయించి వినియోగించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.

పీహెచ్‌సీల పరిశీలన

వృద్ధుడికి కార్డు నమోదు ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌వో సుహాసిని

విజయవాడ పాతాసుపత్రి: జిల్లా పరిధిలోని కంచికచర్ల, పాతబస్తీ, ఆత్కూరు ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఎం.సుహాసిని పరిశీలించారు. మంగళవారం ఆయా కేంద్రాల్లో పర్యటించిన ఆమె రికార్డులను, వృద్ధులకు నమోదు చేస్తున్న అభా ఐడీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం వృద్ధులు తీసుకోవాల్సిన ఆహారాన్ని, పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు.

బాల్యం నుంచే విద్యను బలోపేతం చేయాలి

పటమట, న్యూస్‌టుడే : బాల్యం నుంచే విద్యను బలోపేతం చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎస్జీటీలు అంకితభావంతో కృషి చేయాలని.. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి వారికి చదవడం, రాయడంతో పాటు నైతిక విలువలు నేర్పించడంపై దృష్టి సారించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పటమట స్టెల్లా కళాశాలలో నిర్వహిస్తున్న పాఠశాల విద్యా శాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మెంటర్ హెల్త్ అండ్ కెరీర్ కౌన్సిలర్లను నియమించామని, ఆత్మహత్యలు, మత్తు పదార్థాలకు బానిసలవ్వడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు స్నేహభావంతో మెలగుతూ.. వాళ్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు.

మానవ వికాసానికి సైన్స్ ముఖ్యం

విజేతలతో కోఆర్డినేటర్ పిచ్చేశ్వరరావు తదితరులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: మానవ వికాసానికి సైన్సు ప్రధానమని ఎన్టీఆర్ జిల్లా డీఈవో సుబ్బారావు అన్నారు. పాతబస్తీలోని ఎల్‌బీసీటీ గుజరాతీ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన దక్షిణ భారత సైన్స్ డ్రామా జిల్లా కంటెస్ట్-2025 నిర్వహించారు. జిల్లా నుంచి పాల్గొన్న పాఠశాలల్లో జీవీఆర్ మున్సిపల్ హైస్కూల్(బేతురులు), జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్(కొండపల్లి) విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విజ్ఞాన సూత్రాలను నాటక రూపంలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విజ్ఞానశాస్త్ర కోఆర్డినేటర్ పిచ్చేశ్వరరావు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన

భువనేశ్వరి దేవిగా భ్రమరాంబదేవి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: వన్‌టౌన్‌లోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం(పాత శివాలయం)లో అమ్మవారిని భువనేశ్వరి దేవిగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజ చేశారు. మల్లేశ్వరస్వామికి మహా లింగార్చన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహించారు. ఆలయ ఈవో నటరాజన్ షణ్ముఖం, అర్చకులు నాగరాజ శర్మ, సాయి కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఐజీఎంసీ స్టేడియంలో పరిశీలిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ ఛైర్మన్ రవినాయుడు

స్టేడియం ఆధునికీకరణకు చర్యలు

విజయవాడ (క్రీడలు), న్యూస్‌టుడే : గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ (ఐజీఎంసీ) స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడుతో కలిసి పరిశీలించారు. స్టేడియంలో కల్పించాల్సిన మౌలిక వసతులు, ఆధునికీకరణ పనులపై చర్చించారు. ఇందుకు సంబంధించిన నివేదికలు త్వరగా తయారు చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. శాప్ మాజీ ఛైర్మన్, జాతీయ బ్యాడ్మింటన్ సంఘం సంయుక్త కార్యదర్శి పోలినేని అంకమ్మ చౌదరి, రాష్ట్ర బిల్డింగ్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘు రామరాజు పాల్గొన్నారు. శాప్ పరిపాలనాధికారి ఆర్. వెంకటరమణ నాయక్, శాప్ క్రీడాధికారి బి.శ్రీనివాసరావు, శాప్ ఇంజినీరింగ్ ఈఈ, డీఎస్‌డీవో కాకర్ల కోటేశ్వరరావు స్టేడియం పరిశీలించారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత శ్రీతేజకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ దందానగర్‌కు చెందిన సందారి శ్రీతేజ రూ. లక్ష విరాళాన్ని మంగళవారం అందజేశారు. దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ చందు శ్రీనివాస్ వారికి విరాళం రసీదు తోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

జీవన ప్రమాణ పత్రాలు సకాలంలో సమర్పించాలి

కార్యక్రమంలో సంఘం నాయకులు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్, విజయవాడ ఆధ్వర్యంలో రైల్వే పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్, పెన్షనర్ల వెల్ఫేర్ విభాగం దిల్లీ కార్యదర్శి పర్వేశ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సకాలంలో జీవన ప్రమాణ పత్రాల ఆవశ్యకత, పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ నాయకులను అభినందించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.ఎన్.శ్రీనివాసరావు, కామేశ్వరరావు, సాయి మోహన్, రైల్వే పెన్షనర్లు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా విద్యుత్తు బాక్సు

కేఎల్‌రావుపార్కులోని విద్యుత్తు ఫ్యూజ్ బాక్సుకు మూత లేకపోవడం, పిల్లలకు కూడా అందే విధంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. స్కేటింగ్ గ్రౌండ్ సమీపంలోని బోటు కొలను పక్కనే చెక్క వంతెన సమీపంలో ఈ ఫ్యూజ్ బాక్సు దర్శనమిస్తుంది. బోటు కొలను లోపలి భాగంలో చక్కటి పచ్చదనం ఉండడంతో సందర్శకులు ఎక్కువగా అక్కడే కూర్చుంటారు. పిల్లలు చుట్టూ పరుగులు తీస్తూ ఆడుతూ ఉంటారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఎంసీ విద్యుత్తు విభాగం సిబ్బంది రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, చిట్టినగర్**

కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు
బాలాజీ హాస్పిటల్స్ & డయాబెటిస్ సెంటర్
భవానీపురం ★ ఇబ్రహీంపట్నం
Dr. RLV PHANI KUMAR
MBBS, MD (INT MED). DIP DIAB
CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
Google Maps QR
FACEBOOK PAGE
Dr. D. ANUSHA
MBBS, MD (INT MED). DIP DIAB
CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
FOR Appointment ✆ 91540 64744, 91540 64745.
www.sreebalajihospitals.com

పౌర్ణమికి ముస్తాబవుతున్న శివాలయాలు

వన్‌టౌన్‌లో భక్తుల రద్దీ

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమికి పాతబస్తీలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ద్వాపర యుగంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం(పాతశివాలయం), విజయేశ్వరాలయంతో పాటు వసంత మల్లికార్జునస్వామి ఆలయాల గోపురాలకు రంగులు వేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం వెలుపల దుకాణాల నిర్మాణం పూర్తి చేశారు. ✦ కార్తిక మాసంలో నిత్యం భక్తులు దుర్గా ఘాట్‌లో స్నానమాచరించి శివయ్య దర్శనం అనంతరం కార్తిక దీపాలను వెలిగిస్తారు. ఈనెల 5న శివాలయాల్లో శివయ్యకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చనలతోపాటు కార్తిక దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ✦ రాత్రి 7 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ జ్వాలా తోరణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని అర్చకులు వివరించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ✦ పాత శివాలయం, విజయేశ్వరాలయం, వసంత మల్లికార్జున స్వామి ఆలయాల్లో భక్తులను నియంత్రించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవోలు నటరాజన్ షణ్ముఖం, వెంకటరెడ్డి తెలిపారు.

వసంత మల్లికార్జున స్వామి ఆలయం

జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీలకు ఎంపిక


విద్యార్థికి పూల మొక్క ఇస్తున్న ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, పీడీ మార్కండేయులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : స్థానిక పీబీ సిద్ధార్థ (పీబీఎస్) ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్.జైవర్ధన్ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్- 19 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ చుండి వెంకటేశ్వర్లు తెలిపారు. గత నెల 31 నుంచి మూడు రోజులు చిత్తూరు జిల్లాలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్- 19 వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరుగైన ప్రతిభ చూపి రాష్ట్ర జట్టులో స్థానం సాధించాడని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకు మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో జరిగే 69వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని వివరించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, పలువురు అధ్యాపకులు క్రీడాకారుడిని, పీడీ కె.మార్కండేయులును అభినందించారు.

మాజీ సైనికులకు కార్పొరేషన్ అవసరం

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే : మాజీ సైనికుల కోసం కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించడం అభినందనీయమని, అయితే ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాంధ్ర సాంబశివరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో వాటికి వీర సైనికుల పేర్లు పెట్టాలని కోరారు. అర్హులైన మాజీ సైనికులకు ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు కల్పించేలా రెండు శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని, సాధారణ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు తమ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షలు ఉన్న మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సూరెడ్డి శివకుమార్, అన్నే రామారావు, కె.ఉమామహేశ్వరరావు, సుంకర శేషగిరిరావు, షేక్ మొయినుద్దీన్, డి.వెంకటేశ్వర్లు, టి.రుక్మంగదరావు తదితరులు పాల్గొన్నారు.

నగర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
MKR KEDAR JEWELS
WHOLESALE SHOP
100% Hall Marked Jewellery
✆ 96525 65358
95052 88108
Shop No. 204, FM Plaza, 1st Floor,
Jaihind Complex, GOVERNORPET, Vijayawada.
kedarjewels5358@gmail.com

ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్
వసంతం 2025
విజయవాడ
చేతిపనులు, వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు
నవంబర్ 5 & 6 తేదీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు
శ్రీ శేషసాయి కళ్యాణ వేదిక
మహాత్మాగాంధీ రోడ్, విజయవాడ.

craftscouncil_ap
craftscouncilap.com
craftscouncilap@gmail.com

ప్రకటన

నా క్లయింటు విజయవాడ, భవానీపురం, ఎ.పి.హెచ్.బి. కాలనీ, యం.ఐ.జి.1, బ్లాకు నెం.17, ఫ్లాట్ నెం. 10 కాపురస్తురాలు దావు రవికుమార్ గారి భార్య సునీత గారి సంజాయిషీ పొంది, యావన్మందికి తెలియజేయునదేమనగా:
విజయవాడ, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో దస్తావేజు నెం. 7884/2014రుగా తన పేర విజయవాడ, భవానీపురం, ఎ.పి.హెచ్.బి. కాలనీ, యం.ఐ.జి.1, బ్లాకు నెం.17, ఫ్లాట్ నెం.10కి సంబంధించి 24-7-2014వ తేదీన రిజిష్టరు కాబడిన ఒరిజినల్ క్రయ దస్తావేజు మరియు మరికొన్ని కాగితాలను ఒక కవరులో పెట్టుకొని నా క్లయింటు తన ఇంటి నుండి స్వాతి థియేటర్ సెంటర్లో గల ఫొటోస్టాట్ షాపునకు ఫొటోస్టాట్ తీయించుకొనే నిమిత్తం 1-11-2025వ తేదీ ఉదయం 10 గంటలకు వెళ్తుండగా సదరు కవరు నుండి పైన తెలిపిన ఒరిజినల్ విక్రయ దస్తావేజు జారి పడిపోయినది. ఆ దరిమిలా ఎంత వెదికినను అది దొరకలేదు. కాబట్టి సదరు దస్తావేజు ఎవరికైనా దొరికిన యెడల ఈ దిగువ తెలిపిన నా అడ్రసునకుగాని, పైన తెలిపిన నా క్లయింటు అడ్రస్సునకు గాని అందజేయగలరు. సదరు దస్తావేజుకు సంబంధించి ఎవరు ఎట్టి లావాదేవీలు జరిపిన యెడల అవన్నియు చట్ట ప్రకారము చెల్లనేరవు. అంతేగాక నా క్లయింటు అట్టి వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుందురని యిందు మూలముగా తెలియపరచడమైనది.
సం/- అందే బాలాజీ, అడ్వకేట్
"స్వప్నసౌధం" 2వ లైను, గౌతమినగర్, కృష్ణలంక, విజయవాడ-13. సెల్: 9848463889.
విజయవాడ 3-11-2025

సినిమాలు

మాస్ జాతర: శైలజ, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), రాజకుమారి, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). ✦ కర్మణ్యే వాధికారస్తే: నవరంగ్(గవర్నరుపేట). ✦ తెలుసు కదా: అలంకార్. ✦ తెలుసు కదా, మిత్రమండలి, డ్యూడ్: జీ-3(రాజ్-యువరాజ్), మిరాజ్, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), రాజకుమారి, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). ✦ కె-ర్యాంప్: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు).
– న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

మహిళలు నైపుణ్యాలు నేర్చుకోవాలి

మాట్లాడుతున్న గృహ నిర్మాణ శాఖ డీఈ విజయబాబు

మహిళలకు అవగాహన కల్పిస్తున్న వైద్యురాలు మౌనిక

భవానీపురం, న్యూస్‌టుడే: పొదుపు సంఘాల మహిళలు నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని గృహ నిర్మాణ శాఖ డీఈ విజయబాబు పేర్కొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాన్ని భవానీపురంలోని ఒక కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వైద్యురాలు మౌనిక మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా రాణించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు సత్యప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మోసానికి పాల్పడిన ఉద్యోగిపై కేసు

భవానీపురం, న్యూస్‌టుడే: సంస్థ వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో ఆయిల్ నింపుతున్న వ్యక్తిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ వద్ద సీహెచ్ వి. హరనాథ్ తినుబండారాల వ్యాపారం చేస్తున్నారు. అతను పది వాహనాల ద్వారా సరకులను పంపిస్తూ ఉంటారు. నిత్యం వాహనాల్లో కార్డు ద్వారా డీజిల్ నింపుతారు. అతని వద్ద దేవత్ వీరన్న డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతను కంపెనీ వాహనాలకు పెట్రోల్ బంకుకు తీసుకెళ్లి కార్డును ఉపయోగించి ఆయిల్‌ను నింపుతారు. అయితే... కార్డును ఉపయోగించి కంపెనీ వాహనాలు కాకుండా ఇతర వాహనాల్లో ఆయిల్ నింపుతూ వారి వద్ద డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా రూ.2 లక్షల మేర కంపెనీకి నష్టం కలిగించినట్లు విచారణలో తేలింది. దీంతో హరనాథ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ గంగాపార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి కార్తీక మహోత్సవములు

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సర కార్తీక మాస శుద్ధ పాడ్యమి ది. 22-10-2025 నుండి ది. 20-11-2025 కార్తీక బహుళ అమావాస్య వరకు ప్రతి నిత్యము మధ్యాహ్నం గం॥ 3-30 ని॥లకు మహన్యాస పూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకము సాయంత్రం గం॥ 5.30 ని॥ల వరకు జరుగును.

శ్రీ గంగాపార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి విశేష కార్యక్రమములు

ది. 05-11-2025	బుధవారము కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణము సాయంత్రం 7-00 గంటలకు
ది. 09-11-2025	ఆదివారము కుబేర రుద్ర పాశుపత హోమము మహాలక్ష్మీ ప్రాప్తి, సర్వకార్య సౌఖ్యము కొరకు
ది. 12-11-2025	బుధవారము సాయంత్రం 7-00 గంటలకు ఉభయ దాతలకు కార్తీక మాస సందర్భమున అన్న సమారాధన కార్యక్రమము జరుపబడును.
ది. 16-11-2025	ఆదివారము నవగ్రహ రుద్ర పాశుపత హోమము నవగ్రహ ఉపశాంతి, నవగ్రహ దోష నివారణ కొరకు
ది. 18-11-2025	మంగళవారము మాస శివరాత్రి సందర్భమున స్వామి వార్లకు శాంతి కళ్యాణ మహోత్సవము సాయంత్రం 6-00 గంటలకు జరుగును

కావున భక్తులందరూ పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.
ఇట్లు: కందుల వెంకటరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

'దుర్గగుడి ఛైర్మన్ అన్యమత సత్కారం పొందడం ఆక్షేపణీయం'

చిట్టినగర్: కనకదుర్గమ్మ దేవస్థానం ఛైర్మన్, పాలకమండలి సభ్యురాలు అన్యమత సత్కారం పొందడం తీవ్ర ఆక్షేపణీయమని విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహానగర్ సహాయ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై హిందువులు, అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్య మతస్థుల సత్కారంలో పాల్గొన్న దుర్గగుడి ఛైర్మన్, పాలకమండలి సభ్యురాలిని తక్షణమే బాధ్యతల నుంచి తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ ఆలయ ఈవో, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

కారును ఢీకొన్న లారీ

భవానీపురం, న్యూస్‌టుడే: కారును లారీ ఢీకొన్న ఘటనపై భవానీపురం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలో శ్రీనివాసవర్మ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. గత నెల 23వ తేదీ కారులో ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో గొల్లపూడి నల్లకుంట వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు దెబ్బతింది. కారులో వెళ్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

విజయవాడ మధ్య

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

గాంధీనగర్, న్యూస్‌టుడే : విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా బుధవారం ఉదయం 8.30 నుంచి 10.30 వరకు పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పి.రవీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్, సాంబమూర్తి రోడ్డు, నర్రా వారి వీధి, పాపయ్య వీధి, ఏలూరు హోటల్ సెంటర్, ప్రెస్ క్లబ్, ఆంధ్రరత్న రోడ్డు, ఎన్ఆర్‌పీ రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, ఉయ్యూరు జమీందారు వీధిలో విద్యుత్తు ఉండదని ఆయన పేర్కొన్నారు.

51 మందికి జరిమానా

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 2, 4 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల అధికారులు.. మద్యం తాగి వాహనాలు నడిపిన 51 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిని 6వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆరుగురికి రూ.15వేలు, 45 మందికి రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి.లెనిన్‌బాబు తీర్పు చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

స్పందనకు వందనం

పాయకాపురం, న్యూస్‌టుడే : నందమూరినగర్ కృష్ణా కాలనీలో చెత్త సేకరణకు సిబ్బంది రావడం లేదని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా'కు సమాచారం ఇచ్చారు. దీనిపై మంగళవారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు.. కార్మికులతో చెత్తను తరలింపజేశారు.

? అజిత్‌సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సెంటర్‌లో రంగుమారిన నీరు సరఫరా అవుతోంది. **- రత్నకుమారి, స్థానికురాలు**

✔ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **- సతీష్, ఏఈ, సర్కిల్-2**

? అజిత్‌సింగ్‌నగర్ గంగానమ్మ ఆలయం రైలుపట్టాల వైపు.. నున్న ప్రాంతంలో చెత్త సేకరణకు సిబ్బంది రావడం లేదు. **- నిహారిక, స్థానికురాలు**

✔ సిబ్బంది తరచూ చెత్త సేకరించేలా చర్యలు తీసుకుంటాం. **- బాబూ శ్రీనివాసన్, ఏఎంవోహెచ్, సర్కిల్-2**

- న్యూస్‌టుడే, పాయకాపురం

స్వీయ రక్షణ.. పతకాల సాధన

తైక్వాండోలో రాణిస్తున్న బాలికలు

తలపడుతున్న క్రీడాకారిణులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

సమాజంలో అఘాయిత్యాలు, దాడుల నేపథ్యంలో స్వీయ రక్షణపై దృష్టిసారిస్తున్నారు నగరానికి చెందిన పలువురు బాలికలు. ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు, వారి బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు తైక్వాండో సాధన చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై పోటీ పడి.. పతకాలు కొల్లగొడుతున్నారు. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. మరో వైపు ఎంపిక చేసుకున్న క్రీడాంశంలో సత్తా చాటుతున్నారు.

ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయిలో మెరవాలని..

గుణదలలో నివసించే కంతేటి రమేష్‌బాబు, స్నేహలత దంపతుల ఇద్దరు కుమార్తెల్లో చిన్నమ్మాయి ధామిని.. జాతీయ స్థాయిలో పసిడి పతకం సాధించడమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తోంది. డాన్ బాస్కో పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తండ్రి ఫార్మా కంపెనీలో ఉద్యోగి, తల్లి ఆటో ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అక్క హన్సిని తైక్వాండోలో సాధన చేయడాన్ని చూసి దామిని ఆసక్తి పెంచుకుంది. మూడో తరగతిలోనే శిక్షణ ప్రవేశించింది. హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కేడెట్ విభాగంలో మూడు పసిడి, ఒక రజత, ఒక కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నిర్వహించే జాతీయ తైక్వాండో పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. త్వరలో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-17 పోటీల్లో తలపడేందుకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో సుమారు నాలుగు పసిడి, రెండు రజత, రెండు కాంస్య పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.

విజయాల వెల్లువ..

గుణదలలో నివసించే రేమళ్ల కిరణ్ కుమార్, వరలీల దంపతుల కుమార్తె అక్షిత అంతర్జాతీయ పోటీల్లో పసిడి పతకం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. తండ్రి బీపీ మెకానిక్, తల్లి గృహిణి. కుమార్తె ఆత్మరక్షణకు తైక్వాండో క్రీడ ఉపయోగపడుతుందని మూడేళ్ల క్రితం స్కూల్‌లో శిక్షకుడు ఎం.అంకమ్మ రావు వద్ద చేర్పించారు. అక్షిత ఓ వైపు విద్యనభ్యసిస్తూనే మరో వైపు రోజూ మూడు గంటల పాటు సాధన చేసేది. గత ఏడాది సెప్టెంబరులో ఆగ్రాలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కేడెట్ రజత పతకం సొంతం చేసుకుంది. జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ కేడెట్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో రెండు పసిడి, ఒక రజత పతకం కైవసం చేసుకుంది. ఇటీవల తాడేపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో రెండు పసిడి పతకాలు గెలుచుకుంది. జూన్‌లో హరిద్వార్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రెండు పసిడి, రెండు రజత పతకాలు కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో మూడు పసిడి, జాతీయ స్థాయిలో మూడు పసిడి, మూడు రజత పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేలా చూస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయం వద్ద 30వ డివిజన్‌లోని నిరుపేదలకు స్వయం ఉపాధిలో భాగంగా పీ-4 పథకం కింద ఆర్థిక సహాయం అందజేశారు. అర్హులైన వారికి ఇస్త్రీ బండి, చిరు వ్యాపారులకు 3 తోపుడు బండ్లు, అంగవైకల్యం కలిగిన యువకుడికి ట్రై బ్యాటరీ సైకిల్‌ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పీ-4 పథకం కింద ఎందరో నిరుపేదల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. గత 17 నెలల్లో నియోజకవర్గ పరిధిలో 250 బండ్లు అందజేశామని వివరించారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లక్కంరాజు శ్రీనివాస్ రాజు, ప్రధాన కార్యదర్శి వీరభద్ర హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.

బండ్లు అందజేస్తున్న ఎమ్మెల్యే ఉమా

యువతకు ఉద్యోగావకాశాలు

అజిత్‌సింగ్‌నగర్: నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా ఉద్యోగ మేళాకు సంబంధించిన ప్రచార పత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనేక ఐటీ కంపెనీలు పాల్గొంటున్నాయని.. ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు.

కళాసంస్థలకు ప్రోత్సాహం అందించండి

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ కళా సంస్థలను ప్రోత్సహించాలని తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు కోరారు. మంగళవారం గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానంద కళావేదికపై మనసే మందిరం కల్చరల్ సోషల్ అకాడమీ ప్రారంభోత్సవ సందర్భంగా సినీ సంగీత విభావరి నిర్వహించారు. వ్యవస్థాపకులు కె.రాజ్యలం పలు కళాసంస్థల నిర్వాహకులను సన్మానించారు. చిట్టిబాబు మాట్లాడుతూ.. కొత్తగా పాడుతున్న గాయకులను ప్రోత్సహించాలని కోరారు. గాయకులు సినీ గేయాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో దేవినేని..., వి.వి.వీరభద్రరావు, కోట వెంకటేశ్వరరెడ్డి, జోషి, ఆర్.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

లీకేజీకి మరమ్మతులు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : న్యూరాజరాజేశ్వరి పేట చేపల మార్కెట్ కూడలిలో భూగర్భ డ్రైనేజీ పంపింగ్ ప్రధాన పైపులైను లీకవుతోంది. మురుగు నీరు రోడ్లపై పారడంతో సమస్యలు తలెత్తాయి. వీఎంసీ ఏఈ మాధవ స్పందించి. సిబ్బందితో మాట్లాడారు. తక్షణమే పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన మంగళవారం భూగర్భ డ్రైనేజీ మరమ్మతు పనులు ప్రారంభించారు.

గోడ పత్రిక విడుదల చేస్తున్న సునీల్‌కుమార్, గిరిధర్, సంధ్య

9న చిత్రకళా పోటీలు

రామవరప్పాడు, గొల్లపూడి(కృష్ణలంక), న్యూస్‌టుడే : బాలల దినోత్సవం పురస్కరించుకుని ఫోరమ్ ఫర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హరివిల్లు చిన్నారుల రంగుల పండుగను ఈ నెల 9న నిర్వహిస్తున్నారు. బాల్‌భవన్‌లో మంగళవారం నిర్వాహకులు గోడ పత్రికను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ప్రజా సైన్స్ ఉద్యమ నాయకుడు అనుమకొండ సురేష్ జయంతి సందర్భంగా.. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంబీ విజ్ఞాన కేంద్రం 3వ అంతస్తులో 9వ తేదీ సాయంత్రం నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగలవారు 934 795 0085 ఫోన నంబరులో సంప్రదించాలని సూచించారు. పోటీల అనంతరం మ్యాజిక్ షో, బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. సునీల్ కుమార్, అరసవిల్లి గిరిధర్, రమేష్, సంధ్య, సౌజన్య, శ్రావణి, సుష్మ తదితరులు పాల్గొన్నారు.

స్టేడియం ఆధునికీకరణకు పరిశీలన

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ (ఐజీఎంసీ) స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని).. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడుతో కలిసి పరిశీలించారు. స్టేడియంలో కల్పించాల్సిన మౌలిక వసతులు, ఆధునికీకరణ పనులపై చర్చించారు. ఇందుకు సంబంధించిన నివేదికను త్వరగా తయారు చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. శాప్ మాజీ ఛైర్మన్, జాతీయ బ్యాడ్మింటన్ సంఘం సంయుక్త కార్యదర్శి పోలినేని అంకమ్మ చౌదరి, రాష్ట్ర బిల్డింగ్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు. శాప్ పరిపాలనాధికారి ఆర్.వెంకటరమణ నాయక్, శాప్ క్రీడాధికారి బి.శ్రీనివాసరావు, శాప్ ఇంజినీరింగ్ ఈఈ, డీఎస్‌డీఓ కార్ల కోటేశ్వరరావు స్టేడియం పరిశీలించారు.

ఐజీఎంసీ స్టేడియంలో పరిశీలిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు

మధ్యాహ్న భోజనం తనిఖీ

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎం.కె.బేగ్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కృష్ణా జిల్లా ఉర్దూ రేంజ్ ఉప తనిఖీ అధికారి షకీలా సందర్శించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించారు. పిల్లలతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, సరకులు పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు ఇమాం బాషా, ఉపాధ్యాయురాలు హమీదున్నీసా బేగం తదితరులు ఆమెను సత్కరించారు.

పిల్లలకు వడ్డిస్తున్న షకీలా

ఎస్సారార్‌లో ప్రాంగణ ఎంపికలు

మాచవరం, న్యూస్‌టుడే : స్థానిక ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 115 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కె.శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. జేకేసీ వారు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 11 ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్/జాబ్ డ్రైవ్ నిర్వహించారని పేర్కొన్నారు. ఇందులో 250 మంది పాల్గొనగా.. 115 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వారికి ఆఫర్ లెటర్స్ అందజేసి అభినందించారు. జేకేసీ సమన్వయకర్త జి.విజయదీప్, ఐక్యూఏసీ సమన్వయకర్త జె.నాగేశ్వరరావు, ప్లేస్‌మెంట్ అధికారి ఎ.ఆశీర్వాదం, ఇంటర్న్‌షిప్ సమన్వయకర్త ఎం.ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో పుష్పలత, దిలీప్ తదితరులు

మాజీ సైనికులకు కార్పొరేషన్ అవసరం

మాట్లాడుతున్న సాంబశివరావు. పక్కన శివకుమార్, రామారావు తదితరులు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే : మాజీ సైనికుల కోసం కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించడం అభినందనీయమని, అయితే ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో వాటికి వీర సైనికుల పేర్లు పెట్టాలని కోరారు. అర్హులైన మాజీ సైనికులకు ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు కల్పించేలా రెండు శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని, సాధారణ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు తమ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షలు ఉన్న మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు సూరెడ్డి శివకుమార్, అన్నే రామారావు, కె.ఉమామహేశ్వరరావు, సుంకర శేషగిరిరావు, షేక్ మొయినుద్దీన్, డి.వెంకటేశ్వర్లు, టి.రుక్మంగదరావు తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ మేధతో సకల సమాచారం

ప్రొఫెసర్ హరికిరణ్ వేగిని సన్మానిస్తున్న బీబీఏ సభ్యులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : న్యాయవాదులు కృత్రిమ మేధ (ఏఐ)తో తమకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా పొందవచ్చని కేఎల్‌యూ ప్రొఫెసర్ హరికిరణ్ వేగి పేర్కొన్నారు. మంగళవారం బీబీఏలో న్యాయవాదులకు 'ఏఐ ఇన్ లీగల్ ప్రాక్టీస్' అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన హాజరై ప్రసంగించారు. ఏఐతో పొందే సమాచారంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంత మేరకు ఏయే సమాచారాన్ని వినియోగించుకోవాలో వివరించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో వచ్చిన తీర్పుల కోసం ఒకప్పుడు గంటల తరబడి వెతుక్కోవాల్సి వచ్చేదన్నారు. ఇపుడు ఏఐ వచ్చిన తర్వాత నిమిషాల్లో తెలుసుకోవచ్చని చెప్పారు. బీబీఏ అధ్యక్షుడు ఎ.కె.బాషా మాట్లాడుతూ.. ఏఐతో మన పనిని ఎంతో మెరుగ్గా చేసుకోవచ్చని తెలిపారు. దాని వల్ల దుష్ఫలితాలు కూడా ఉన్నాయంటూ.. ఇటీవల సినీ నటుడు చిరంజీవి ఉదంతాన్ని వివరించారు. అనంతరం ప్రొఫెసర్‌ను బీబీఏ ఘనంగా సత్కరించింది. మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంపై మహిళా న్యాయవాదులు కేకు కోసి సంబరాలు నిర్వహించారు.

సమష్టి కృషితో విద్యాభివృద్ధి

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

పటమట, న్యూస్‌టుడే : బాల్యం నుంచే విద్యను బలోపేతం చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎస్జీటీలు అంకితభావంతో కృషి చేయాలని.. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి వారికి చదవడం, రాయడంతో పాటు నైతిక విలువలు నేర్పించడంపై దృష్టి సారించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పటమట స్టెల్లా కళాశాలలో నిర్వహిస్తున్న విద్యా శాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మెంటర్ హెల్త్ అండ్ కేరీర్ కౌన్సిలర్లను నియమించామని, ఆత్మహత్యలు, మత్తు పదార్థాలకు బానిసలవ్వడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు స్నేహభావంతో మెలగుతూ.. వాళ్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. విద్యార్థి దశ నుంచే మానసిక ఆరోగ్యంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పించే దిశగా చూడాలని సూచించారు. 41 మోడల్ ఫౌండేషనల్ పాఠశాలల టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కోర్టు ప్రకటన

O.S. No: 100/ 2024

... కోర్టు నందు ... నోటీసు ... తేది. 10-11-2025 ...

జల్లి అనిల్ కుమార్, కరణం చిరంజీవులు

అడ్వకేట్స్, సెల్ నెంబరు: 88855 55337, 83096 20222

దే. 04-11-2025

జాతీయ చెస్ పోటీలకు ఎంపిక

క్రీడాకారులతో రేణుక

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : స్థానిక ఎస్సారార్ చెస్ కోచింగ్ అకాడమీకి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ స్కూల్ గేమ్స్ చెస్ పోటీలకు ఎంపికయ్యారని డైరెక్టర్ పి.రేణుక తెలిపారు. ఆంధ్రా చెస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పది ర్యాంకింగ్ టోర్నీలో కనీసం అయిదు టోర్నీల్లో తలపడి మెరుగైన ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులను జాతీయ స్కూల్ గేమ్స్ చెస్ పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అండర్-14 బాలికల విభాగంలో కె.కావ్య, జె.లాస్య, అండర్-16 ఓపెన్ కేటగిరీలో ఎస్.నీరజ్‌కుమార్‌లు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారన్నారు. వీరు త్వరలో అస్సోంలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. అకాడమీలో మంగళవారం వారిని అభినందించారు.

బ్రాస్ బ్యాండ్ విజేత కర్నూలు, విశాఖ జట్లు

విజయవాడ క్రీడలు: పటమటలోని కేబీసీ జడ్పీహెచ్ స్కూల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో కర్నూలులోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాల జట్టు బ్రాస్ బ్యాండ్ బాలుర విభాగంలో విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో విశాఖ జిల్లా మల్కాపురంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విన్నర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. పైప్ బ్యాండ్ బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల జట్టు ప్రథమ స్థానం సాధించింది. సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దడంలో, దేశభక్తిని పెంపొందించడంలో స్కూల్ బ్యాండ్ పోటీలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.

ప్రభుత్వ ఖాజీగా షాబాషి

అజిత్‌సింగ్‌నగర్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రభుత్వ ఖాజీగా సయ్యద్ షాబాషి(అబ్దుల్లా)ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం నియామక పత్రం అందించిందని ఎమ్మెల్సీ రూహుల్లా తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని కార్యాలయంలో ఈ మేరకు అబ్దుల్లాకు ఆయన నియామక పత్రం అందజేశారు. శాలువా కప్పి సత్కరించారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్లాకు అభినందనలు తెలిపారు.

అబ్దుల్లాకు నియామక పత్రం అందిస్తున్న రుహుల్లా

స్మృతివనం అభివృద్ధి నిర్ణయంపై హర్షం

సూర్యారావుపేట: అంబేడ్కర్ స్మృతివనాన్ని అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పించాలని తీసుకున్న నిర్ణయంపై ఇండియన్ అంబేడ్కర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి తారకప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. స్మృతి వనంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని దళిత సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి అభివృద్ధి చేయాలని పర్యాటకశాఖకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు.

7న హాకీ శతాబ్ది ఉత్సవాలు

లోగో ఆవిష్కరించిన రాజశేఖర్, కోటయ్య, ఉమాదేవి తదితరులు

విజయవాడ క్రీడలు: హాకీ ఎన్టీఆర్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీపీ స్టేడియంలో హాకీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. ఆటపై అవగాహన కల్పించేందుకు మంగళవారం బీఆర్‌టీఎస్ రోడ్డులో ఎస్‌టీవీఆర్‌ఎం స్కూల్ విద్యార్థులు, క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.కోటయ్య ప్రారంభించారు. తొలుత పాఠశాలలో ఉత్సవాల లోగోను ఆవిష్కరించారు. 7న ఎంబీపీ స్టేడియంలో బాలబాలికలకు హాకీ పోటీలు నిర్వహించి విజేతలకు వ్యక్తిగత పతకాలు బహూకరిస్తామని పేర్కొన్నారు. పీఈటీ కె.ఉమాదేవి, ఉపాధ్యాయులు, హాకీ సంఘం సంయుక్త కార్యదర్శి కె.సుకన్య పాల్గొన్నారు.

బంగారం, ఆస్తి పత్రాలు లాక్కుని మోసం

సూర్యారావుపేట: ఓ వృద్ధురాలి బంగారం, ఆస్తి పత్రాలు లాక్కుని.. ఆమెను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూతురు, అల్లుడిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గాపురానికి చెందిన ఏలూరి మాణిక్యమ్మ (83).. తన కుమార్తె నాగమణి, అల్లుడు ఈడుపుగంటి రాజారావులతో కలిసి ఉంటున్నారు. ఆమెకు సంబంధించిన బంగారం, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను వారు లాక్కున్నారు. బ్యాంకు చెక్కులపై ఆమె సంతకాలను ఫోర్జరీ చేశారు. నందివాడలో ఉన్న వ్యవసాయ భూమిని ఆమెకు తెలియకుండా.. శ్రీధర్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. రూ.3.45 లక్షలు తీసుకుని ఆ సొమ్మును తమ ఖాతాలో జమ చేసుకున్నారు. గత 2 సంవత్సరాలుగా వారిద్దరూ పట్టించుకోకపోవడంతో.. మనవరాలి ఇంటికి వచ్చి ఉంటున్నారు. ఆస్తి, బంగారం గురించి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో తనను మోసం చేసి బంగారం, ఆస్తి పత్రాలు లాక్కున్నారంటూ కుమార్తె, అల్లుడిపై మాణిక్యమ్మ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

అదనపు కట్నం తేవాలని వేధింపులు

గవర్నర్‌పేట: పెళ్లై 9 సంవత్సరాలైనా అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అతనికి సహకరిస్తున్న అత్తమామలు, మరిది, తోడి కోడలుపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. న్యూఆర్ఆర్‌పేటకు చెందిన కట్టా భవ్యశ్రీ, శ్రీనివాస్‌లు భార్యాభర్తలు. వీరికి 2016లో వివాహం జరిగింది. కట్నం కింద రూ.2లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు. గత మూడు సంవత్సరాలుగా మద్యం తాగి వచ్చి మరో రూ.2లక్షలు కట్నం తీసుకు రావాలని వేధిస్తున్నాడని భవ్యశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనికి అత్త వరలక్ష్మి, మామ సదానంద్, తమ్ముడు రాంబాబు, తోడికోడలు కృష్ణ, బంధువు మణి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. 8 నెలల క్రితం తనను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపేశారని.. అప్పటి నుంచి పుట్టింటిలో ఉంటున్నానని తెలిపారు. దీనిపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేషన్ డీలర్‌పై కేసు నమోదు

పాయకాపురం: ఓ వృద్ధురాలికి మూడు నెలలుగా సరకులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో చూపి, కార్డుదారుని ఇబ్బంది పెట్టిన రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు జేసీ ఎస్.ఇలక్కియా మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని లబ్బీపేటలో జి.నారమ్మ అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. డీలర్లు వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలిచ్చింది. కానీ.. లబ్బీపేట డీలర్ కె.నాగలక్ష్మి గత మూడు నెలల సరకులను నారమ్మకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో చూపారు. అడిగితే బియ్యం ఇవ్వడం లేదు. దీనిపై జేసీకి ఫిర్యాదు అందగా.. విచారించారు. ఇది నిజమేనని తేలింది. అలాగే సరకు పంపిణీలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయిందని జేసీ పేర్కొన్నారు. దీంతో డీలర్‌పై చట్టరీత్యా కేసు నమోదు చేశామని, డీలర్‌షిప్‌ను రద్దు చేసినట్లు ఇలక్కియా వెల్లడించారు.

సహజీవనం.. ఆపై బెదిరింపులు

మధురానగర్: బాగా చూసుకుంటానని నమ్మించి.. ఓ యువతిని మోసం చేసిన ఆటోడ్రైవర్‌పై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూఆర్ఆర్‌పేటకు చెందిన ఓ యువతి (30) భర్తతో విబేధాల కారణంగా 11 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. శీల వెంకటేశ్వరరావు అనే ఆటోడ్రైవర్.. చూసుకుంటానని ఆమెను నమ్మించాడు. సహజీవనం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆటో కొనుక్కుందామని ఆమె నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. తర్వాత నుంచి పట్టించుకోకుండా ముఖం చాటేస్తున్నాడు. గత నెల 28న ఇంటికి వచ్చిన అతడిని నిలదీసింది. ఆమెపై దాడి చేసి గాయపరచడమే కాకుండా చంపుతానని బెదిరించాడు. బాధితురాలు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు.

వృద్ధురాలి అదృశ్యంపై ఫిర్యాదు


లీలావతి

మధురానగర్: భర్తపై అలిగిన ఓ వృద్ధురాలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగి మజ్జి రామశేషు, లీలావతి (72) దంపతులు కేదారేశ్వరపేట 8వ లైనులో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం కుక్కర్‌కు మరమ్మతులు చేయించే విషయంలో వారి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో భార్య అలిగి, ఎవరికీ చెప్పకుండా మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందంటూ భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

అదరగొట్టారు.. అసెంబ్లీకి వెళ్తున్నారు!

సాయి మేఘన

రేణుకాదేవి

దేవరాపల్లి, నక్కపల్లి, న్యూస్‌టుడే: అమరావతి శాసనసభలో అధ్యక్షా.. అంటూ మాట్లాడే అవకాశం జిల్లా విద్యార్థినులకు దక్కింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బాలబాలికలకు క్విజ్, వక్తృత్వ పోటీలు ఇటీవల నిర్వహించారు. దేవరాపల్లి మండలం కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని సింగంపల్లి వెంకట సాయి మేఘన మేకిన్ ఇండియా-వికసిత్ ఆంధ్రప్రదేశ్, భారత రాజ్యాంగ ఆవశ్యకత, పౌరహక్కులు, బాధ్యతలపై ప్రసంగం న్యాయ నిర్ణేతలను అబ్బురపరిచింది. దీంతో ఈనెల 26న మాక్ అసెంబ్లీలో మాడుగుల నియోజకవర్గ విద్యార్థి శాసనసభ్యురాలిగా తన వాణి వినిపించబోతోంది. ఈమెకు గైడ్ టీచర్‌గా ఇదే పాఠశాలకు చెందిన కొవాది రాంబాబు వ్యవహరించారు. పాయకరావుపేట నియోజకవర్గ విద్యార్థి శాసన సభ్యురాలిగా నక్కపల్లిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని చందగిరి రేణుకాదేవి ఎంపికైంది. ఇటీవల ఈ విద్యార్థిని జిల్లా విజ్ఞాన శాస్త్ర సెమినార్ పోటీల్లో ప్రతిభ చూపి ఢిల్లీ పర్యటనకు ఎంపికైనట్లు నక్కపల్లి ఎంఈఓ కె.సరేశ్ తెలిపారు.

ఐక్యతే మన బలం

ర్యాలీలో ఎంపీ రమేశ్, కలెక్టర్, ఎస్పీ తదితరులు

ఐక్యతే మన బలమని.. ప్రతి ఒక్కరిలో ఈ భావన్ని పెంపొందించాలని ఎంపీ సి.ఎం.రమేశ్ అన్నారు. వల్లభ్ భాయ్ పటేల్ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం అనకాపల్లిలో రన్‌ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్‌సిన్హా, మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద, భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రత్నాకర్, కొట్ని బాలాజీ పాల్గొన్నారు. – అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:


పుస్తకం చదువుతున్న అయ్యన్న

సెల్‌ఫోన్ వీడండి.. పుస్తకం చదవండి: అయ్యన్న

అనకాపల్లి, న్యూస్‌టుడే: యువత సెల్‌ఫోన్ వీడి మంచి పుస్తకాలు చదవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ ఆటస్థలంలో విశాఖపట్నం బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనకాపల్లి పుస్తక మహోత్సవాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. వడ్డాది పాపయ్య సాహితీ వేదికపై 'గ్రంథాలయాలు-సమాజం' అంశంపై మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో ఉందన్నారు. యువత ఖాళీ సమయాల్లో గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదవాలన్నారు. చదవడం అలవాటు కావాలన్నారు. నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక పుస్తక మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, నూకాలమ్మ, జగన్నాథ దేవస్థానం ఛైర్మన్లు పీలా నాగశ్రీను, దాడి బుజ్జి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పి.రాము, రచయితలు రామమోహనరావు, రంగబాబు పాల్గొన్నారు.

చీకటి దందా.. తెరలేపారంతా!

ఈనాడు డిజిటల్, అనకాపల్లి చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉచిత ఇసుక విధానానికి జిల్లాలో అడుగడుగునా తూట్లుపడుతున్నాయి. నిన్న, మొన్నటివరకు గెడ్డలు, నదులను ఇష్టారాజ్యంగా తవ్వేసిన అక్రమార్కులు ఖాళీ స్థలాలు, తోటల్లో నిల్వ చేశారు. ఇప్పుడు విక్రయాలు చేస్తున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు చూస్తూ వెళ్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలేదు.

అనకాపల్లి: శారదానది వంతెన సమీపాన లారీ నుంచి ట్రాక్టర్‌లో ఇసుక నింపుతున్నారిలా..

జిల్లాలో అధికారికంగా 7 ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ చేశారు. ఇందులో టన్ను రూ. 720 పడుతుంది. ఒక ట్రాక్టర్‌లో మూడు టన్నులకు పైగా పడుతుంది. రవాణా చార్జీతో కలిపి సుమారు రూ. 3 వేల వరకు ఖర్చవుతుంది. అదే అక్రమార్కులు ట్రాక్టర్ లోడు రూ. 2 వేలకు విక్రయిస్తున్నారు. పెందుర్తి, సబ్బవరం, పరవాడతోపాటు విశాఖ నగరంలోని గాజువాక, కూర్మన్నపాలెంలో నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో అక్కడకు నేరుగా పంపిస్తున్నారు.

చోడవరం మండలం గవరవరం గ్రామంలో బహిరంగంగా ఇసుక వేలంపాట నిర్వహించారు. ఐదులో గ్రామాభివృద్ధి కోసం ఏడాదికి రూ. 7.41లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శారదానదిలో భారీగా ఇసుక మేట వేసింది. దీంతో నదిలో ఇసుక తవ్వి టైరుబళ్లతోపాటు ట్రాక్టర్లు, లారీలకు ఒక దరను నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో తవ్వకాలు ప్రారంభించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీనిపై తహసీల్దారు రామారావు వద్ద ప్రస్తావించగా అక్రమ తవ్వకాలు చేపట్టి ఇసుక విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

అనుమతి లేకుండా ఇసుక నిల్వ చేయడం నేరం. జిల్లాలో స్టాక్ పాయింట్ల ద్వారా వర్షాల సమయంలోనూ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాం. జిల్లాలో ఎక్కడైనా చేలల్లో, తోటల్లో అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించాం. అక్రమ రవాణా చేస్తే.. వినియోగించిన వాహనాలు సీజ్ చేస్తాం. – శ్రీనివాస్, మైనింగ్ ఏడీ, అనకాపల్లి

గూడు కట్టుకుంటారా.. గోడు వింటారు!

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాలకు పీఎంఏవై 2.0లో దరఖాస్తును కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏవిధమైన అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులకు గృహ యోగం కల్పించే దిశగా యాప్ రూపకల్పన చేశారు.

పి.ఎల్.పురంలోని జగనన్న కాలనీలో ఖాళీ స్థలాలు

✦ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా జిల్లాలోని 24 మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో పునాది దశలో ఆగిన ఇళ్ల నిర్మాణాలను తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంలో పునాది వరకు ఇళ్లు నిర్మించినప్పటికి పథకం మంజూరు కాకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. మరికొంతమంది గోడల వరకు కట్టుకున్నా వైకాపా ప్రభుత్వంలో వీరికి అవకాశం దక్కలేదు. ఆలాంటి వారందరికి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులతో..

✦ గతంలో ఇల్లు మంజూరు కావాలంటే రాజకీయ నాయకుల ప్రాపకం ఉండాల్సి వచ్చేది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా యాప్‌ను రూపొందించారు. గ్రామంలో పునాది స్థాయిలో ఆగిపోయిన ఇంటి లబ్ధిదారుని వద్దకు వెళ్లి ఆ ఫొటోను, ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. ఆధార్‌కార్డు ఆధారంగా అర్హత ఉందో లేదో నిర్ధారించి పీఎంఏవైలో ఇంటిని మంజూరు చేయనున్నారు.

✦ ఇంతకుముందు నమోదు బాధ్యత గృహ నిర్మాణ సంస్థలో పొరుగు సేవల సిబ్బంది చూసేవారు. ప్రస్తుతం దీనిలో మార్పులు చేశారు. గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్లకు బాధ్యతలు ఇచ్చారు. దీనివల్ల జవాబుదారీతనం ఉంటుందని భావిస్తున్నారు. అవకతకలు జరిగితే దానికి పూర్తి బాధ్యత సదరు ఉద్యోగిదే.

✦ పథకంలో ఇంటిని కేటాయిస్తే రూ. 1.59 లక్షలు ఇవ్వనున్నారు. దీనిలో రూ. 27 వేలు ఉపాధి హామీ పథకంలో అందించనున్నారు. ఇప్పటికే పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల పరిధిలో మూడు వేల మందికి పైగా నమోదు చేసుకున్నారు.

✦ జిల్లాలోని 24 మండలాల పరిధిలోని గ్రామాల్లో నమోదు వేగవంతం చేస్తున్నారు. వాస్తవానికి నవంబరు 5తో ఈ పథకం గడువు ముగియనుంది. గత అయిదు రోజుల నుంచి సాంకేతిక ఇబ్బందులతో సర్వర్ పని చేయక యాప్‌లో వివరాల నమోదు సాధ్యపడలేదు. దీంతో గడువు పొడిగించనున్నారు.

జాబితాలు సిద్ధం చేయిస్తున్నాం... అన్ని గ్రామాల్లోనూ అర్హుల జాబితాలు సిద్ధం చేయిస్తున్నాం. యాప్ పని చేయకపోవడంతో గడువు పెంచనున్నారు. ఎంపీడీఓల పర్యవేక్షణలో ఇంజినీరింగు, డిజిటల్ అసిస్టెంట్లు లబ్ధిదారుల ఇంటి పునాదుల ఫొటోలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎన్.శ్రీనివాస్, ఈఈ, గృహనిర్మాణ సంస్థ

శ్రమజీవులకు భరోసా

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు.. భవనం, పంట, పొలం, పరిశ్రమ.. ఇలా ఏదైనా ముందుకెళ్లాలంటే కార్మికులే కీలకం. కార్మికుల జీవితాలకు భరోసా కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. ఈ-శ్రమ్ పేరుతో అసంఘటిత రంగంలో కార్మికులను గుర్తించి ఆదుకోవడానికి ముందుకొచ్చాయి.

జిల్లాలో పరవాడ, అచ్యుతాపురం పరిధిలో వందల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. టెక్స్‌టైల్స్, వలస, వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, ఆటో కార్మికులు, చిన్న చిన్న వాణిజ్య సముదాయాలు, భవన నిర్మాణాలు, రవాణా, ఆసుపత్రులు, చేతివృత్తులు, ఎలక్ట్రీషియన్లు, రిటైల్ రంగంలో.. ఇలా 5.5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గుర్తింపు కార్డులు లేవు. ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ఈ-శ్రమ్ పేరుతో కొన్నేళ్లగా కార్డులు అందిస్తున్నా అవగాహన లేక 90 శాతం మంది తీసుకోవడం లేదు.

■ జిల్లాలో ఇప్పటివరకు 70,651 మంది ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా పేర్లు నమోదు చేసుకొని కార్డులు పొందారు.

■ ఈ-శ్రమ్ కార్డు పొందేందుకు 18-59ఏళ్ల మధ్య ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరూ అర్హులు. కార్డు పొందేందుకు ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లించని ప్రైవేటు కార్మికులందరూ అర్హులే.

దరఖాస్తు చేయడం ఇలా.. కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు అందే ఈ కార్డును పొందడం చాలా సులభం. సొంత మొబైల్ ద్వారా గూగుల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేస్తే సులభంగా కార్డు పొందవచ్చు. దీంతోపాటు కార్మికశాఖ కార్యాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ), ఈ-సేవాకేంద్రాలు, సేవాసదన్ కేంద్రాలు, https:///eshram.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయొచ్చు. వివరాలను నమోదు చేశాక ఈ-శ్రమ్ యునిక్ ఐడీ కార్డు జారీ అవుతుంది.

ఇవీ ప్రయోజనాలు.. బీమా కంపెనీలు అమలు చేసే బృంద బీమా పథకాల్లో చేరే అవకాశం ఉంటుంది. ఏడాది పాటు రూ. 2 లక్షల ప్రమాద బీమా యోజన, అంగవైకల్య బీమా ఉచితంగా అందుతుంది. వలస కార్మికులను గుర్తించి వారికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉపాధి పొందడానికి ఈ కార్డు ఒక గుర్తింపుగా ఉపయోగపడుతోంది. సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్యబీమా వంటి సౌకర్యాలను పొందొచ్చు. వివాహం సందర్భంగా కార్మికులతోపాటు వీరి సంతానానికి రూ. 20 వేలు డిపాజిట్ చేసి మూడేళ్ల తరువాత అందిస్తారు.

మాన్‌ధన్... పీఎం-శ్రమయోగి మాన్‌ధన్ (ఎస్‌వైఎం) పథకానికి 18-40 ఏళ్ల వయస్సు కార్మికులు అర్హులు. కార్మికులు వయస్సు ప్రకారం కొంత నగదు చెల్లిస్తే అందుకు సరిపడా డబ్బులను ప్రభుత్వాలు చెల్లిస్తాయి. కార్మికునికి 61 ఏళ్ల దాటిన తరవాత పింఛన్‌రూపంలో వీటిని అందిస్తారు. దీనికి తక్కువగా రూ.55, ఎక్కువగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

వ్యవసాయ అనుబంధంగా ఉపాధి పొందేవారు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే తాపీమేస్త్రి, రాళ్లు కొట్టేవారు, సెంట్రింగ్, రాడ్‌బెండింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, శానిటరీ, పెయింటింగ్, టైల్స్, ఎలక్ట్రీషియన్లు, వెల్డింగ్, చర్మకారులు, రజకులు, తోపుడుబళ్లు, గీతకార్మికులు, కళాకారులు, రిక్షా కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇళ్లవద్ద పనిచేసేవారు, కొరియర్ బాయ్స్, ఉపాధి కూలీలు, ఆశా కార్మికులు, అంగన్‌వాడీ, మధ్యాహ్నం భోజన పథకం వర్కర్లు, హమాలీలు, దుకాణాల్లో పనిచేసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

10న అప్రెంటిస్‌షిప్ మేళా

నర్సీపట్నం, న్యూస్‌టుడే: స్థానిక ఐటీఐలో ఈ నెల 10న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా జరగనుంది. జిల్లాలోని పలు కంపెనీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయని ప్రిన్సిపల్ గౌరిమణి చెప్పారు. ఆసక్తి కలిగినవారు వివరాలకు 96183 22824 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

చిరుజల్లులు పడతాయి

అనకాపల్లి, న్యూస్‌టుడే: రాబోయే అయిదు రోజులు జిల్లాలో చిరుజల్లులు పడతాయని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. స్థానిక పరిశోధన కేంద్రం ఆవరణలో మంగళవారం వాతావరణ ఆధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు మాట్లాడుతూ పగటి అత్యధిక ఉష్ణోగ్రతలు 31 నుంచి 33.1 సెల్సియస్ డిగ్రీలు ఉంటాయని వివరించారు.

కోటవురట్లలో వైకాపాకు భారీ షాక్

కోటవురట్ల, న్యూస్‌టుడే : కోటవురట్లలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు **కిల్లాడ శ్రీనివాసరావు** తన పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమనాథ్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో, వైకాపాలో చేరానన్నారు. అయితే ఇటీవల రాజకీయ పరిణామాలతోపాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.



త్వరితగతిన రైల్వే జోన్ పనులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సూచించారు. తూ.కో.రైల్వే వాల్తేర్ డివిజనల్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నొవాటెల్ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రామ్మోహన్‌నాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులపై సమీక్షించారు. పలు స్టేషన్లలో సౌకర్యాల కల్పన, విస్తరణ పనులు, కొత్త రైళ్ల ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు.

తీరు మారలేదు.. జోరు ఆగలేదు!

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఊపిరి తీస్తున్న ప్రైవేటు వాహనాలు

నక్కపల్లి, న్యూస్‌టుడే

రహదారులపై వరుస ప్రమాదాలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో 26 మంది మృత్యువాత పడగా, సుమారు 40 మంది గాయపడ్డారు. అనకాపల్లి జిల్లా పరిధిలోనూ తరచూ ఇవే తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీస్తుండగా.. కొందరు చోదకుల మితిమీరిన వేగం, నిర్లక్ష్యం వెరసి రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకోవడంతో నిర్మాణ సామగ్రి తెచ్చే భారీ వాహనాల్లో చాలా మేర నిబంధనలు మీరి రాకపోకలు సాగిస్తున్నాయి.

● జిల్లాలో గతేడాది 799 ప్రమాదాల్లో 313 మంది మృత్యువాత పడగా, 734 మంది గాయపడ్డారు. ఈ ఏడాది తొమ్మిదిన్నర నెలల్లో 506 ప్రమాదాల్లో 240 మరణిస్తే 518 మంది గాయపడ్డారు.

జిల్లాలో మృత్యు ఘోష..

■ ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి వద్ద రెండు రోజుల కిందట జరిగిన ప్రమాదంలో మేజిక్ వాహనం డ్రైవర్ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది.

■ మూడు నెలల కిందట బయ్యవరం వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

■ రెండు నెలల కిందట డ్రైవర్ మద్యం మత్తులో ఓ టిప్పర్ కాగిత టోల్‌గేట్ వద్ద బీభత్సం సృష్టించింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.

■ లంకెల పాలెం కూడలిలో భారీ లారీ బీభత్సం సృష్టించగా, మొత్తం అయిదురు మృత్యువాత పడ్డారు.

రయ్.. రయ్..

› జాతీయ రహదారిపై పరుగులు తీసే వాహనాల్లో కొన్నింటి వేగానికి అడ్డుకట్ట పడటంలేదు. ప్రైవేటు బస్సులైతే గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవాలనే ఆత్రుతతో డ్రైవర్లు సగటున గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వాహనాలను పరుగులు తీస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

› ట్రక్కులు, టిప్పర్లు సైతం సరాసరి సగటున 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళుతున్నాయి. చోదకుల్లో అనేక మంది విశ్రాంతి లేమి, మద్యం తాగడం, రద్దీ ప్రాంతాలను గుర్తించక ముప్పు తెచ్చిపెడుతున్నారు.

› గతంలో కాగిత టోల్‌గేట్, ఇతర రద్దీ ప్రాంతాల్లో పోలీసులు రాత్రి గస్తీలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకుల ముఖం కడిగించేవారు ఇది మంచి కార్యక్రమమే అయినా ప్రస్తుతం అది బాగా తగ్గిపోయింది.

స్పెషల్ డ్రైవ్... రహదారి ప్రమాదాల నియంత్రణకు ఎస్పీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. డ్రైవర్లకు ముఖం కడిగించే కార్యక్రమం జరుగుతోంది, దీన్ని మరింత పెంచుతాం. నిబంధనలు ఉల్లంఘనల అడ్డుకట్టకు స్పెషల్ డ్రైవ్ పెట్టాం.– పి.శ్రీనివాసరావు, డీఎస్పీ, నర్సీపట్నం

మళ్లీ జలతాండవం

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో తాండవ జలాశయ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమై మంగళవారం ఉదయం రెండు స్పిల్‌వే గేట్లను ఎత్తి 1,237 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు. సోమవారం సాయంత్రానికి 378.7 అడుగుల వరకు నీరుంది. మంగళవారం ఉదయానికి 379 అడుగులకు చేరడంతో దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈఈ అనూరాధ చెప్పారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1430 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 640 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని, రౌతులపూడి, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కోటవురట్ల మండలాల్లో 51,465 ఎకరాల ఆయకట్టు ఉంది. వరి ప్రస్తుతం పొట్టదశలో ఉంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండటం, ఖరీఫ్‌కు ముందుగానే అత్యవసరమైన చోట కాలువలకు మరమ్మతు చేయడం, పూడిక తొలగింపు పనులు చేపట్టడంతో ఆయకట్టు చివరి భూములకూ నీరందుతోంది. జలాశయంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో వచ్చే ఏడాది ఖరీఫ్‌కూ డోకా లేదని ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ కరక సత్యనారాయణ పేర్కొన్నారు. ఎక్కడెక్కడ శాశ్వత మరమ్మతులు అవసరమో డిసెంబరులోనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు.

7 నుంచి రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలు

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అండర్ 14, 17, 19 విలువిద్య (ఆర్చరీ) క్రీడా పోటీలను పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిది వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 936 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులతోపాటు 52 మంది కోచ్‌లు, 50 మంది స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పోటీలకు హాజరవుతారన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, జిల్లా క్రీడాధికారి జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లి 'ఉక్కు'కు ఏలేరు జలాలు

రూ.330 కోట్లతో 53 కి.మీ. పొడవున పైపులైను

న్యూస్‌టుడే, తుని గ్రామీణం. కోటనందూరు

యువతకు ఉద్యోగకల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో నియోజకవర్గానికి ఒక పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి భారీ, మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించడం విశేషం. గతంలో తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలో నిర్మించే ఉక్కు కర్మాగారానికి ఏలేరు నీరు అందించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

పైపులైను ఏర్పాటుకు తరలిస్తున్న భారీ గొట్టాలు

ముమ్మరంగా పైపులైను పనులు

నక్కపల్లి మండల పరిధిలో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులకు నాతవరం మండలం శరభవరం నుంచి ఏలేరు జలాలను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నాతవరం, కోటనందూరు, తుని మండలం, పాయకరావుపేట తదితర మండలాల మీదుగా సుమారు 53 కి.మీ. పొడవున ఏలేరు కాలువ నుంచి నీటిని సరఫరా చేసేందుకు పైపులైను పనులు సాగుతున్నాయి. దీని కోసం శరభవరం వద్ద సుమారు రెండు ఎకరాలు సేకరించి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోతల విధానంతో పైపులైను ద్వారా నక్కపల్లి సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ఎంబీ పట్నానికి తరలించే పనులు చేపట్టారు. దీనికోసం ఒక మీటరు వెడల్పు కలిగిన పైపులను ఏర్పాటు చేస్తున్నారు. కోటనందూరు, తుని మండల పరిధిలోని మరువాడ, రేఖవానిపాలెం తదితర గ్రామాల పరిధిలో పైపులైను పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న కర్మాగారానికి మొదట్లో రోజుకు 5 మిలియన్ లీటర్ల (50 లక్షల లీటర్లు) నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. అనంతరం 80 మిలియన్ లీటర్లు సరఫరా చేసే సామర్థ్యంతో ఈ పైపులైను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఐఐసీ సిబ్బంది తెలిపారు.

ప్రైవేటు దేవాలయాల్లోనూ భద్రత

కలెక్టరేట్, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం శివాలయాలు, ప్రముఖ దేవాలయాలు, స్నాన ఘట్టాలు, ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, దేవాదాయ, పోలీసు, వైద్యశాఖ, ఎంపీడీఓలతో దేవాలయాల భద్రతపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాల వద్ద క్యూలైన్లు సిద్ధం చేయాలన్నారు. సముద్ర, నదీ స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను, బోట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన పూర్తి వివరాలు తహసీల్దార్లు, ఎంపీడీఓలు వద్ద ఉండాలన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస సంఘటన నేపథ్యంలో భద్రతా చర్యల్లో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. రాంబిల్లి మండలం పంచదార్ల, సత్యనారాయణస్వామి గిరి ప్రదక్షిణలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి దేవాలయం వద్ద వచ్చి, వెళ్లే మార్గాలు వేరువేరుగా ఉండాలన్నారు. ఇన్‌ఛార్జి డీఆర్‌డీ సుబ్బలక్ష్మి, ఆర్‌డీఓలు, జిల్లా దేవాదాయశాఖ అధికారిణి సుధారాణి, గ్రామ, వార్డు సచివాలయ అధికారిణి మంజులవాణి పాల్గొన్నారు.

ఓపెన్‌టాప్ 'డబుల్ డెక్కర్' వచ్చేసింది

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: పర్యాటక శాఖకు చెందిన మూడో డబుల్ డెక్కర్ బస్సు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకుంది. ఈ బస్సును సాగర్‌నగర్‌లోని ఈపీడీసీఎల్ కారాలయం సమీప విద్యుత్తు ఛార్జింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ చేశారు. ఇది ఓపెన్‌టాప్ కావడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇప్పటికే బీచ్‌రోడ్డులో ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు విజయవంతంగా నడుపుతున్న రెండు డబుల్ బస్సులకు పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు తాజాగా ఇది చేరనుండటంతో మరింత ఉత్సాహం కనబడనుంది.

(c) eenadu

మరో లారీ.. ఇంకోసారి!

అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రోడ్డు

దాసరయ్యపాలెం వద్ద నిలిచిపోయిన వాహనం

రావికమతం మండలం దాసరయ్యపాలెం వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో మరో టిప్పర్ లారీ కూరుకుపోయింది. ఇక్కడ టిప్పర్ లారీ కూరుకుపోవడం నెలరోజుల వ్యవధిలో ఇది నాలుగో సారి. మరుపాకలోని రాయి క్వారీ నుంచి బండ రాళ్లను టిప్పర్లతో అనకాపల్లి వైపు తరలిస్తుంటారు. పరిమితికి మించిన లోడుతో ఈ వాహనాలు ప్రయాణించడంతో దాసరయ్యపాలెం-మరుపాక గ్రామాల మధ్య రహదారి ధ్వంసమైంది. ఈ మార్గంలో టిప్పర్లతో బండ రాళ్లను తరలింపొద్దని మరుపాక, దాసరయ్యపాలెం గ్రామస్థులు గతంలో ఆందోళనకు దిగారు. అయినా ఎలాంటి మార్పులేదు. టిప్పర్ లారీలు తిరగడంతో దారుణంగా తయారైంది. - రావికమతం, న్యూస్‌టుడే

ఆర్వో ప్లాంటుకు మరమ్మతులు

స్పందనకు వందనం

మరమ్మతు చేస్తున్న సిబ్బంది

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాతళ్లలో ఆర్వో ప్లాంటుకు మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 2న 'ఈనాడు'లో 'నిర్వహణ గాలికి.. నీళ్లకు వీధుల్లోకి' శీర్షిక ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని రాజవరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆడపా వెంకట సూర్యనారాయణ ఆర్వో ప్లాంటు పనిచేయని విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిని మంగళవారం వారు బాగు చేయించారు.

జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం

సాయిచరణ్, లవకుమార్

అనకాపల్లి పట్టణం: హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న జాతీయస్థాయి పెడరేషన్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో అనకాపల్లి యువకులు ప్రతిభ చూపారు. 85 కేజీల విభాగంలో బాల సాయిచరణ్ బంగారు, 75 కేజీల విభాగంలో లవకుమార్ కాంస్య పతకాలు పొందారు. వీరిని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బద్రినాథ్, నీల, అజయ్ అభినందించారు.

మానవాళికి మహోపకారం!!

ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకున్న 'మెడ్‌టెక్ జోన్'

అంకుర సంస్థలకు నిపుణుల దిశానిర్దేశం

ఈనాడు, విశాఖపట్నం

ఒకప్పుడు నగర శివారులో ఎలాంటి జనసంచారం లేని ప్రాంతం. ఇప్పుడు దేశంలో వైద్య ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు వైద్య ఉపకరణాలు ఎగుమతి చేస్తోంది. వందలాది సంస్థలు, అక్కడ తయారయ్యే పరికరాలతో తక్కువ కాలంలోనే దేశ, విదేశాల్లో గుర్తింపు పొందాయి. అదే విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్). విద్యార్థులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తోంది. ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణ కోసం నెలకొల్పిన 'మెడ్‌టెక్ యూనివర్సిటీ'ని త్వరలోనే ప్రారంభించనున్నారు.

- ప్రారంభం: 2018
- విస్తీర్ణం: 275 ఎకరాలు
- సంస్థలు: 150కి పైగా
- టర్నోవర్: రూ.10 వేల కోట్లకు పైగా..
- ఎగుమతులు: 80 దేశాలకు
- ఉత్పత్తులు: క్యాన్సర్ నిర్ధారణలో వినియోగించే ఐసోటోప్‌లు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తదితర 400కు పైగా.

సదుపాయాలు

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రయోగశాలలు, పరీక్ష కేంద్రాలు, త్రీడీ ప్రింటింగ్, బయో మెటీరియల్ టెస్టింగ్, కేంద్రాలు, రీజెనరేటివ్, మెడికల్ ఫెసిలిటీ, స్టెమ్‌సెల్ కల్చర్ ఫెసిలిటీ తదితరాలు.

అందుబాటులో 'పీజీ' కోర్సులు..

మెడ్‌టెక్‌కు పెరుగుతున్న డిమాండ్ మేరకు ఆరు నెలల వ్యవధితో పీజీ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. అక్కడి ఇండియన్ బయోమెడికల్ స్కిల్ కన్సార్టియమ్ (ఐబీఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్సులకు భారతీయులతోపాటు విదేశీయులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ కోర్సుల ద్వారా వివిధ పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలకు సన్నద్ధం చేస్తున్నారు.

అంకుర సంస్థలకు ఆసరా

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అత్యుత్తమ వసతులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నీతిఆయోగ్‌కు చెందిన 'బయో వ్యాలీ', కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖకు చెందిన 'బయో వ్యాలీ' పేరిట రెండు ఇంక్యుబేటర్లు ఏర్పాటుచేశారు. అంకుర సంస్థలకు ఆర్థిక సలహాలు, నిధుల సమీకరణకు సహకరిస్తున్నారు. వ్యక్తిగత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ పాస్‌పోర్ట్ (ఐ-పాస్‌పోర్ట్)ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అంకుర సంస్థలు అక్కడి ప్లగ్‌అండ్‌ప్లే సౌకర్యాలు, ప్రపంచ స్థాయి పరీక్ష కేంద్రాలు, ప్రొటోటైపింగ్ ల్యాబ్‌లు, పూర్తి ఎకోసిస్టమ్‌ను వినియోగించుకోవచ్చు.

దివ్యాంగులకు భరోసా..

మెడ్‌టెక్ జోన్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్‌లో దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాలు రూపొందిస్తున్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటితో పోలిస్తే అతి తక్కువ ధరకే అందిస్తున్నారు.

విద్యార్థులకు అవగాహన

పరిశ్రమల సందర్శనలో భాగంగా విద్యార్థులకు అత్యాధునిక మెడ్‌టెక్ ఎకోసిస్టమ్, ఉత్పత్తులు, పరిశోధనలు, ఆవిష్కరణలపై అవగాహన కల్పిస్తున్నారు. మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అత్యాధునిక ల్యాబ్‌లు, సౌకర్యాలను విద్యార్థులు సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 154కు పైగా కళాశాల యాజమాన్యాలు మెడ్‌టెక్ జోన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.

ట్రిపుల్ జంప్ పోటీల్లో దార్లపూడి విద్యార్థినుల ప్రతిభ

ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, పీఈటీ వినోద్

పాఠశాల ఉపాధ్యాయులతో విద్యార్థినులు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: దార్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పి.నాగమౌనిక, జి.తారకలక్ష్మి రాష్ట్రస్థాయి ట్రిపుల్ జంప్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు జాన్ మెతుషెలా మంగళవారం తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ కనబర్చి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వ్యాయామోపాధ్యాయులు నిర్మల, లోవరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ నెల 21, 22 తేదీల్లో పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

కబడ్డీలో నర్సీపట్నం గురుకుల బాలురు..

నర్సీపట్నం: స్థానిక బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. తుమ్మపాలలో జరిగిన అంతర్ జిల్లా సబ్ జూనియర్స్ పోటీల్లో నర్సీపట్నంకు చెందిన లోకేశ్, వినయ్ సత్య సాయి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అర్హత సాధించారు. కర్నూలులో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడనున్నట్లు ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, వ్యాయామోపాధ్యాయుడు వినోద్ చెప్పారు.

పాతవలసలో జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక

కె.కోటపాడు, న్యూస్‌టుడే: పాతవలసలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయి అండర్-14 విభాగం బాలురు, బాలికల వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు మంగళవారం జరిగాయి. పలు పాఠశాలల నుంచి 172 మందికిపైగా క్రీడాకారులు ఎంపికకు హాజరయ్యారు. వీరిలో 24 మంది రాష్ట్రస్థాయికి అర్హత సాధించారని వ్యాయామోపాధ్యాయుడు కృష్ణ తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాయుడు, ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు.

విజేతలతో హెచ్‌ఎం, వ్యాయామ ఉపాధ్యాయులు, సర్పంచి తదితరులు

నేడు మంత్రి గొట్టిపాటి రాక

అనకాపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ఉదయం వస్తున్నారని ఎస్‌ఈ ప్రసాద్ తెలిపారు. స్థానిక దిబ్బపాలెం రోడ్డులో రూ. 5.50 కోట్లతో నూతనంగా నిర్మించే పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షత వహిస్తారని తెలిపారు.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి..

విశాఖపట్నం, న్యూస్‌టుడే: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి బుధవారం నగరంలో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న ఆయన ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. ఉదయం 10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో బాస్కెట్‌బాల్ సదస్సు ఏర్పాట్లు పరిశీలిస్తారు. 11 గంటలకు కేజీహెచ్ వెళ్లి డయాలసిస్ యంత్రాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ స్టడీ సర్కిల్‌ను, 3.30 గంటలకు వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిని సందర్శిస్తారు. 4.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరుకు తిరుగు పయనమవుతారు.

విచారణకు అధికారుల గైర్హాజరు

సొసైటీలో నిరీక్షిస్తున్న ప్రదీప్‌కుమార్

రోలుగుంట, న్యూస్‌టుడే: జానకి రాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం జరగాల్సిన విచారణ గురువారానికి వాయిదా పడింది. వేతన బకాయిలు ఇప్పిస్తామని నమ్మించి తన వద్ద లంచం తీసుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ సొసైటీ ఉద్యోగి బోలెం రామకృష్ణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు హాజరు కాకపోవడంతో ఈ విచారణ వాయిదా వేశారు. తాను ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు బకాయిపడిన వేతనాలు ఇప్పిస్తామని సహకారశాఖ అధికారి, సీనియర్ ఇన్‌స్పెక్టర్లు నగదు తీసుకున్నారని రామకృష్ణ ఆరోపించారు. స్పందనలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించాలని ఎలమంచిలి డివిజనల్ సహకార సీనియర్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. దీనికి రామకృష్ణ తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు విచారణకు హాజరు కాలేదు. దీంతో కొద్దిసేపు వారి కోసం ఎదురుచూసి, ఫిర్యాదుదారు నుంచి వివరాలు సేకరించి రికార్డులను పరిశీలించారు. సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన తరువాత విచారణాధికారి తిరుగుముఖం పట్టారు. ఇదిలా ఉండగా ఉన్నతస్థాయి అధికారులను విచారించేందుకు వారికంటే దిగువ స్థాయి ఉద్యోగిని ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

జిరాయితీ భూములపై ఆంక్షలా?

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: దేముడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది దొప్పెర్లలోని జిరాయితీ రైతుల పరిస్థితి. తమ భూములను 22ఏ నుంచి తప్పించాలని రైతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) ప్రాజెక్టు కోసం నిర్మించే రోడ్డు కోసం భూములు ఇవ్వడమే తాము చేసిన నేరమా అంటూ వాపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొప్పెర్ల పరిధిలోని సర్వే నంబర్లు 28, 31, 32, 34, 97, 100, 101, 102, 103, 171 భూములను 22ఏ జాబితా నుంచి తప్పించారు. దీంతో అవసరాల కోసం వీటిని విక్రయించుకోవచ్చని రైతులు ఆనందపడ్డారు. తీరా రిజిస్ట్రేషన్ కోసం ఎలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే సబ్ డివిజన్ చేసి తీసుకురావాలని కొర్రీ పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కరించాలని దొప్పెర్లకు చెందిన 100 కుటుంబాలకు చెందిన రైతులు అచ్యుతాపురం తహసీల్దార్, అనకాపల్లి ఆర్డీఓ, కలెక్టరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేయాలని కోరుతూ రైతులు, ఎంపీటీసీ సభ్యులు పల్లి వెంకటరావు మంగళవారం మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. భూములు అమ్ముకోవడానికి వీలులేక శుభకార్యాలు, అత్యవసర పనులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

వసతిగృహ విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి

మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ జాహ్నవి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో పది, ఇంటర్ విద్యార్థులు తుది పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ, కస్తూర్బా బాలికా విద్యాలయాలు, వసతి గృహ సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ ఇందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. పబ్లిక్ పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులంతా వసతిగృహాల్లోనే ఉండాలన్నారు. బాలికల వసతి గృహాల్లో ఇతరులను అనుమతించ కూడదన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మోడల్ పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. తుపానుకు భవనాలు దెబ్బతింటే తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావు నాయుడు, సంక్షేమ అధికారులు శ్రీదేవి, మంగవేణి, బి.రామనాథం పాల్గొన్నారు.

నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులు

నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న శిశు సంరక్షణ కేంద్రాలకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలో పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థల అనుమతుల మంజూరు కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 43 సంస్థలు ఉండగా వీటిలో మూడు మాత్రమే ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నాయన్నారు. జిల్లా స్థాయి తనిఖీ బృందం ఈ సంస్థల స్థితిగతులను పరిశీలించి నివేదిక అందజేస్తుందన్నారు. 35 సంస్థలు నేరుగా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయని, నిబంధనలు అనుసరించని ఏడు సంస్థలకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆయా సంస్థల్లో ఉన్న చిన్నారులను దగ్గరలో ఉన్న సంస్థలకు తరలించనున్నారు. జేసీ జాహ్నవి మాట్లాడుతూ సంరక్షణ కేంద్రాల్లో చిన్నారులు ఏ పాఠశాలల్లో చదువుతున్నారో వివరాలు సమర్పించాలన్నారు. నిబంధనలు పాటించని సంస్థలకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, కమిటీ కన్వీనర్ వి.శ్రీధర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి రమేష్, బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ రాధ పాల్గొన్నారు.

అంతర్జాతీయ కొనుగోలుదారులతో సదస్సు

విశాఖపట్నం మేరియట్ హోటల్‌లో ఈనెల 9న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగం ఆధ్వర్యంలో ఎగుమతి సదస్సు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక వేత్తలు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేశ్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

BUSINESS OFFER

Wanted business partner for existing ice cubes plant (for bars, clubs, caterers) For more details please Contact Phone Number ✆ 9110708408.

FINANCIAL SERVICES

All Type of Funds: Mortgage (Any Prop, with/without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA Mediators also Welcome. Contact Phone Number: 9019388175.

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్, సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 93969 99669.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్, షుగర్‌కు. వైజాగ్. హోటల్ దాక్షాయణి, రైల్వేస్టేషన్ రోడ్, చావులమదుం జంక్షన్ వద్ద, ప్రతీ నెల 5,19 తేదీల్లోమందులు

PEOPLE CARE

OLD AGE HOME

ఆధునిక వసతులతో AC మరియు నాన్ AC రూమ్స్ మరియు డాక్టర్ పర్యవేక్షణలో రిటైర్మెంట్ హోమ్, అక్కయ్యపాలెం, హైవే బస్టాప్ దగ్గర. Contact: 7794948777.

REAL ESTATE

FLAT FOR SALE

SEETHAMMADHARA

Rs.6999/Sft Luxury 3BHK 2450 Sft New Flat. North East Facing. 100% Vastu, Lift, Generator, 2 Parkings. Contact Ph: 7893126804.

GENERAL

MVP కాలనీలో 3BHK ఫ్లాట్, సాగర్‌నగర్ మరియు PM పాలెంలో 2BHK ఫ్లాట్ బ్యాంక్‌లోన్ సదుపాయంతో అమ్మకం. Contact Phone: 8686997700.

LAND FOR SALE

GENERAL

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్రదించవలసిన ఫోన్ : 9063890162, 8106234196.

PLOT FOR SALE

ANANDAPURAM

అతివేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఉడా ప్లాట్స్ అన్ని డెవలప్మెంట్స్‌తో బ్యాంక్ లోన్ సదుపాయంతో తక్కువ ధరకే అమ్మకం స్పాట్ రి. & భోగాపురం దగ్గర ప్లాంటేషన్‌తో కేవలం 6 లక్షలకే ప్లాట్. Phone: 9398216663.

BHOGAPURAM

VMRDA అప్రూవ్డ్ Plots భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర & VSP-VZM రోడ్ జనాడ జం॥ దగ్గర రెసిడెన్షియల్ ఏరియాలో స్పాట్ రిజిస్ట్రేషన్ / బ్యాంక్‌లోన్ ఫెసిలిటీతో సేల్ Contact Phone Number ✆ 7995105369.

భోగాపురం NH-16కి 400మీ॥లో భూమి & ఎర్రచందనం మొక్కలు రెండింటి మీద ఆదాయం సంపాదించుకొనే గొప్ప అవకాశం తక్కువ ధరలో. 8374373299.

TO LET

ANAKAPALLI

To-Let 2 Bed Room Portion Newly Renovated G/F Budda Surya Rao St, Nidamdoddi, D.No: 14-9-18, AKP. Cont: 8522899512/ 7032702868.

JAGADAMBA

3BHK, F.No:304, VishnuSurya Prabha Paradise KGH UpRoad, Nr. Jagadamba Mosque, Vizag. Residence Purpose. ✆ 9849544287, 9908035477.

SIRIPURAM

3 BHK 2550 Sft. VIP Towers 4th Floor, Flat No.401, 2 Car Parkings, VIP Road, Siripuram, Vizag. Contact: Phone: 9182418680.

COMMERCIAL

GENERAL

Navaratna Trade Centre 1589 Sft. Commercial Shop for Rent Shop No.11, Beside Hotel Meghalaya, VSP. Contact: 9182418680.

JOBS

Restaurant Waiter Jobs కొరకు బాయ్స్&గర్ల్స్ కావలెను. ఇంటర్వ్యూ: హోటల్ విన్సర్‌పార్క్, KGH ఎదుట,వైజాగ్. బాయ్స్‌కు వసతి భోజనం. 9849581868.

WANTED Male marketing vice principals, computer operators and female tele-callers qualification any Degree, Age limit: 25to45 years. Salary:12000/- to20000/-, Working location: MasterMinds College Vizag, Contact Phone : 8008557071, 92487 22267.

WANTED
TELE CALLERS - (F): 10 Nos
Work from Home Opportunity
Qlf : Inter / Any Degree.
Salary : 15k to 30k. PM
Job Location: Vizag.
Kalyani, Nr. NAD Kotha Road.
Contact HR between 10am to 7pm
83096 55089 / 77803 59852

WANTED
A Well Established Org. Starts New Projects in 2 States. Urgently Required in AP State, VSP Branches.
1. DIVISIONAL MANAGERS: M/F
Qlf: Retd. Gazetted Officers.
Monthly Package: 1,60,000 (Salary + Allowances Negotiable)
2. ADMINISTRATION STAFF : M/F
(A) OFFICE INCHARGES : 5 Posts
(B) OFFICE ASSISTANTS : 5 Posts
(C) P.R.O's: 3 Posts
Qlf: Age 30 Years and above any Degree min. 1Yr. Exp. in any sectors.
Monthly Package: 60,000 to 1 Lakh Nego.
INTERVIEWS ON : 5th & 6th - Nov-25
INTERVIEW TIMINGS 10.00 AM to 7PM
Con: Y.K.Rao
DOCTORS COLONY, VSP
Ph: 8121100599

పైడిభీమవరం పరవాడ అచ్యుతాపురం Hyd ఫార్మాకంపెనీలో 10th, డిగ్రీ, M.Sc, కెమిస్ట్రీ బీటెక్, డిప్లమో, ITI, MBA (Fin/HR) సూపర్‌వైజర్స్, స్టోర్, సిస్టమ్ ఆపరేటర్, హెల్పర్స్ Contact Phone Number: 8341177761, 8019647888.

MARKETING/ SALES

Hyd. based Tissue Mfg. Company needs Sales Marketing Teams 9 Nos. includes PDM/ SE/SO. ✆ 7997990685, abhilash@peaceforever.in

Sri Sathya Sai Pharmacy Yendada urgently requires two Certified Pharmacists to work Salary as per existing norms Apply ssspharmacy99@gmail.com Contact Phone Number ✆ 7989695499.

TOURS AND TRAVELS

ఇండియన్ రైల్వేస్- తమిళనాడు & కేరళలో పవిత్ర ఆలయాలైన అరుణాచలం, తిరుచ్చి, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, గురువాయూర్, కొచ్చిన్‌కు ప్రత్యేక పర్యాటక రైలు. నవంబర్ 16న, Rs. 19,950/- నుండి మొదలు. మరిన్ని వివరాలకు 9355021516లో మరియు tourtimes.inను సందర్శించండి.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

వాహన తనిఖీలు.. 77 కేసుల నమోదు

వాహన తనిఖీలు చేస్తున్న డీఎస్పీలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కొత్తూరు జాతీయ రహదారి వద్ద డీఎస్పీలు శ్రావణి, మోహనరావు వాహనాల తనిఖీ చేశారు. శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడిపిన వారికి, అమిత వేగంతో, అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను గుర్తించి 77 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీలు హెచ్చరించారు. ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ పాల్గొన్నారు.

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

వినతిపత్రం ఇస్తున్న ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ చిన్నారావు, నాయకులు

కలెక్టరేట్, నెహ్రూచౌక్, న్యూస్‌టుడే: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ చిన్నారావు మంగళవారం ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్టపరమైన మార్పులు తీసుకువచ్చి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. ఉపాధ్యాయులు విద్యావ్యవస్థలో ఎంతో కీలకంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

బస్సు టైర్ కింద బైకు, ఆ పక్కనే మృతదేహం

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాత పడ్డాడు. నాతవరం ఎస్సై తారకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. నాతవరం మండలం అచ్చంపేటకు చెందిన కోసూరి పెదరాయుడు (20) మంగళవారం ఉదయం జుత్తు కత్తిరించుకునేందుకు బైకుపై కాకినాడ జిల్లా కోటనందూరు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కృష్ణాపురం - అచ్చంపేట గ్రామాల మధ్య పోతురాజులబాబు వాక సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పెదరాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఏలేరుకాలువలో పడి ఒకరు..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కొప్పాక వద్ద ఏలేరుకాలువలో పడి ఒకరు మృతిచెందారు. దీనికి సంబంధించి గ్రామీణ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. పరవాడ మండలం గొన్నవానిపాలేనికి చెందిన పల్లి దిలీప్‌కుమార్ (32) ఈనెల 2న అనకాపల్లికి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లోంచి బయలుదేరారు. మంగళవారం ఏలేరు కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దిలీప్‌కుమార్‌దిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బహిర్భూమికి వెళ్లి కాలుజారి కాలువలో పడి ఉంటాడని మృతుడి తండ్రి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు. ఇతనికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది.

యువకుడి ఆత్మహత్య

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన యువకుడు సత్తిరెడ్డి దుర్గాప్రసాద్ (25) నర్సీపట్నం గ్రామీణ మండలం ఆర్.లక్ష్మీపురం సమీపంలోని తోటలో పురుగు మందు తాగాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. అవివాహితుడైన దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నాడు. మందులు అయిపోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన అతను అమ్మమ్మ ఊరైన రోలుగుంట వెళ్తూ సోమవారం నర్సీపట్నంలో ఆగాడు. అక్కడ ఓ దుకాణంలో పురుగు మందు డబ్బా కొనుగోలు చేశాడు. రామలక్ష్మీపురం సమీపంలోని తోటలోకి వెళ్లి రోలుగుంటలోని మేనమామకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆయన వచ్చేలోగా అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు చెప్పారు.

అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు

అనకాపల్లి పట్టణం: కుంచంగిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. కట్టెల పొయ్యిపై సీహెచ్ నాగమణి వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

పాతవడ్లపూడిలో చోరీ

విశాఖపట్నం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిన సంఘటన దువ్వాడ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. ధనాజీ కుటుంబం పాతవడ్లపూడిలో నివాసం ఉంటోంది. మంగళవారం ఇంట్లోని సభ్యులు బయటకు వెళ్తూ తాళం విద్యుత్తు మీటర్‌పై పెట్టడం ఇద్దరు వ్యక్తులు గమనించారు. వారు వెళ్లగానే తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లి చోరీ చేసిన నగదు లెక్కిస్తుండగా.. యజమాని ధనాజీ రాగా.. ఆయనను నెట్టేసి నగదుతో పరారయ్యారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని దువ్వాడ క్రైం పోలీసులు తెలిపారు.

చికెన్ ధరలు (కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	108	105
లైవ్	135	125
డ్రెస్డ్	196	220
స్కిన్‌లెస్	223	230

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

అనకాపల్లి జీవీఎంసీ బాలికోన్నత పాఠశాలలో..

విజేతలతో రుధిరరాణి

ఆకట్టుకునే చిత్రాలతో అద్భుత ప్రతిభ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: చిత్రలేఖనం పోటీలో విద్యార్థులు గీసిన ఆకట్టుకునే చిత్రాలు అలరించాయి. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారు. జీవీఎంసీ బాలికోన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 'మీకు ఇష్టమైన పండగ' అంశంపై నిర్వహించిన పోటీల్లో అలరించే చిత్రాలు గీశారు. వీరిలో వై. హేమలత (8వ తరగతి), వి.లహరి (9వ తరగతి), డి.జోత్స్న (8వ తరగతి) ప్రతిభ చూపారు. వీరికి హెచ్‌ఎం రుధిరరాణి బహుమతులు అందజేశారు.

✦ విద్యాధర పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారు. జి. సాత్విక(9వ తరగతి), సీహెచ్ పోల విష్ణేశ్వర్, కె.చైతన్య ప్రతిభ కనబరిచారు. వీరికి పాఠశాల కరస్పాండెంట్ శివరామకృష్ణ, హెచ్‌ఎం వై. మాలతి బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న శివరామకృష్ణ

విద్యాధర పాఠశాలలో..

విజేతగా నిలిచి.. బహుమతులు పొంది

పాయకరావుపేట, న్యూస్‌టుడే: చిత్రలేఖనంలో విద్యార్థులు సత్తా చాటారు. 'ఈనాడు-ఈటీవీ' ప్రతిభాపాటవ పోటీలు పట్టణంలోని కనోస్సా ఇంగ్లిష్ మీడియం స్కూలులో మంగళవారం నిర్వహించారు. సందేశాత్మక చిత్రాలతో విద్యార్థులు ఆకట్టుకు న్నారు. ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. బి. వసంత, పి.శరత్ పవన్, కె.మధు బహుమతులు గెలుచుకున్నారు. కరస్పాండెంట్ థామస్, వైస్ ప్రిన్సిపల్ వేణి, పి.విజయ, జి.రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పేట కనోస్సా స్కూల్లో..

బహుమతులు అందుకున్న వారితో ఉపాధ్యాయులు

దుర్గానగర్‌లో సర్వే

పాయకరావుపేట: పట్టణంలోని దుర్గానగర్‌లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. పోలవరం ఎడమ కాలువ తవ్వకంలో భాగంగా చేపట్టిన పేలుళ్లతో ఇళ్లకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తహసీల్దారు మహేశ్వరరావు ఆధ్వర్యంలో కాలనీలో పర్యటించారు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. తుది నివేదికను జిల్లా కలెక్టరుకు అందిస్తామని తహసీల్దార్ మహేశ్వరరావు తెలిపారు. ఆర్.ఐ. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా: మాస్ జాతర, సత్యనారాయణ స్క్రీన్-2: డ్యూడ్, పరిసాయి: కె-ర్యాంప్, పిక్చర్‌ప్యాలెస్: బైసన్, రామచంద్ర: 1990, సత్యనారాయణ స్క్రీన్-1: బాహుబలి, వెంకటేశ్వర: కాంతార చాప్టర్1,
అచ్యుతాపురం: ఎస్‌వీటీ సినీప్లెక్స్ స్క్రీన్-1 బాహుబలి స్క్రీన్-2: మాస్ జాతర

మాయల వల.. విలవిల..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

✦ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. దాదాపు రూ. 8 లక్షల వరకు కాజేశారు.

✦ మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారని అనకాపల్లికి న్యాయవాదిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ. 30 లక్షల వరకు తమ ఖాతాకు మళ్లించుకున్నారు.

✦ అనకాపల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ యూట్యూబ్‌లో వచ్చిన లింకును ఓపెన్ చేయగా ఫోన్ నంబరు అడిగారు. దీనిని వాట్సాప్ గ్రూపులో నంబరు చేర్చి అధిక డబ్బులు వస్తాయని ఆశచూపి లక్షల్లో నగదు కాజేశారు.

✦ అనకాపల్లికి చెందిన దంతవైద్యుడికి తాము ఆర్మీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికారు. పరీక్షలు చేయడానికి నగదు చెల్లిస్తామని దీనికోసం తొలుత కొంత నగదు డిపాజిట్ చేయాలని చెప్పడంతో రూ.1.30 లక్షలు ఆయన చెల్లించారు. మోసపోయానని పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుచేశారు.

సైబర్ నేరాల నిరోధంపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సైబర్ నేరగాళ్లు పెచ్చుమీరుతున్నారు. పెట్టుబడులు పెడితే అధిక డబ్బులు వస్తాయని... ఇంటి వద్దనే ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. చరవాణిలో లింకులు ఓపెన్ చేయవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నా మోసపోతున్నారు. ఇటీవల జరిగిన సైబర్ నేరాల్లో అనకాపల్లిలో విద్యావంతులు కూడా మోసాలకు గురవుతున్నారు.

అనకాపల్లిలో..

ఏడాది	కేసులు
2024	19
2025	6

✦ కొంతమంది ఫిర్యాదులు చేస్తుండగా మరికొంతమంది మిన్నకుండి పోతున్నారు. బ్యాంకుల్లో రుణాలు.. ముద్రా రుణాల రాయితీల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.

వాహనాలతో ప్రచారం

సైబర్ మోసాలకు చాలా మంది గురవుతున్నారు. తెలియని వారితో మాట్లాడడం, లింకులు ఓపెన్ చేయడం వల్ల ఇబ్బందికి గురవుతున్నారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సెల్‌ఫోన్‌లో తెలియని వారికి ఓటీపీలు చెప్పకూడదు. సైబర్ నేరాలపై అప్రమత్తత చేసేలా అనకాపల్లిలో వాహనాలతో ప్రచారం చేస్తున్నాం. – ప్రేమ్ కుమార్, అనకాపల్లి పట్టణ సీఐ.

వైభవంగా గౌరీపరమేశ్వరుల నిమజ్జనం

రాంబిల్లి, న్యూస్‌టుడే: గౌరీపరమేశ్వరుల నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. కట్టుబోలు, అప్పన్నపాలెం గ్రామాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన ఈ ఊరేగింపులో భారీగా బాణసంచా కాల్చారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

PUBLIC NOTICE

Under the instructions of my client INDUS IND BANK Anakapalle Branch, I issued the following notice to general public. My client intends to grant loan to Sri.Yejarla Govind S/o Veeraju by keeping the below mentioned schedule property of Sri.Yejarla Govind S/o Veeraju as security by way of Registered Sale Agreement, Court attachments, court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notice. Otherwise later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE PROPERTY

Anakapalle District, Kotauratla Sub-Registry, Kotauratla Mandal, Penduru Village and Gram Panchayat, Grama Khantam, with an extent of Ac.0.03 cents or 145.2 sq.yds in covered under S.No.121-5, newly constructed House plinth area 1073 sq.fts bearing D.No.5-510 and Assessment No.510 in Ward No.11 boundaries as follows :
EAST : Rahadari; WEST : House of Yejarla Tatabbai; NORTH: Sandhu Margam; SOUTH : Gedda

Y.T.K.ALISHA DEVI
Advocate,
D.No.6-10-17, Velpulla Street
Anakapalle-531001.

Anakapalle
Dt.04-11-2025.

ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం

మునగపాక: మునగపాకలో చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఈ గ్రామానికి చెందిన పెంటకోట నాయుడప్ప, సావిత్రి దంపతులు రూ. 5 లక్షల విరాళం ప్రకటించి మంగళవారం కమిటీ సభ్యులకు రూ. లక్ష అందజేశారు.

ఎంపీడీఓగా చైతన్య

నక్కపల్లి: నక్కపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా బి.చైతన్య నియమితులయ్యారు. సబ్బవరం మండలం ఉప ఎంపీడీఓగా పనిచేస్తున్న ఈమెను పదోన్నతిపై నక్కపల్లికి నియమించారు. ఈమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనకాపల్లి నెహ్రూ చౌక్ కూడలిలో మంగళవారం వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి, నాయకులు బొడ్డేడ ప్రసాద్, దంతులూరి దిలీప్‌కుమార్, మందపాటి జానకీరామరాజు, జాజుల రమేశ్ పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ఎలమంచిలి గ్రామీణం: కొక్కిరాపల్లి, వెంకటాపురం, మర్రిబంద, పెదపల్లి, మంత్రిపాలెం, పెదషేకిల్లపాలెం, వెంకటాపురం గ్రామాలకు బుధవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాయం కలుగుతుందన్నారు.

విద్యార్థులకు ప్రశంసాపత్రాల అందజేత

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి హెచ్‌ఎం జయశ్రీ మంగళవారం బహుమతులు అందించారు. ప్రతినిధి విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేడు ఫణిగిరి ప్రదక్షిణ

రాంబిల్లి, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం పంచదార్ల శ్రీఉమాధర్మలింగేశ్వరస్వామి ఫణిగిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది కంటే ఇప్పుడు వేలాది మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో 26 గ్రామాలున్నాయి. పర్వతం చుట్టూ 31 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ సాగుతుంది. పంచదార్ల పుణ్యక్షేత్రం నుంచి ధారపాలెం, భోగాపురం, పంచదార్ల, కొత్తూరు, గోకివాడ, మూలజంప, మడకపాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఉప్పవరం, ఎర్రవరం, కొండకర్ల, చోడపల్లి, అచ్యుతాపురం, వెదురువాడ, వెంకటాపురం మీదుగా గిరి ప్రదక్షిణ సాగుతుందని ఆలయ ఈఓ కె.ఎస్. తేజ, కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులకు లక్ష రుద్రాక్షలు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లక్ష దీపాలంకరణ, అఖండ జ్యోతి వెలిగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణలో స్వామి రథంతో మహిళల కోలాటం చేస్తారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు సిద్ధం చేస్తున్నారు. ఉదయం అయిదు గంటలకు ఆలయం వద్ద గిరిప్రదక్షిణం ప్రారంభం అవుతుందని కమిటీ సభ్యులు చెప్పారు.

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: చోడిపల్లిని ఆనుకొని ఉచిత అన్నప్రసాద పంపిణీ నిర్వహిస్తున్నట్లు దాతలు ఒక ప్రకటనలో తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు తాగునీరు, పులిహోర, దద్దోజనం ఉచితంగా అందిస్తామని చెప్పారు.

పంచదార్లలో సిద్ధమైన రథం

7న వంద వసంతాల హాకీ పండగ

ఎలమంచిలి గ్రామీణం: దేశంలో హాకీ ఆటకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఎలమంచిలిలో ఈ నెల 7న ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ కన్వీనర్ కొరారు నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పోటీలు నిర్వహిస్తామన్నారు.

రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

అచ్యుతాపురం: అనకాపల్లిలో ఈనెల 8, 9 తేదీల్లో జరిగే ఆశా కార్యకర్తల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం నాయకులు కోరారు. అచ్యుతాపురం, హరిపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వద్ద మంగళవారం మహాసభలకు సంబంధించిన ప్రచార గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రొంగలి రాము, సోమునాయుడు, ధర్మిరెడ్డి సరోజని, సూర్యలక్ష్మి, దేముడమ్మ, పైడమ్మ, పల్లవి, వరలక్ష్మి పాల్గొన్నారు.

పురస్కారంతో సేవలకు గుర్తింపు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో సక్రమంగా పని చేస్తే గుర్తింపు వస్తుందని తెదేపా మండల శాఖ అధ్యక్షుడు చించలపు ప్రదీప్ తెలిపారు. పేట తహసీల్దార్ మహేశ్వరరావు సీఎం చంద్రబాబు నుంచి మొంథా ఫైటర్ పురస్కారం అందుకున్న సందర్భంగా మంగళవారం తెదేపా నాయకులు ఆయనను సత్కరించారు. తెదేపా పట్టణ శాఖ అధ్యక్షుడు యాళ్ల వరహాలబాబు, శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షుడు చిక్కాల శ్రీను, వంకా రమణ, జి.నాగు పాల్గొన్నారు.

మట్టిరోడ్లతో అవస్థలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: జగనన్న కాలనీలు బురదగా మారాయి. మట్టి రోడ్లపై అవస్థలు పడుతున్నారు. పి.ఎల్.పురం, నామవరం, ఎస్.నర్సాపురం తదితర గ్రామాల్లో వర్షం వచ్చిందంటే చాలు రాకపోకలు నిలిచిపోవాల్సిందే. వీధి రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. నిత్యం ఇక్కట్లు పడుతున్నామని కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి బురదలో వాహనాలు కూరుకుపోతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్లకు కొత్త రూపు తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

నామవరంలో ఇదీ పరిస్థితి..

బవులవాడలో బాధితులతో పీలా గోవింద

పేదల ఆరోగ్యానికి పెద్దపీట

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం సహాయ నిధి పేదల ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. తుమ్మపాల, బవులవాడలో మంగళవారం సీఎం సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాల ఇళ్లకు ఆయన వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా పీలా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందన్నారు. తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు బాబీ, ఎంపీటీసీ సభ్యుడు విజయ్, నాయకులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సేవలు ప్రశంసనీయం

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల స్వచ్ఛంద సేవలు ప్రశంసనీయమని అధ్యక్షుడు శ్రీధరాల కృష్ణ పేర్రాజు, కరస్పాండెంట్ పెంటకోట వెంకటరామారావు, ప్రిన్సిపల్ డాక్టర్ గెల్లా జయబాబు అన్నారు. పూర్వ విద్యార్థుల సంఘ సమావేశం మంగళవారం కళాశాలలో జరిగింది. ఈ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డేడ అప్పారావు, రాజు మాట్లాడుతూ త్వరలోనే సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తామన్నారు. కోశాధికారి జగదీశ్వరరావు, పర్యవేక్షకురాలు పెంటకోట అనూరాధ, బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు, కేవీ గౌరీపతి, పి.వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జయబాబు

ఆట, పాటలతో విద్యాబోధన

పాయకరావుపేట, న్యూస్‌టుడే: చిన్నారులకు ఆట, పాటలతో విద్యాబోధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్.విజయ్‌ప్రకాష్ పేర్కొన్నారు. ఈ విద్యాసంస్థలో మంగళవారం పెద్ద బాలవనం (యూకేజీ) విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించారు. పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఆలోచన శక్తి, మానసిక ఎదుగుదల, పరిశీలనశక్తి పెంపొందేలా బోధన ఉండాలని సూచించారు. ప్రతిరోజూ పిల్లలతో తల్లిదండ్రులు కొంత సమయాన్ని వెచ్చించాలని సూచించారు. భారత్ వికాస్ పరిషత్ సౌత్‌జోన్ పోటీల్లో విజేతలను శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కోశాధికారి చిట్టూరి రామసీత సత్కరించారు. సీనియర్ ప్రిన్సిపల్ ఎంవీవీఎస్ మూర్తి, బి.ప్రసూనమౌళి, ఉషారాణి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

పట్టాలు పొందిన వారితో విజయ్‌ప్రకాష్

పునరావాస కాలనీ పనుల పరిశీలన

నక్కపల్లి, న్యూస్‌టుడే: పరిశ్రమల నిమిత్తం ఇళ్లు కోల్పోయిన బాధితులకు పెదబోదుగల్లం వద్ద ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీ పనులను తెదేపా నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, మండల శాఖ అధ్యక్షుడు గింజాల లక్ష్మణరావు తదితరులు మంగళవారం పరిశీలించారు. కాలువలు, రహదారి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మంత్రి అనిత ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయిస్తున్నారన్నారు. సర్పంచులు పెదపూడి శంకరరావు, ఫాతిమున్నీసా, నాయకులు గంటా నరసింగరావు, ఎరిపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

పునరావాస కాలనీలో పనులు పరిశీలిస్తున్న నాయకులు

చెకుముకి పోటీల్లో విజేతలు

ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

అచ్యుతాపురం: మండలస్థాయి చెకుముకి పోటీల్లో అచ్యుతాపురానికి చెందిన బాలికల ప్రతిభ చూపించారు. 20 పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా ఎం.కుందవ, కె.లోకజ్ఞ, సీహెచ్ సహస్ర మొదటిస్థానం, ఎం.జయశ్రీ, ఎం.రతీష్‌కుమార్, ఎన్.వైష్ణవి రెండో స్థానంలో నిలిచారు. అచ్యుతాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం విజేతలకు జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు వెంకట అప్పారావు, రాంకుమార్ ధ్రువపత్రాలు అందించారు.

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక జడ్పీ పాఠశాలలో మండల స్థాయిలో పోటీలకు 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో జశ్విత, జ్ఞానిత, నిహారిక, కుందన, హేమ, డాలీవర్షిత గాయత్రీ, భవ్యశ్రీ, హరిణి, ధనుష్, పవన్ విజేతలుగా నిలిచారు. వీరికి జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి మారిశెట్టి వెంకట అప్పారావు ప్రశంసాపత్రాలు అందజేశారు. హెచ్‌ఎం ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎస్.రాయవరం: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 19 బృందాలు పాల్గొన్నాయి. మండలస్థాయి విజేతలుగా ప్రభుత్వ పాఠశాలల నుంచి లింగరాజుపాలెం బాలికల గురుకుల, పెదఉప్పలం జడ్పీతో పాటు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మేటిగా నిలిచారని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొలగాని వరప్రసాద్ తెలిపారు. కొరుప్రోలు జడ్పీ హెచ్‌ఎం కప్పల ప్రసాద్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722	పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726	

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: గవరపాలెంలోని బృందావన కాలనీలో వీధిలైట్లు వెలగక ఇబ్బంది పడుతున్నాం. – శేఖర్, అనకాపల్లి, ✓: వెంటనే దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకుంటాం. – శివబ్రహ్మాజీ, ఏఈ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తిమ్మరాజుపేటలో విద్యుత్తు దీపాలు పగులూ రాత్రి తేడాలేకుండా వెలుగుతున్నాయి. – మనోజ్, తిమ్మరాజుపేట, ✓: పగలు లైట్లు వెలగకుండా నిర్వహణ మెరుగుపరుస్తాం. –భానుప్రకాశ్, ఏఈ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేటలోని సాయి ఆదర్శనగర్‌లో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి చీకటిగా ఉంటోంది. రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. – ఎన్.సాయి, స్థానికుడు, ✓: వీధి దీపాలు కొత్తవి వేయిస్తాం. సమస్య పరిష్కరిస్తాం. – కె.డేవిడ్, ఈవో

ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ మీనా కుమారి సూచించారు. గుడివాడ పంచాయతీలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూలీల బడ్జెట్‌కు మంగళవారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచి ధూళి శ్రీనుబాబు, మాజీ సర్పంచి వెంకటరాజు, ఏపీఓ ఎరకయ్య, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.

రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు

కోటవురట్ల: వివిధ అభివృద్ధి పనులకు రూ.15 లక్షలతో ప్రతిపాదనలు పంపామని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. గతంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులతో చేపట్టిన పనులపై జడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి అధికారులను అడిగారు. పంచాయతీరాజ్ జేఈ వర్మ, నాయకులు సిద్ధాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.

వరి పంట పరిశీలన

మునగపాక, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో కొండకర్ల ఆవ ఆయకట్టు భూముల్లో నేటికీ ముంపునీరు తొలగలేదు. మంగళవారం ఏఓ జ్యోత్స్నకుమారి వాడ్రాపల్లిలో పర్యటించి నీటిలో మునిగిన వరి పంటను పరిశీలించారు. పంటనష్టం, రైతుల వివరాలు నమోదు చేశారు. తెలుగురైతు జిల్లా ప్రధానకార్యదర్శి మళ్ల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

పైరును పరిశీలిస్తున్న జ్యోత్స్నకుమారి

నక్కపల్లి: ముందస్తు చర్యలతో వరిలో తెగుళ్లు నివారించవచ్చని వ్యవసాయాధికారి ఉమాప్రసాద్ సూచించారు. దోసలపాడు, గుల్లిపాడులలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం సుడిదోమ ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉందని, దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎరువుల వినియోగంపై సూచనలుచేసి, వాటిని దగ్గరుండి రైతులతో కలిపించారు. ఏఈఓ సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చెత్త సేకరణకు చర్యలు

కశింకోట, న్యూస్‌టుడే: సంపద తయారీ కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని డీపీఓ సందీప్ సూచించారు. కశింకోటలోని సంపద కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడిచెత్త- పొడిచెత్తను వేరువేరుగా సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో చంద్రశేఖర్‌రావు, ఇన్‌ఛార్జి డిప్యూటీ ఎంపీడీవో సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీపీఓ సందీప్

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శివాలయాలకు విచ్చేయు భక్తులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు
B.V.S.S. మురళీకృష్ణ
కార్యనిర్వహణాధికారి, అనకాపల్లి ఏరియా దేవస్థానాలు

అశేష శివభక్త జనావళికి
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
లాలం నాగేశ్వరరావు
Ex. సర్పంచ్, జంగులూరు
అచ్యుతాపురం మండలం

పంచదార్ల - రాంబిల్లి మండలం
శ్రీశ్రీశ్రీ ఉమాధర్మలింగేశ్వరస్వామి
ఫణి "గిరి" ప్రదక్షిణం
నేడు కార్తీక పౌర్ణమి ఫణి "గిరి" ప్రదక్షిణకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం
అనకాపల్లి సరస్వతి Ex. సర్పంచ్, పంచదార్ల
అనకాపల్లి ప్రసాద్
అనకాపల్లి శ్రీనివాస్

జన్మదిన శుభాకాంక్షలు
స్వచ్ఛమైన స్నేహబంధాలతో సరళమైన వ్యాపార బంధాలు పెంచుకుంటూ అందరి అభిమానం చూరగొంటున్న శ్రీ కర్రి శ్రీనివాసరావు గార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీ కర్రి శ్రీనివాసరావు గారు
రిషి జ్యూయలర్స్, అనకాపల్లి
రిషి జ్యూయలర్స్
చినవాలుగు రోడ్ల జంక్షన్, అనకాపల్లి
Cell: 90308 45999
భార్య: P. రేష్మ, ప్రొ: రిషి జ్యూయలర్స్
పాప: K. చరితశ్రీ

14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
లండన్ చిల్డ్రన్స్ హాస్పిటల్
ఆర్.టి.సి. కాంప్లెక్స్ ఇన్‌గేట్ ప్రక్కన, అనకాపల్లి
14 ఏళ్ళుగా అనకాపల్లిలో పురిటి పిల్లలకు మరియు చంటి పిల్లలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు పరికరాలతో వైద్యం అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న డా॥ ఆడారి మురళి గార్కి మరియు లండన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారికి మా హృదయపూర్వక 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు.
మీ.. శ్రేయోభిలాషులు

(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

చిత్రాల్లో కాంతులు

చిత్రాలు గీస్తున్న చలపతి స్కూల్ విద్యార్థులు

విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసిన శ్రీరామ్ పక్కన విజయలక్ష్మి రంగారావు

చోడవరం, న్యూస్‌టుడే: పండగల్లో దీపావళి, భోగి విశిష్టతలను చిన్నారులు తమ చిత్రాల ద్వారా ప్రతిబింబించారు. దీపావళి కాంతులు, భోగిమంటల వెలుగులు ఉట్టిపడేలా చక్కటి బొమ్మలు గీశారు. పట్టణంలోని చలపతి స్కూల్‌లో మంగళవారం 'ఈనాడు'-'ఈటీవీ' ప్రతిభ పాటవ పోటీలు జరిగాయి. మీకు ఇష్టమైన పండుగ పేరిట నిర్వహించిన ఈ చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు పాల్గొని గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. అందరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టి.భార్గవ్, ఆర్.వర్ధన్ సిహెచ్. యశస్వినీలు వరుసగా విజేతలుగా నిలిచారు. వీరికి చలపతి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీరామ్ బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. న్యాయనిర్ణేతగా రంగారావు వ్యవహరించగా విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఎస్‌బీఐ రూ.2 లక్షల బీమా అందజేత

బీమా మంజూరు పత్రం అందజేస్తున్న మేనేజర్

రావికమతం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో చేరితే మరణానంతరం ఖాతాదారుడి కుటుంబానికి రూ.2 లక్షలు వరకు ఆర్థిక భరోసా అందించడం జరుగుతుందని రావికమతం ఎస్.బి.ఐ బ్రాంచి మేనేజర్ పి.వి.శిరి చెప్పారు. గుడిప గ్రామానికి చెందిన యువకుడు కోరుకొండ గణేష్ (28) రావికమతం ఎస్.బి.ఐ బ్రాంచిలో ఖాతాదారుడు. అతడు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో రూ.436 చెల్లించి పాలసీ తీసుకున్నారు. ఇటీవల ఆయన మృతి చెందడంతో నామినీగా ఉన్న తండ్రి సూరిబాబుకు రూ.2 లక్షల బీమా ఆర్థిక సాయం మంజూరు పత్రం, చెక్‌ను బ్రాంచి మేనేజర్ శిరి మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ఎస్.బి.ఐ బ్రాంచి ఉద్యోగులు పాల్గొన్నారు.

వంతెన పూర్తయ్యేది ఎప్పుడో ?

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే

అసంపూర్తిగా ఉన్న వంతెన

వర్షాలు కురిసినప్పుడల్లా మాడుగుల నియోజకవర్గంలో వాగులు వంకలు ఉప్పొంగి చాలా గిరిజన గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకుపోతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయి జనం నానా వస్థలు పడుతున్నారు. మండలంలోని గొర్రిగెడ్డ, పెద్దేరు, నీరు పొంగి ప్రవహించినప్పుడు ఇక్కడి ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. అవువాడ పంచాయతీ పరిధిలోని గ్రామాల వివిధ పనులకోసం వేరే ప్రాంతాలకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

"ఈ గ్రామాల్లోని విద్యార్థులు చదువుకోవడానికి వీరనారాయణంలోని పాఠశాలకు రావాల్సి ఉంది. వర్షాకాలం కురిస్తే గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాలువలపై చప్టాలు, కొండగెడ్డలపై వంతెనలు లేకపోవడంతో విద్య, వైద్యం తదితర కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉంది. దీంతో గత ప్రభుత్వంలో ఈ గ్రామాలకు వెళ్లేందుకు ఎన్ఆర్ఈజీఎస్ రూ. 44లక్షలు నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించి పిల్లర్లు వేశారు. స్లాబ్ వేయకుండా అసంపూర్తిగా వదిలేశారు."

▼ దీనికితోడు అంతర్గత రహదారుల్లో నీరు నిలిచిపోయి బురదగా మారి అధ్వానంగా కనిపిస్తున్నాయి. వరదల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పట్టణాలకు తీసుకెళ్లడానికి కూడా సాధ్యమవడంలేదు. వంతెనను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తే ఆ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది.

అధికారులకు తెలియజేశాం..

నిధులు విడుదల కాకపోవడంతోనో, మరే ఇతర కారణంతోనో పనులు నిలిపివేశారు. ఈ నాలుగు గ్రామాల్లో సుమారుగా 1000 మంది నివసిస్తున్నారు. సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో పనులు ప్రారంభించి పరిష్కరిస్తామన్నారు. – కిముడు కోటి, గ్రామపెద్ద

భక్తిశ్రద్ధలతో బోయాలమ్మ పండగ

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: బోయాలమ్మ పండగ మంగళవారం ధర్మసాగరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సినీ డ్యాన్స్ స్టేజ్ ప్రోగ్రాంలు ఏర్పాటయ్యాయి. రహదారుల వెంబడి విద్యుద్దీపాలతో అలంకరణలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులుదీరారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మొక్కల పెంపకం ప్రాముఖ్యతను గమనించాలి

రోలుగుంట, న్యూస్‌టుడే: మొక్కల పెంపకం వాటి ప్రాముఖ్యత, ప్రయోజనాలను విద్యార్థిదశలోనే అవగాహన చేసుకుని గ్రామాల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని మండలంలోని కుసర్లపూడి జడ్పీ హైస్కూలు హెచ్‌ఎం. రమేష్ పేర్కొన్నారు. 'జీవనవృక్ష చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో మంగళవారం హైస్కూల్లోని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ కొరుప్రోలు రమణబాబుతోపాటు ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

సృజనకు వికాసం.. ప్రదర్శన అద్భుతం

చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కళాశాల డైరెక్టర్ నాయుడు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు పోటీలు దోహదపడ్డాయి. దీంతో వీరి చేతుల్లో రూపుదిద్దుకున్న ప్రకృతి అందాల చిత్రాలు తళుక్కుమన్నాయి. స్థానిక రిషి జూనియర్ కళాశాలలో మంగళవారం 'ఈనాడు' ఈ-టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు పాల్గొన్నారు. 'ప్రకృతి అందాలు' అనే అంశంపై నిర్వహించిన వీటిలో విద్యార్థులు గీసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాశాల కరస్పాండెంట్ కోన సతీష్ పర్యవేక్షణలో అధ్యాపకులు ఆర్.రాజ్యలక్ష్మి, ఎన్.కుసుమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గెలుపొందిన దుంగల పూజ, చేబోలు స్నేహ వర్షిణి, పి.శిరీషలకు కళాశాల డైరెక్టర్ ఆర్.వై.నాయుడు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

వరిలో తెగుళ్లపై ఆందోళన

తెగులు సోకిన వరి పంట

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో పొట్టదశలో ఉన్న వరిని తెగుళ్లు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అగ్గి, తెల్ల, పొడతెగులు సోకడంతో నివారణకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని పలువురు చెబుతున్నారు. ఏఎల్‌పురం, అమ్మపేట, కొత్తమల్లంపేట, చిన్నయ్యపాలెం, విప్పలపాలెం, గాదంపాలెం, పాతమల్లంపేట గ్రామాల్లో తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంది. నివారణకు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోకుండా రైతులు పురుగు మందుల దుకాణదారులు ఇచ్చిన మందులు వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు చీడపీడల నివారణపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం

వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలకు సూచలిస్తున్న చంద్రశేఖర్ దేవ్

దేవరాపల్లి, న్యూస్‌టుడే : అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలను జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి కె.చంద్రశేఖర్ దేవ్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పు వస్తున్నందున అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన 'ఆశా'ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. వారంలో ఏదో ఒకరోజు డ్రైడేగా పాటించేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచి, కార్యదర్శులు తదితర పాలకవర్గ సభ్యుల సహకారంతో రక్షిత మంచినీటి పథకాల్లో క్లోరినేషన్ చేయించాలని, మురుగు కాలువల్లో బ్లీచింగ్, ఫినాయిల్ చల్లించాలన్నారు. శీతాకాలంలో పిల్లలు, గర్భిణుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైద్యాధికారి ఇ.పూజ, మహేష్, నీహారిక, ప్రసాద్, హెల్త్ పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు.

మేధో సంపత్తి హక్కులపై వీడియో ప్రదర్శన

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ మేధో సంపత్తిపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్ పాల్గొని దీన్ని ప్రారంభించారు. శుభ సమారోహం, మేధో సంపత్తి హక్కులపై వీడియో ప్రదర్శన ప్రదర్శించారు. వీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు వైస్ ప్రిన్సిపల్ సత్యవతి, లక్ష్మీమంగమ్మ అవగాహన కల్పించారు. అధ్యాపకులు మాల్యాద్రి, సుధీర్, ఉప్పలనాయుడు, జ్యోతి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి నిధులు

స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

రావికమతం, న్యూస్‌టుడే: మండలంలోని మరుపాక ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులు క్రీడలు ఆడుకోవడానికి ఎస్ఎస్‌ఏ నిధులు రూ.5 లక్షలతో మూడు కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఏపీ మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదోతరగతి వరకు హైస్కూలు స్థాయి, జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బోధన జరుగుతోంది. ఇక్కడి విద్యార్థులు పలుక్రీడా పోటీల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడల్ స్కూల్లో కబడ్డీ, వాలీబాల్, షటిల్ కోర్టులు తయారు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు మంగళవారం ఏఈ ప్రసాద్‌తో పాటు అధికారుల స్థలాన్ని పరిశీలించారు.

నేడు జ్వాలాతోరణం

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయ ప్రాంగణంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి 7గంటలకు జ్వాలాతోరణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు చలపతి మంగళవారం తెలిపారు. ఉదయం నుంచి గౌరీపార్వతులకు పంచామృతాలతో అభిషేకం, కుంకుమ పూజలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఆలయాల్లో ముందస్తు భద్రత

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి దృష్ట్యా గొలుగొండ మండలంలోని పలు ఆలయాల్లో బుధవారం భక్తుల రద్దీకి తగ్గట్లు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్సై రామారావు చెప్పారు. కృష్ణదేవిపేట సమీపంలో బొడ్డేరు వంతెన వద్ద శివాలయం, వీరభద్రేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు కనకదుర్గమ్మ గుడి వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు.

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది, దిబ్బిడి, నీలకంఠాపురం, సీతయ్యపేట, రాజాం, విజయరామరాజుపేట గ్రామాల్లో ఆలయాల వద్ద భక్తుల రద్దీ నియంత్రణకు దేవాదాయశాఖ, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, ఆలయ నిర్వాహకులు సమన్వయంతో పనిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దారు లక్ష్మీ తెలిపారు.

ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక

రావికమతం, న్యూస్‌టుడే: మండల ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం రావికమతం జడ్పీ హైస్కూల్లో జరిగాయి. మండలశాఖ అధ్యక్షుడిగా వజ్రపు హరి ప్రసాద్, కార్యదర్శిగా కిరణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడు తమరాన త్రినాథ్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి.

ఎం.గదబూరులో సంతకాల సేకరణ

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.గదబూరు గ్రామంలో వైకాపా పట్టణ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పెదబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచి యడ్ల కళావతి, ఉపసర్పంచి జువ్వాది వరహాలు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తమవ్వాలి

చీడికాడ, న్యూస్‌టుడే : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవ్వాలని జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు జి.వి.మూర్తి పిలుపునిచ్చారు. మండల కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు మజ్జి కృష్ణ, సూరిబాబు, గణేష్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

రావికమతానికి 108 కొత్త వాహనం

రావికమతం, న్యూస్‌టుడే: రావికమతం మండలానికి మంగళవారం 108 అంబులెన్స్ కొత్త వాహనం వచ్చింది. గతంలో ఇక్కడికి కేటాయించిన అంబులెన్సు మూలకు చేరింది. అత్యవసర పరిస్థితుల్లో రోలుగుంటకు తరలించేందుకు ఇతర మండలాల నుంచి అంబులెన్స్ రావడం ఆలస్యం అవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాత వాహనం స్థానంలో రావికమతానికి కొత్తది సమకూర్చారు. ఈ మేరకు మంగళవారం కొత్తవాహనం రావికమతం పీహెచ్‌సీకి చేరుకుంది.

నేడు మంత్రి గొట్టిపాటి రాక

మాడుగుల గ్రామీణం, కె.కోటపాడు: కింతలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కేంద్రం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుందని మండల కూటమినాయకులు, విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇంధన వనరుల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ, సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ జిల్లా కలెక్టర్ హాజరవుతారన్నారు.

అద్దె భారం.. అటకెక్కిన పథకం

నర్సీపట్నం, న్యూస్‌టుడే: వైకాపా హయాంలోని సెప్టిక్‌ట్యాంకు వాహన పథకం ఒకటి అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలోని సఫాయి కర్మచారి పనులు చేపట్టే ఆయిదుగురు లబ్ధిదారుల బృందానికి 2023లో ఈ వాహనాన్ని అందజేశారు. అద్దెభారంతో మూన్నాళ్లకే దీన్ని మూలనపెట్టి చేతులెత్తేశారు. అప్పట్లో మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్‌కు లేఖ రాసిన ఫలితంగా ఇది సమకూరింది. ప్రస్తుతం దీని వల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరలేదు.

▮ఎస్సీ కార్పొరేషన్ రూ. 31 లక్షలతో దీన్ని కొనుగోలు చేశారు. కర్మచారి పనులు చేపట్టే మున్సిపాలిటీలోని అయిదుగురికి ఉపాధి నిమిత్తం దీన్ని నడుపుకొనేలా ఏర్పాట్లు చేశారు. వీరి ఫోన్ నంబర్లు ప్రకటించి అవసరమైన వారు వీరికి ఫోన్ చేసి సేవలు పొందవచ్చని ప్రచారం చేపట్టారు. ప్రతి నెల రూ.30 వేలు చొప్పున అద్దె చెల్లించాలనే ఒప్పందంతో ఈ వాహనాన్ని అందజేశారు. వీరి నుంచి ఇప్పటికి 14 నెలలుగా అద్దె సొమ్ము జమకాకపోవడంతో మూడు రోజులక్రితం అధికారులు వచ్చి వాహనాన్ని స్వాధీనం చేసుకొని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.

▮ఈ వాహనాన్ని వినియోగించుకోవడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పత్రికా ప్రకటనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వీటిని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని గురించి నేరుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలోనూ సంప్రదించవచ్చని ఆ కార్యాలయం ఈడీ ఎం.సత్యపద్మ తెలిపారు.

చెకుముకి పోటీలతో మెదడుకు పదును

పోటీల్లో విద్యార్థులు

నర్సీపట్నం న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మండల స్థాయి చెకుముకి పోటీలు జరిగాయి. సైన్స్ సంబరాల్లో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు పాఠశాల స్థాయిలో చేపట్టిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు మండల స్థాయి పోటీలకు హాజరయ్యారు. నర్సీపట్నం మండలంలోని 13 పాఠశాలల నుంచి 69 మంది పాల్గొన్నారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు విద్యార్థుల్లో సృజనకు పదును పెట్టి శాస్త్రీయ ఆలోచనను పెంపొందిస్తాయన్నారు.

మాడుగుల గ్రామీణం న్యూస్‌టుడే: వీనస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ నాగచంద్ర ఆధ్వర్యంలో మంగళవారం చెకుముకి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాడుగుల సర్పంచి కళావతి, ఏపీ ఆర్యవైశ్య ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథు శ్రీనివాసరావు ప్రారంభించారు. బుచ్చియ్యపేట, చీడికాడ, మాడుగుల మండలాల నుంచి 200 మంది విద్యార్థులు, ఈ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జనవిజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు.

మాకవరపాలెం, న్యూస్‌టుడే: మూఢ నమ్మకాలను వీడి సైన్సుపై అవగాహన పెంచుకోవాలని జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు విద్యార్థులకు సూచించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు మంగళవారం చెకుముకి పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా పట్టుదల పెరుగుతుందన్నారు. గిడుతూరు జడ్పీ పాఠశాల, తామరం ఇమ్మానుయేల్ పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గౌతమి లలితకళా శిక్షణ కేంద్రం ప్రతినిధులు రంగరాజు, శేషగిరిరావు పాల్గొన్నారు.

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం పట్టణంలో బాలికోన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించారు. మండలం నుంచి 17బృందాలు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానాన్ని శ్యామ్‌సుందర్, రవి, ఈశ్వర్ సొంతం చేసుకున్నారు. రెండో స్థానంలో విద్యార్థులు రమేష్, యశస్వీని, వంశీలు నిలిచారు. ప్రైవేట్ పాఠశాలలో మొదటి, రెండు స్థానాలలను ఆరాధ్య, హరిచంద్రిక, మేఘనలు సాధించారు. వీరికి మండల విద్యాశాఖాధికారి సింహాచలం బహుమతులను అందజేశారు. బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐ.వి. రామిరెడ్డి పోటీల సమన్వయకర్త వేగి సూర్య ప్రకాష్ లైన్స్ అధ్యక్షుడు పసుమర్తి సాంబ, కార్యదర్శి బద్రీమహంత ఫాల్గుణ, నల్లమిల్లి గనిరెడ్డి, ముక్కా రమేష్ లతో పాటు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

రికార్డుల నిర్వహణపై అవగాహన సదస్సు

అవగాహన కల్పిస్తున్న వెలుగు సిబ్బంది

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని ఏఎల్‌పురం క్లస్టర్ వెలుగు సీసీ శ్రీనివాస్ సూచించారు. స్థానిక రామాలయంలో మంగళవారం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం 'మన డబ్బులు.. మన లెక్కలు' యాప్ అందుబాటులోకి వచ్చిందన్నారు. సభ్యులు అప్పులు, పొదుపు తదితర అంశాలను ఈ యాప్ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు. వీఓలు రామలక్ష్మి, వరలక్ష్మి, రామారావు, రజిని, ఉమ, రత్నం పాల్గొన్నారు.

వైభవంగా అయ్యప్ప అంబలం పూజ

పూజలో పాల్గొన్న అయ్యప్ప మాలధారులు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: చౌడువాడలో మంగళవారం రాత్రి చౌడువాడ గ్రామ అయ్యప్పసేవా సంఘం ఆధ్వర్యంలో దీవి దత్తు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప అంబలం పూజ వైభవంగా జరిగింది. ఈ పూజలో కె.కోటపాడు, దేవరాపల్లి, చోడవరం, సబ్బవరం, విజయనగరం జిల్లా వేపాడ మండలాలకు చెందిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. చోరీగల పైడారావు, శరగడం భూలోకనాయుడు, కుంచా సత్యారావు గురుస్వాములు పూజను నిర్వహించారు.

తాగునీరందక తంటాలు

బంగారమ్మపాలెం వద్ద దెబ్బతిన్న పైప్

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం పట్టణం యడ్లవీధిలో రెండు తాగునీటి పథకాల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. యడ్లవీధి, పెదబజారు, చినబజారు, అంబేద్కర్ కాలనీ, రామమోహనరావు పేట, పిళ్లా వారితోట ఐటీఐ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలకు సోమ, మంగళవారాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. మరోరెండు రోజుల వరకు తాగునీరు అందించే పరిస్థితి లేదంటూ సంబంధిత సిబ్బంది చెబుతున్నారు.

▼ జన్నవరం పంప్‌హౌస్ నుంచి తాగునీటి పథకానికి నీటిని అందించే ప్రధాన పైప్ బంగారమ్మపాలెం వద్ద దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. సింహాద్రిపురం పంప్‌హౌస్ నుంచి నీటిని అందించే గొట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో యడ్లవీధిలో ఉన్న రెండు పథకాలకు నీటి సరఫరా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని కార్యదర్శి శ్రీనివాసరావుకు చెప్పినా చర్యలు తీసుకోలేదని వార్డు సభ్యురాలు నాగమణి వాపోయారు.

మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి

ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: యువత మత్తుపదార్థాల వాడకం నుంచి బయటపడాలని డాక్టర్ పి.శకుంతలరావు తెలిపారు. మంగళవారం స్థానిక వేంకటేశ్వర కల్యాణ మండపంలో పీడీఎస్‌ఓ, ఎన్‌వైఎస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. ఓపీడీఆర్ రాష్ట్రనాయకులు గౌరీశంకర్, స్త్రీవిముక్తి జిల్లా కన్వీనర్ లక్ష్మీకుమారి, పీడీఎస్‌ఓ నాయకులు భాస్కర్ వరహాలనాయుడు, వరుణ్, తరుణ్, రమేష్, రాజు, శివశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.

అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

రావికమతం: ఉల్లాస్ కార్యక్రమం ద్వారా డ్వాక్రా గ్రూపుల్లో నిరక్షరాశులుగా గుర్తించిన 1800 మందిని మూడు నెలల వ్యవధిలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని ఎంపీడీవో ఓ.మహేష్ సూచించారు. ఉల్లాస్ కార్యక్రమం అమలు కోసం ఎంపిక చేసిన డ్వాక్రా గ్రూపుల్లోని 180 మంది అక్షరాస్యులకు మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. వెలుగు కార్యాలయం అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

యూటీఎఫ్ సభ్యత్వ నమోదు

కె.కోటపాడు: విద్యారంగం పరిరక్షణకు చేస్తున్న పోరాటానికి ఉపాధ్యాయులు తమకు మద్దతు ఇవ్వాలని జిల్లా యూటీఎఫ్ అధ్యక్షురాలు లక్ష్మి కోరారు. మండలంలో పలు పాఠశాలలకు వెళ్లి సభ్యత్వాలను నమోదు చేయించారు. ఉమాదేవి, అశోక్‌కుమార్, రమేశ్ పాల్గొన్నారు.

కూటమితోపాటు భాజపా పోటీ చేయాలి

కె.కోటపాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితోపాటు పోటీ చేయాలని జిల్లా భాజపా ఇన్‌ఛార్జి పుట్టా గంగయ్య పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షురాలు పైల అమ్మాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. చల్లా సత్యనారాయణమూర్తి విశాఖ డెయిరీ డైరెక్టరు సుందరపు గంగాధర్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

చీడికాడ, న్యూస్‌టుడే : చీడికాడ మండలం ఖండివరం ప్రధానమార్గంలో మురుగునీరు చేరుతోంది. దీనివల్ల స్థానికులతో పాటు ఆమార్గం ద్వారా ప్రయాణించే వారంతా ఇబ్బంది పడుతున్నారు. – ఆనందరావు, ఖండివరం ✓: మురుగునీరు రోడ్డు మీదకి రాకుండా చర్యలు తీసుకుంటాం.– పద్మావతి, పంచాయతీ కార్యదర్శి

స్పందనకు వందనం

మాకవరపాలెం, న్యూస్‌టుడే: స్థానిక రామాలయం కిందివీధిలో తాగునీరు వృథాగా పోతోందని సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. పంచాయతీ కార్యదర్శి బాలదొర ఆ ప్రాంతానికి పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విద్యార్థులకు వృత్తి నైపుణ్య పోటీలు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది జడ్పీ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు మంగళవారం వృత్తి నైపుణ్య పోటీలను నిర్వహించారు. ఇందులోభాగంగా విద్యార్థులు పలు ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించారు. ఉత్తమ ఆవిష్కరణలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరడచం, వారికి ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: చీడిగుమ్మల జడ్పీ పాఠశాలలో 9, 10 విద్యార్థులకు నైపుణాభివృద్ధిపై మంగళవారం పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు ఈ పోటీలను పర్యవేక్షించారు. వివిధ నమూనాలు తయారు చేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 7న జరగనున్నాయని చెప్పారు. సన్యాసిరావు, గుణవతి, రమేష్, నిహారిక, దుర్గ పాల్గొన్నారు.

బుచ్చెయ్యపేట: మానవ గణన యంత్రంగా పేరుగాంచిన శకుంతలదేవి 104వ జయంతిని మంగళవారం దిబ్బిడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. శకుంతలదేవి జీవిత చరిత్ర, గణితంపై క్విజ్ పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. గణిత ఉపాధ్యాయులు మూర్తి, శివజ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు అంశాలను వివరించారు.

నియోజకవర్గస్థాయిలో బాలికల ప్రతిభ

విజేత పూజితకు ధ్రువపత్రం అందిస్తున్న ఎంఈఓ సింహాచలం, హెచ్ఎం రామిరెడ్డి, ఉపాధ్యాయులు

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాస రచన పోటీల్లో బాలికలు ప్రతిభ కనబరిచారు. ఎంఈఓ సింహాచలం, హెచ్ఎం రామిరెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ నియోజకవర్గస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అమరావతిలో జరిగే నమూనా శాసనసభ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. అనంతరం చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల నుంచి మండలానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున మొత్తం 12మంది హాజరుకాగా గౌరీపట్నం జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన కొరసాల పూజిత విజేతగా నిలిచింది. న్యాయనిర్ణేతలుగా గంగాధర్, సూర్యనారాయణ, లక్ష్మి, ఉమామహేశ్వరరావు, అప్పారావు, గోవింద్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్ఎంటీలు నాయుడు, సరోజని, చంద్రిక, భూలక్ష్మి పాల్గొన్నారు.

టెండర్ నోటీస్

కె.కోటపాడు గ్రామపంచాయతి

ఆసక్తి కలిగిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీల నుండి కె.కోటపాడు పంచాయతీ డంపింగ్ యార్డ్ నుండి కాపులుప్పాడ జిందాల్ పవర్ ప్లాంట్ వరకు ఒక సంవత్సర కాలంపాటు చెత్త రవాణా లోడింగ్‌తో సహా చేయుటకు సీల్డ్ టెండర్లు కొరకు ఆహ్వానం.

రవాణా కొరకు 10 లేదా 12 టైర్ల హైడ్రాలిక్ డంపర్ లారీలు ఉపయోగించాలి.

✦చివరి తేది. 10-11-2025 - 5 PM వరకు.

✦టెండర్ రద్దు చేయు అధికారం గ్రామపంచాయతీకి కలదు.

పంచాయతీ కార్యదర్శి
కె.కోటపాడు

(c) eenadu

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1 **మాస్ జాతర**
స్క్రీన్-2 **కె-ర్యాంప్**

నేడు శివపార్వతుల కల్యాణం

వేపగుంట, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా వేపగుంట ముత్యమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం శివ పార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శేషాద్రి శర్మ తెలిపారు. ఉదయం 9 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం వరకు పూజలు జరుగుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం, ఆకాశ దీపారాధన జరుగుతాయని తెలిపారు.

పెందుర్తి

చిత్రాలు మెరిసే.. మోములు మురిసే..
'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

పోటీలో పాల్గొన్న విద్యార్థులు, విజేతలకు బహుమతులందిస్తున్న అధ్యాపకులు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా మంగళవారం చిత్రలేఖనం పోటీలు జరిగాయి. చినముషిడివాడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో జరిగిన ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 'ప్రకృతి అందాలు' అనే అంశంపై తమ ఆలోచనలకు రూపమిచ్చి అందమైన చిత్రాలు గీశారు. విద్యార్థులు ఏబీ సకీనా బాను(ప్రథమ), కె.ప్రతిమ(ద్వితీయ), ఆర్.దివ్య(తృతీయ) స్థానాల్లో నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ జి.ఎర్రంనాయుడు, ఏవో ఎస్.జగదీశ్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం ఈబీసీ కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసన వస్తోంది. భరించలేకపోతున్నాం. - జి.శ్రీను. ✓: వ్యర్థాలను తొలగించే ఏర్పాటు చేస్తాం. - వై.రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎదురుగా ఉన్న కాలువలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మురుగు ముందుకు కదలడం లేదు. - డి.చిరంజీవి. ✓: పిచ్చి మొక్కలు తొలగించే ఏర్పాటు చేస్తాం. - వై.రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

వేపగుంట, న్యూస్‌టుడే: ?: 95వ వార్డు లక్ష్మీపురం సమీప గవరపాలెం కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. - రామారావు. ✓: వెలగని దీపాలకు మరమ్మతులు చేయిస్తాం - హరిబహదూర్, ఏఈ, జోన్-8

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం గొర్లెవానిపాలెం సచివాలయం పరిధిలో నిర్మించ తలపెట్టిన ఆర్‌బీకే, ఆరోగ్యక్లినిక్ భవన నిర్మాణ పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. - నాయుడు. ✓: ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. - రమేశ్‌నాయుడు, ఎంపీడీవో, పరవాడ

వాహనాలు జీవీఎంసీవి... కాసులు గుత్తేదారుడికి

వినియోగిస్తున్న జీవీఎంసీ పొక్లెయిన్, చెత్త తరలింపు వాహనం

క్లోజ్డ్ కాంపాక్ట్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో జీవీఎంసీ వాహనాల వినియోగం

ఆలస్యంగా కాపులుప్పాడ డంపింగ్‌యార్డ్‌కు చెత్త తరలింపు

వేపగుంట, న్యూస్‌టుడే: జీవీఎంసీలోని కొన్ని విభాగాల్లో గుత్తేదారులకు అప్పగించిన పనులకు వారు తమ సొంత వాహనాలను వినియోగించకుండా జీవీఎంసీ వాహనాలే వాడేసి కాసులు పోగేసుకుంటున్నారు. వేపగుంట క్లోజ్డ్ కాంపాక్ట్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లోనూ ఇదే జరుగుతుంది. తాజాగా మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గుత్తేదారుడు జీవీఎంసీ వాహనాలను వినియోగించి చెత్తను తరలిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సగం రోజలకు పైగానే..

జోన్-8లో సేకరించిన చెత్తను ఏ రోజుకు ఆ రోజు కాపులుప్పాడలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌కు తరలించాలి. అందుకు వేపగుంటలో క్లోజ్డ్ కాంపాక్ట్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను నెలకొల్పారు. అందుకు గుత్తేదారుడు తన క్లోజ్డ్ కాంపాక్ట్ బిన్ వాహనాలను వినియోగించాలి. అలా కాకుండా జీవీఎంసీ వాహనాలతో చెత్తను తరలిస్తున్నాడు. దీనికి జీవీఎంసీ వాహనాలు, పొక్లెయిన్‌లను ఉపయోగిస్తున్నాడు. నెలలో కనీసం పది, పదిహేను రోజలకు పైగా ఈ వ్యవహారం నడిపించేస్తున్నాడు. దీంతో ఇన్ని రోజులకు అయ్యే ఇందనం ఖర్చును మిగుల్చుకొని వెనకేసుకుంటున్నాడు.
★ 'న్యూస్‌టుడే' జోనల్ కమిషనర్ శంకర్రావును వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డంపింగ్‌యార్డ్‌లో ఉండిపోయిన కాంపాక్ట్‌బిన్‌లు

తీవ్ర దుర్వాసన..

జోన్ పరిధిలో సేకరించిన చెత్తను కాపులుప్పాడ డంపింగ్ యార్డ్‌కు ఎప్పటికప్పుడే తరలించాలి. కానీ గుత్తేదారుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. వారాల తరబడి చెత్తను డంప్ చేయడం లేదు. దీంతో చుట్టుపక్కల కాలనీ వాసులు తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నమూనా అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక

నియోజకవర్గస్థాయి పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులతో ఎంఈవోలు, ఉపాధ్యాయులు

పెందుర్తి, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో అమరావతిలో జరిగే నమూనా అసెంబ్లీకి పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు విద్యార్థుల ఎంపిక జరిగింది. మంగళవారం పెందుర్తిలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన క్విజ్ పోటీలో ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు పెందుర్తి ఎంఈవో టి.మధుమూర్తి తెలిపారు. పదో తరగతి విద్యార్థులు డి.సాయిమానస (వేపగుంట జెడ్పీ పాఠశాల), జి.జశ్వంత్ సిద్ధి (ఇస్లాంపేట జెడ్పీ పాఠశాల), ఎస్.లికేశ్ (పెదనరవ బీసీ గురుకులం) ఎంపికైనట్లు వివరించారు. వీరిలో ఒకరు రాష్ట్ర స్థాయికి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాల ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఎంపికైన వేపగుంట జడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దాట్ల సాయిమానసను అభినందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయిని కమలకుమారి, ఉపాధ్యాయులు. విద్యార్థి ఎంపికతో పాఠశాలకు మరింత గౌరవం పెరిగిందన్నారు. - న్యూస్‌టుడే, వేపగుంట

పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ల వితరణ

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం బాటజంగాలపాలెం పంచాయతీ అజయ్‌నగర్ కాలనీ కోడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు సర్పంచి పడాల వెంకటరమణ రెండు సీలింగ్ ఫ్యాన్లను వితరణ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానోపాధ్యాయుడు బి.పద్మాకర్‌కు అందజేశారు. తన భార్య అప్పల నర్సమ్మ జ్ఞాపకార్థం వితరణ చేసినట్లు సర్పంచి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ ఛైర్మన్ వనం లక్ష్మి, పందిరిపల్లి రాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వాహనదారులు నిబంధనలు పాటించాలి

సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ విష్ణుస్వరూప్

పరవాడ, న్యూస్‌టుడే: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించాలని పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం, పరవాడ సినిమా హాల్ కూడలి తదితర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో పలువురు వాహనదారులకు సూచనలు చేశారు. అధిక వేగంతో, మద్యం తాగి నడిపినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవన్నారు. శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడిపిన వారికి, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్లకు అపరాధ రుసుం విధించారు. సీఐ మల్లికార్జునరావు, ఆర్టీవో గోపాలకృష్ణ, ఎస్సై మహాలక్ష్మి, కృష్ణారావు పాల్గొన్నారు.

భూగర్భ డ్రైనేజీ సంప్ లీకుతో ఇక్కట్లు

దర్పణం

అయ్యప్పపాలెం (వేపగుంట), న్యూస్‌టుడే: అయ్యప్పపాలెం జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో భూగర్భ డ్రైనేజీ సంప్ లీకైంది. మురుగు నీరు రహదారిపై ప్రవహించింది. దుర్వాసన వెలువడింది. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

దారులిలా.. ప్రయాణమెలా..?

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ బీసీ కాలనీ సచివాలయం నుంచి పీహెచ్‌సీకి వెళ్లే మార్గానికి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏళ్లుగా పిచ్చిమొక్కలు పెరిగిపోయి విషపురుగులు సంచరిస్తున్నా పట్టించుకునేవారే లేకపోయారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరుకొని గుంతలు పడి పెచ్చులు తేలాయి. దీంతో అటుగా ప్రయాణం సాగించే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రహదారిని ఆనుకొని ప్రమాదకరమైన మ్యాన్‌హోల్ ఉంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి మురళీధర్ పట్నాయక్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా రహదారి అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు.

శిథిల భవనంతో పొంచి ఉన్న ప్రమాదం

ఫోకస్

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం కలపాక పంచాయతీ పరిధి స్వయంభూవారం గ్రామంలో శిథిల పాఠశాల భవనం స్థానికులను భయపెడుతోంది. ఇక్కడ రెండు దశాబ్దాల క్రితం ఎస్సీసీ సీసీఎస్ నిధులతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరుకొని నిరుపయోగంగా పడి ఉంది. భవనం స్లాబుతో పాటు గోడలు పెచ్చులూడి పడిపోతున్నాయి. గ్రామంలోని పలువురు చిన్నారులు భవనం పరిసరాల్లో ఆటలు ఆడతారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సైబర్ భద్రతపై అవగాహన

సదస్సులో పాల్గొన్న డీఎస్ఎన్ఎల్‌యూ న్యాయ సేవాకేంద్రం సభ్యులు, తదితరులు

సబ్బవరం, న్యూస్‌టుడే: ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్ఎన్ఎల్‌యూ) న్యాయ సేవా కేంద్రం సైబర్ చట్టాలు, భద్రతపై విశాఖ ట్రస్ట్‌లో మంగళవారం సదస్సు నిర్వహించింది. ప్రొఫెసర్ సి.హెచ్.నందిని పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాల రకాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సులభంగా అర్థమయ్యేలా న్యాయ సేవా కేంద్రం సభ్యులు నాటికలు ప్రదర్శించి సైబర్ నేరాల పరిస్థితులను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అనంతరం విద్యార్థులు వివిధ ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. న్యాయ సేవ కేంద్రం అధ్యాపక సమన్వయకర్త ప్రొఫెసర్ రఫీత్‌ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

చెకుముకి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

జోన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందిస్తున్న జేవీవీ కార్యదర్శి చంద్రశేఖర్

పెందుర్తి, న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జోన్ స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ప్రిన్సిపల్, జన విజ్ఞాన వేదిక పెందుర్తి జోన్ కార్యదర్శి డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ పర్యవేక్షించారు. మహతి పాఠశాల (ప్రథమ), ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల (ద్వితీయ), బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాల (తృతీయ) స్థానాల్లో నిలిచాయని ఆయన తెలిపారు. వీరు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల విద్యార్థుల బృందం కన్సొలేషన్ బహుమతికి అర్హత సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అహభౌమ మెకట్రానిక్స్ డైరెక్టర్ ఎన్.వేణుగోపాల్ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

వృత్తి విద్యా శిక్షణ పోటీలు

చింతలగ్రహారం(వేపగుంట), న్యూస్‌టుడే: చింతలగ్రహారం జెడ్పీ పాఠశాలలో వృత్తి విద్యా శిక్షణ పోటీలు మంగళవారం జరిగాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. 13 బృందాలు తాము తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. నాలుగు బృందాలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయిని వీఎస్‌పీ నాగమణి, వృత్తి విద్యా ఉపాధ్యాయులు వి.ప్రశాంతి, ఆర్.రాజులు తెలిపారు. ఈ నెల 7న జిల్లా స్థాయిలోని, 14న రాష్ట్ర స్థాయిలోని పోటీలు జరుగుతాయన్నారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థులు

వేంకటాద్రిపై ఘనంగా నిత్య కల్యాణం

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: వేంకటాద్రిపై శ్రీనివాసుడి సన్నిధిలో మంగళవారం నిత్య కల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యుల నేతృత్వంలో అర్చకులు దేవేరుల సమేతుడైన మలయప్ప స్వామిని అందంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను జరిపించారు. భక్తులు పాల్గొని స్వామిని సేవించారు.

దేవతామూర్తులకు నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మరిడిమాంబ ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, తదితరులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఈ నెల 06న మరిడిమాంబ అమ్మవారి జాతర జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను మంగళవారం స్థానిక రామాలయం వద్ద మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గ్రామపెద్దలు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఆ రోజు ఉదయం 5 గంటలకు అమ్మవారి దర్శనాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు అమ్మవారి క్యాలెండర్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం అమ్మవారి ఘటాలను పుర వీధుల్లో ఊరేగించి అనంతరం అనుపోత్సవం ఉంటుందన్నారు. రాత్రి 8 గంటల నుంచి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో అప్పారావు, అప్పలనాయుడు, వెంకునాయుడు, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి పెందుర్తి జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీ అయ్యప్పనగర్‌లో పోలీసులు కార్డన్, సెర్చ్ నిర్వహించారు. సీఐ కె.వి.సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు స్వామినాయుడు, దేముడునాయుడు సిబ్బందితో కాలనీలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కూరందాస్ రాజు, ముడిలి శంకర్‌లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 41 మద్యం సీసాలు, మూడు బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 12 వాహనాలను సీజ్ చేశారు.

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

గొల్లలపాలెంలో ఉచిత వైద్య శిబిరం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం గొల్లలపాలెం గ్రామంలో కబోడ్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. 250 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత మందులు పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మోపాడ అప్పారావు, సామోజు శివ, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
SME పటమటలంక (63641), విజయవాడ, NTR జిల్లా

సంక్షిప్త డిమాండు నోటీసు
(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13(2) క్రింద నోటీసు)

(I) ఋణగ్రహీతలు: మెస్సర్స్ ప్రభాత్ ఇంజినీరింగ్ వర్క్స్, GST No.37AAEFP5795K1ZJ, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
మేనేజింగ్ పార్టనర్: శ్రీ కిలారు వంశీకృష్ణ, తండ్రి: కిలారు రవీంద్ర, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
[illegible]
(II) బకాయి మొత్తం: తేదీ 22.10.2025 నాటికి EB-MSME క్యాష్ క్రెడిట్ లోన్ ఖాతా నెం.38173595996కు రూ.6,06,92,372.08 [illegible] రూ.69,71,429/- [illegible] GECL-1 Extension లోన్ ఖాతా నెం.40579369436కు రూ.16,27,576/- [illegible]
(III) NPA తేదీ: 22.10.2025 డిమాండ్ నోటీసు తేదీ: 23.10.2025
(IV) [illegible]
[illegible] SARFAESI చట్టం 2002లోని సెక్షన్ 13(4) [illegible]

తేది : 23.10.2025
ప్రదేశం : విజయవాడ
సం/- అధీకృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

దేవాలయాల్లో సౌకర్యాలపై సమీక్ష

సబ్బవరం, న్యూస్‌టుడే: దేవాలయాల్లో భక్తులకు కల్పించే సౌకర్యాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు మంగళవారం సబ్బవరం తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంపీడీవో పి.పద్మజ, సీఐ రామచంద్రరావు కలిసి లింగాలతిరుగుడు సోమలింగేశ్వరాలయానికి, పెదయాతపాలెం ద్వాదశ జ్యోతిర్లింగాలయానికి వెళ్లి సమీక్ష నిర్వహించారు. ఆయా ఆలయాల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు, బారికేడ్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్తిక మాసం మూడో సోమవారం భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో లింగాల తిరుగుడు దేవస్థానం ఛైర్మన్ దొడ్డి రామ వెంకట సత్యనారాయణ, దాడి కన్నంనాయుడు, పెదయాతపాలెంలో శరగడం శంకరరావు, ఎ.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెదయాతపాలెం ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, 30శాతం మధ్యంతర భృతి కల్పించాలని పీఆర్‌టీయూ అనకాపల్లి జిల్లా కార్యదర్శి సీహెచ్ పెద్దినాయుడు అన్నారు. మంగళవారం సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పీఆర్‌టీయూ నాయకులు బొబ్బిలి అప్పలరాజు, రాష్ట్ర కార్యదర్శి సత్యంనాయుడు, వనం భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న ఓటరు నమోదు అధికారి శేషశైలజ

ఓటరు జాబితాల్లో పొరపాట్లు తెలియజేయండి

పెందుర్తి, న్యూస్‌టుడే: ఓటరు జాబితాల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పెందుర్తి నియోజకవర్గం ఓటరు నమోదు అధికారి, ఎస్డీసీ పి.శేషశైలజ కోరారు. మంగళవారం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్చాలని సూచించారు. మృతుల ఓట్లు ఇంకా జాబితాల్లో కొనసాగితే తెలియజేయాలని కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను ఫారం-డి ద్వారా అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో సహాయ ఓటరు నమోదు అధికారి, పెందుర్తి తహసీల్దార్ ఐ.వెంకట అప్పారావు, ఎన్నికల విభాగం డీటీ అర్జునరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అసకపల్లి-లంకెలపాలెం రహదారి పరిశీలన

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం అసకపల్లి-లంకెలపాలెం రహదారిని రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ విజయ మంగళవారం పరిశీలించారు. పైడివాడ అగ్రహారం గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణానికి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఆమె వెంట ఎస్ఈ జాన్ సుధాకర్, ఈఈ సాంబశివరావు, డిప్యూటీ ఈఈ విజయసాగర్ ఉన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

గవరపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిగా చూపాలని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి ఆదేశించారు. మంగళవారం ఆయన పెందుర్తి మండలం గవరపాలెం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి సుజాతను ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను నిర్ణీత వ్యవధిలో శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సత్యనారాయణకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుండు అప్పలరాజు, మండల పరిషత్ ఏవో కొల్లి వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న జెడ్పీ సీఈవో నారాయణమూర్తి

సకాలంలో వైద్య సేవలు అందించాలి

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) మంగళవారం ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారిణి ఎస్తేరురాణి సందర్శించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మాత శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. మెరుగైన వైద్యానికి పెద్ద ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌ను ఇంటింటికీ వెళ్లి చేయాలన్నారు. దాని ప్రాముఖ్యతను వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారిణి జయశ్రీకరిష్మా, సీహెచ్‌వో ఎంఎంఎస్ సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు
అనంతపురం
బుధవారం నవంబరు 5, 2025

నాకు 159 ఏళ్లు..

నేను మీ గుత్తి రైల్వేస్టేషన్‌ని.. గుర్తొచ్చానా.. నేడే నా పుట్టిన రోజు.. స్టేషనుకు జన్మదినం ఏంటని ఆశ్చర్యపోకండి.. అది బ్రిటిష్ పాలనా కాలం. ఆంగ్లేయులు వారి కార్యకలాపాల నిర్వహణకు, రవాణా సౌకర్యంగా ఉండేందుకు నన్నెంచుకున్నారు. వాళ్లేమో చెన్నై- ముంబయి రైలు మార్గాన్ని బాగా అభివృద్ధి చేసి వ్యాపారాన్ని పెంచేసుకుందాం అనుకున్నారు. ఆ రెండు నగరాల మధ్యన నేనున్నా.. నన్ను కూడా చెన్నై- ముంబయి నగరాలతోపాటే బాగా అభివృద్ధి చేయాలని తలంచారు. మామూలుగా అయితే నామీద వాళ్లకేం ఇష్టం లేదు. కానీ ముంబయికి చెన్నైకి మధ్యలో ఉండటంతో.. నన్ను అభివృద్ధి చేస్తే కడప, కర్నూలు, చిత్తూరుకు సులువుగా వెళ్లేందుకు తద్వారా ఇంకా వ్యాపారాన్ని పెంచుకునేందుకు రాయలసీమలో ఎక్కడా లేని సౌలభ్యం ఇక్కడుందని ఒక స్టేషను ఏర్పాటు చేసి దానికి గుత్తి అని పేరు పెట్టారు. 1866 నవంబరు 5న పుట్టిన నాకు.. ఇప్పుడు 159 ఏళ్లు..

-న్యూస్‌టుడే, గుత్తి - ఇట్లు, మీసేవలో... గుత్తి రైల్వేస్టేషన్

ఆరోగ్యానికి.. రాగిమార్గం

మారుతున్న ఆహారపు అలవాట్లు

ఒకప్పుడు రాగి జావ అంటే చులకనగా చూసిన వారే ఇప్పుడు మాల్ట్‌ల కోసం పరుగులు పెడుతున్నారు.

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: కాలం మారే కొద్దీ అలవాట్లూ మారుతున్నాయి. ఒకప్పుడు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వ్యాధుల ముసురు కమ్మిన పుడు బిక్కుబిక్కుమని భయపడినా.. రాయలసీమ వారు మాత్రం ఒకింత ధైర్యంగా ఉండేవారు. ఎందుకంటే రోజువారీ మెనూలో రాగి ముద్ద ఉండన్న ధైర్యం. ఎప్పుడైతే సీమవాసులు రాగుల వాడకాన్ని తగ్గించారో.. వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 40 నుంచి 45 శాతం మధ్య రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం అర్థమయ్యాక.. రాగుల గిరాకీ అమాంతం పెరిగిపోతోంది. ఈ సరళిని మనం 2019 నుంచి గమనించవచ్చు.

● రోగాల వ్యాప్తి పెరిగే కొద్దీ రాగుల వాడకం పెరుగుతోంది. ప్రస్తుతం రాగిజావ, సంగటి, మిరాయిల దుకాణాలు, చిరుధాన్యాల వంటకాలను వడ్డించే హోటళ్లు వెలిశాయి.

● పోషకాలు పెంచడంతోపాటు రాగులు అలవాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు (కార్డుకు కిలో చొప్పున) పంపిణీ చేస్తోంది.

● బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.46 చొప్పున క్వింటాలు రూ.4,600 పలుకుతోంది. అంటే రాగులు వాడేవారి సంఖ్యతోపాటు పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు అవగతమవుతోంది.

ఉపయోగాలెన్నో..

● రాగుల్లో ఇనుము, కాల్షియం ఎక్కువ. జావ రూపంలో తాగే వారికి ఎముకల పటుత్వం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

● శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది.

● రాగి ముద్ద మధుమేహాన్ని క్రమబద్ధీకరిస్తుంది. గుండెజబ్బులు వచ్చే ఆస్కారం తక్కువ. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

● ఫ్లామిన్స్, గ్లూటెలిన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అధికంగా ఖనిజ లవణాలతోపాటు విటమిన్ బి తదితరాలు లభిస్తాయి.

పంట సాగు ఇలా...

సంవత్సరం	హెక్టార్లు
2018	2,079
2019	2,350
2020	2,399
2021	3,100
2022	3,701
2023	3,129
2024	3,143

గులకరాళ్లే నైవేద్యం..!

ఆశ్చర్యం వేసినా ఇది నిజం.. లేపాక్షి మండలం కోడిపల్లిలో రెండు దశాబ్దాల కిందటి నుంచి వింత సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ కొలువైన బట్ట భైరవస్వామికి భక్తులు గులకరాళ్లను నైవేద్యంగా ఉంచి మొక్కులు తీర్చుకుంటున్నారు. పంచాయతీకి అనుబంధంగా ఉన్న వీబాదిపల్లి, నాగేపల్లి, కొత్తపల్లి, పులమతి, చోళసముద్రం, మానేపల్లి గ్రామస్థులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. 20ఏళ్ల కిందట కోడిపల్లి ప్రాంత వాసులు హిందూపురానికి కాలినడకన ఈ దారిలో వెళ్లేవారు. ప్రయాణం సక్రమంగా సాగాలని కొందరు ఇక్కడున్న భైరవస్వామికి నైవేద్యంగా సమర్పించి కాసేపు కూర్చొని వెళ్లేవారు. క్రమంగా ఈ నమ్మకం బలపడి.. చుట్టుపక్కల గ్రామస్థులు ఆచరించారు. అప్పటి నుంచి అలా సమర్పించిన రాళ్లే గుట్టగా మారింది.

- న్యూస్‌టుడే, లేపాక్షి

శకుంతల శపథం



అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: శకుంతల శపథం పట్టింది. పరుగు పందెంలో పతకాలు పట్టాలని. అనుకున్నట్లే కఠోర సాధనకు సరైన ఫలితం దక్కింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఈ క్రీడాకారిణి ఏకంగా నాలుగు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటోంది.

అమ్మానాన్న కూలీలు

బ్రహ్మసముద్రం మండలం తిప్పయ్యదొడ్డి గ్రామానికి చెందిన జి.లింగప్ప, బాలరాజు దంపతులు వ్యవసాయ కూలీలు. వారు కష్టపడుతూనే కుమార్తె జి.శకుంతలను ప్రోత్సహిస్తున్నారు. ఆర్డీటీ క్రీడా పీఈటీ ఇబ్రహీం ప్రేరణతో అథ్లెటిక్స్‌లో అరంగేట్రం చేసిన ఈ అమ్మాయి రోజూ మూడు గంటలపాటు సాధన చేసేనా, పాఠశాల క్రీడలు, రాష్ట్రస్థాయిలో పలు పర్యాయాలు పాల్గొన్నా రిక్తహస్తాలతోనే తిరిగి వచ్చింది. ఓటమినే అస్త్రంగా చేసుకొని ఈ ఏడాది పతకం సాధించాలనే పట్టుదలతో సాధన చేసింది. ఏలూరు జిల్లాలో జరిగిన అండర్-19 పాఠశాల క్రీడల రాష్ట్రస్థాయి పోటీల్లో అనుకున్నట్లుగానే ఏకంగా 4 పతకాలు సాధించి రికార్డు లిఖించింది. ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం సాధించింది. 100 మీ. పరుగు, 4×400 రిలేలో రజతం, లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. పోలీస్‌శాఖలో ఎస్సై పోస్టు, జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణం సాధించాలన్నదే తన చిరకాల కోరికని వెల్లడించింది.

తీర్థాలేమాయె నారసింహా!

స్వయంభువుగా వెలసిన శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికున్న 13 పవిత్ర తీర్థాలు ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. ఆక్రమణల కారణంగా కొన్ని, ఆదరణ కరవవడి అధ్వానంగా మారి మరికొన్ని కనుమరుగు అవుతున్నాయి. తీర్థాలు సంరక్షిస్తేనే ఆధ్యాత్మిక శోభ పది కాలాలు విరాజిల్లుతుంది.

- న్యూస్‌టుడే, కదిరి

1 అర్జున తీర్థం: ఆలయానికి నైరుతి దిక్కున ఉంది. వర్షాభావంతో ప్రవాహాలు కనుమరుగయ్యాయి. పట్టణం విస్తరించి ఏరు కుంచించుకుపోయి తీర్థం మాయమైంది.

2 నాగుల..: ఆలయానికి ఉత్తరం వైపున 2 కి.మీ దూరంలో ఉంది. పూర్వం పాదచారులు, భక్తులు స్నానాలు చేసి గట్టుపై ఉన్న నాగులను పూజించి, ప్రదక్షిణ దర్శించుకునేవారు. ఆ ప్రాంతంలో నిర్మాణాలు మొదలవటంతో రూపు కోల్పోయింది.

3 గజేంద్ర: ఆలయం ఉత్తరం వైపు గజేంద్ర తీర్థం ఉండేది. ఆ ప్రాంతాన్ని పాత కోనేరు వీధిగా పిలుస్తారు. ప్రస్తుతం ఆ పరిసరాల్లో అధిక సంఖ్యలో భవనాలు వెలిశాయి. దీంతో తీర్థం ఆనవాళ్లు లేవు.

4 ఆళ్వారు: ఆలయంలోని వేయికాళ్ల మండపం వద్ద ఉండేది. ఈ తీర్థాన్ని ఆళ్వారులు జపం, తపస్సులకు ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోయింది.

5 అచ్యుత: ఆలయ మహాద్వారానికి ఎదురుగా రథం నిలిపిన చోటులో తూర్పున ఉన్న ఈ తీర్థం ఆక్రమణకు గురైనట్లు దేవాదాయశాఖ గుర్తించింది. తరువాత ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

6 స్వర: యాగశాలకు తూర్పున ఉండేది. దీన్ని బంగారు తీర్థమని పిలిచేవారు. ఇందులోని నీటిని పూజాకార్యక్రమాలకు వినియోగించేవారు. కాలక్రమంలో ఇది కనుమరుగవడంతో భక్తులు బాధపడుతున్నారు.

విశ్రాంత సైనికుడి స్థలం కబ్జా

సర్వే నంబరు మార్చేసి విక్రయం



రేకులషెడ్డు వేశారు ఇలా..

అక్రమార్కుల బూచాలం అంతాఇంతా కాదు. కన్నుపడిందో కబ్జా చేయాలనే ధోరణిలో దందా సాగిస్తున్నారు. చివరకు విశ్రాంత సైనికుడి పట్టా స్థలాన్నీ వదల్లేదు. ఓ వ్యక్తి ఆక్రమించి.. విక్రయించిన ఉదంతం తలుపులలో వెలుగుచూసింది. ప్రభుత్వం 2001లో తలుపులకు చెందిన పీఎం బాషాకు 417 సర్వే నంబరులో నాలుగు సెంట్ల స్థలాన్ని ఇంటి పట్టాగా ఇచ్చింది. అనారోగ్య సమస్యలతో ఇల్లు నిర్మించుకోవడం ఆలస్యమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి సదరు స్థలంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశాడు. 417 సర్వే నంబరుకు బదులు 265గా మార్చి.. మరో వ్యక్తికి రూ.11 లక్షలకు విక్రయించాడు. దందాను గుర్తించిన బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. షెడ్డు నిర్మాణంతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. క్రయవిక్రయదారులకు నోటీసులు ఇస్తామని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి రమణప్పనాయుడు తెలిపారు.

-న్యూస్‌టుడే, తలుపుల

సత్యసాయి జయంతికి 200 ప్రత్యేక బస్సులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి శతజయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్, డిపోలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 25 వరకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఎం మధుసూదన్, డీఎం ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు.

పుట్టపర్తి బస్టాండులో సౌకర్యాలపై ఆరా తీస్తున్న ఎండీ ద్వారకా తిరుమలరావు

ఓఎంసీ గనుల్లో కొనసాగుతున్న డ్రోన్ సర్వే

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని ఓఎంసీ-1, 2, ఏఎంసీ, బీఐపీ, వై.మహా బలేశ్వరప్ప మైనింగ్ సంస్థల లీజు సరిహద్దుల గుర్తింపునకు అధికారులు డ్రోన్‌తో చేపట్టిన సర్వే మంగళవారం కొనసాగింది. సుప్రీంకోర్టు, సిద్ధాపురం గ్రామాల పరిధిలోని అయిదు గనుల ప్రాంతాల్లో అనంతపురం అడిషనల్ సర్వే ఆఫ్ లాండ్ రికార్డ్స్ అధికారి రూప్లానాయక్, డిప్యూటీ డైరెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో 120 హెక్టార్ల (297 ఎకరాలు) మేర సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం మైన్స్ అండ్ జియాలజీ ఏజీ పెద్దిరెడ్డి, ఆటవీ శాఖ రేంజ్ అధికారి రామచంద్రుడు, డీటీ దామోదర్‌రెడ్డి, సర్వేయర్లు, వీఆర్వోలు తదితరులు సర్వేలో పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా నీట్ శిక్షణ

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ పూర్తయిన.. నీట్ రాయాలనుకున్న పేద విద్యార్థులకు ఇవ్వనున్న ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని డీసీఓ కె.జయలక్ష్మి సూచించారు. ఇంటర్ ఏ సంవత్సరం పూర్తి చేసినా ఈ శిక్షణకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాల విద్యార్థులకు విజయవాడలోని టీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో తర్ఫీదు ఇస్తారని ఆమె వివరించారు. ఇతర వివరాలకు చరవాణి నంబరు 99493-54106లో సంప్రదించాలని సూచించారు.

రైలు షికారుకు వేళాయె..

కారులో షికారు కెళ్లడం మనకు సరదానే.. కానీ ఇక్కడ వంద కార్లు రైల్లో షికారెళ్లేందుకు సిద్ధమయ్యాయి. విషయం ఏంటంటారా... కియా పరిశ్రమలో తయారు చేసిన కార్లను పెనుకొండలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి గూడ్స్ రైలు ద్వారా దేశంలోని నలుమూలలకు చేరుస్తారు. ప్రస్తుతం అక్కడి రైల్వేస్టేషన్‌లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో మంగళవారం అనంతపురం శివారులో ఉన్న కందుకూరు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం పైకి చేర్చారు. రైలుకు సమాంతరంగా కార్లు వరుస ఉండటంతో అందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు.

- ఈనాడు అనంతపురం

విత్తన బంతులు.. హరిత కాంతులు

సిద్ధం చేసిన బంతులను తీసుకెళుతున్న విద్యార్థులు

న్యూస్‌టుడే - కళ్యాణదుర్గం గ్రామీణం: భూమిలో కొత్తదనం విద్యార్థుల్లో ప్రభావం చూపుతుంది. ఎన్నైనా మంచి పని చేయాలన్న తపన ఆచరణలో కనిపిస్తుంది. దీన్నే నిరూపిస్తున్నారు కళ్యాణదుర్గంలోని ఉప్పొంక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.. చెట్లు, అడవుల వల్ల ఉపయోగాలు, ప్రకృతికి సంబంధించిన అంశాలపై విన్నూత్నరీతిలో ఉపాధ్యాయులు సాగించిన బోధన సత్ఫలితాలనిస్తోంది. ప్రధానోపాధ్యాయుడు గురుమూర్తి, ఉపాధ్యాయుడు నాగరాజు ఆలోచన నుంచి పుట్టిందే విత్తన బంతి కార్యాచరణ.

అంశం: పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణ.

ప్రాజెక్ట్ వర్క్: విత్తన బంతుల తయారీ

ఎవరెవరితో: 1 నుంచి 5వ తరగతి వరకు 37 మంది విద్యార్థులతో..

ఎప్పటి నుంచి: 2019 నుంచి ఈ విధానాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది జూలై నుంచి బంతులు సిద్ధం.

ఏం చేస్తారు: సమీప పొలాల్లో ఉన్న ఎర్రమట్టి, బంకమట్టి, పశువుల ఎరువును సిద్ధం చేసుకుంటారు. మట్టి, ఎరువు మధ్యన విత్తనాలు ఉంచి పిడికిలితో ఉండలుగా చేస్తారు. పాఠశాలలోనే 15-20 రోజులు ఆరబెడతారు. ఏటా 500- 2,200 వరకు విత్తన బంతులు చేస్తారు. వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యార్థులు వాటిని రోడ్డు సమీపాల్లో, కొండ, బంజరు భూములు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లుతారు. విత్తనాలు మొలకెత్తి.. చెట్టై పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఎంపిక చేసిన విత్తనాలు: మునగ, వేప, చింత, నేరేడు, కానుగ, మామిడి, ఖర్జూరం, సీతాఫలం, పనస, కరివేపాకు తదితరాలు

చైతన్య కిరణాలు

సమావేశమైన సభ్యులు

ఆశనే శ్వాసగా చేసుకొని.. అకుంఠిత దీక్షతో నిరంతర సంకల్పం నడుమ ఓరిమితో ప్రయాణించి ఆదాయబాట పట్టిన ఆ నారీశక్తి ఏకంగా రూ.515 కోట్ల పెట్టుబడితో రాష్ట్రం తనవైపు చూసేలా చేసింది. సంఘటితంగా ముందుకు కదిలితే సాధించలేనిది లేదంటూ నిరూపించిన విజయగాథ స్ఫూర్తిదాయకం. -న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం

ఒక్కో సంఘం లావాదేవీలు: రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు..

వరించిన జాతీయస్థాయి అవార్డులు: సిద్దరాంపురం, రోటరీపురం, వడియంపేట మహిళా గ్రామైక్య సంఘాలకు ఘన కీర్తి దక్కింది.

అధ్యయనానికి వస్తున్న సంఘాలు: ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మహిళా సభ్యుల రాక.

ప్రత్యేకత: రాష్ట్రేతర సంఘాల సభ్యులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం.

ఉత్పత్తులు-వ్యాపారం: చిరుధాన్యాల తినుబండారాలు, డ్రైఫ్రూట్స్, టిఫ్యూ పేపర్లు, కారంపొడి, ఆటోల నిర్వహణ, పశువులు, గొర్రెల పెంపకం తదితరాలు

ఎక్కడ: బుక్కరాయసముద్రం మండలం	
ఎవరు: శ్రీచైతన్య మండల సమాఖ్య	
ఎప్పుడు: 1998లో ప్రారంభం	
ఎన్ని డ్వాక్రా సంఘాలు: 1,358	
సభ్యులు: 13,732	
ఆదాయం: రూ.6 కోట్లు	

వివిధ మార్గాల్లో నిధులు మొత్తం రూ. 515 కోట్లు	
బ్యాంకు లింకేజీ:	424
స్త్రీనిధి:	77
ఎస్సీ సబ్‌ప్లాన్:	9.3
ఎస్టీ సబ్‌ప్లాన్:	4.7

డ్వాక్రా సంఘాలు ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం సమాఖ్యకు రూ.కోటి గ్రాంటు ఇచ్చింది. ఆ మొత్తాన్ని మండల సమాఖ్య పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు అవసరాలకు రుణాలు ఇచ్చి స్వయం ఉపాధికి చర్యలు తీసుకున్నారు. విజయవంతంగా వచ్చిన రుసుం, అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.6 కోట్లకు చేరింది. పెట్టుబడి మినహా నికరంగా రూ.5 కోట్ల ఆదాయం సాధించింది.

అలసత్వ తుప్పు

నాగలాపురం వద్ద కూలిన హెడ్ రెగ్యులేటర్

బొమ్మనహాళ్, కణేకల్లు, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంత జిల్లాకు తాగు, సాగు నీరు అందిస్తున్న హెచ్చెల్సీ హెడ్ రెగ్యులేటర్లు, అత్యవసర గేట్లు, అక్విడక్టులు.. శిథిలావస్థకు చేరుకున్నాయి. 1965లో ఏర్పాటు చేసినవాటికి నిర్వహణ లేకపోవడంతో ఎప్పుడు కూలుతాయో అర్థం కాని దుస్థితి నెలకొంది. హెచ్చెల్సీ పరిధిలో 8 హెడ్ రెగ్యులేటర్లు, 40 వరకు యూటీలు, అక్విడక్టులు, వంతెనలు అధ్వాన్నస్థితికి చేరాయి.

ఎక్కడెక్కడంటే..

✦ ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటరు నుంచి 189 వరకు 8 హెడ్, బొటిపాల్ రెగ్యులేటర్లు దెబ్బతిన్నాయి.

✦ నాగలాపురంలోని 116-339 కిలోమీటరు వద్ద హెడ్ రెగ్యులేటర్‌కు నాలుగు గేట్లలో ఇటీవల మూడు కూలిపోయాయి. ఇక్కడి అత్యవసర గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.

✦ అధ్వానంగా షట్టర్లు: బిదురుకుంతం, నాగలాపురం, కణేకల్లు, జీబీసీ, ఎంపీఆర్, పీఏబీఆర్, ఎమ్పీఆర్ ఉప కాలువలకు ఏర్పాటు చేసిన షట్టర్లు తుప్పుపట్టాయి.

కూటమి ప్రభుత్వం వచ్చాక..

హెచ్చెల్సీకి అత్యవసర మరమ్మతులకు రూ.35 కోట్లు కేటాయించింది. అందులో కణేకల్లు బొటిపాల్ రెగ్యులేటరు, ఎంపీఆర్, పీఏబీఆర్ మరమ్మతులకు టెండర్లు పిలిచారు. ఇందులో కొంతమేర పనులు జరిగాయి. ✦ దెబ్బతిన్న వాటికి మరమ్మతుకుగాను ప్రతిపాదనలు పంపుతామని ఇన్‌ఛార్జి హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకరరావు తెలిపారు.

శింగనమల పంట గల్ఫ్ ఇంట

ఉద్యానానికి పెద్దపీటతో అన్నదాతలకు ఆదాయం

నార్పల, న్యూస్‌టుడే: శింగనమల నియోజకవర్గంలోని శింగనమల నియోజకవర్గం.. ఆరు మండలాలు.. ప్రతి మండలం ఓ ఉద్యాన పంటకు ప్రత్యేకత. నీటి వసతి తగ్గినా, కరవు రులు పరిస్థితులు కనిపించినా దాయలు సాగు మాత్రం విస్తరిస్తూ ఉంది. ఇదిలా సాధ్య మంటే.. ఎగుమతుల్లో ఉద్యాన పంటల రుచులు విదేశీయుల్ని సైతం ఆకర్షిస్తూ ఉండటమే.

● శింగనమల నియోజకవర్గంలో సాగు చేసే అరటికి అరబ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ వ్యాపారులు రైతుల వద్దకే వచ్చి అరటి, చీనీ పంటను కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బట్టి టన్ను అరటికి రూ.20 నుంచి 30 వేల ధర చెల్లించడానికి కూడా వ్యాపారులు వెనకాడటం లేదు.

● అరటి, చీనీ పంటను ట్రక్కుల ద్వారా ముంబయి తరలించి అక్కడి నుంచి విమానాలు, ఓడల ద్వారా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, దుబాయ్, ఖతర్ దేశాలకు తరలిస్తున్నారు. ఏటా అరటి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది ఇందుకే.

కెకె. అగ్రహారంలో అరటి ఎగుమతికి సిద్ధం చేస్తున్న శ్రామికులు

అనుకూలతలు

80 వేల ఎకరాలు: ఏటా అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగు

40 వేల ఎకరాలు: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో (అరటి 15 వేలు, చీనీ 13 వేలు, దానిమ్మ 5 వేలు, మామిడి 7 వేలు)

ఎలా సాధ్యం: రైతులు డ్రిప్ పద్ధతి ఎంచుకోవడం..సారవంత ఎర్రనేలలు అనుకూలంగా ఉండటం

● చీనీ పంట ఉత్పత్తులకు దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. టన్నుకు సీజను బట్టి రూ. 30 వేలు నుంచి రూ.లక్ష వరకు మద్దతు ధర లభిస్తోంది. వ్యాపారులు మన చీనీ కాయలను నాగ్‌పూర్, కోల్‌కతా, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. దానిమ్మ, మామిడి సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ అధిక నాణ్యతగా పంట ఉత్పత్తులు ఉంటున్నాయి.

● ఏటా ఉద్యాన పంటల సాగు ద్వారా నియోజకవర్గ రైతులు రూ.200 కోట్లకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇందులో పెట్టుబడి ఖర్చులు పోను రైతులు నికరంగా రూ.130 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నారు.

రానున్న ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్‌బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 29.0 డిగ్రీలు నుంచి 32.3... రాత్రి ఉష్ణోగ్రతలు 22.9 నుంచి 24.2 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈశాన్య దిశగా గాలులు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఉదయం గాలిలో తేమ 80 శాతం, మధ్యాహ్నం 63 శాతం నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట నూర్పిడి చేయాలనుకునే రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

(c) eenadu

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు(బుధవారం) ఉదయం 6 గంటలకు సాధారణ దర్శనం ఉంటుంది. ఏడు గంటల నుంచి 9 మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు ఉంటాయి. తర్వాత 9 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

నెట్టికంటయ్యకు ప్రాకారోత్సవం

అలంకరణలో ఆంజనేయస్వామి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామికి ప్రాకారోత్సవం నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. స్వామిని పల్లకిలో ఉంచి ఊరేగించారు. కార్తిక మాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి సేవాఘడ్‌లో రజతోత్సవాలు

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : గుత్తి మండలంలోని మాతా జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు తెలిపారు. మంగళవారం నుంచి మరో రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు మారుతి ప్రసాద్ తెలిపారు.

పల్లె ముంగిట నేత్రోదయం!

నీలకంఠాపురం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన నీలకంఠాపురంలో ప్రసిద్ధిగాంచిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం పేద ప్రజలకు వరంగా మారింది. కంటి జబ్బులకు ఉచిత చికిత్స, శస్త్రచికిత్స అందించేందుకు శ్రీకారం చుట్టింది.

రఘువీరారెడ్డి కుటుంబీకుల చొరవ

నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన కంటి చికిత్సలు అందించి వారి కుటుంబాల్లో వెలుగులు చూడాలన్న సంకల్పంతో మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కుటుంబీకులు ఎల్వీ ప్రసాద్ యాజమాన్యంతో సంప్రదించి నీలకంఠాపురంలో ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేశారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చారు. కుటుంబీకులైన శాంత జయరామ్ 2 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వగా రూ.6 కోట్లు ఖర్చుచేసి అన్ని హంగులతో ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో ఎల్వీప్రసాద్ యాజమాన్యం నియమించిన వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

25వ శాఖ ప్రారంభం

నీలకంఠాపురంలోని ఓ భవనంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభించి మూడేళ్లలో 14వేల మందికి ఉచితంగా కంటి వైద్య చికిత్సలు అందించారు. ఎంతో నమ్మకం ఏర్పడ్డాక నూతన భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలలో 24 శాఖలు ఉండగా 25వది నీలకంఠాపురంలో అందుబాటులోకి వచ్చింది.

లక్ష్యం.. 5 లక్షల మంది

శ్రీసత్యసాయి జిల్లాతో పాటు కర్ణాటకలోని మధుగిరి, కొరటగెర, శిర, కళ్యాణదుర్గం, పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో 5 లక్షల మందికి కంటి వైద్య చికిత్సలు అందించి కంటి చూపు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో లక్ష్యాన్ని సాధిస్తామని ఎల్వీప్రసాద్ యాజమాన్యం పేర్కొంటోంది.

80 శాతం ఇక్కడే పరిష్కారం

అధునాతన చికిత్సలు అందించి ఇక్కడే 80 శాతం కంటి సమస్య పరిష్కరించేదిశగా ఆసుపత్రి పనిచేస్తోంది. 20 శాతం అత్యంత క్లిష్టతరమైతే హైదరాబాద్‌లో కంటి వైద్యనిపుణులను సంప్రదించి చికిత్సలందించనున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి, అంగవైకల్యంతో బాధపడేవారికి ఇళ్ల వద్దకే టెక్నీషియన్లతో కిట్లను తీసుకువెళ్లి పరీక్షించి వైద్యుల సలహాలు, సూచనలతో చికిత్సలందించనున్నారు.

పకడ్బందీగా రెవెన్యూ క్రీడల నిర్వహణ: కలెక్టర్

ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్ ఆనంద్, జేసీ శివనారాయణ శర్మ, డీఆర్ఓ మాలోల, బొప్పరాజు వెంకటేశ్వర్లు, తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఈ నెల 7 నుంచి మూడు రోజులపాటు జరిగే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడోత్సవాల నిర్వహణలో ఏ లోటు, సమస్య రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు, వసతులు సమకూర్చాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంత నగర శివారులో ఉన్న ఆర్డీటీ క్రీడామైదానంలో జరిగే ఏర్పాట్లను పరిశీలించారు. జేసీ శివనారాయణ శర్మ, డీఆర్ఓ మాలోల, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకట రాజేశ్, అనంత, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్‌రావు, మధునాయక్ ఏర్పాట్లను చూశారు. క్రికెట్ మైదానంతోపాటు ఇతర క్రీడల స్థలాలు, వసతి భవన సముదాయాలను నిశితంగా చూశారు. ఆ తర్వాత అక్కడే పలు జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వసతి, విద్యుత్తు సరఫరా, వైద్య శిబిరం, ట్రాఫిక్ మళ్లింపు, ప్రొటోకాల్, పోలీసు భద్రత, బస్సుల సౌకర్యం.. ఇలా ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మంచినీరు, భోజనం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. ఈ క్రీడలు జరిగే మూడు రోజులు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరపాలి. అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించాలన్నారు. జిల్లా అటవీ సెటిల్ మెంటు అధికారి రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్లు మల్లికార్జునుడు, ఆనంద్, ఆర్డీఓ కేశవనాయుడు, ఆ సంఘం జిల్లా కార్యదర్శి సోమశేఖర్, రెవెన్యూ క్రీడా, సాంస్కృతిక సంఘం అధ్యక్షకార్యదర్శులు సంజీవరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, తహసీల్దార్లు మునివేలు, మోహన్ కృష్ణ పాల్గొన్నారు.

అండర్-23 వన్డే ఆంధ్ర జట్టుకు ముగ్గురి ఎంపిక

ఎస్.కామిల్ ఎంకే దత్తారెడ్డి జి.మల్లికార్జున

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: బరోడాలో జరగనున్న అంతర్ రాష్ట్ర అండర్-23 వన్డే పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. నాలుగు రోజుల మ్యాచ్‌కు జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే ఎంపిక కాగా.. వన్డే పోటీలకు ముగ్గురు ఎంపిక కావడం విశేషం. ఈనెల 9 నుంచి బరోడాలో వన్డే పోటీలు ప్రారంభమవుతాయి. ఈ పోటీలకు జిల్లాకు చెందిన ఆల్‌రౌండర్ ఎస్.కామిల్ ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం బ్యాటరుగా, స్పిన్నరుగా అనేక మార్లు ఆల్‌రౌండ్ ప్రతిభ చూపి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. అంతర్ జిల్లా, జోన్ పోటీల్లో చక్కగా రాణించడంతో కామిల్ ఎంపికయ్యాడు. ఓపెనింగ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్న ఎంకే దత్తారెడ్డి, ఎడమచేతి వాటం స్పిన్నరుగా మాయాజాలం ప్రదర్శిస్తున్న జి.మల్లికార్జున కూడా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఈ ముగ్గురి ఎంపిక పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, కార్యదర్శి భీమలింగారెడ్డి, సభ్యులు హర్షం ప్రకటించారు. అంతర్ రాష్ట్ర పోటీల్లో సత్తా చాటి జిల్లా పేరు ప్రఖ్యాతలు తేవాలని వారు పిలుపునిచ్చారు.

నేడు చాకార్లపల్లి రైల్వే గేటు మూసివేత

సోమందేపల్లి, న్యూస్‌టుడే: చాకార్లపల్లి రైల్వే గేటు వద్ద రైలు పట్టాల మరమ్మతుల కోసం బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మూసివేయనున్నట్లు ఆశాఖ పీడబ్ల్యూడీ సుధాన్షుకుమార్ తెలిపారు. ఈ సమాచారాన్ని మండల తహసీల్దార్, పోలీస్ అధికారులతోపాటు హిందూపురం, పెనుకొండ, ఇతర ఆర్టీసీ డీఎంలకు ముందుగానే అందించినట్లు ఆయన చెప్పారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు వద్దనుంచి పాలసముద్రం జాతీయ రహదారిలో సోమందేపల్లి మీదుగా బస్సులు, ఇతర అన్నిరకాల వాహనాలు రాకపోకలు సాగించాలని ఆయన తెలియజేశారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం, వెంకటాంపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడు సుధాకర్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు విచారణలో రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

మంత్రి లోకేశ్ పర్యటనకు సంసిద్ధం

భక్త కనకదాస విగ్రహం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ బీకే పార్థసారధి, కలెక్టర్, ఎస్పీ తదితరులు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 8న కళ్యాణదుర్గానికి రానున్న నేపథ్యంలో కంబదూరు బైపాస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారధి, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు, లోకేష్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రవితేజ, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మంత్రి లోకేశ్ భక్త కనకదాస విగ్రహావిష్కరణతో పాటు, కూడలి నామకరణం చేస్తారని చెప్పారు. 7న మంత్రి కళ్యాణదుర్గం వస్తారని, ఆయన బస చేసే స్థలం, 8న సభా ప్రాంగణం వద్ద భద్రత, సభకు వచ్చే వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్‌బాబు, డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణభార్గవ్, ఆర్‌అండ్‌బీ డీఈ ప్రసాద్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

విధుల్లో అక్రమాలకు తావివ్వకూడదు : డీఆర్ఎం

సభలో ప్రసంగిస్తున్న డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా

గుంతకల్లు, న్యూస్‌టుడే : రైల్వేకు చెందిన పనుల విషయంలో అక్రమాలకు, అవినీతికి అవకాశం ఇవ్వకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అన్నారు. రైల్వే నిఘా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ముగింపు కార్యక్రమం జరిగింది. రైల్వే అధికారుల రిక్రియేషన్ కేంద్రంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఇతరులకు లాభం చేకూర్చాలని రైల్వే నిబంధనలు పాటించకుండా పనులు చేస్తే వారు క్రమశిక్షణ చర్యలకు గురవుతారన్నారు. అప్పగించిన పనులను పారదర్శకంగా చేయాలని పేర్కొన్నారు. నిఘా అవగాహనకు సంబంధించి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు శివప్రసాద్, షల్కెలు రైల్వే నిబంధనల గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో కో-ఆర్డినేషన్ శ్రీనివాస్, సీనియర్ డీసీఎం మనోజ్, డీపీవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాదిరి శాసనసభ

ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురి ఎంపిక

ఎస్కేయూ, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో శాసన సభ నిర్వహణ తీరుపై విద్యార్థులకు ప్రయోగాత్మక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మాదిరి అసెంబ్లీ నిర్వహిస్తోంది. ఈ నమూనా శాసన సభలో విద్యార్థులే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. అంతే కాదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనసభా నేత, మంత్రులు, ప్రతిపక్ష నేతలుగా కూడా విద్యార్థులే ఉంటారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని నమూనా శాసనసభ కార్యక్రమం అమరావతిలో నిర్వహించనున్నారు. అనంత జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి 24 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు రాజ్యాంగంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు తొలుత పాఠశాల స్థాయిలో నిర్వహించారు. ప్రతి పాఠశాల నుంచి 6 మందిని ఎంపిక చేసి, వారికి క్విజ్ పోటీలు నిర్వహించారు. వీరిలో నుంచి మాక్ అసెంబ్లీకి పలువురిని ఎంపిక చేశారు.

ఎంపికైన విద్యార్థులు- నియోజకవర్గం

అలేఖ్య, తనూజ, సదఫ్‌నాజ్ (అనంతపురం), వీభా కర్వ, యశ్వంత్ కుమార్, స్వప్న (గుంతకల్లు) అభిజ్ఞ, సుహాసిని, సచిన్ (కళ్యాణదుర్గం), శ్యాం శ్రీకాంత్‌రెడ్డి, మనీష, కృష్ణేశ్వరసాయి (రాప్తాడు), మాలతి, గంగోత్రి, తనుశ్రీ (రాయదుర్గం), దీక్షిత, హర్షిణి, శిరీష (శింగనమల), నాగమల్లికార్జున, మేఘన, అనిల్‌కుమార్ (తాడిపత్రి), లహరి, అనూష, మైనుద్దీన్ (ఉరవకొండ)

విద్యుత్తు పనుల్లో ఏమరపాటు వద్దు

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఈ శేషాద్రిశేఖర్

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: క్షేత్ర స్థాయిలో కరెంటు పనులు చేసే సమయంలో ఉద్యోగులు ఏమరపాటుగా ఉండొద్దని సరఫరా నిలిపివేశారా.. లేదా? కచ్చితంగా నిర్ధారించుకున్న తరువాతే పనులు చేసేందుకు ఉపక్రమించాలని విద్యుత్తుశాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఈఈ జె.వి.రమేశ్, విజిలెన్స్ విభాగం సీఐ విశ్వనాథ్ చౌదరి తెలిపారు. మంగళవారం అనంతపురంలో విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్తు ప్రమాదాల నివారణ- తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని ప్రమాదాలు జరుతున్నాయని వీటిని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్తంభం, నియంత్రిక, లైన్లపైకి ఎక్కి పనిచేసే సమయంలో చేతికి గ్లౌజ్‌లు, కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్ ధరించాలన్నారు. కరెంటు నిలిపివేయాలని తీసుకునే ఎల్‌సీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. డీఈటీ ప్రసాద్, ఈఈ జె.వి.రమేశ్, విజిలెన్స్ సీఐ విశ్వనాథ్‌చౌదరి, డీఈఈలు పాల్గొన్నారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము స్పాట్ క్యాష్/ షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

EDUCATION

DMLT 2 సం||ల కోర్సుకు అడ్మిషన్లు జరుగుచున్నవి. కొన్ని సీట్లు మాత్రమే కలవు. Q: ఇంటర్ (ఏ గ్రూపైన) SEEDS కాలేజ్, కమలానగర్, ATP. 9440255034

FINANCIAL SERVICES

All Type of Funds: Mortgage (Any Prop, with/without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA. Mediators also Welcome. Ct: 9019388175.

REAL ESTATE

హిందూపురంలో అద్భుతంగా డెవలప్ చేసిన KVR రియాల్టీ ప్రాజెక్ట్సులో ప్లాట్లు & 37 లక్షలకే డబుల్‌బెడ్ రూమ్ హౌసెస్ కలవు. సంప్ర: 6281824204.

JOBS

ప్రముఖ ప్రైవేట్ సంస్థ యందు పనిచేయుటకు ఆఫీస్ స్టాఫ్ అర్జెంటుగా కావలెను. వివరాలకు సంప్రదించండి. Contact: 8500604597.

ప్రముఖ కార్పోరేట్ స్కూల్ అనంతపురం నందు పనిచేయుటకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేడీ ప్రిన్సిపాల్ కావలెను. (అలాగే కారు డ్రైవర్ కావలెను) Cell: 9000088631, 9492740139.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

డీలర్‌పై కొరడా!

ఎరువులు, పురుగు మందుల లైసెన్సు రద్దు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్డు ఎన్.ఆర్ ఫర్టిలైజర్ డీలరు, వైకాపా నాయకులు నాగభూషణ్‌రెడ్డి ఎరువులు, పురుగు మందుల డీలరు లైసెన్సును చట్టం ప్రకారం రద్దు చేశారు. డీలరుకు లైసెన్సు రద్దు ప్రతిని పంపుతూ మంగళవారం అనంతపురం డివిజన్ సహాయ సంచాలకులు అల్తాఫ్ అలీఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కనగానపల్లి మండలం బోయవాండ్ల కొట్టాలపల్లికి చెందిన రైతు మోహన్ జిల్లా ఉన్నతాధికారులకు డీలరుపై ఫిర్యాదు చేశారు. గత అక్టోబరు నెల 30సదరు డీలరు దుకాణంలో ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్, అనంతపురం ఏవో వెంకట్ కుమార్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. లోక్‌మంగళ, సిగ్రోమా, కృషిటెక్ ఈ మూడు కంపెనీలకు సంబంధించిన బయోస్టిమిలెన్స్ మందులు అనుమతి లేకుండా అమ్మడంతో పాటు కోరమండల్ కంపెనీకి చెందిన 14-35-14, 20-20-0-13 కాంప్లెక్స్ ఎరువులు 130 బస్తాలను అనుమతి లేకుండా ఆటోల్లో తరలించడంతో ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ పట్టుకుని 6-ఎ కేసు నమోదు చేశారు. రూ.24,04,309 విలువైన ఎరువులను సీజ్ చేశారు. బిల్లు పుస్తకం రాకపోవడం, స్టాక్ రిజిస్టర్‌లో నిల్వ నమోదు చేయకపోవడం, ఇష్టానుసారంగా అనుమతిలేకుండా పురుగు మందులు, ఎరువులు అమ్మడం గుర్తించారు. అదే రోజు డీలరుకు తాఖీదులు జారీ చేసినా ఇంత వరకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో తాజాగా డీలరు లైసెన్సును రద్దు చేశారు. ఎరువుల అక్రమ తరలింపు నివేదికలు సిద్ధం చేసి ఈనెల ఒకటో తేదీన జిల్లా కలెక్టర్ ఆనందకు పంపారు. డీలరును విచారించి తగు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

అనంతలో బాలుడికి అరుదైన చికిత్స

చికిత్స తరువాత కోలుకున్న బాలుడు రిత్విక్‌తో వైద్యుల బృందం

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: తాడిపత్రికి చెందిన రిత్విక్ (3)కు మెరుగైన చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడామని కిమ్స్ సవీరా కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ మహేశ్ తెలిపారు. మంగళవారం కిమ్స్ సవీరా ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు బాలుడికి అందించిన చికిత్సల వివరాలు వెల్లడించారు. బాలుడికి నిమోనియా సోకటంతో తల్లిదండ్రులు శ్వేత, లక్ష్మీరంగయ్యలు స్థానిక ఆసుపత్రిలో చూపించినా నయం కాకపోగా పరిస్థితి విషమించటంతో అనంతపురంలోని కిమ్స్ సవీరాకు తీసుకువచ్చారని తెలిపారు. వైద్యులు వివిధ పరీక్షలు చేయించి ఎడమ ఊపిరితిత్తి చుట్టూ చీము చేరినట్లు గుర్తించారన్నారు. వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపి (వాట్స్) అనే ప్రొసీజర్ ద్వారా శస్త్రచికిత్స చేయటంతోపాటు, ఊపిరితిత్తులు, గుండె పనితీరు పెంచేందుకు మరొక శస్త్రచికిత్సను తనతోపాటు వైద్యులు మనోహర్ గాంధీ, మౌనిక, గిరిధర్, హరిప్రసాద్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. చికిత్సల తరువాత బాలుడు కోలుకోవటంతో డిశ్చార్జి చేశామని వివరించారు.

పాఠశాల క్రీడల నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక

ఎంపికైన నెట్‌బాల్ జట్టు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: పాఠశాల క్రీడలు రాష్ట్రస్థాయి నెట్‌బాల్, యోగా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను మంగళవారం ఎంపిక చేశారు. స్థానిక కొత్తూరు జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి అందులో చేవ చాటిన క్రీడాకారులను తుది జట్లకు ఎంపిక చేశారు. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి యోగ సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పాఠశాల క్రీడల సమాఖ్య కార్యదర్శులు శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని, పీడీలు ఈశ్వర్ రెడ్డి, రామాంజనేయులు, శివశరణప్ప, కృష్ణారెడ్డి, సరళ హాజరయ్యారు.

యోగా అండర్-17 బాలికలు: భూమి, శశికళ, హర్షిత, జయంతి, అనూష, కారుణ్య. **బాలురు:** వెంకట కృష్ణ, వంశీ, దేవేంద్ర, చరణ్, తేజవర్ధన్, చరణ్ తేజ. **యోగా అండర్-14 బాలుర జట్టు:** మోహన్, సాత్విక్, నాగేంద్ర నాయక్, సాత్విక్, వంశీ, లక్ష, లిఖిత్‌కుమార్, వంశీకృష్ణ. **బాలికలు:** రాజదర్శిని, ప్రసన్న, మోహిత, మోక్షిత, లలిత, శశికళ.

నెట్‌బాల్ అండర్-14 బాలికల జట్టు: కె.సుకన్య, సి.మధు, శ్రీజా, అమృత, బి.హర్షిత, ఎన్.దీపాళి, బి.రాఘవశ్రీ, కె.నవ్య, ఎస్.సానియా, డీకే సునీత, వై.ఎం.సౌమ్య, బి.నేత్ర. **బాలుర జట్టు:** సి.పవన్‌కుమార్, పి.నవాజ్, మోక్షిత, రాజు, కార్తీక్, మధుసాయి, భరత్, బాబ్‌జాన్, మనోజ్, తేజ్‌కుమార్, నరేంద్ర, ధనుంజయ. **అండర్-19 నెట్‌బాల్ జట్టు:** దీపిక, నందిని, సృజన, పూజ, అలియా అంజుం, హన్షిక, సంయుక్త, కల్పన, అమృత, చైత్ర, శుభశ్రీ, గీత. **బాలుర జట్టు:** నరేంద్ర, జాఫర్, ప్రణీత్‌కుమార్, చరణ్, నాగచైతన్య, హరికృష్ణ, బాబా, అశోక్, రామ్‌చరణ్, కార్తిక్, చేతన్, నాని.

రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డుగేటు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు సుమారు 55 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి కాచిగూడ-మురడేశ్వర్ సూపర్‌ఫాస్ట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలియగానే పూర్తి సమాచారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

కదిరి గేట్ సమీపంలో..

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని కదిరిగేటు సమీపంలో ఓ గుర్తుతెలియని యువకుడు(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడినట్లు స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతుడివద్ద ఆధారాలేవీ లభించకపోవడంతో ఎవరనేది తెలియరాలేదని రైల్వేపోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Anantapuramu Municipal Corporation

e-Procurement - Tender Notice

1	Tender Notice No	258 to 264//15th FC/General Funds/SAC/2025-26/TO
2	Scope of Work	Providing of CC Drain and CC Road and Supply and delivery of Chlorine gas Construction of Pink Toilet in Anantapuramu Municipal Corporation
3	No. of Works	7 Nos
4	Estimate Cost Ranging	Rs.9.95 to 40.00 Lakhs

Note: The details of Tender may be seen on e-procurement market Place available @ https://tender.apeprocurement.gov.in

Sd/- Commissioner, Municipal Corporation, Anantapuramu

రెడ్డిపల్లిలో ట్యాంకర్, లారీ ఢీ

తాడిపత్రి రహదారిపై బోల్తాపడిన వాహనాలు

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ శివారులోని తాడిపత్రి ప్రధాన రహదారిలో రెండు లారీలు పరస్పరం ఢీకొని బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి నుంచి సిమెంట్ ట్యాంకరు, గుజిరీ సామగ్రి తరలించే మరో లారీ అనంతపురం వైపు వస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారి వంతెన వద్ద సిమెంట్ ట్యాంకర్ అనంతపురం వైపు మలుపు తీసుకుంటుండగా వంతెన కింద వస్తున్న గుజిరీ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు రహదారిపైనే బోల్తాపడ్డాయి. రెండు వాహనాల చోదకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుక్కరాయసముద్రం పోలీసులు రహదారిపై బోల్తాపడిన లారీలను పక్కకు తొలగించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

బండ్లపల్లిలో అరటిచెట్ల నరికివేత

నేలకొరిగిన అరటిచెట్లు

నార్పల, న్యూస్‌టుడే : మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో రవీంద్రరెడ్డి అనే రైతుకు చెందిన 42 అరటిచెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేశారు. రవీంద్రరెడ్డి బండ్లపల్లిలో తనకున్న మూడు ఎకరాల పొలంలో అరటి సాగు చేశారు. ప్రస్తుతం పంట గెల దశలో ఉంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు చెట్లను కొడవలితో నరికివేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు చెట్లు నరికిన విషయాన్ని గుర్తించి నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాగర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శుద్ధజలం సరఫరాకు అడుగులు

రూ.41 కోట్లతో బృహత్తర పథకాలు

గతంలో ఆగిపోయిన శుద్ధజల ప్లాంట్

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు ప్రజలకు శుద్ధజలం అందించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇది వరకు శుభ్రమైన నీటిని అందించాలని మొదటి విడత అమృత్ పథకం కింద గుంతకల్లులో ప్రారంభించిన శుద్ధజల ప్లాంట్ నిర్మాణాన్ని అధికారులు అటకెక్కించారు. 2018లో ఎస్ఎస్ ట్యాంకుల వద్ద ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆయా పనులు ఐదేళ్ల కిందట ఆగిపోయాయి. అధికారులు, గుత్తేదారుకు మధ్య విభేదాలు తలెత్తడంతో పనులు పునాదులకు పరిమితమయ్యాయి. తాజాగా ఆగిపోయిన పథకంతో అవసరం లేకుండా కొత్త ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు.

పనుల పూర్తికి కార్యాచరణ

ఎస్ఎస్ ట్యాంకుల నుంచి వచ్చే నీటిని శుభ్రం చేసేందుకు రెండో విడత అమృత్ పథకం కింద రూ.23 కోట్లతో కొత్త శుద్ధజల పథకాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం వారు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ప్లాంట్ పనులు రెండేళ్లల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్లాంట్ పూర్తయితే పట్టణ ప్రజలకు అధికారులు శుభ్రమైన నీటిని అందించడానికి వెసులుబాటు కలుగుతుంది.

టెండర్ల ప్రక్రియ మొదలు

ఎస్ఎస్ ట్యాంకు వద్ద అమృత్ పథకం కింద నిర్మించనున్న శుద్ధజల పథకానికి అనుసంధానంగా దోనిముక్కల ఇందిరమ్మ కాలనీలు, జగన్న కాలనీలకు శుభ్రమైన నీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. శుద్ధజల కేంద్రం నుంచి కాలనీల వరకు పైప్‌లైన్లను ఏర్పాటు, కాలనీల్లో అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణం, ఉపరితల ట్యాంకు నిర్మాణం పనులను అమృత్ పథకం కింద రూ. 18 కోట్లతో నీటి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరగా పనులను ప్రారంభించాలని తీర్మానించారు.

ప్రక్రియ ప్రారంభమైంది

శుద్ధజల ప్లాంట్‌ను, తాగునీటి పథకం ఏర్పాటు చేసే పనులను రెండో విడత అమృత్ పథకం కింద ప్రారంభమవుతున్నాయి. ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం వారు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. పాత శుద్ధజల పథకం అంశం వివాదంలో పడింది. ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత మున్సిపాలిటీపై ఉండడంతో కొత్త ప్లాంట్‌ను నిర్మించడం జరుగుతోంది. ఆ పనులు పూర్తయితే పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. - **ఇంతియాజ్, మున్సిపల్ ఈఈ**

(c) eenadu

రాయదుర్గం
• రాయదుర్గం • కళ్యాణదుర్గం • ఉరవకొండ

లోకేశ్ సభ విజయవంతమే లక్ష్యం

కుందుర్పి, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గంలో 8న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే భక్త కనకదాస జయంత్యుత్సవం, విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్న విద్యా మంత్రి నారా లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని కుందుర్పి పట్టణ తెదేపా అధ్యక్షుడు శెట్టూరు రంగనాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక భంభం స్వామి ఆశ్రమం వద్ద పార్టీత నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో జరిగే కార్యక్రమానికి కుందుర్పి పట్టణం, గ్రామ పంచాయతీ నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.

సమావేశంలో నాయకులు పెద్ద నరసింహప్ప, రామమూర్తి, తాహిర్, బసప్ప, మల్లికార్జున, ఓబయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

పరిశ్రమలు తెచ్చిన ఘనత తెదేపాదే

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు చిత్రంలో ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి తదితరులు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత తెదేపాకే దక్కుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు అన్నారు. మంత్రి లోకేశ్ కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా మంగళవారం స్థానిక ప్రజావేదికలో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.1.30లక్షల కోట్లతో గూగుల్‌ను తెచ్చారని, ఆస్ట్రేలియాలో పర్యటించి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టించడానికి ఒప్పించారన్నారు. భక్త కనకదాస విగ్రహావిష్కరణ సందర్భంగా మంత్రి రెండు రోజుల పాటు దుర్గంలో ఉంటారన్నారు. 40వేల మంది ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని, అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: పట్టణంలోని బోయ వీధిలో వాల్వు నుంచి నీరు లీకేజీ గురవడంతో రోడ్డుపై వృథాగా పోతున్నాయి. -శ్రీరాములు, స్థానికుడు

పరిష్కారం: వెంటనే సిబ్బందిని పంపించి వాల్వుకు మరమ్మతులు చేయిస్తాం. -శ్రీకాంత్, మున్సిపల్ డీఈ -న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని కణేకల్లు రోడ్డులోని భగత్ సింగ్ నగర్‌లో పాఠశాల ప్రహరీ ఆనుకుని పెరిగిన పిచ్చిమొక్కలు, అపరిశుభ్రతపై ఈనాడులో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు మంగళవారం ఉదయం పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేయడంతో స్థానికులు అధికారులు, ఈనాడుకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు భరణి

పట్టణంలోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న భరణి ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం అనితకుమారి, పీఎస్ఈపీ రుక్మిణి మంగళవారం తెలిపారు. ఇటీవల అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో భరణి విజేతగా నిలిచిందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు. - న్యూస్‌టుడే, ఉరవకొండ

చుట్టూ యమపాశాలు..!

● తెగిపోతున్న విద్యుత్తు తీగలు

త్రుటిలో తప్పిన ప్రమాదం...

ప్రధాన రహదారి పక్కన కిందికి వేలాడుతున్న తీగలు

కళ్యాణదుర్గం గ్రామీణం: ఓవైపు వర్షాలు కురుస్తున్నాయి.. మరోవైపు ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తు ప్రమాదాలకు ఆస్కారం ఉందని, కిందికి వేలాడుతున్న విద్యుత్తు తీగలను ఆ శాఖ అధికారులు సరిచేయడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారులు, పలు వీధుల్లోని నివాసాలు, దుకాణాలకు ఇష్టానుసారంగా విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు. ఆ తీగలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పాడయ్యాయి. పెద్దగా గాలి వీచినప్పుడు కొన్ని తెగిపడుతుండగా, మరికొన్ని కిందికి గుంజుకొని చేతికందే ఎత్తులో వేలాడుతూ భయం గొల్పుతున్నాయి.

పలుమార్లు భారీ వాహనాలు తీగలను తాకుతూ వెళ్లినప్పుడు కింది తెగి త్రుటిలో ప్రమాదాలు తప్పిన సంఘటనలు ఉన్నాయి. వారం రోజుల క్రితం పట్టణంలోని కొల్లాపురమ్మ ఆలయ సమీపంలో ఎల్‌టీ విద్యుత్తు తీగలు తెగి అటుగా వెళ్తున్న బస్సులు, వాహనాలపై పడ్డాయి. విద్యుత్తు సరఫరా అవుతుండటంతో వాటిని పక్కకు తొలగించే సాహసం ఎవరూ చేయలేకపయారు. దీనివల్ల ట్రాఫిక్‌కు అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. దీనిపై విద్యుత్తు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంగా విద్యుత్తు శాఖ ఏఈ జయకృష్ణను న్యూస్‌టుడే వివరణ కోరగా, పలుచోట్ల విద్యుత్తు తీగలను సరిచేస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల ఆయా నివాసాల యజమానుల దృష్టికి తెచ్చి కొత్త తీగలు వేసేలా చర్యలు చేపడతామన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక

బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఎం.బసవరాజు మంగళవారం తెలిపారు. అండర్-14 విభాగంలో 8వ తరగతి విద్యార్థిని పి.హిమశ్రీ డిస్కస్ త్రోలో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పీఈటీ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమెను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. రాష్ట్రస్థాయిలో రాణించి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. -న్యూస్‌టుడే, బ్రహ్మసముద్రం

క్రమశిక్షణతో ఉన్నత స్థానాలు

డీఈవో ప్రసాద్‌బాబు, ఎంఈవో మంజునాథ్, ఏఎస్‌వో శ్రీనివాసులను సన్మానిస్తున్న ఉపాధ్యాయ బృందం

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: వినయం, విధేయత, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత స్థానాలు అందుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు తెలిపారు. మంగళవారం కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఎంఈవో మంజునాథ్, ఏఎస్‌వో శ్రీనివాసులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి పాటు పడాలన్నారు. పాఠశాల నిర్వహణ, క్రమశిక్షణ బాగుందని కితాబిచ్చారు. పదో తరగతి విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు తేవాలన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు గంధం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు త్రివిక్రమ్‌రావు, గోవిందరాజులు, చిత్తయ్య, ఎన్వీఆర్ ప్రసాద్, రాఘవేంద్ర, సత్యప్రసాద్ తదితరులు విద్యాశాఖ అధికారులను ఘనంగా సత్కరించారు.

క్షేత్ర పర్యటనతో సమగ్ర అవగాహన

కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఎస్పీ రవిబాబు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కలుగుతుందని అర్థశాస్త్ర అధ్యాపకులు ఎం.వి.శేషయ్య, శ్రీధర్ అన్నారు. మంగళవారం కృషి విజ్ఞాన కేంద్రంలో విద్యార్థులతో కలిసి క్షేత్ర పర్యటన చేసిన అధ్యాపకులు మాట్లాడారు. బీఏ ఐదో సెమిస్టర్‌లో అర్థశాస్త్ర విద్యార్థులు క్షేత్ర పర్యటనలు చేయాల్సి ఉందన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలు, నిర్మాణం, లక్ష్యాలు, విధులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. వ్యవసాయ రంగంలో వాడుతున్న సాంకేతికత, ఉత్తమ యాజమాన్య సాగు పద్ధతులపై కేవీకే సమన్వయకర్త చంద్రాయుడు విద్యార్థులకు వివరించారు.

మంచి అలవాట్లు తప్పనిసరి: చదువుతో పాటు మంచి అలవాట్లు చాలా అవసరమని డీఎస్పీ రవిబాబు అన్నారు. మంగళవారం ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, పొగాకు, మత్తుపదార్థాల జోలికి వెళ్లకూడదని, చట్టపరంగా శిక్షలు పడతాయని హెచ్చరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ సూర్యనాగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రవిశంకర్, శక్తి బృంద సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు

కుందుర్పి, న్యూస్‌టుడే: మండలంలో మూడు రోజులుగా కొందరు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పలువురి చరవాణులకు ఫోన్‌చేసి తాము పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నామని, కుటుంబ సభ్యులను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించామని, నగదు కావాలని అడుగుతున్నారు. తాము చెప్పే చరవాణి సంఖ్యలకు ఫోన్‌పేతో నగదు పంపాలని, సాయంత్రాలు స్టేషన్‌లో డబ్బు తీసుకోవాలని చెబుతున్నారు. కొందరు నిజమని నమ్మి వేలాది రూపాయలు పంపుతున్నారు. తర్వాత మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకు నుంచి రూ.75 వేలు, నిజవల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా రూ.45 వేలు, ఓ రాజస్థాని వ్యాపారి నుంచి రూ.25 వేలు సైబర్ నేరగాళ్లు ఫోన్‌పే ద్వారా దోచుకున్నట్లు సమాచారం. దీనిపై మండల ఎస్సై నగేష్‌ను వివరణ కోరగా, తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటివరకు బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి

సన్మానం అందుకున్న లక్ష్మీతో ప్రజాప్రతినిధులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: నేటి ఆధునిక సమాజంలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ కౌన్సిలర్ ప్రశాంతి సూచించారు. స్థానిక సరస్వతి శిశు విద్యామందిరంలో మంగళవారం ఆ పాఠశాల అధ్యక్షుడు పౌరాళు ధనార్జన ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమం జరిగింది. హాజరైన ప్రశాంతి మాట్లాడుతూ అతివలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు. కుటుంబ వ్యవస్థలో తల్లికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పరిసరాల శుభ్రతను పాటిస్తూ ఆరోగ్యకర కుటుంబానికి మహిళలు తోడ్పడాలని తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బండి భారతి అన్నారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి నీలకంఠ, ప్రధానోపాధ్యాయిని రాజేశ్వరి, ఉపాధ్యాయినులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తూ అయిదుగురు బాలికలు, కుమారుడిని బాగా చదివిస్తున్న లక్ష్మి అనే మహిళను సన్మానించారు.

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఇన్‌ఛార్జి హెచ్‌ఎంకు వినతిపత్రం అందజేస్తున్న స్థానికులు

ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

వజ్రకరూరు, న్యూస్‌టుడే: విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు సుధాకర్‌ను విధుల నుంచి తొలగించాలంటూ మంగళవారం వెంకటంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు జగదీష్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపి రోదించారన్నారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వద్దకు వెళ్లగా ఉపాధ్యాయుడు సుధాకర్ మన్నించాలని వేడుకున్నారని, వారం రోజులు సెలవు పెట్టారని గుర్తుచేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న ఎంఈఓలు ఎర్రిస్వామి, తిమ్మప్ప పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పైఅధికారులకు నివేదిక పంపించి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రేమ పేరిట మోసాలకు బలికావద్దు



సూచనలు చేస్తున్న సీఐ మహానంది

ఉరవకొండ, న్యూస్‌టుడే: యువతులను ప్రేమ పేరిట ఆకర్షించి వంచించే వారితో జాగ్రత్తగా ఉండాలని సీఐ మహానంది, విశ్రాంత సీఐ చిన్నగౌస్ సూచించారు. వారు మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. యువతులు చదువుపై ధ్యాస ఉంచాలని, ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. చరవాణులకు దూరంగా ఉండాలని, అవసరమైనప్పుడే వాడాలన్నారు. పాశ్చాత్య ధోరణులకు అలవాటుపడితే జీవనం కష్టతరంగా మారుతుందన్నారు. స్వశక్తితో జీవించే దిశగా అడుగులు వేయాలని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆదినారాయణ, ఉప ప్రిన్సిపల్ మస్తానప్ప, అధ్యాపకులు అయ్యన్న, సిరాజ్ అలీఖాన్, రాజేశ్, రాజశేఖర్, కృష్ణవేణి, నీలి వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

శెట్టూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం

శెట్టూరు, న్యూస్‌టుడే: శెట్టూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు సహకారంతో సర్పంచి ఉమం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు వందమంది హాజరయ్యారు. నేత్ర వైద్యులు వారిని పరీక్షించి 40 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు సర్పంచి తెలిపారు. కర్నూలు శాంతిరామ్ కళాశాల వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

పశువులకు ఉచిత గర్భకోశ చికిత్సలు

కంబదూరు, న్యూస్‌టుడే: మండలంలోని కర్తనపర్తిలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఈఓ డాక్టర్ వెంకటేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మనాభం ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం జరిగింది. పదుల సంఖ్యలో పాడి రైతులు పశువులతో హాజరయ్యారు. వాటికి గర్భకోశ చికిత్సలు చేసిన వైద్యులు పలు జాగ్రత్తలు తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్య శాఖ ఏడీలు రామన్, నాగలింగేశ్వర్‌రెడ్డి, శైలజ, పశు వైద్యులు శ్రీకాంత్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి చెకుముకి పరీక్షలకు అర్హత

విడపకల్లు: ఎంపికైన విద్యార్థినులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి పరీక్షలు జరిగాయి. ముగ్గురు విద్యార్థులు నస్రీన్ బేగం, అనుప్రియ, విష్ణుప్రియ జిల్లాస్థాయి చెకుముకి పరీక్షలకు అర్హత సాధించినట్లు మండల కో-ఆర్డినేటర్ కిశోర్‌బాబు తెలిపారు.

కణేకల్లులో..: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్షలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆదర్శ పాఠశాల నుంచి అఖిల, ఇందుప్రియ, కావ్య, ప్రైవేటు స్కూళ్ల నుంచి తనుష్, స్నేహ, రక్షిత విజేతలుగా నిలిచారు.

ఉరవకొండలో..: పట్టణంలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి చెకుముకి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపారు. తొలుత ప్రశ్నపత్రాలను హెచ్‌ఎం సత్యనారాయణ, పోటీల సమన్వయకర్త ముక్తం శ్రీనివాసులు విడుదల చేశారు.

కళ్యాణదుర్గంలో..: మండల స్థాయి చెకుముకి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభచూపి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు చిత్తప్ప తెలిపారు. కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షల్లో ప్రైవేట్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ముగ్గురు అర్హత సాధించారన్నారు. కంబదూరు, శెట్టూరు మండలాల నుంచి ముగ్గురు చొప్పున ఎంపికైనట్లు వేదిక జిల్లా అధ్యక్షుడు వెల్లడించారు. 23న జిల్లా స్థాయిలో చెకుముకి పరీక్షలు ఉంటాయన్నారు.

డి.హీరేహాళ్‌లో..: జిల్లాస్థాయి చెకుముకి పరీక్షలకు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పులె గురుకుల పాఠశాల విద్యార్థులు సంజన, బంధన, గగనశ్రీ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి జి.ఎస్.హనుమంతప్ప తెలిపారు.

నేటి నుంచి కడ్లే గౌరమ్మ ఉత్సవాలు

విడపనకల్లు: మండలంలోని విడపనకల్లు, పాల్తూరు, హావళిగి గ్రామాల్లో బుధవారం నుంచి కడ్లే గౌరమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. విడపనకల్లులో 7న హారతులు, 8న గౌరీదేవి పూల రథోత్సవం, నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పాల్తూరులో గజగౌరీ ఉత్సవాలు మొదలవుతాయని, 6న హారతులు, 7న పూల రథోత్సవం, నిమజ్జనోత్సవం ఉంటాయన్నారు. హావళిగిలో 6న ఉత్సవాలు, 10న రాత్రి హారతులు, కడ్లే గౌరమ్మ పూల రథోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు

కోడి పందేలపై దాడి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని గొల్ల-తూర్పుకోడిపల్లి గ్రామాల నడుమనున్న అటవీ ప్రాంతంలో కోడి పందేలు ఆడుతుండగా దాడిచేసి జూదరులను పట్టుకున్నట్లు శిక్షణ ఎస్సై నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఆ ప్రాంతంలో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారంతో సిబ్బందితో వెళ్లి దాడి చేశామన్నారు. ఆరుగురు జూదరులతో పాటు ఒక కోడి పుంజు, కోడి కత్తులు, 11 ద్విచక్రవాహనాలు, రూ.13,500 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.

వైభవంగా ఆంజనేయస్వామి రథోత్సవం

స్వామిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తదితరులు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని 74ఉడేగోళంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయ రథోత్సవం మంగళవారం సాయంత్రం భక్త జనసందోహం నడుమ వైభవంగా జరిగింది. ఉదయం పవనసుతుడికి పవిత్ర జలాలతో గంగపూజ, పంచామృతాభిషేకం, ఆకుపూజ తదితరాలు గావించారు. బంగారు నగలు, వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారిని మూల విరాట్‌ను ప్రత్యేక రథంలో ఉంచి మేళతాళాలు, డప్పులు, శ్రీరామ, ఆంజనేయ నామస్మరణల నడుమ ఊరేగించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు స్వామిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. ఆయన వెంట తెదేపా మండల కన్వీనర్ ఎంఆర్ఎఫ్ హనుమంతు, నాయకులు శివానంద, వీరేష్ స్వామి, జుంజురాంపల్లి సర్పంచి వన్నూరుస్వామి తదితరులు న్నారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

వాడవాడలా కార్తిక పూజలు

గవిసిద్ధేశ్వరస్వామి

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని హెచ్.సిద్ధాపురం గ్రామ శివారు కొండల్లో వెలసిన గవిసిద్ధేశ్వర ఆలయంలో కార్తిక మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకుడు హెచ్‌జీ రాములు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు మహేష్‌స్వామి స్వామివారికి అభిషేకాలు, బిల్వార్చన, మహా మంగళహారతి సమర్పించారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు కార్తిక దీపాలు వెలగించారు.

కూలిన హెడ్ రెగ్యులేటర్ల పరిశీలన

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: హెచ్చెల్సీ పరిధిలో కూలిన హెడ్ రెగ్యులేటర్లు, దెబ్బతిన్న ఎస్కేప్ ఛానల్ గేట్లు, అక్విడక్టుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఇన్‌ఛార్జి ఎస్ఈ సుధాకర్ రావు, ఈఈ పార్థసారథి, డీఈఈ దివాకర్‌రెడ్డి తెలిపారు. వారు మంగళవారం హెచ్చెల్సీ వద్ద వాటిని పరిశీలించి మాట్లాడారు. హెచ్చెల్సీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే నీటిని వాగులకు మళ్లించేందుకు ప్రధాన కాలువపై హెడ్ రెగ్యులేటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1964లో హెచ్చెల్సీ కాలువ నిర్మాణ సమయంలో వీటిని నిర్మించారన్నారు. అంబాపురం, కణేకల్లు, దర్గాహొన్నూరు, పీఏబీఆర్, ఎంపీఆర్ గేట్లు దెబ్బతిన్నాయని, ఇందులో కణేకల్లు ఔట్‌ఫాల్, పీఏబీఆర్, ఎంపీఆర్ గేట్ల మరమ్మతులు జరుగుతున్నట్లు చెప్పారు. ఆయకట్టు భూములకు జనవరి 15 వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని, పొదుపుగా వాడుకోవాలని కోరారు. హెచ్చెల్సీ ఆధునికీకరణకు రూ.475 కోట్లు కేటాయించగా, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కాలువ మరమ్మతులు ఎక్కడ అవసరమవుతాయో గుర్తించి, అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వంపై ఓర్వలేకనే విమర్శలు

బెళుగుప్ప, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైకాపా నాయకులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, ఉపయోగం లేని సంతకాల సేకరణ చేపట్టారని ఎంపీపీ పెద్దన్న, తెదేపా కన్వీనర్ ప్రసాద్ మండిపడ్డారు. వారు మంగళవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త గృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైకాపా నాయకులు అవగాహన లేకుండా మాట్లాడటం తగదన్నారు.

పొగాకు నియంత్రణ ధ్యేయం

ప్రతిజ్ఞ చేస్తున్న సిబ్బంది

బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: బ్రహ్మసముద్రం ఆరోగ్య కేంద్రంలో మంగళవారం పొగాకు నియంత్రణపై సిబ్బంది, ఆశా కార్యకర్తలకు డాక్టర్ రాజేష్ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు వాడకంతో కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించాలన్నారు. వీటి వాడకంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఆశా కార్యకర్త 17 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి కుష్ఠు వ్యాధి నిర్ధారణ సర్వే చేయాలని కోరారు. అనంతరం పొగాకు నియంత్రణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డాక్టరు అఫ్తాబ్, సూపర్‌వైజర్ రాణి, సిబ్బంది పాల్గొన్నారు.

ఆడబిడ్డ నిధి పథకం అమలుకు వినతి

మాట్లాడుతున్న పార్వతీప్రసాద్

ఉరవకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన ఆడబిడ్డ నిధి పథకాన్ని వెంటనే అమలు చేయాలని సీపీఐ అనుబంధ ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీప్రసాద్ కోరారు. ఆమె మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో మహిళా విభాగం ముఖ్యులతో సమావేశమై మాట్లాడారు. ఒక్కో మహిళ ఖాతాకు నెలకు రూ.1500 జమ చేయాలన్నారు. నేటికీ చాలామందికి ఉచిత గ్యాస్ పథకం అందడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలు పెరిగిపోయాయని, వాటి కారణంగా యువత మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంఘం ఉరవకొండ నియోజకవర్గ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గ కన్వీనరుగా నూర్జహాన్, కో-కన్వీనర్లుగా అశ్వర్థమ్మ, నాగలక్ష్మి, కార్యవర్గ సభ్యులుగా సంజమ్మ, రజియా ఎన్నికైన వారిలో ఉన్నారు.

పశువులకు మెరుగైన వైద్యసేవలు

రాయదుర్గం గ్రామీణం: రైతులు పాడి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ప్రేమచంద్ సూచించారు. పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాల, మండలంలోని ఆవులదట్ల పశువైద్యశాలలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పశువులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామం నుంచి పశువుల రక్త, పేడ నమూనాలు సేకరించాలని సీఏడీడీఎల్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట రాయదుర్గం, ఆవులదట్ల, గుమ్మఘట్ట పశు వైద్యాధికారులు సూర్యనారాయణరెడ్డి, శిరీషా, నవీన్‌కుమార్ తదితరులున్నారు.

ఔషధాల కాల్చివేతపై ఆగ్రహం

డాక్టర్, సిబ్బందిని ప్రశ్నిస్తున్న ఎంపీడీవో జిలాన్‌బాషా

శెట్టూరు: శెట్టూరు మండలం కైరేవు ఆరోగ్య ఉపకేంద్రంలో ఔషధాలను కాల్చిన అంశంపై సోమవారం ఈనాడులో 'రోగులకివ్వాల్సిన మందులు కాల్చివేస్తే ఎలా?' అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మందులను కాల్చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, కాలపరిమితి ముగిసేవరకు ఏం చేస్తున్నారని? ఎంపీడీవో జిలాన్‌బాషా పీహెచ్‌సీ వైద్యురాలు నికిత, సిబ్బందిని నిలదీశారు. ఆయన ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం పీహెచ్‌సీకి వెళ్లి ఆరా తీశారు. వైద్యురాలు ఎందుకు పర్యవేక్షణ చేయలేదని, ప్రజారోగ్యానికి ఉపయోగ పడాల్సిన మాత్రలు, మందులను వృథా చేయడం, కాల్చడం బాధ్యతా రాహిత్యమేనన్నారు. కనీసం వైద్య శిబిరాలు పెట్టి ప్రజలకు మందులు ఇవ్వొచ్చు కదా అని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నివేదిక పంపుతామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.

గ్రంథాలయాభివృద్ధి పట్టదా..!

పాడై వృథాగా ఉన్న కంప్యూటర్లు

రాయదుర్గం: పట్టణంలోని గ్రేడ్ ఒన్ గ్రంథాలయానికి కేటాయించిన కంప్యూటర్లు రెండేళ్లుగా పాడై నిరుపయోగంగా మారడంతో పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నాలుగు కంప్యూటర్లు, ఒక ప్రింటరు ఉన్నాయి. గతంలో విద్యార్థులు గంటకు రూ.10 చెల్లించి, గ్రంథాలయాధికారి పర్యవేక్షణలో ఆన్‌లైన్‌లో వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి కొత్త అంశాలు నేర్చుకునేవారు. అవసరమైన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకునేవారు. ఎంతో ప్రయోజనం కలిగిన కంప్యూటర్లు 2022లో కురిసిన భారీ వర్షాలకు తడిసి పాడయ్యాయి. నాటినుంచి వాటిని పట్టించుకున్న పాపానపోలేదు. స్థానిక గ్రంథాలయాధికారి ఆ సంస్థ ఉన్నతాధికారులకు నివేదిక పంపినా చిల్లిగవ్వ మంజూరు చేయలేదు. ఫలితంగా ఇటువైపు విద్యార్థులు రావడం మానేశారు. పట్టణానికి చెందిన దాతలు లేదా గ్రంథాలయ సంస్థ అధికారులు స్పందించి వాటితో పాటు ప్రింటరును బాగు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై స్థానిక గ్రంథాలయశాఖాధికారి సత్యనారాయణను వివరణ కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చామని, త్వరలోనే బాగు చేయిస్తామన్నారు.

(c) eenadu

• గుంతకల్లు • శింగనమల • తాడిపత్రి

ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి

వైద్యాధికారులు, సిబ్బంది ర్యాలీ

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : పిల్లలు శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమని వైద్యాధికారులు యుగంధర్, అరుణ తెలిపారు. మంగళవారం గుంతకల్లులోని తిలక్ నగర్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆశా డేను నిర్వహించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ వేణుగోపాల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

'వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం'

బుక్కరాయసముద్రం: కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా అడ్డుకొని తీరుతామని వైకాపా మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం బుక్కరాయసముద్రం పంచాయతీ అనంతసాగర్ కాలనీలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైకాపా నాయకురాలు వరలక్ష్మి, రాజా, శేషానందరెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు.

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంతకల్లులో వైఎస్ఆర్ఎస్‌యూ నాయకులు విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. విద్యార్థి సంఘం యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వంశీయాదవ్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు వైద్యవిద్యకు దూరం అవుతారని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లులో సాయినగర్‌లో బలిజ కల్యాణ మండపం దగ్గర చెత్తను క్లీనింగ్ చేసే కార్మికులు వారం అయినా రావటం లేదు. **- సుంకప్ప, సాయినగర్**

సమాధానం: కార్మికులను పంపి శుభ్రం చేయిస్తాం. **- వేణుగోపాల్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

సమస్య : గుంతకల్లులోని పాత బస్టాండు ఏరియాలో ప్రజామరుగుదొడ్లకు ఎదురుగా కాలువలో పూడిక పేరుకుపోయింది. **- బాషా**

సమాధానం: కాలువల్లో పూడికను తొలగిస్తాం. **- వేణుగోపాల్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

– న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

మొక్కజొన్న విక్రయాల్లో దళారుల దందా

◆ ఇష్టానుసారంగా ధరల నిర్ణయం ◆ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కరవు

చిన్నపప్పూరులో వర్షంలో తడిచిన మొక్కజొన్న పంటను ఆరబెడుతున్న రైతులు

తాడిపత్రి పట్టణం, న్యూస్‌టుడే : ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకున్న మొక్కజొన్న రైతులు దళారుల దందా కారణంగా నిండా మునిగిపోతున్నారు. పంట కోతకు వచ్చినా వర్షాల కారణంగా కోయలేని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పంట కాలం పూర్తికావడంతో రైతులు పంటను కోసినా కొనేవారు లేక విలవిలలాడుతున్నారు.

● దళారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తుండడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాడిపత్రి నియోజవర్గ వ్యాప్తంగా దాదాపు పదివేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికి వస్తోంది. దీంతో పాటు వర్షాలు కురుస్తుండంతో దళారులు రంగంలోకి దిగారు. దళారులు నిర్ణయించిన ధరతో పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు దాపురించింది.

ప్రచారంలో మద్దతు ధర ..

ఏటా ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో పాటు రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేసేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కన్పిచడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ. 2,400 ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి కన్పించలేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు, వ్యాపారులు క్వింటా రూ. 1900 లకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా పంట తడిచిందని ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తూ రైతులను నిలుపు దోపిడీ చేస్తున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

మొక్కజొన్న పంట దిగుబడులపై తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల పరిధిలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ప్రభుత్వ మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతాం. దళాలరును నమ్మి మోసపోకుండా రైతులకు అవగాహన కల్పిస్తాం.
- ఆంజనేయులు, వ్యవసాయాధికారి, తాడిపత్రి

సమావేశాలకు అధికారులు రాకపోతే ఎలా?

కింద కూర్చొని నిరసన తెలుపుతున్న నెలగొండ సర్పంచి భాగ్యమ్మ

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : గ్రామాల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటప్పుడు అధికారులు సమావేశాలకు రాకపోతే అభివృద్ధి పనులను ఎలా చేస్తారని సభ్యులు ఎంపీడీవోను ప్రశ్నించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. వేదికపై ఎంపీపీ మాధవి, ఎంపీడీవో నాగభూషణం, జడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప హాజరయ్యారు. సమావేశం 11.30గంటలకు మొదలైంది. వ్యవసాయ, విద్య, రెవెన్యూ, ఉపాధిహామీ, ఐసీడీఎస్, పశుసంవర్ధక, వెలుగు(డ్వాక్రా) అధికారుల మాత్రమే అభివృద్ధి పనులపై చర్చించారు. ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్తు, వైద్యం, ఆర్‌అండ్‌బీ తదితర అధికారులు గైర్హాజరయ్యారు. కొందరు అధికారులు సమావేశానికి రాకపోవడంతో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అధికారులను సభ్యులు ప్రశ్నించారు. వచ్చే సమావేశానికి అందరూ రావాలని మెమోలు ఇస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు. దుకాణాల్లో నకిలీ ఎరువులు, మందులు ఇస్తున్నారని రైతులు పేర్కొంటున్నారని విచారణ చేయాలని జడ్పీటీసీ సభ్యుడు ఏవోను కోరారు.

నెలగొండ సర్పంచి నిరసన

పంచాయతీలో అభివృద్ధి పనులు జరగటం లేదు, ట్యాంకు పాచి పట్టిందని అధికారులకు సూచించినా పట్టించుకోవటం లేదని నెలగొండ సర్పంచి భాగ్యమ్మ కింద కూర్చొని నిరసన తెలిపారు. పంచాయతీకి పనులు వస్తే ఒక పని కూడా జరగలేదని ఆవేదన వ్యక్త చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీడీవో, ఎంపీపీ సర్దిచెప్పడంతో ఆమె ఆందోళన విరమించారు.

ఏళ్లనాటి సమస్య తీరేదెన్నడు?

పైపులు పగిలి లీకేజీ అవుతున్న నీరు

గుంతకల్లు, న్యూస్‌టుడే : నాణ్యమైన తాగు నీటి పైపులను ఏర్పాటు చేయకపోవడంతో గత పది సంవత్సరాల నుంచి ఓ వైపు వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతుండగా మరో వైపు నీరు కలుషితమవుతోంది. గుంతకల్లు - కసాపురం రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఈ దుస్థితి ఏర్పడింది. భూగర్భంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ పగిలిపోవడంతో నీరు లేకేజీ అవుతోంది. దీనికితోడు అక్కడ పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వీటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. దీనిపై మున్సిపల్ ఈఈ ఇంతియాజ్‌ను వివరణ కోరగా పటిష్ఠమైన పైపులు ఏర్పాటు చేస్తామన్నారు.

బుగ్గరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

అలంకరణలో రామలింగేశ్వరుడు

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని పెన్నానది ఒడ్డున ఉన్న బుగ్గరామలింగేశ్వరుడి ఆలయంలో కార్తిక మాస పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే స్వామిని పండ్లు, కూరగాయలు, పలు రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.

లక్ష్మీచెన్నకేశవస్వామి సన్నిధిలో..

పుట్లూరు: కడవకల్లు గ్రామంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయంలో మంగళవారం గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగవతా సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు వక్తలు భాగవతాన్ని పఠిస్తూ, వాసుదేవుని కీర్తిస్తూ పూజలు చేశారు. మరో వారం రోజులు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో శివ, అయ్యప్ప భక్తులకు, గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

నిరుద్యోగ యువతకు అవకాశం

పుట్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా అరటిపంట సాగు ఎక్కువగా ఉన్నందున గెలలు కోసిన తర్వాత అందులోని నిరుపయోగంగా తీసివేస్తున్న వాటిని ఉపయోగించి 12 రకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు గానూ ఈ నెల 6న అనంతపురం సమీపంలోని రాప్తాడు రోడ్డులోని టీటీడీసీలో ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి ఉత్పత్తులు ఇంటి వద్దనే ఉంటూ రోజుకు రెండు లేదా మూడు గంటలు పని చేస్తూ నెలకు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా రుణాలు ఇస్తారని, ఇందులో 50 శాతం రాయితీ ఉంటుందని వివరించారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు మహిళా సంఘాలు, వెలుగు సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

ఇంటింటికీ తిరిగి స్టిక్కర్లను అందజేస్తున్న భాజపా నాయకులు

స్వదేశీ వస్తువులనే వాడుదాం

తాడిపత్రి, న్యూస్‌టుడే: స్వదేశీ వస్తువులను వినియోగించి దేశ ప్రగతికి తోడ్పాటు అందిద్దామని భాజపా అనుబంధ సంస్థల రాష్ట్ర కన్వీనర్ చిరంజీవి రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిలోని పలు కాలనీల్లో ఇంటింటికీ తిరిగి స్వదేశీ వస్తువులను వాడాలని స్టిక్కర్లు అందజేశారు. అనంతరం ఆత్మ నిర్బర్ భారత్ సంకల్ప ప్రతిజ్ఞను ప్రజలతో చేయించారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాహనాలకు మరమ్మతులు చేయించాలి

గుంతకల్లు, న్యూస్‌టుడే : పట్టణ పరిశుభ్రతకు వినియోగించే వాహనాలకు మరమ్మతులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. వాహనాల పరిస్థితిని తెలుసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ నయీం అహమ్మద్, ఈఈ ఇంతియాజ్, తెదేపా పట్టణ ఇన్‌ఛార్జి నారాయణస్వామి, నాయకులు మంగళవారం మున్సిపల్ యంత్రాలను ఉంచే గోదామును పరిశీలించారు. మరమ్మతులకు నోచుకోని ట్రాక్టర్లతో పాటు ఇతర యంత్రాలను వారు పరిశీలించారు. పాత యంత్రాలను సమర్థవంతంగా వాడాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు బండారు ఆనంద్, హనుమంత, వీరేశ్, నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

పార్కును పట్టించుకోరా?

గుత్తిలోని ఉప్పరవీధిలో ఉన్న చిన్నపిల్లల పార్కు అధ్వానంగా తయారైంది. పార్కు నిర్వహణను పురపాలిక అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీన్ని 5ఏళ్ల కిందట రూ. 14 లక్షలతో ఏర్పాటు చేశారు. ఊయలలు తుప్పు పడుతున్నాయి. పార్కులో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. మద్యం ప్రియులు తాగుతూ పరిసరాలను కలుషితం చేస్తున్నారు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, గుత్తి

అక్కరకురాని అతిథి గృహం

గుత్తిలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నిరుపయోగం మారింది. ఏడాదిన్నర నుంచి ఆర్‌అండ్‌బీ వసతి గృహం మరమ్మతులకు గురైంది. అధికారులు కొద్దిపాటి మరమ్మతులు చేసి చేతులు దులుపుకొన్నారు. ఏడాది నుంచి వసతి గృహానికి తాళం వేశారు. సమావేశాలు నిర్వహించుకునేందుకు, ప్రభుత్వ అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు పనికి రాకుండా పోయింది. వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. –న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు విద్యార్థుల ఎంపిక

నరేష్

నాగేష్

పుట్లూరు: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల్లోని ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన 14 సంవత్సరాల క్రీడ విభాగంలో కురాష్ క్రీడల్లో నరేష్ ప్రతిభ చాటాడని తెలిపారు. అదే విధంగా 17 సంవత్సరాల విభాగంలో నాగేష్ ప్రథమ స్థానం సాధించాడని, వీరిద్దరూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఎంఈఓ శ్రీదేవి, తదితర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ఉద్యాన పథకాలపై సదస్సు

గార్లదిన్నె, న్యూస్‌టుడే: బూదేడు గ్రామంలో ఎస్సీ రైతులకు ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం అందజేసే పథకాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు శాస్త్రవేత్త మాధవి, ఉద్యానశాఖాధికారులు రామాంజనేయులు, ఆత్మ పీడీ పద్మలత, రైతులు పాల్గొన్నారు. ఉద్యానశాఖాధికారి రత్నకుమార్, ఏపీ శిక్ష నీటి పథకం సంచాలకులు రఘునాథ్‌రెడ్డి తెలిపారు.

కులం పేరుతో దూషించారని ఫిర్యాదు

గార్లదిన్నె, న్యూస్‌టుడే : మండల కేంద్రం గార్లదిన్నె పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వేణుపై ఎమ్మార్పీఎస్ నాయకులు కదిరప్ప, పంచాయతీ కార్మికులు మంగళవారం ఎంపీడీవో యోగానందరెడ్డికి ఫిర్యాదు చేశారు. కార్మికులను కులం పేరుతో దూషించాడని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎంపీడీవో యోగానందరెడ్డి స్పందిస్తూ విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

యువకుడు కనిపించలేదని ఫిర్యాదు

పుట్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని సూరేపల్లి గ్రామంలో గత రెండు రోజుల నుంచి ఓ యువకుడు కన్పించ లేదని పోలీసులు మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన సురా విశ్వనాథ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. పలు చోట్ల ఆచూకీ కోసం వెతికినా ఎటువంటి సమాచారం రాలేదన్నారు. బాలుడి తండ్రి ఎర్రిస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

యువతి అదృశ్యంపై కేసు

యాడికి, న్యూస్‌టుడే: యాడికిలోని కోటవీధికి చెందిన ఓ యువతి అదృశ్యంపై మంగళవారం పోలీసులు కేసు నమెదు చేశారు. ఎస్సై వెంకటరమణయ్య తెలిపిన వివరాల మేరకు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతి తన విద్యార్హతల ధ్రువపత్రాలను జిరాక్స్ చేయించుకొస్తానని సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అనంతరం తిరిగి రాలేదు. పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియరాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

దాడి కేసులో ఒకరిపై..

గార్లదిన్నె, న్యూస్‌టుడే : మండల పరిధిలోని పెనకచెర్ల గ్రామానికి చెందిన వంశీ తన పిన్నమ్మపై బ్లేడ్‌తో దాడి చేసిన ఘటనలో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. భూతగాదా విషయంలో సోమవారం ఘర్షణ జరగడంతో నాగవేణి మంగళవారం పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంపద సృష్టి కేంద్రాలపై దృష్టి సారిద్దాం

గ్రామస్థులతో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో శివశంకర్

యాడికి, న్యూస్‌టుడే : ప్రతి గ్రామపంచాయతీలోని చెత్త కేంద్రాలపై దృష్టి సారించాలని సచివాలయం సిబ్బందికి జడ్పీ సీఈవో శివశంకర్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని ఎన్. చిక్కేపల్లి, రాయలచెరువు, వేములపాడులోని చెత్త సంపద కేంద్రాలను పరిశీలించారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను తప్పని సరిగా కేంద్రాలకు తరలించాలన్నారు. అనంతరం మౌలిక సౌకర్యాలపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో వీరరాజు తదితరులు పాల్గొన్నారు.

పురసేవలపై అవగాహన అవసరం

గుత్తి: పుర సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కమిషనర్ జబ్బార్‌మియా పేర్కొన్నారు. పురసేవలను ఎలా పొందాలో యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాలన్నారు. మంగళవారం పురమిత్ర యాప్‌పై ఆయన స్థానిక శ్రీసాయి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

చిరు వ్యాపారులకు ఉద్యమ్ ఆధార్

అవగాహన కల్పిస్తున్న పరిశ్రమలశాఖ అధికారి రాజశేఖర్

నార్పల, న్యూస్‌టుడే : గ్రామాలు, పట్టణాల్లో చిరువ్యాపారాలు చేసే వారు ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలని జిల్లా పరిశ్రమశాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన నార్పల వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉద్యమ్ ఆధార్ నమోదుపై అవగాహన కల్పించారు. చిరు వ్యాపారులు రోజువారి వ్యాపార లావాదేవీలు, జమా ఖర్చులను నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో రుణాలు అవసరమైతే మంజూరు అవకాశం ఉంటుందన్నారు. ఐపీవో భవనేశ్వరి, నిశాంత్, రవీంద్రనాథ్, ఏపీఎం తిప్పమ్మ, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తనయుడు ఈశ్వర్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే తనయుడితోపాటు మార్కెట్‌యార్డు ఛైర్మన్ ప్రతాప్ తదితరులు వీరారెడ్డి కాలనీని సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ రహదారులు కొంత మాత్రమే వేసినట్లు ప్రజలు వారి దృష్టికి తెచ్చారు. మురుగు కాలువలు లేక అనేక పాట్లు పడుతున్నట్లు వాపోయారు. నాయకులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

మాట్లాడుతున్న ఎంపీడీవో తేజోత్స్న, తదితరులు

పామిడి, న్యూస్‌టుడే : పట్టణంలోని జ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం ఉల్లాస్ - అక్షరాంధ్ర శిక్షణ కార్యక్రమంపై వీవోఏలు, క్షేత్రసహాయకులు, వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో తేజ్యోత్స్న మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నిరక్షరాసులను గుర్తించి క్రియాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతను నేర్పించి సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. వయోజన విద్యాశాఖ సూపర్‌వైజర్ లక్ష్మీనారాయణ, ఏపీఎం నల్లప్ప, ఏపీవో ఆదినారాయణమ్మ, సీసీలు, వీవోఏలు, వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

'ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం'

కాలనీలో సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

బుక్కరాయసముద్రం: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తెలిపారు. మంగళవారం ఆమె బుక్కరాయసముద్రం పంచాయతీలో కేవీఎస్, గిరిప్రసాద్‌నగర్ కాలనీలో పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాలనీల్లో సీసీ రహదారులు, మురుగుకాలవలు, విద్యుత్తు సమస్యలను సకాలంలో పరిష్కరించామని గుర్తు చేశారు. 30 ఏళ్ల నివాసం ఉంటున్నా పట్టాలు ఇవ్వలేదని కాలనీ ప్రజలు చెబుతున్నారని, త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎంపీపీ సునీత, తెదేపా నాయకులు రవీంద్ర, ఓబుళపతి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింటు అయిన **కాకర్ల రంగయ్య** గారి తరుపున యావన్మంది ప్రజానీకానికి పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమనగా! నా క్లయింటు అయిన **కాకర్ల రంగయ్య** గారి తరుపున **22-10-2025** తేదిన ఈనాడు దినపత్రికలో నా క్లయింటు **కాకర్ల రంగయ్య గారి తండ్రి అయిన కాకర్ల పుల్లయ్య గారు** అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లె పంచాయతీ బోర్డుకు చేరిన తాడిపత్రి గ్రామ పొలంలో సర్వే నంబరు 750-A, 750-B, 750-C లలో గల భూమి విక్రయానికి సంబంధించి [illegible]

N.U.DEVANATHA REDDY
Advocate, Tadipatri, Cell: 8919016750

మౌలిక సదుపాయాల కల్పనకు కసరత్తు!

ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అధికారులు

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లులో మురుగు కాలువలు, తాగునీటి పైప్‌లైన్ల సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.

● గుంతకల్లులోని 37 వార్డుల్లో మురుగు కాలువలు, తాగునీటి పైప్‌లైన్ల సమస్య అధికంగా ఉంది. ప్రజాప్రతినిధులు వార్డుల్లోకి వెళ్లిన సమయాల్లో ప్రజలు సమస్యలను వారి దృష్టికి తెస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే జయరాం వార్డుల్లో పర్యటించిన సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.

నిధులు రాగానే పనులు

ప్రభుత్వం నిధులను విడుదల చేసిన వెంటనే టెండర్లు నిర్వహించి పనులను చేపడతామని మున్సిపల్ కమిషనర్ నయీం అహమ్మద్, మున్సిపల్ ఇంజినీరు ఇంతియాజ్ చెబుతున్నారు. పనులు అమలైతే వార్డుల్లో ప్రజలకు మంచి మురుగు కాలువలు, పైప్‌లైన్లు అందుబాటులోకి వస్తాయని వారు వివరించారు. నిధుల కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు.

పురపాలిక	: గుంతకల్లు
జనాభా	: 1.80 లక్షలు
వార్డులు	: 37
మురుగు కాలువల విస్తీర్ణం	: 280 కి.మీ
తాగునీటి పైపులైన్లు	: 200 కి.మీ

రూ.65 కోట్లతో సమగ్ర ప్రణాళిక

మున్సిపాలిటీలో 52 కి.మీ.ల పొడవునా మురుగు కాలువల నిర్మాణం, తాగునీటి పైప్‌లైన్‌ను 68 కి.మీ.ల పొడవునా నిర్మించాలని ప్రణాళికలో పొందుపరిచారు. ఇందుకు రూ. 65.51 కోట్లు ఖర్చవుతాయని ప్రణాళికలో పొందుపరిచారు. పైప్‌లైన్లు 110, 160, 200, 250 మిల్లీమీటర్ల వ్యాసంతో ఏర్పాటు చేయనున్నారు. కాలువలను నిర్మించాలని తీర్మానించారు.

చెత్తకు నిప్పు.. వాహనదారులకు ముప్పు

గుత్తి-శివారులోని డంపింగ్‌యార్డులో వస్తున్న పొగ

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తి శివారులోని డంపింగ్‌యార్డులో వ్యర్థాలకు నిప్పుపెడుతున్నారు. దీంతో గుత్తి-కసాపురం రహదారిలో భారీ స్థాయిలో పొగ కమ్ముకుంటోంది. దీని కారణంగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. లచ్చానిపల్లి, కొంగనపల్లి, ఓబుళాపురం, మైనాపురం తదితర గ్రామాలకు ఈరహదారి గుండానే వెళ్లాల్సి ఉంది. దీనికి తోడు యార్డుకు ఆనుకుని జగనన్న కాలనీ ఉంది. కాలనీ ప్రజలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పురపాలిక అధికారులు కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అనంతపురం

•అనంతపురం •రాప్తాడు

చౌకధరల దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు

గుల్జార్‌పేటలో చౌకధరల దుకాణంలో రికార్డు పరిశీలిస్తున్న డీఎస్‌వో వెంకటేశ్వర్లు, తదితరులు

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే : అనంతపురం నగరం గుల్జార్‌పేటలోని నంబరు-33 చౌకధరల దుకాణాన్ని మంగళవారం డీఎస్‌వో వెంకటేశ్వర్లు, సీఎస్‌డీటీలు తనిఖీ చేశారు. దుకాణంలో తక్కువ నిల్వలు ఉండడం, కార్డుదారులకు తక్కువ తూకాలు ఇవ్వడం గుర్తించారు. మల్లికాబేగం కార్డుదారురాలు 20 కిలోలు బియ్యం తీసుకున్నారు. బియ్యం తూకం వేయగా 17 కిలోలు ఉన్నాయి. దుకాణంలో 7,500 కిలోలు బియ్యం నిల్వలు ఉండగా 7,150 కిలోలు మాత్రమే ఉన్నాయని, అంటే 350 కిలోలు తక్కువగాను పంచదార 378 పొట్లాలకు 361 ఉన్నాయి. అంటే పంచదార 17 పొట్లాలు తక్కువగా ఉన్నట్లు జొన్నలు 594 కిలోలకుగాను 700 కిలోలు నిల్వ అంటే 106 కిలోలు ఎక్కువ ఉన్నాయని గుర్తించినట్లు డీఎస్‌వో వివరించారు. డీలరు ఖలందర్‌పై 6ఏ కేసు నమోదు చేసి, సరకులన్నీ సీజ్ చేశామని, వీఆర్వో భారతి, సీఎస్‌డీటీ బాషాకు దుకాణంలోని సరకులు అప్పగించనట్లు డీఎస్‌వో తెలిపారు. డీలరుపై తగు చర్యలు నిమిత్తం కలెక్టర్, జేసీలకు నివేదికలు అందజేస్తామని డీఎస్‌వో తెలియజేశారు.

ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించండి

కమలానగర్, న్యూస్‌టుడే: జిల్లాలో క్రికెట్ సంఘం నాయకులు ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించాలని నగరానికి చెందిన చంద్రశేఖర్‌చౌదరి పేర్కొన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడు పవన్‌కు 90 ఓవర్లలో 5 ఓవర్లు ఇచ్చి వికెట్లు తీయాలని చెప్పటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అయితే జిల్లాలో అండర్ 14, 16 పరిధిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులు నష్టపోతున్నారన్నారు. ఓ వ్యక్తి క్రికెట్ అకాడమీలో శిక్షకుడిగా ఉంటూ జిల్లా క్రికెట్ ఎంపిక జాబితాకు ఎలా పంపుతారన్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారినే ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రతిభ ఉన్న క్రీడాకారులు నష్టపోతున్నారన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి న్యాయం చేయాలన్నారు.

వారంతా ఎవరు.. రాత్రిపూట ఎందుకున్నారు?

● ప్రభుత్వాసుపత్రిలో గందరగోళ పరిస్థితి
● పట్టించుకోని యంత్రాంగం

సర్వజన వైద్యశాల ఆవరణలో విశ్రాంతి షెడ్‌లో నిరాశ్రయులు

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాత్రి సమయానికి విశ్రాంతి షెడ్లు అంతా నిండుగా కనిపిస్తుంది. వీరిలో కొందరు ఉదయం లేచి వెళ్లిపోతుండగా మరికొందరు అక్కడే ఉంటున్నారు. కొంతమంది కనీసం నడవలేని స్థితిలో ఉంటున్నారు. మరికొందరు మానసిక పరిస్థితి లేక ఒంటి మీద బట్టలు కూడా ఉండటం లేదు. ఇంకొందరు వృద్ధులు వచ్చి ఉంటున్నారు.

● ఆసుపత్రి బయట అన్నవితరణలో ఇచ్చే ఆహార పదార్థాలను తెచ్చుకుని తింటూ కాలం వెల్లదీస్తున్నారు. అలా ఉంటున్న వారిలో కొందరు నెలకు ఒకరు ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. పదుల సంఖ్యలో ఆసుపత్రి ఆవరణలో ఉంటున్న వారి కనీస వివరాలు కూడా అధికారులు, ఉద్యోగులు సేకరించని దుస్థితి.

● రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రి ఆవరణలో ఉంటున్న వారిలో కొంతమంది కాళ్లు, చేతులకు గాయాలైన వారు, కొందరు అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నవారు ఉంటున్నారు. కనీసం వారికి వైద్యం కూడా చేయటం లేదు. ఎవరైనా వారి పరిస్థితిని ఆసుపత్రి వర్గాల దృష్టికి తీసుకెళ్లగా..వారిని ఆసుపత్రిలో చేర్చుకుంటే సపర్యలు ఎవరు చేస్తారని ఎదురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

అంతమంది అధికారులు ఉన్నా..

● ఆసుపత్రిలో 80కిపైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. రోజు వారీ తనిఖీ చేయాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమా. వెళ్లామా? అన్న చందంగా పనిచేస్తుండటంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారి అడ్మినిస్ట్రేటర్ పోస్టును కేటాయించింది. ఆర్ఎంవో, డిప్యూటీ ఆర్ఎంవోతోపాటు అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు, పెటీపోస్టు విభాగం, సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నా ఆసుపత్రి పర్యవేక్షణను గాలికి వదిలేశారన్న విమర్శలున్నాయి. రాత్రి ఉంటుండటంతో గుర్తుతెలియని వ్యక్తులకు అడ్డాగా మారిందని కొందరు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాత్రి సమయంలో కొంతమంది ఆసుపత్రి ఆవరణలో ఉంటున్న మాట వాస్తవమేనని వారి వివరాలను సేకరించాలని సెక్యూరిటీ సిబ్బందిని ఇప్పటికే ఆదేశించామన్నారు. షెడ్‌లో ఉంటున్న వారిని ఎవరూ మీరు అని ఆరాతీస్తే చికిత్సలు చేయించుకునేందుకు వచ్చామని చెబుతున్నారని దీంతో వారిని బయటకు పంపలేకపోతున్నామన్నారు. పోలీసు అధికారులతో మాట్లాడతాయని గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో ఉండకుండా చూసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అశోక్‌నగర్ : 9440247485
తపోవనం: 8008573010
రుద్రంపేట: 8008550310

సమస్య: మార్కెట్ గాంధీ విగ్రహం దాటిన తర్వాత తిలక్‌రోడ్డులో గుంతలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం అవుతోంది. **- ఆనంద్‌కుమార్**

సమాధానం: మరమ్మతులు చేయించి సమస్య తీర్చుతాం.

సమస్య: హౌసింగ్ బోర్డులో స్పందన క్లినిక్ సమీపంలో చెట్టు కొమ్మలు తొలగించి అలాగే వదిలేశారు. **- చక్రధర్**

సమాధానం: వెంటనే చెట్టు కొమ్మలు తొలగిస్తాం. **(పై ప్రశ్నలకు నగరపాలక ఈఈ షాకీర్, ఇన్‌ఛార్జి ఎంహెచ్‌ఓ నరసింహ సమాధానాలు ఇచ్చారు.)**

– న్యూస్‌టుడే, అశోక్‌నగర్, కమలానగర్

సమస్య: పంపనూరు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం పక్క తాగునీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్ మరమ్మతులు చేయించాలి. **- రమేష్, పంపనూరు**

సమాధానం: వెంటనే పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించి నీరువృథా కాకుండా చేయిస్తాం. **- శిరీష, పంచాయతీ కార్యదర్శి, పంపనూరు** – న్యూస్‌టుడే, ఆత్మకూరు

సామాజిక సేవ బాధ్యతగా తీసుకోవాలి

సేవా కార్యక్రమాల్లో విద్యార్థులకు జ్ఞాపికలు అందించిన చైర్‌పర్సన్ డాక్టర్ ప్రశాంతి

కమలానగర్, న్యూస్‌టుడే : పేదలకు సేవ చేయటాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పాత్ మేకర్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రశాంతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి, ఏసీబీ సీఐ హమీద్‌ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీనగర్‌కాలనీ సమీపంలో పాత్ మేకర్స్ ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి యువత సామాజిక సేవా దృక్పథాన్ని అలవరుచుకోవాలన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరుగైన సేవలు అందించాలన్నారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందించారు. డాక్టర్ శ్వేతారాకేష్, కానిస్టేబుల్ మణెమ్మ, న్యాయవాది రఫీ పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

విద్యార్థి మంజునాథ్

రాప్తాడు, న్యూస్‌టుడే: రాప్తాడు మండలం మాంటిస్సోరి ఎలైట్ విద్యార్థి యస్‌జీయఫ్ వాలీబాల్ క్రీడలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ సమీరా, ఎండీ కృష్ణభరత్ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మంజునాథ్ అనంతపురం జట్టు తరపున తూర్పుగోదావరిలో జరిగిన రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. మంజునాథ్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.

అద్భుత ఆలోచనలతో నవీన ఆవిష్కరణలు

రాప్తాడు: నిత్యజీవితంలో అవసరాలకు అనుగుణంగా వనరులు సమకూరాలంటే కొత్త ఆవిష్కరణలు అవసరమవుతాయని ఇది విద్యార్థుల అద్భుత ఆలోచనలతోనే సాధ్యం అవుతుందని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ వెంకటనాయుడు తెలిపారు. మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మాంటిస్సోరి స్కూల్ జరిగిన మండల స్థాయి చెకుముకి సంబరాల కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ భాస్కర్ తెలిపారు.

నేడు నగరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటి రోడ్డు శివాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు మంచులింగం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ నరేంద్ర చౌదరి తెలిపారు. ద్వారకా హరినాథరెడ్డి దాతగా వ్యవహరిస్తున్నట్లు, భక్తులు ఈ మంచులింగం దర్శించుకోవాలని కోరారు.

● నగరంలోని ఆలయాల్లో కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6.30కు జ్వాలాతోరణం పూజలు నిర్వహిస్తారు.

చీకట్లు తొలగించారు

స్పందనకు వందనం

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: కమలానగర్‌లోని డీసీఎంఎస్ రోడ్డులో వీధి లైటు వెలిగించి చీకట్లు తొలగించారు. పది రోజులుగా వీధి లైటు వెలగడం లేదని మంగళవారం మేమున్నాం..మీకు తోడుగా.. ద్వారా సమస్యను తెలియజేశారు. తక్షణమే స్పందించిన నగరపాలక డీఈ దాక్షాయిణి సిబ్బందిని పంపి లైటు వెలిగే విధంగా చర్యలు చేపట్టారు.

ఏఈవోలే కీలకం: జేడీఏ

అనంతపురం (వ్యవసాయం): వ్యవసాయశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారులే (ఏఈవో) కీలకమని వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఏఈవోల సంఘం నాయకులు జేడీఏను మర్యాద పూర్వకంగా కలిశారు. జేడీఏకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం జేడీఏ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖలో మండల వ్యవసాయాధికారికి, రైతులకు ఏఈవోలు అనుసంధానకర్తలుగా పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసింది. రబీ సీజన్ ప్రారంభమైంది. సత్వరమే ఖరీఫ్‌లోని పంటలను ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వచ్చే నెలలో రబీ పంటలకు ఈ-పంట నమోదు ప్రారంభమవుతోందన్నారు. కంది, పత్తి, పప్పుసెనగ, మిరపవంటి పంటలు సాగులో ఉన్నాయని, వాతావరణ పరిస్థితులతో పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది.

ప్రకృతి వ్యవసాయానికి భవిష్యత్తు కార్యాచరణ: కలెక్టర్

మాట్లాడుతున్న కలెక్టర్ ఆనంద్. చిత్రంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, తదితరులు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో ఐదేళ్లలో 8.73 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించేలా భవిష్యత్తు కార్యాచరణతో ముందుకెళ్లాలని జిల్లా పరిపాలనాధికారి ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు-రైతు సాధికారత సంస్థ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా తగ్గించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు పద్ధతులు ఆచరించడంతో నేలలు సారవంతమవుతాయన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు డిమాండ్‌తో పాటు ధర కూడా దక్కుతుందన్నారు. ఇప్పటివరకు ప్రకృతి వ్యవసాయం ఏమి చేశారన్నది కాదు.. ఇప్పట్నుంచే వచ్చే ఐదేళ్లలో 578 పంచాయతీల్లోని 210 క్లస్టర్లలో 2,85,600 మంది రైతులతో 8,73,600 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా ముందుకు సాగాలన్నారు. అనంతపురం వంటి కరవు జిల్లాలో వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించడమే ప్రకృతి వ్యవసాయం ప్రధాన ఉద్దేశమన్నారు. క్లస్టర్ వారీగా సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపల్ తబస్సుం

ప్రతిభా పాటవ పోటీలతో ప్రజ్ఞా వికాసం

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రతిభా పాటవ పోటీలతో విద్యార్థుల్లో ప్రజ్ఞ వికాసం చెందుతుందని శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపల్ తబస్సుం పేర్కొన్నారు. ఈనాడు ఆధ్వర్యంలో కోర్టురోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలలో మంగళవారం ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు 'నీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 9వ తరగతి విద్యార్థి జ్ఞాన్‌దీప్ ప్రథమ, 8వ తరగతి విద్యార్థులు భానుతేజ ద్వితీయ, యశస్విణి తృతీయ బహుమతులు దక్కించుకున్నారు. విజేతలకు ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.

నియోజకవర్గ, జిల్లాస్థాయి మాక్ అసెంబ్లీ

అనంతపురం విద్య: నియోజకవర్గం, జిల్లా స్థాయి మాదిరి అసెంబ్లీ నిర్వహించాలని డీఈవో ప్రసాద్‌బాబు సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులు, ఇన్‌ఛార్జులకు విజ్ఞప్తి చేశారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులతో ఈనెల 6న నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్నారు. 10న జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమంలో శాసనసభలో ఉండేలా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షనేతలుగా విద్యార్థులను ఎంపిక చేయాలన్నారు.

నిబంధన ప్రకారమే బిల్లుల చెల్లింపు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: సమగ్ర శిక్షా పథకంలో నిబంధనల ప్రకారమే బిల్లులు చెల్లింపులు జరిగాయని ఆ పథకం ఏపీసీ శైలజ తెలిపారు. నిధులు దుర్వినియోగం జరిగాయని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జిల్లా కలెక్టర్ ఈ పథకానికి ఛైర్మన్‌గా ఉంటారని, కలెక్టర్ అనుమతి లేనిదే చెల్లింపులు జరగవని తెలియజేశారు.

పాపంపేటవాసులకు న్యాయం చేయండి: సీపీఐ

మంత్రి సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న రామకృష్ణ, జగదీశ్

ఆర్కేనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కేంద్రంలోని పాపంపేట గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు మంగళవారం విజయవాడలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి విన్నవించారు. పాపంపేట శోత్రియ భూముల గురించి మంత్రికి వివరించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాచూరి వెంకట కిరణ్, అతని కుటుంబ సభ్యులు కొందరు పాపంపేట గ్రామంలో మొత్తం 296 ఎకరాల విస్తీర్ణంలో తప్పుడు జీపీఏను అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో సృష్టించారన్నారు. స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాము నిర్మించుకున్న ఇళ్లు, స్థలాలు తమకు కాకుండా పోతాయేమోనని మానసిక సంఘర్షణ పడుతున్నారన్నారు. పాపంపేట భూములపై యాజమాన్య హక్కులు ఉన్నాయంటున్న వెంకట కిరణ్ నకిలీ స్వాధీన ధ్రువీకరణ పత్రాలను సృష్టించారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీపీఏలను వెంటనే రద్దు చేసి, వాటికి కారకులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, అనంతపురం జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

మొదటి ఇన్నింగ్స్‌లో ఆంధ్రకే ఆధిక్యం

కిషన్‌యాదవ్ (6 వికెట్లు)

కెఎస్ఎన్ రాజు ఆల్‌రౌండు ప్రదర్శన

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్ రాష్ట్ర అండర్-23 కల్నల్ సీకే నాయుడు నాలుగు రోజుల క్రికెట్ పోటీలో ఆంధ్ర జట్టు పుదుచ్చేరి జట్టుపై మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం సాధించింది. మంగళవారం రాయలసీమ క్రికెట్ మైదానంలో ఉదయం ఓవర్‌నైట్ స్కోరు 184/3తో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 68 ఓవర్లలో 9 వికెట్లకు 341 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కేఎస్ఎన్ రాజు (55), జి.ఆకాష్ (35)లు సమయోచితంగా ఆడటంతో ఆధిక్యం లభించింది. చివరి వికెట్‌కు చక్కటి భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆధిక్యం సాధ్యమైంది. పుదుచ్చేరి జట్టులోని కిషన్‌యాదవ్ 6 వికెట్లు తీసి ఆంధ్ర జట్టు దూకుడుకు కళ్లెం వేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి జట్టు ఆటముగిసే సమయానికి 14.3 ఓవర్లలో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆంధ్ర బౌలరు కేఎస్ఎన్ రాజు కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. బుధవారం ఆటకు చివరిరోజు. ఆంధ్ర గెలవాలంటే తక్కువ పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేయాలి. ఆట మొత్తం బౌలర్ల ప్రతిభపై ఆధారపడింది.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పీఆర్‌టీయూ ఉపాధ్యాయసంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం అనంతపురం గ్రామీణ ప్రాంతంలోని పలు పాఠశాలల్లో నిర్వహించారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.

ఉత్తర కొరియా సదస్సుకు మేయర్

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: ఉత్తర కొరియాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు అనంతపురం మేయర్ వసీం వెళ్లారు. బుధవారం నుంచి కొరియాలోని అండోంగ్-సిలో సదస్సు జరగనుంది. ఇందులో పాల్గొని అనంతపురం, ఇతరత్రా అంశాల గురించి ఓ సెషన్‌లో తెలియజేసే అవకాశం మేయర్‌కు కల్పించారు.

తెరపై ఈనాడు

కమలానగర్ : గంగ : **కె-ర్యాప్,** గౌరి, నీలిమ : **మాస్ జాతర,** తరగింణి : **బైసన్,** ఎస్వీ సినిమా, త్రివేణి : **బాహుబలి,** శాంతి : **కాంతార-I,** సుధా : **డ్యూడ్.**

ప్రమాదమని తెలిసినా.. అడ్డదారులేనా?

ప్రతిరోజూ రహదారుల్లో ప్రమాదాలు చోటుచేసుకొని నిండు ప్రాణాలు పోతున్నా.. చోదకుల్లో ఏమాత్రం కనువిప్పు కలగడం లేదు. జాతీయ రహదారి-44పై వాహనాలు వేగంగా ప్రయాణిస్తున్నందున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాతీయ రహదారిలో కలిసేందుకు అడ్డదారుల్లో ప్రయాణం చేస్తున్న వాహన చోదకులు ఆదమరిచినా.? అదుపు తప్పినా. . ప్రమాదం బారిన పడాల్సిన పరిస్థితి. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిలో కలిసేందుకు ఏర్పాటైన అడ్డదారి ప్రమాదాలకు నిలయంగా మారనుంది. సంబంధిత అధికారులు స్పందించి అడ్డదారులు మూసేయాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే: రుద్రంపేట

మట్టి దిబ్బలు.. విషపురుగులు

నగరంలోని వెంకటేశ్వరనగర్ రెండో క్రాస్‌లో నివాసాల ముందు నెలలుగా మట్టి దిబ్బలు అలాగే ఉన్నాయి. చెత్తాచెదారం పడగానే దాన్ని కుప్పగా పోశారు. తొలగించకుండా అలాగే వదిలేశారు. ఇళ్ల వద్ద మట్టి దిబ్బలు ఉండటంతో అందులోకి విషపురుగులు చేరుతున్నాయి. వర్షం వస్తే మరీ దారుణంగా మారుతోంది. పందులు పొర్లుతున్నాయి. దోమలు పేట్రేగిపోతున్నాయి. నగరపాలక స్థానిక పారిశుద్ధ్య సిబ్బందికి ఇక్కడే నివసించే రెవెన్యూ ఉద్యోగులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. **- న్యూస్‌టుడే, అశోక్‌నగర్**

చీకటిలో బిక్కుబిక్కు

నగరంలోని జీసెస్ నగర్ చర్చి సమీపంలో ఉన్న విద్యుత్తు స్తంభానికి వీధి దీపం వెలగటం లేదు. 3 రోజులుగా చీకటిలో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు విషపురుగులు సంచరిస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. చీకటిలో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నామని వాహనదారులు వాపోతున్నారు. విద్యుత్తు దీపం వెలుగేలా చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కమలానగర్**

'అవినీతిలో కూరుకుపోయి నిందలా'

అనంత నగరపాలక : అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అవినీతి బురదలో కూరుకుపోయి దాన్ని అందరికీ అంటించాలని చూస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం వైకాపా జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాతో పాటు అనంతపురంలో కూడా పలు దౌర్జన్యాలు, అక్రమాలు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చాయని అది నేను చెబితే నామీద బురద చల్లాలని చూడటం తగదన్నారు. విమర్శలు చేసి నోరు మూయించాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. కరవు మండలాల ప్రకటనలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పక్కనే ఉన్న శ్రీసత్యసాయి జిల్లాలో 25 మండలాలను కరవు మండలాలుగా ప్రకటిస్తే అనంతపురం జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదన్నారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియచేయడమేమనగా మా కక్షిదారుడు అయిన **బీడుపల్లి నాగశయనరెడ్డి,** తండ్రి: లేట్ బి.గోవిందరెడ్డి, డోర్ నెం. 28-5-356, A.P హౌసింగ్ బోర్డు కాలనీ, అనంతపురం గారికి ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ లింకు డాక్యుమెంట్ నెం. 5819/2000 తేది: 29-07-2000, [illegible] డాక్యుమెంట్ నెంబర్ 5789/2000 తేది: 29-07-2000, [illegible] 240 MIG, A.P.H.B. కాలనీ, [illegible] JNTUA, [illegible]

షెడ్యూలు

[illegible] **T.S. No. 296** పైన MIG 240, **డోర్ నెం.** 28/895, **Asst No.** 29408, [illegible] 356, **Asst No.** 1001026798, [illegible] **ఉత్తరం:** 30 అడుగుల రోడ్డు, **దక్షిణం:** [illegible] నెం.239 MIG, **తూర్పు:** [illegible] నెం.241 MIG, **పడమర:** 80 అడుగుల రోడ్డు.

ఎ.పరమేశ్వర్, అడ్వకేట్, అనంతపురం. సెల్: 9866866411

9న దేవాంగుల వనమహోత్సవం

దేవాంగుల కులదైవం రామలింగ చౌడేశ్వరీదేవి

అనంత సాంస్కృతికం: దేవాంగ సంక్షేమ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 9న వైభవంగా నిర్వహించనున్న కార్తిక వన మహోత్సవ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు అంపావతి కృష్ణమూర్తి, నిమ్మల సదాశివన్, బల్లా రామ్మూర్తి తెలిపారు. రెడ్డిపల్లి లోని చౌడేశ్వరీదేవి దేవాంగ వృద్ధాశ్రమంలో ఆదివారం ఉదయం 9గంటలకు చౌడేశ్వరీదేవి అమ్మవారి పూజా కార్యక్రమంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. ప్రముఖులతో సమావేశం, వృద్ధాశ్రమంలో ఉత్తమ సేవలు అందించిన వారికి సేవా కర్తలకు సన్మానం, ఉమ్మడి అనంత జిల్లా స్థాయిలో 'విద్యాదీవన' కార్యక్రమంగా 10, ఇంటర్‌లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నారు. భోజనానంతరం ఆటల పోటీలు, విజేతలకు బహుమతుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

భక్తిశ్రద్ధలతో కార్తికమాస పూజలు

స్వర్ణ కవచ సేవలో భక్తులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: మండలంలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో కార్తికమాస పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామి వారికి విశేషంగా అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించే కుజదోష, రాహుకేతు, సర్పదోష, కాలసర్పదోష హోమాల్లో ఆదివారం భక్తులు రద్దీ ఎక్కువ కావడంతో మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఈవో బాబు తెలిపారు. యాగ మండపంలో 86 మందికి అవకాశం ఉండగా కార్తికమాసం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు హోమాలు చేయించేందుకు వస్తున్నారన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలంకరణ

చెరువులో నీరు పుష్కలం.. మరువ శిథిలం

రుద్రంపేట, న్యూస్‌టుడే: అనంతపురం గ్రామీణం (మండలం) పరిధిలోని ఆలమూరు చెరువు నిండు కుండలా తొణికిసలాడుతోంది. చెరువు కట్ట ముళ్ల పొదలతో కట్టపైకి వెళ్లేందుకు రహదారి సదుపాయం సరిగా లేకుండా పోయింది. మరువ శిథిలావస్థకు చేరడంతో నిండుకుండలా ఉన్నా చెరువు అందవిహీనంగా కనబడుతోంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులోకి వరద ఎక్కువగా చేరుతోంది. చెరువు మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు పక్కకు ఇంకి నిలువ తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. చెరువు నీటితో నిండుగా ఉండటం వల్ల ఆలమూరుతో కింది భాగంలో ఉన్న కట్టకిందపల్లి, రుద్రంపేట గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీరు, వ్యవసాయ సాగుకు సానుకూలత ఏర్పడింది. కట్టకు మరమ్మతులు చేపట్టేందుకు నీటిపారుదల ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వ్యవసాయ రైతులు కోరుతున్నారు.

అధ్వానంగా కట్ట

శిథిలావస్థకు చేరిన మరువ

(c) eenadu

కడప గడపకు ఉరుసు వెలుగులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కడపలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద దర్గాను రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఏర్పాటు చేసిన రంగు రంగుల దీపాలతో కడప నగరం ధగధగలాడుతోంది. దర్గా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో దుకాణాలు వెలిశాయి. మొదటి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ దర్గాను దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు.

మైనర్లకు వాహనాలిస్తే లైసెన్స్‌ల రద్దు

రాయచోటి, న్యూస్‌టుడే: 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మంగళవారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు, సంరక్షకులపైనా చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. నదులు, దేవాలయాల వద్ద పోలీసు సూచనలు పాటించాలని ఆయన కోరారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు.

కార్తిక పౌర్ణమికి ప్రత్యేక బస్సులు

కడప, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని నిత్య పూజకోన, శ్రీశైలం, పొలతల, పుష్పగిరి క్షేత్రాలకు కడప పాత బస్టాండ్ నుంచి బుధవారం ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు కడప ఆర్టీసీ డిపో మేనేజర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ● పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 2.15, సాయంత్రం 4.15 గంటలకు. ● నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, మధ్యాహ్నం 12.30, 3.30 గంటలకు.. ● పుష్పగిరికి ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 2, 4.15 గంటలకు బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

దివ్యాంగులకు వాహన యోగం

గుర్రంకొండ, న్యూస్‌టుడే: జిల్లాలో అర్హులైన దివ్యాంగులు త్రిచక్ర వాహనాలకు దరఖాస్తులు స్వీకరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నెల 25వ తేదీ వరకు ఉచిత రెట్రోఫిట్ త్రీవీలర్ మోటారు సైకిళ్లకు కూటమి ప్రభుత్వ సూచన మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వారు చెప్పారు. వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్సు ఉండాలని, ప్రస్తుతం డిగ్రీ చదివేవారు, ఆపై చదువులు చదువుతున్న వారు, పదవ తరగతి వరకు చదివి స్వయం ఉపాధి పొందుతున్న 18 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన వారంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. అంగవైకల్యం 70 శాతం, ఆపై ఉన్న వారంతా అర్హులని తెలిపారు.

వైకాపా పాపాలు.. కడిగేద్దాం

ఈనాడు-కడప, న్యూస్‌టుడే, రాయచోటి: వైకాపా పాపాలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇంకా వెంటాడుతున్నాయని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. వీటిని కడిగేయడానికి అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ (డీడీఆర్సీ) సమావేశం రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలో ఎక్కడాలేనన్ని భూ సమస్యలు జిల్లాలో ఉన్నాయని, ప్రజల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్నాయని ఇన్‌ఛార్జి మంత్రి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ బుధవారం నుంచి రానున్న మూడు నెలల పాటు క్షేత్రస్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను నిర్వహిస్తున్నామని, యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని ఎక్కడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని వివరించారు.

డీడీఆర్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పక్కన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అధికారులు

మదనపల్లె ఆసుపత్రిపై తీర్మానం

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకలు ఉండగా వందకు సరిపడా వైద్యులున్నారని, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. డీడీఆర్సీ తీర్మానంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఇన్‌ఛార్జి మంత్రి సూచించారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీలేరు, రాయచోటి, రాజంపేటలోనూ వైద్యుల ఖాళీల ప్రస్తావనొచ్చింది. బి.కొత్తకోట, రైల్వేకోడూరులో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గుత్తేదారులను రానివ్వలేదా?

నిధులు మంజూరు చేస్తున్నా.. బిల్లులు ఇస్తున్నా జిల్లాలో రహదారుల నిర్మాణం పనుల్లో ప్రగతి లేదని ఇన్‌ఛార్జి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైకాపా హయాంలో చేపట్టిన ఎన్డీబీ పనుల్ని గుత్తేదారులు అసంపూర్తిగా ఆపేశారని, వారు చేయడం లేదు.. ఇతరులకు అవకాశం ఇవ్వడంలేదని ఇంజినీరింగ్ అధికారులు సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుణ్యమా? అని మంత్రి వ్యాఖ్యానించారు. రాయచోటి అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణ భారం రూ.7 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరిగిందని అధికారులు చెప్పడంతో మంత్రి ఆరా తీశారు. రాయచోటి- రాజంపేట, రాజంపేట-సుండుపల్లి రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇవ్వనంతగా నిధులిచ్చామని మంత్రి వివరించారు.

మూడు నెలల్లో అసైన్‌మెంట్ కమిటీ

పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీకి మూడు నెలల్లో అసైన్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తామని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ వివరించారు. ప్రతి మండల స్థాయిలో పీజీఆర్ఎస్ నిర్వహించి.. రానున్న 15 రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామని, ఇలాగే జిల్లావ్యాప్తంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని, ఈ మేరకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.

జిల్లా కేంద్రంపై ఆపోహలొద్దు

అన్నమయ్య జిల్లా కేంద్రం ఎక్కడికీ వెళ్లదని, ఇక్కడే ఉంటుందని ఇన్‌ఛార్జి మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆపోహలొద్దని, తానూ మంత్రివర్గ సబ్ కమిటీలో ఉన్నానని తెలిపారు. ఈ విషయమై వివాదాలొద్దని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. సమావేశంలో రాజంపేట తెదేపా ఇన్‌ఛార్జి జగన్మోహన్‌రాజు, భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేశ్ కుమార్, కేడీసీఎంఎస్ ఛైర్మన్ జయ ప్రకాష్ పలు సమస్యలు ప్రస్తావించారు.

ప్రమాదాలకు గేట్లు ఎత్తేశారు

రాయచోటి, గాలివీడు, సుండుపల్లి, నిమ్మనపల్లి, న్యూస్‌టుడే : ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే వెలిగల్లు, బాహుదా, పింఛ ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారు. బాహుదా నది గేటు మొరాయించడంతో అక్కడి ప్రాజెక్టులకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని ఆయకట్టుదారులు ఆందోళన చెందారు. ప్రాజెక్టు గేట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. గేట్ల నిర్వహణకు సరిపడా సిబ్బంది లేరు. కేవలం జేఈ స్థాయి అధికారులే అన్ని పనులు చూసుకోవాల్సి వస్తోంది. ప్రతి ప్రాజెక్టు నిర్వహణకు 10-15 మంది లస్కర్లు, ఫిట్టర్లు, నైట్ వాచ్‌మెన్‌లు ఉండాలి. గతంలో పని చేసిన వారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారి స్థానాల్లో ఎవరినీ నియమించలేదు. దీంతో గేట్ల నిర్వహణ అధికారులకు భారంగా మారింది.

ఏడిపించను తగునా!

ఈ చిత్రంలో కన్పిస్తున్నది సుండుపల్లి మండలంలోని పింఛ నదిపై నిర్మించిన జలాశయం గేట్లు. ఈ ప్రాజెక్టు 0.327 టీఎంసీల సామర్థ్యంతో 1956-60 మధ్య రూ.60 లక్షలతో నిర్మించారు. కట్టపై మూడు వరద గేట్లుండగా, రెండు పూడి గేట్లు ఏర్పాటు చేశారు. 2009లో వరద నీటి ఉద్ధృతికి ఒక గేటు దిమ్మె కొట్టుకుపోయింది. 2021లో వచ్చిన భారీ వరదలకు మట్టికట్ట కొట్టుకుపోయింది. తర్వాత మరమ్మతు చేసినప్పటికీ గేట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆరేళ్ల కింద రబ్బర్ సీళ్లు మార్చారు. ప్రాజెక్టు కట్ట నిర్వహణకు ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 16 మంది లస్కర్లు, ఫిట్టర్ ఉండాల్సి ఉంది. కానీ కేవలం జేఈ ఒక్కరు మాత్రమే కట్టను పర్యవేక్షిస్తున్నారు.

గాలికి వదిలేశారు!

ఇవి గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు గేట్లు. 4.64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2008లో రూ.208 కోట్లతో నిర్మించారు. 2022లో వచ్చిన వరద సమయంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గేట్ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కొరత పీడిస్తోంది. ఏడాదికి రెండు పర్యాయాలు గేట్లకు గ్రీజు వేయాల్సి ఉన్నా గత మూడేళ్లుగా పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్యుత్తు లేని సమయంలో జనరేటర్ ఉన్నా తరచూ మొరాయిస్తుండడంతో గేట్లు ఎత్తడానికి లస్కర్లు అవస్థలు పడుతుంటారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నీరు పూర్తిస్థాయిలో చేరుకోవడంతో ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు.

జిల్లాలోని నదులు: బాహుదా, చెయ్యేరు, మాండవ్య, పాపఘ్ని, పింఛ
ప్రధాన ప్రాజెక్టులు: వెలిగల్లు, పింఛ, బాహుదా
సాగవుతున్న ఆయకట్టు: 1,15,946 ఎకరాలు
సమస్య: గేట్ల నిర్వహణ లేకపోవడం, గ్రీజు, రబ్బర్లు మార్చకపోవడం, సిబ్బంది కొరత

ఎరక్క పోయి వచ్చి.. ఇరుక్కుపోయి

టక్కోలు బండికనుమ రహదారిపై మంగళవారం వాహనాల రాకపోకలు స్తంభించాయి. ధాన్యం బస్తాల లోడు చేసుకునేందుకు కడప నుంచి భారీ లారీ లింగంపల్లెకు బయలుదేరింది. బండికనుమ రహదారి వద్దకు రాగానే మలుపు తిరగలేక నిలిచిపోయింది. ఎటూ వెళ్లలేక సుమారు అరగంట వరకు మలుపులోనే ఉండిపోవడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. విధిలేక కొందరు ప్రయాణికులు ఆటోల్లో నుంచి కిందికి దిగి నడుచుకుంటూ గమ్యస్థానాలకు వెళ్లారు. మరో భారీ లారీ కూడా మలుపు తిరగలేక కొంతసేపు అక్కడే ఇరుక్కుపోయింది. - న్యూస్‌టుడే, సిద్దవటం

తోడుగా ఉంటారు తోడేళ్లవుతారు

మదనపల్లె నేరవార్తలు, రాయచోటి, కంభంవారిపల్లె, న్యూస్‌టుడే: జిల్లాలో బాలికలపై లైంగిక దాడులు పెరిగాయి. బంధువులు, తెలిసిన వారు, చుట్టూ ఉన్న వారే విచక్షణ మరిచి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో అన్నం, పుణ్యం ఎరుగని వయసుల్లోనే బాలికలు గర్భవతులై మొగ్గ దశలోనే బిడ్డలకు జన్మనిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారుతోంది. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న ఇలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించడంతో పాటు విద్యార్థినులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ వైపు పోక్సో కేసులు నమోదు అవుతున్నా, నిందితులకు శిక్షపడుతున్నా చిన్నారులపై అఘాయిత్యాలు తగ్గడం లేదు. బిడ్డలకు ఏవిధంగా రక్షణ కల్పించాలో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇది	
సంవత్సరం	పోక్సో కేసులు
2023	38
2024	32
2025 (అక్టోబరు వరకు)	42

● వాల్మీకిపురం గురుకుల పాఠశాలలో చదువుతున్న సదుం మండలానికి చెందిన 9 వతరగతి విద్యార్థిని గర్భవతి అయ్యి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై బంధువే వంచించి గర్భవతిని చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

● కేవీపల్లె మండలంలో ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను వరుసకు అన్నయ్యే యువకుడు నమ్మించి గర్భవతిని చేశాడు. దీంతో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

● కేవీపల్లె మండలంలో ఇంటర్ చదువుతున్న యువతి (17)ని తెలిసిన వ్యక్తే నమ్మించి గర్భవతిని చేశాడు. దీంతో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

చిట్టి తల్లికి న్యాయం చేసేదెవరు!

● పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరుకు చెందిన ఓ వివాహితుడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నా..

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పెద్దతిప్పసముద్రం మండలం జయరామిరెడ్డిపల్లెకు చెందిన పూల నరేంద్రరెడ్డి. ఓ బాలిక (15)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల ఈ కేసులో నేరం రుజువు కావడంతో చిత్తూరు పోక్సో న్యాయస్థానం 20 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది.

జిల్లాలో 205 కొత్త పోలింగ్ కేంద్రాలు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ తెలిపారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పు, చేర్పులపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2025 జనవరి 6వ తేదీకి జిల్లాలో పురుష ఓటర్లు 7,01,703 ఉండగా మహిళా ఓటర్లు 7,28,220, థర్డ్ జెండర్ 130 మంది ఉన్నారన్నారు. జిల్లాలో 1,609 పోలింగ్ కేంద్రాలున్నాయని ఆయన తెలియజేశారు. జిల్లాలోని ఈఆర్వోలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించిన తర్వాత 205 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారన్నారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. రిజర్వు పోలింగ్ కేంద్రాలు 10-15 ఉండే విధంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మధుసూదనరావు, సబ్ కలెక్టర్లు ఎస్.భావన, చల్లా కల్యాణి, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

P.RAMI REDDY MEMORIAL COLLEGE OF PHARMACY
(AUTONOMOUS)
[Approved by PCI, New Delhi. Affiliated to JNTUA, Anantapuramu Recognized by UGC under Section 2(f) & 12 (B), Accredited by NAAC]
Prakruthinagar, Kadapa - 516 003.
SPOT & CAT-B ADMISSIONS – 2025 - 2026
M.PHARMACY & PHARM.D (PB)

Eligible & interested candidates are advised to report at college for First year M.Pharmacy (Pharmacology, Pharmaceutics, Pharmaceutical Analysis and Pharmacognosy) and Pharm.D (PB) courses on or before 11.11.2025 along with documents and fee for the Spot and Category-B Admissions against vacant seats as per the guidelines of The Convenor, APPGECET – 2025.
(B.Pharmacy and Diploma in Pharmacy Management Seat's available)
For Details Contact: 9346684850. PRINCIPAL

వాగూ.. వంక దాటితేనే అక్షరం ముక్క

గాలివీడు మండల పరిధిలోని అరవీడు పంచాయతీ అలకాగ్ చెరువు ఎస్సీ కాలనీలో 75 కుటుంబాలున్నాయి. అందరూ వ్యవసాయ కూలీలే. ఇందులో బుద్దిపల్లె పాఠశాలలో 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షాకాలం వస్తే వంక దాటాలంటే మూడు నెలలు రాకపోకలు సాగించాలి. కాలనీలోకి ఆటోలు వెళ్లలేని పరిస్థితి. విద్యార్థులు బడికి వెళ్లాలంటే తడుస్తూ వెళ్లాల్సిందే. ఏ మాత్రం తడబడినా వంక పాలే. ఆసుపత్రికి వెళ్లాలంటే రోగులను మంచంపై ఉంచి ఎత్తుకుని పోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, గాలివీడు

ఖాళీ స్థలాలే.. అక్రమార్కులకు రెవెన్యూ

గాలివీడు పట్టణంలోని రాయచోటి రోడ్డులో ప్రభుత్వ స్థలంలో రెవెన్యూశాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక సూచికలను తొలగించి నిర్మాణాలు మొదలెట్టారు. ఇక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో ధర పలుకుతోంది. నాలుగు రోడ్ల కూడలి సమీపం, ఉర్దూ పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై నిర్మాణాలు చేపట్టినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. [illegible] అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో గతంలో సర్వే చేసి కట్టడాలను నిలిపివేశారు. ప్రస్తుతం యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. - న్యూస్‌టుడే, గాలివీడు

కనబడుటలేదు

శ్రీమతి సి.విజయలక్ష్మి,
ఎత్తు 5'5" (60 సం॥లు)
పై ఫోటోలోని వ్యక్తి 10-10-2025 సా.4.00గం॥లకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద తప్పిపోయినది. తప్పిపోయినపుడు ఎర్రకలర్ చీర ధరించి ఉంది. 60సం॥లు వయసు. మహిళ ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును.
మేకగూడ గ్రామం, కొత్తూరు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
Cell: 95815 71369, 8772289006

ఉలవ.. చిరుధాన్యాలే చలవ

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: కాలంతో పాటు జీవన శైలి మారిపోవడంతో జనాలను రోగాలు వెంటాడుతున్నాయి. ఫలితంగా ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన చిరుధాన్యాలపై ఇప్పుడు అందరూ మోజు చూపుతున్నారు. వీటి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో చిరుధాన్యాల సాగు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సైతం చిరు ధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వరి, వేరుసెనగ, టమాట పంటలు సాగు చేసి నష్టాలను చవి చూస్తున్న రైతులు వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతూనే ఉన్నారు. ఖరీఫ్ వేరుసెనగ సాగు సమయంలో వర్షాలు అనుకూలించక అంతంత మాత్రమే సాగైంది.

కంభంవారిపల్లెలో సాగైన ఉలవ

ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,12,136 (హెక్టార్లు)
ప్రధాన పంట : వేరుసెనగ
సాధారణ సాగు విస్తీర్ణం : 38,013
సాగైంది : 6,979
బీడుగా మారింది: 31,034
జిల్లాకు మంజూరైన ఉలవలు: 7 వేల క్వింటాళ్లు

● చిరు ధాన్యాల సాగును పెంచేందుకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. ఉలవలను ప్రభుత్వం 80 శాతం రాయితీతో రైతులకు అందజేస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఏడు వేల క్వింటాళ్ల ఉలవలను రైతులకు ఎకరాకు 10 కిలోలు చొప్పున అందజేయనున్నారు. ఇలా 7 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో అధిక పోషక విలువలతో కూడిన ఈ పంటను సాగు చేయవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రాయితీ ఉలవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో అన్ని మండలాలకు రాయితీ ఉలవలు పంపిణీ చేస్తున్నాం. చిరుధాన్యాల సాగుకు వ్యవసాయశాఖ ప్రాధాన్యం ఇస్తోంది. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
- శివ నారాయణ, జిల్లా వ్యవసాయాధికారి, అన్నమయ్య జిల్లా

ఓం దిగంబర అవధూత కొండయ్య స్వామి వారి 44వ జన్మదిన వేడుకలు
పూసయ్యగారి ఆశ్రమం, ధరణి తిమ్మాయపల్లె గ్రామం, మైదుకూరు మునిసిపాలిటీ, కడప జిల్లా.

5.11.2025వ తేదీ బుధవారం
ఓం అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకల శుభసందర్భంగా ఈ క్రింది కార్యక్రమములు జరుగును.
నిత్య అన్నదానము జరుగును
ఛాబాల, వజ్రకరూరు మం॥, పాతపల్లె, యల్లనూరు మం॥, సంగటి తిమ్మాయపల్లె, చాపాడు మం॥ వారిచే వంట చేయబడును.

5వ తేదీ రాత్రి 9.00 గం॥లకు ప్రభ కార్యక్రమము జరుగును.

5.11.2025వ తేదీ రాత్రి 9 గం॥లకు
జబర్దస్త్ & శివసాయి ఈవెంట్స్
హైపర్ ఆది, ఇమ్మానుయేల్, నూకరాజు, దొరబాబు, రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, తన్మయ్, సన్నీ, సాయి, గడ్డం నవీన్.

5, 6, 7, 8, 9వ తేదీలలో మోహన్, నాగసానిపల్లె వారిచే చెక్కభజన కార్యక్రమం జరుపబడును.

5-11-2025వ తేదీ కేశలింగాయపల్లి కోలాట బృందం వారిచే కోలాట కార్యక్రమం కలదు.

5.11.2025వ తేదీ రాత్రి 9.00 గం॥లకు గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన, రామాంజనేయ యుద్ధం
సత్య హరిశ్చంద్ర (పూర్తి నాటకము)


ఓం దిగంబర అవధూత కొండయ్య స్వామి

బొమ్మన సుబ్బరాయుడు
ఛైర్మెన్ : బొమ్మన ఫౌండేషన్, అప్పరాజుపేట, బద్వేలు
ఆశ్రమ ముఖ్య ధర్మకర్తలు
చింతా నీలకంఠారెడ్డి
కె.సుగమంచిపల్లి
నంద్యాల రామేశ్వర్‌రెడ్డి, అంకిరెడ్డిపల్లె
బాలిరెడ్డిగారి పెద్దారెడ్డి, తాడిపత్రి
పల్లా పార్థసారథి, ధర్మవరం
6-11-2025వ తేదీ రాత్రి 9.00 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం కలదు.

6.11.2025వ తేదీ ఉ॥ 6.00 గం॥లకు ప్రత్యేకముగా బండలాగు పోటీలు రాష్ట్రస్థాయి వృషభరాజములకు బండలాగు పోటీ కలదు.
మొదటి బహుమతి రూ.3,00,000/-
రెండవ బహుమతి రూ.2,00,000/-

7.11.2025వ తేదీ ఉ॥ 9 గం॥లకు వృషభరాజములచే బండలాగు పోటీలు (పెద్దబండి)
మొదటి బహుమతి రూ.1,58,118/-
రెండవ బహుమతి రూ.1,08,118/-
మూడవ బహుమతి రూ. 75,118/-
నాల్గవ బహుమతి రూ. 50,118/-
ఐదవ బహుమతి రూ. 25,118/-

8.11.2025వ తేదీ పెద్దబండ తరువాత వృషభరాజములచే బండలాగు పోటీలు (చిన్నబండి)
మొదటి బహుమతి రూ.40,118/-
రెండవ బహుమతి రూ.30,118/-
మూడవ బహుమతి రూ. 20,118/-
నాల్గవ బహుమతి రూ. 10,118/-
ఐదవ బహుమతి రూ. 5,118/-

పెద్దబండకు వచ్చిన కాండ్లు చిన్నబండకు అనుమతించబడవు
బండలాగే వృషభరాజముల వారికి గమనిక : బండ పొడవు 10.5 అ॥, వెడల్పు 1 3/4 అ॥, ఎత్తు 1 1/2 అ॥ పాలపండ్ల ఎద్దులచే బండలాగు పోటీలు నిర్వహించబడును. బహుమతులు ఇక్కడే ఇవ్వబడును.

08.11.2025వ తేదీ మ॥ 3 గం॥లకు మనుష్యులచే గుండు ఎత్తు పందెం.
మొదటి బహుమతి : రూ. 3,118/- లు
రెండవ బహుమతి : రూ. 2,118/- లు

08.11.2025వ తేదీ మ॥ 4 గం॥లకు మనుషులచే పరుగు పందెం
మొదటి బహుమతి : రూ. 1,518/-లు,
రెండవ బహుమతి : రూ.1,118/-లు

విరాళములకు :
ఓం కొండయ్యస్వామి ఛారిటబుల్ ట్రస్ట్
A/c No : 916020035212487, Axis Bank, Kadapa.

8న నెట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : కురబలకోట మండలం విశ్వం సీబీఎస్‌సీ పాఠశాల ఆవరణలో ఈ నెల 8న ఉమ్మడి చిత్తూరు జిల్లా నెట్‌బాల్ జిల్లా బాల, బాలికల జట్లు ఎంపిక నిర్వహిస్తున్నట్లు నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, తిరుపతి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ ఎంపికకు వచ్చే క్రీడాకారులు 2025 డిసెంబరు 31 నాటికి 19 సంవత్సరాలలో ఉండాలని తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా నెట్‌బాల్ అసోసియేషన్‌లో క్రీడాకారులు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలని కోరారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

హోంవర్క్ చేయలేదని చితకబాదిన ఉపాధ్యాయురాలు

నందలూరు, న్యూస్‌టుడే: హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదిన ఘటన నందలూరులో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఏడవ తరగతిలో చదువుతున్నారు. అయితే ఆ విద్యార్థులు ఇచ్చిన హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు వారిని చితకబాదడంతో చేతికి గాయాలతో పాటు వాతలు పడ్డాయి. ఇంటికి వచ్చిన పిల్లల చేతిపై ఉన్న వాతలు చూసిన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేశారు.

బరిలో దిగితే పతకం.. ఆటల్లో వారే ఆదర్శం

చిన్నమండెం, న్యూస్‌టుడే: వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు. అయినా క్రీడలపై అభిరుచి, ఆసక్తి ఉండటంతో పలు రకాల క్రీడల్లో సత్తా చాటుతున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికై పలు ప్రాంతాల్లో ఆటలు ఆడేందుకు సిద్ధమవుతున్న చిన్నమండెం ఆదర్శ పాఠశాల విద్యార్థులు అందరికి ఆదర్శమే. ఈ విద్యా సంవత్సరంలో జరుగుతున్న పలు క్రీడల్లో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి జట్లలో స్థానం సాధించారు. అక్కడ కూడా సత్తా చాటి జాతీయ స్థాయిలో ఆడడంతో పాటు పలు లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు.

కబడ్డీ ఆడుతున్న విద్యార్థినులు

పోలీసు అవుతా

అండర్-17 కింద బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడల్లో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాను. అక్కడ కూడా రాణించి జాతీయ జట్టులో స్థానం సాధిస్తా. చదువుతో పాటు రెండు క్రీడల్లో తగిన శిక్షణ తీసుకొంటున్నా. పోలీసు శాఖలో పనిచేయాలన్నది ధ్యేయంగా పెట్టుకొన్నా. **- జె.లోకేష్, 10వ తరగతి**

జాతీయ స్థాయిలో రాణిస్తా

అండర్-17 కింద కబడ్డీలో రాష్ట్ర జట్టులో స్థానం దక్కించుకొన్నా. భవిష్యత్తులో జాతీయ స్థాయి కబడ్డీ జట్టులో ఆడాలన్న లక్ష్యం పెట్టుకొన్నా. ఇందుకు తగిన శిక్షణ తీసుకొంటున్నా. మా పాఠశాలలో చదువుతో పాటు ఆసక్తి ఉన్న క్రీడల్లో పీడీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇదే మాకు క్రీడల్లో రాణించేందుకు దోహదపడుతోంది. క్రీడా కోటాలో పీడీ కావాలన్నదే నా లక్ష్యం. **- ఏ.రెడ్డెమ్మ, 9వ తరగతి**

చదువుతో పాటు చదరంగంలో..

చదువుతో పాటు చదరంగంలో రాణిస్తా. మండల స్థాయి నుంచి మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాను. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను. చదరంగంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో ఆడటమే నా లక్ష్యం. **- కె.లోహిత, 10వ తరగతి**

నేవీలో పనిచేస్తా

మా పాఠశాలలో తగిన శిక్షణ ఇవ్వడంతో అండర్-17 విభాగంలో బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడల్లో రాష్ట్ర జట్టులో స్థానం సాధించాను. ప్రణాళిక ప్రకారం చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటి జాతీయ స్థాయిలో రాణిస్తా. భవిష్యత్తులో నేవీలో పనిచేయాలన్న లక్ష్యం పెట్టుకొన్నా. **- ఏ.మనోజ్‌కుమార్, 9వ తరగతి**

సమాచారం ఎందుకు నివేదించరు..?

● రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రోకియాబేగం

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : ప్రాజెక్టు పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై నివేదికలు, సమాచారాన్ని ఎందుకు పంపించడం లేదని మదనపల్లె ఐసీడీఎస్ సీడీపీవో నాగవేణిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రోకియాబేగం ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లెలోని సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేసి, జిల్లాలో బాల్యవివాహాలను అడ్డుకున్న వాటిపై ఆరా తీశారు. వారికి అందించిన సౌకర్యాలు, ప్రభుత్వం నుంచి అందిన పరిహారం వివరాలపై పరిశీలించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నుంచి ఏటువంటి సమాచారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి బాలలకు, గర్భిణులకు, బాలింతలకు అందించే పోషకాహారం వివరాలు, బాలామృతం, చేస్తున్న కార్యక్రమాలపై కచ్చితంగా నివేదిక పంపాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజరులు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

★ బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రోకియాబేగం ఆదేశించారు. మంగళవారం స్థానిక రహదారులు భవనాలశాఖ అతిథిగృహంలో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రచారం నిర్వహించేందుకు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో సీడీపీవో నాగవేణి, డీవైఈవో లోకేశ్వర్, ఎంఈవో ప్రభాకర్, ఏపీడీ గంగిరెడ్డి, హెచ్ఎం జ్యోతి, పోర్టు సంస్థ వైస్ చైర్మన్ అలితమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

సమీక్ష నిర్వహించిన మహిళా కమిషన్ సభ్యురాలు రోకియాబేగం

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఇందుకు ప్రజల సహకారం చాలా అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కె.పట్టాభిరామ్ అన్నారు. మంగళవారం మదనపల్లెకు వచ్చిన ఆయన నియోజకవర్గంలోని సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముందుగా పురపాలక సంఘం కమిషనర్ ప్రమీల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ సర్వేక్షణ్ పథకాల కింద చేపట్టిన పలు కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలను రెండు నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్నారు. రోజూ ఇంటింటా చెత్త సేకరించి వాటికి అందజేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడానికి మదనపల్లె పురపాలకసంఘానికి 35 ఎలక్ట్రికల్ వాహనాలు రెండు నెలల వ్యవధిలోనే అందజేస్తామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మదనపల్లె పురపాలక సంఘం స్వచ్ఛ ర్యాంకు సాధించడానికి ప్రణాళికతో పనిచేయాలన్నారు. జాతీయ స్థాయిలో 500లోపు, రాష్ట్ర స్థాయిలో 50లోపు ర్యాంకులు సాధించడానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ సచివాలయాల్లోని శానిటరీ సెక్రటరీలు పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా అమలు చేస్తే పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. సమావేశంలో పురపాలకశాఖ ప్రాంతీయ సంచాలకులు నాగరాజు, చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్, పుంగనూరు కమిషనర్ మధుసూదనరెడ్డి, మదనపల్లె డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు, ఎంపీడీవో మన్సూర్‌తాజ్, పీఆర్ డీఈ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, వేదికపై మంత్రి మండిపల్లి, నాయకులు

ప్రతీకార రాజకీయాలకు సీఎం వ్యతిరేకం

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రతీకార రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులపై వైసీపీ పాలనలో అనేక కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు, బల ప్రదర్శనల కంటే ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా విజయ బావుటా ఎగరవేస్తామని ఆయన చెప్పారు. అంతకు మునుపు కలెక్టరేట్‌లో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు రాజకీయ కుటుంబాల కోసం గత వైకాపా ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాల భూములు కొట్టేశారని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గోవా నుంచి ములకలచెరువుకు స్పిరిట్

ఈనాడు, కడప, న్యూస్‌టుడే- ములకలచెరువు: ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో మరో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జినేష్, శిబులను విచారించి అనంతరం తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ పోలీసులు పలు అంశాలు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కైపమంగళం గ్రామానికి చెందిన జినేష్ (ఏ-24) 2018 నుంచి గోవాలో లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. గోవాలో వైన్ షాపులకు వెళ్తుండగా అక్కడ బెంగళూరుకు చెందిన బాలాజీ (ఏ-15)తో పరిచయం ఏర్పడింది. 2023లో బాలాజీ తన స్నేహితుడు ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్‌రావు నకిలీ మద్యం తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నాడని, అందుకు స్పిరిట్ సరఫరా చేయాలని బాలాజీ.. జినేష్‌ను కోరారు. అందుకు అంగీకరిస్తూ తన స్నేహితుడైన వినయ్‌కుమార్ ద్వారా స్పిరిట్ సేకరించారు. గోవాలోని పలు డిస్టలరీస్ యాజమానులతోనూ పరిచయాలు పెంచుకుని వారి నుంచి స్పిరిట్ కొనుగోలు చేసి లీటరు రూ.180 అమ్మేవాడు. అదే రాష్ట్రానికి చెందిన శిబు (ఏ-25) ద్వారా స్పిరిట్ రవాణా చేస్తూ వచ్చారు. ఈ డబ్బాలను నిల్వచేయడానికి బెంగళూరు సమీపంలోని నెలమంగళలోని తాండ్యా గ్రామ సమీపంలో ఉన్న బసవరాజ్ ఎస్టేట్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. శిబు తన వాహనంలో గోవా నుంచి తెచ్చిన స్పిరిట్‌ను ఆ గదిలో నిల్వ చేస్తే బాలాజీ సందర్శించి అవసరమైన మేరకు స్పిరిట్‌ను తీసుకునేవాడు. శిబు ఒక్కోసారి 35 లీటర్ల పరిమాణం ఉన్న 60 డబ్బాల స్పిరిట్‌ను సరఫరా చేసేవాడు. గతం కంటే ఏప్రిల్ నుంచి ఎక్కువ స్పిరిట్ అవసరమని బాలాజీ.. జినేష్, శిబుకు సూచించారు. జనార్దన్‌రావు ఇబ్రహీంపట్నం తరహాలో ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడని, అదనపు స్పిరిట్ కావాలని కోరాడు. ఈ మేరకు సరఫరా చేయగా గత నెల 3న ములకలచెరువు నకిలీ మద్యం తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేశారని, ఈ కేసులో ఏ-15గా తన పేరు చేర్చారని బాలాజీ జినేష్‌కు చెప్పాడు. దీంతో అక్టోబరు 17న బాలాజీ జినేష్‌ను కలిసి తన రెండు సెల్‌ఫోన్లు ఇచ్చి అందులోని డేటాను డిలిట్ చేయాలని చెప్పి వెళ్లిపోయాడన్నారు. గత నెల 25న బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్‌లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలియడంతో అప్పటి నుంచి ఎవరికీ దొరక్కుండా తిరుగుతున్నట్లు జినేష్, శిబులు వాంగ్మూలం ఇచ్చారు. వీరి నుంచి 11 సెల్‌ఫోన్లు, కారు, రూ.17,400లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో 25 మందిపై కేసు నమోదు కాగా ఇప్పటి వరకు 21 మంది అరెస్టు కాగా జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, రాజేష్, అన్బురాజు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

నేరాన్ని ఒప్పుకొన్న మరో ఇద్దరు నిందితులు

నకిలీ మద్యం కేసులో 21కి చేరిన అరెస్టులు

వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను తంబళ్లపల్లె ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఎక్సైజ్ పోలీసులు (బల్లపై కూర్చుని మాస్కులు ధరించిన వారే నిందితులు)

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎస్‌వీకే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన కె.అఖిల అనే విద్యార్థిని జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు కోచ్ శివాజీ మంగళవారం తెలిపారు. ఈ నెల 1, 2వ తేదీలలో ఏలూరులో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్- 17 విభాగంలో ఆమె ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో బంగారు పతకం సాధించడంతో ఈ అవకాశం లభించిందన్నారు. అదే విధంగా బాలుర విభాగంలో ఏ.రామ్‌చరణ్ కాంస్య పతకం సాధించినట్లు చెప్పారు. ఈనెల 25న అరుణాచల్‌ప్రదేశ్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరు గ్రామీణ సీఐ వెంకటేశ్వర్లు వారిని అభినందించారు.

రాష్ట్ర స్థాయికి హాసిని..

కలికిరి, న్యూస్‌టుడే : మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కలికిరి ఇందిరమ్మకాలనీ ఉన్నత పాఠశాల విద్యార్థిని హాసిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌రెడ్డి, పీడీ రెడ్డిమోహన్‌రెడ్డి తెలిపారు. జూనియర్ బాలికల విభాగంలో జరిగిన వంద, 200 మీటర్ల పరుగు పందెంలో హాసిని మొదటి స్థానం, లాంగ్ జంప్‌లో రెండో స్థానం సాధించిందన్నారు. ఈ విజయాలతో హాసిని రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక పాఠశాలకు గౌరవం తెచ్చిందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా హాసిని మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌రెడ్డి, పీడీ రెడ్డి మోహన్‌రెడ్డి ఉపాధ్యాయులు అభినందించారు.

అథ్లెటిక్స్‌కు లోచన్‌బాబు..

రామసముద్రం, న్యూస్‌టుడే : మదనపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో అండర్-14 బాలుర విభాగంలో చెంబకూరు విద్యార్థి లోచన్ బాబు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. శ్రీకాకుళంలో ఈ నెల 8న జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో జిల్లా జట్టు నుంచి విద్యార్థి ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. చెంబకూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌బాబు, పీడీలు దిలీప్‌కుమార్, మంజులమ్మ, ఉపాధ్యాయులు లోచన్‌బాబును మంగళవారం అభినందించారు.

పోటాపోటీగా అథ్లెటిక్స్, చెస్ పోటీలు

● ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టుకు పలువురు క్రీడాకారులు ఎంపిక

పరుగుపందెంలో పోటీ పడుతున్న క్రీడాకారిణులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అండ్-14 అథ్లెటిక్స్, అండర్ - 14, 17, 19 విభాగాల చెస్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. రన్నింగ్, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్, 100 మీటర్లు, 800 మీటర్లు, 600 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలైన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో మొదటి, రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఈ నెల 6 నుంచి శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా తరపున పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు డాక్టర్ ఎస్.బాబు, నాగరాజు తెలిపారు. అలాగే చెస్ పోటీల్లో ప్రతి విభాగం నుంచి ఐదుగురు విజేతలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి క్రీడల నిర్వాహకులు అన్సర్, నరేశ్, భద్రయ్య, సుధాకర్, దిలీప్, మురళీధర్, దేవకమ్మ, లత, భారతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చేపల వేటలోనే ప్రాణాలు వీడారు

రాజంపేట గ్రామీణ, (పెనగలూరు), న్యూస్‌టుడే: వారివి నిరుపేద కుటుంబాలు. చేపలు వేటే వారి జీవనాధారం. రోజులాగే చేపల వేటకు వెళ్లిన ఇద్దరి కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. రోజూ చెయ్యేరులో చేపల వేటకు వెళ్లే వీరు, గుంజనేరు నీటి ప్రవాహం తగ్గడంతో ఎక్కువ చేపలు పడతాయని నీటి లోతును అంచనా వేయలేక సుడిగుండాల్లో చిక్కుకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన పెనగలూరు మండలం నడిమి సిద్దవరంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.... అదే ప్రాంతానికి చెందిన దగ్గనపోయిన మల్లికార్జున(42), సింగనమాల శ్రీనివాసులు(45), కోనేటి సుబ్బనరసయ్యలతో కలిసి మంగళవారం చేపల వేటకు తిరుణంపల్లి గుంజనేరుకు ఆటోలో వెళ్లారు. మొదటగా మల్లికార్జున, శ్రీనివాసులు గుంజనేరు నీటిలో దిగారు. ఒడ్డుపై ఉన్న సుబ్బనరసయ్యను ఆటోలో ఉన్న వలలు తీసుకురమ్మని చెప్పడంతో ఆయన ఆటోవద్దకు వెళ్లారు. ఇంతలోనే వారిద్దరు గంజనేరు నీటి సుడిగుండాల్లో చిక్కుకొని మునిగి విగతజీవులయ్యారు. ఈ విషయాన్ని సుబ్బనరసయ్య, స్థానికులతో కలిసి వారిని వెలికి తీశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

★ **బాడీ ఫ్రీజర్ లేక అవస్థలు:** చేపల వేటకు వెళ్లి మృతిచెందిన మల్లికార్జున, శ్రీనివాసుల మృతదేహాలను శవ పరీక్షలు నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రెండు బాడీ ఫ్రీజర్లు పని చేయకపోవడంతో సిద్దవరం గ్రామస్థులు ఆసుపత్రి అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వర రాజును వివరణ కోరగా ప్రస్తుతం ఆసుపత్రిలోని ఫ్రీజర్లు పని చేయడం లేదని అవసరమైనప్పుడు స్వచ్ఛంద సంస్థ నుంచి తీసుకొస్తున్నట్లు ఆయన చెప్పారు.

మల్లికార్జున (దాచిన చిత్రం)

గ్రామస్థులు నుంచి వివరాలు సేకరిస్తున్న మన్నూరు సర్కిల్ సీఐ రమణ

ఊరేగింపు రథం అందజేత

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : అత్యంత శక్తిస్వరూపుడు.. కోరిన కోరికలు తీర్చే మహిమాన్వితుడు స్వయంభు శ్రీయోగ నేలమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కోసం రథాన్ని పేరు ప్రకటించని ఓ భక్తుడు కానుకగా బహూకరించాడు. సుమారు రూ.6 లక్షలు విలువచేసే రథాన్ని ఈ నెల 5న కార్తిక పౌర్ణమి రోజున లక్ష దీపారాధన సందర్భంగా ప్రారంభించనున్నారు. దీంతో స్వామి వారు రథంలో ఆలయ ప్రాంగణంలో విహరించనున్నారు. లక్ష దీపారాధనకు నిమ్మనపల్లె, మదనపల్లె, వాల్మీకిపురం, కలికిరి, సోమల, పుంగనూరు, చౌడేపల్లె, రామసముద్రం ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు రానున్నారు.

నేలమల్లేశ్వరస్వామికి దాత సిద్ధం చేసిన ఊరేగింపు రథం

విద్యార్థినిపై అసభ్యకర ప్రవర్తన

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థినిపై ప్రిన్సిపల్ కుటుంబ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పెనగలూరు మండల పరిధిలోని ఓ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని వసతి గృహంలో ఉంటోంది. ఈ క్రమంలో మూడు రోజులు కిందట ఆ బాలిక వింతగా ప్రవర్తించడంతో తోటి విద్యార్థులు భయపడి వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వార్డెన్ ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. అయితే ఆమె అక్కడికి వెళ్లకుండా తన కుటుంబ సభ్యులను అక్కడికి పంపించారు. ఆ సమయంలో విద్యార్థిపై ప్రిన్సిపల్ కుటుంబ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.

మనస్తాపంతో ఇంజినీరింగ్ ఉద్యోగి ఆత్మహత్య

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని న్యూ కృష్ణానగర్‌కు చెందిన కే. దినేష్(30) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారని సీఐ హేమసుందర్‌రావు తెలిపారు. బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అతను పనిచేసేవారు. ఇటీవల ఆయన ఉద్యోగం కోల్పోవడంతో మనోవేదనకు గురయ్యారు. దీంతో మనస్తాపం చెంది సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగారు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుడి తండ్రి ఉదయ్‌శంకర్‌రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మద్యం దుకాణంలో యువకుడి అనుమానాస్పద మృతి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మద్యం దుకాణంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మదనపల్లెలో మంగళవారం జరిగింది. పట్టణంలో పోతులప్పగుడి వీధికి చెందిన నాగరాజు, పద్మజల కుమారుడు నరేశ్ (28) సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. అతను స్థానిక రామారావుకాలనీ సమీపంలోని దినకర్ వైన్స్ షాప్‌లో పర్మిట్ రూమ్‌లో మద్యం తాగుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు దుకాణం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మదనపల్లె రెండో పట్టణ సీఐ రాజారెడ్డి సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మొదట గుర్తుతెలియని వ్యక్తి అని మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. అతని ఫొటో వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి నరేశ్‌గా గుర్తించారు. అతనికి గత ఆరు సంవత్సరాలుగా మద్యం తాగే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అతను మద్యం తాగడం వల్ల చనిపోయాడా..? లేక వేరే ఏ ఇతర కారణాలతో చనిపోయాడా..? అనేది పోస్టుమార్టం ఆధారంగా తెలుస్తుందని సీఐ తెలిపారు. కేసు విచారణ చేస్తున్నామన్నారు.

విచారణకు వచ్చి మృత్యు ఒడిలోకి

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : పోలీసు విచారణకు వచ్చి వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన మంగళవారం పీలేరులో చోటు చేసుకుంది. పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ కూరపర్తివారిపల్లెకు చెందిన వెంకటేశ్వరరెడ్డికి, శెట్టిపల్లె దళితవాడకు చెందిన గంగాపురం గంగయ్య, వెంకటేశు కుటుంబాల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఇదే విషయమై ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా తమ భూమిలోకి ప్రవేశించిన ప్రత్యర్థులు రాతి కూసాల కంచెను ధ్వంసం చేశారని వెంకటేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసులు ఇరు వర్గాలను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో వెంకటేశ్వరరెడ్డి తండ్రి చంద్రారెడ్డి (80) తమకు న్యాయం జరుగుతుందో లేదోనని ఆందోళన చెంది పోలీసు స్టేషన్ ముందే గుండెపోటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఈ వృద్ధుడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చంద్రారెడ్డి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పీలేరు పోలీసులు తెలిపారు.

SAMRUDDHI INDUSTRIES LIMITED

WE BUILD UNBREAKABLE RELATIONS..!!

Samruddhi Industries Ltd. is a certified under ISO 9001:2008, and a leading manufacturer of high-quality plastic products. Established in 1992, the company specializes in a diverse range of products including agricultural solutions, furniture, and kitchenware. Samruddhi Industries has built a strong reputation for innovation, durability, and customer satisfaction across domestic and international markets.

URGENT REQUIRED

Position	Education	Experience	Key Skills & Responsibilities
Maintenance Engineer	Diploma / BE in Mechanical or relevant field	3-4 years	- Hydraulic Circuit knowledge - Daily maintenance oversight - Timely breakdown response - Preventive & corrective maintenance support
ITI Electrician	ITI Electrician / Diploma	1- 2 years	- Electrical & Electronic systems knowledge - Star Delta Circuit expertise - Troubleshooting skills - Physically fit for varied work positions
Supervisor	Diploma / BE	1-3 years	- Familiarity with operational processes - Equipment & process troubleshooting skills

* No salary bar for right candidate.

Work Location : Samruddhi Industries Ltd.
Unit-4, Plot No: 39 & 42, I.P. Valasapalle, Madanapalle - 517325, Annamayya District, Andhra Pradesh

APPLY NOW

Drop your resume to hr@samruddhi.com or WhatsApp on +91 94236 77056

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

రవికిరణ్ ఎంటర్ ప్రైజెస్ పెన్నార్ మినరల్ వాటర్ బాటిల్స్ 1 లీటరు, Half లీటరు బాటిల్స్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయుటకు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ కావలెను. సంప్ర: 94915 90112.

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

TO LET

3BHK - నార్త్‌ఫేస్-14000/-, D.No. 20/663-5-9,10 - సెల్ టవర్ వీధి, బాలాజి నగర్ -2, సినీహబ్ - మోడంపల్లె రోడ్డు, ప్రొద్దుటూరు. సెల్ : 8121779667.

JOBS

కడప NGO, 7రోడ్స్, క్లినిక్ నందు పనిచేయుటకు ఇంటర్, డిగ్రీ, Spcl. B.Ed చదివిన లేడీ రిసెప్షనిస్ట్, స్పీచ్‌థెరపిస్ట్, Spl Educators కావలెను. Timing: 9-2&4.30-8.30. జీతం: 5000-9000, సంప్ర: 9032269123.

కడప మురళీశారీ మందిర్‌లో పనిచేయుటకు ఫుల్‌టైమ్ & పార్ట్‌టైమ్ స్టాఫ్ కావలెను. అకౌంటెంట్ (Tally)-2, సేల్స్‌మెన్ & ఉమెన్-10, స్టోర్ మేనేజర్-1, ఆన్‌లైన్ మార్కెటింగ్ & సేల్స్ కొరకు-3, జీతం: 15000 నుండి 30000/- వరకు. అనుభవం తప్పనిసరి. 9246941444.

FACULTY/ TEACHERS

Wanted Teachers in Kadapa Dt. English Teacher (6,7 Classes) 30,000 to 40,000, English Teacher(8,9,10) 30,000 to 50,000, Hand Writing Teacher (Telugu, Hindi, English) 20,000 to 30,000. Night Watchman/Day Watchman. Attractive Salaries. Free Room and Food Provided. Ph: 9502485242, 7396879051.

SECURITY GUARDS

కడప, పులివెందులరోడ్, సాక్షిఆఫీస్ దగ్గరగల కాలనీలో పనిచేయుటకు సెక్యూరిటి గార్డ్స్ కావలెను. డ్యూటీ 12 గంటలు, జీతం: 10,000, ప్రవీణ్: 7997661292.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మాజీ సీఎం జగన్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి : తెదేపా

మాట్లాడుతున్న ఆర్.జె.వెంకటేశ్

మదనపల్లె పట్టణం : కల్తీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగిరమేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెదేపా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేశ్ డిమాండు చేశారు. మంగళవారం నిమ్మనపల్లె కూడలిలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిట్ బృందం పక్కా ఆధారాలతోనే జోగిరమేశ్‌ను అరెస్టు చేసిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలతోనే రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని ఆరోపించారు. తెదేపా నాయకులు అన్వర్‌బాషా, రాజన్న, సుధాకర్‌నాయుడు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన

పురపాలకసంఘం కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న జెండామాను కాలనీ వాసులు

మదనపల్లె పట్టణం : తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట పట్టణంలోని జెండామాను కాలనీ ప్రజలు నిరసన తెలిపారు. సంవత్సరం నుంచి తమ కాలనీకి తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక సంఘం నీటిని సరఫరా చేయకపోవడంతో నెలకు 4 ట్యాంకుల నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాలనీలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన బోరు మోటారుకు పైపులైన్ ఏర్పాటు చేస్తే కొంత వరకు సమస్య తగ్గుతుందన్నారు. అనంతరం పురపాలక సంఘం కమిషనర్ తగు చర్యలు తీసుకుని తమ కాలనీకి తాగునీటి వసతి కల్పించాలని కోరారు.

వెండి కిరీటం బహూకరణ

కిరీటాన్ని అందజేస్తున్న దాత మంజునాథరెడ్డి, భక్తులు

పెద్దతిప్పసముద్రం : మండలంలోని అంకిరెడ్డిపల్లె పంచాయతీలో వెలిసిన భైరవేశ్వరస్వామికి దాత మంజునాథరెడ్డి రూ.లక్ష విలువ చేసే వెండి కిరీటాన్ని మంగళవారం బహూకరించారు. బెంగళూరులో స్థిరపడ్డ దాత ఆలయంలో నిర్వాహకులకు కిరీటాన్ని అందజేశారు. దాత మాట్లాడుతూ ఇకపై ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మల్లెల సర్పంచి శ్రీకంఠరెడ్డి, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

మల్లయ్యకొండకు మూడు బస్సులు

మదనపల్లె అర్బన్ : కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం బుధవారం మూడు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు 1వ డిపో మేనేజరు ఎం.వెంకటరమణారెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు.

ఊరుతున్న నీరు... ఉపాధికి ఎసరు!

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : పట్టణ, గ్రామ సరిహద్దు బసినికొండ ప్రాంతంలో కొండపై నుంచి ఊటనీరే కాకుండా.. హంద్రీ - నీవా కాలువ ఊటనీరు పట్టణంలోనికి వస్తుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బసినికొండ ప్రాంతం సమీపంలోని మాదినికొండపై ఇటీవల కురిసిన వర్షం కారణంగా ప్రస్తుతం నీరు ఊరుతున్నాయి. కోళ్లబైలు నుంచి వలసపల్లె మీదుగా కుప్పానికి నిర్మించిన హంద్రీ - నీవా కాలువ మాదినికొండ కింద నుంచి వెళ్తుంది. ప్రస్తుతం ఈ కాలువలో నీరు ప్రవహిస్తుండటంతో ఊట నీరు వస్తోంది. ఈ నీరు పట్టణంలోని సాయి బాబా మందిరం ప్రాంతంలోని మూడు వీధుల మీదుగా పుంగనూరు రోడ్డుపై పారుతోంది. దీంతో ఇక్కడ మెకానిక్, లారీ బాడీ

వీధుల్లో ప్రవహిస్తున్న ఊటనీరు

• పట్టించుకోని అధికారులు

బిల్డర్స్, ఆటోమొబైల్ దుకాణాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడి రహదారులు బురదగా మారడంతో ఉపాధి పొందే కార్మికులు అవస్థలు పడుతున్నారు. బురద కారణంగా వాహనాలు షెడ్లకు రాకపోవడంతో ఉపాధి సమస్యగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీ - నీవా సుజల స్రవంతి అధికారులు, పురపాలక సంఘం అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. కనీసం ఊటనీరు వెళ్లేందుకు కాలువల నిర్మాణాలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.

విద్యార్థులకు రామాయణంపై పోటీ పరీక్షలు


రామాయణ పుస్తకాలు ఆవిష్కరిస్తున్న విశ్వహిందూపరిషత్ నాయకులు

మదనపల్లె విద్య : విద్యార్థులకు రామాయణంపై పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూపరిషత్ జిల్లా అధ్యక్షుడు గట్టి రామ్మోహన్, ప్రాంతీయ కార్యదర్శి కోటేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో వ్యాపారవేత్త గుత్తా హరికృష్ణ ఆధ్వర్యంలో రామాయణ పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముడి గుణగణాలను పరిచయం చేయడమే లక్ష్యంగా 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 2026 జనవరి 22 తేదీన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకేసారి ఈ పోటీ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ కార్యదర్శి సోంపల్లె సురేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీల సంక్షేమానికి పెద్దపీట

కలికిరి, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర జంగమ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలికిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలే పార్టీకి వెన్నెముక అని భావించే సీఎం చంద్రబాబునాయుడు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఆదరణ 3.0 తీసుకొస్తున్నారని చెప్పారు. జంగం కార్పొరేషన్ ఛైర్మన్, 17 కులాలకు సంబంధించిన ఛైర్మన్లతో ఈ నెల 5వ తేదీ బుధవారం బీసీ భవన్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

బి.కొత్తకోట ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

బి.కొత్తకోట, న్యూస్‌టుడే : బి.కొత్తకోట ఆదర్శ ప్రభుత్వ విద్యాలయ విద్యార్థులు జిల్లా స్థాయి నైపుణ్యాల ప్రదర్శనకు ఎంపికయ్యారు. మంగళవారం విద్యాలయంలో విద్యార్థులకు నైపుణ్య ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఇందులో ఐటీ విభాగానికి సంబంధించి డి.స్పందన, బి.చరణ్, కె.రెడ్డి వైష్ణవి, టి.శ్రీలక్ష్మిలు ప్రతిభ కనబరిచారన్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్ విభాగంలో సిద్ధిక్, ప్రవల్లిక, ఇమ్రాన్, హేమంత్ అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యాలయం హెచ్‌ఎం బీఎస్ లిసానందిని, వృత్తి విద్యా కోర్సుల శిక్షకులు వి.దేవేంద్ర, డి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.

శుభస్వీకరణ

శ్రీ ఆవుల శివరామిరెడ్డి గారు
(రేణుమాకులపల్లి)
జననం : 15.12.1951
మరణం : 27.10.2025
అడ్వకేట్, మాజీ పీపీ, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, రెడ్డి సంక్షేమ సంఘం న్యాయ సలహాదారు మరియు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు, అమ్మినేని వీధి, మదనపల్లి.

ఉన్నతమైన విలువలు, సహనశీలి, క్రమశిక్షణ, మానవత్వం, పెద్దరికం, అకుంఠిత కార్యదక్షత, కల్మషమెరుగని మనస్సుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మా అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసిన మమతానురాగాల అమృతమూర్తి, మానవతా విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి, మా మార్గదర్శి శ్రీ ఆవుల శివరామిరెడ్డి గారు 27.10.2025వ తేదీ సోమవారం స్వర్గస్తులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...

భార్య : శ్రీమతి ఆవుల విజయలక్ష్మి

కుమారులు : ఎ.భార్గవ్‌కిషోర్‌రెడ్డి, ఎ.మను-శరణ్‌రెడ్డి
కోడలు : ఎ.శ్రీజ
కుమార్తె : వై.మంజీర
అల్లుడు : వై.శ్రీకాంత్‌రెడ్డి
మనుమడు : వై.రుషిల్‌రెడ్డి
మనుమరాండ్రు : వై.మహతిరెడ్డి, ఎ.యాషిక
మరియు కుటుంబ సభ్యులు, మదనపల్లె

కర్మక్రియలు : 06.11.2025 గురువారం ఉదయం 11.00 గం॥లకు తంబళ్లపల్లె తాలూకా పెద్దమండ్యంలోని మా స్వగృహం నందు జరుగునని తెలియజేయడమైనది.

నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిందే

గురుకుల పాఠశాలలో వంటను పరిశీలిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రొకియాబేగం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందివ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రొకియాబేగం అన్నారు. మంగళవారం ఆమె మదనపల్లెలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఆహారం సక్రమంగా అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మల్లీశ్వరితో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.

● అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రొకియాబేగం అన్నారు. కళాశాలకు ఆమె విచ్చేసి విద్యార్థినులతో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, డబ్ల్యూఈసీ సమన్వయకర్త వనజ, అధ్యాపకులు విష్ణుప్రియ, మోహనవల్లి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, హాజీరా ఖానమ్, కుసుమప్రియ, మోహన్‌బాబు, ఖాజావల్లి, గురుమూర్తి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

సైన్స్‌పై మక్కువ పెంచేందుకే చెకుముకి పోటీలు

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న విజయభారతి ఛైర్మన్ డాక్టర్ ఎన్.సేతు, జేవీవీ నాయకులు హరినాథ్‌శర్మ, చంద్ర తదితరులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని విజయభారతి విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ ఎన్.సేతు, జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు హరినాథ్‌శర్మ అన్నారు. మంగళవారం విజయభారతి పాఠశాలలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో సైన్స్‌పై మక్కువ పెంచేందుకు జనవిజ్ఞాన వేదిక విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. మండల స్థాయికి 39 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం, బాపూజీ మున్సిపల్ ఉన్నత పాఠశాల రెండో స్థానం, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విజయభారతి పాఠశాల ప్రథమ స్థానం, జ్ఞానోదయ పాఠశాల రెండో స్థానంలో నిలిచిందన్నారు. విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. ఇక్కడ మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు రాయచోటిలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు ఎన్.చంద్ర, విజయభారతి ప్రిన్సిపల్ నిశ్చిత, ఉపాధ్యాయులు రెడ్డెప్పరెడ్డి, రవి, పార్వతి, సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ అడవిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి (65) మంగళవారం అంగళ్లుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రాజంపేట వస్తున్న టాటాఏస్ వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన్ను తిరుపతికి తీసుకెళ్లారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ● చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పాలెంపల్లెకు చెందిన శకుంతలమ్మ (75) కుటుంబంతో కలసి మంగళవారం బోయకొండ గంగమ్మను దర్శించుకుని రోడ్డు పక్కన కూర్చొని ఉండగా కారు వేగంగా వచ్చి ఢీకొంది. గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అవుట్ పోస్టు సిబ్బంది సమాచారాన్ని చౌడేపల్లె పోలీసులకు తెలియజేశారు.

తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత

ములకలచెరువు: తంబళ్లపల్లెలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి చరణ్ ఆచూకీ లభ్యమైంది. స్నేహితులతో గొడవ పడిన చరణ్ ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే మందలిస్తారని భయంతో గత శుక్రవారం తెల్లవారుజామున వసతిగృహం నుంచి అదృశ్యమయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థి ఫొటోతో కూడిన వివరాలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో మంగళవారం కడప జిల్లా వేంపల్లి గండి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఒంటరిగా ఉన్న బాలుడిని భక్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడ్నుంచి బాలుడిని తీసుకొచ్చి ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ హేమంత్‌కుమార్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అవసరం

అవగాహన కల్పిస్తున్న ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ సలహాదారుడు డాక్టర్ టీఎం శ్రీనాథ్

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : విద్యార్థులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని బెంగళూరుకు చెందిన ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ సలహాదారుడు డాక్టర్ టీఎం శ్రీనాథ్ సూచించారు. మంగళవారం మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయంలో మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో 'రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీలలో కృత్రిమ మేధస్సు' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కృత్రిమ మేధస్సు ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు నూతన సాంకేతికతలపై అవగాహన పెంచుకుని పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా రోబోటిక్స్, డ్రోన్ సాంకేతికతల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోందన్నారు. స్మార్ట్ డ్రోన్‌లు వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, ఫొటోగ్రఫీ, రవాణా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఈ రంగాల్లో పరిశోధన, శిక్షణ, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ సి.యువరాజ్, డైరెక్టర్ టి.జి.రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మనస్తాపంతో మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పఠాన్‌బాబు (50) కుటుంబ సమస్యలతో మంగళవారం ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

బహిరంగ ప్రకటన

మా కక్షికర్త అయిన కోనారెడ్డి రాజారెడ్డి, తండ్రి కోనారెడ్డి రమణారెడ్డి, R/a కృష్ణాపురం, రంగసముద్రం పోస్టు మరియు గ్రామం, PTM మండలం తరపున ఇచ్చు బహిరంగ ప్రకటన ఏమనగా!

బి.కొత్తకోట గ్రామం, మండలంలోని Sy.No.486లో గల భూమిలో బొమ్మసాని సుబ్బన్నకు హక్కు కలిగి స్వాధీన అనుభవములో ఉన్న విస్తీర్ణమును బొమ్మసాని సుబ్బన్న తేదీ 29-01-1968న సెటిల్మెంట్ దస్తావేజు నెం.3720/1968 ద్వారా [illegible]

Sd/- Sri S.V.BHARATHWAAZ
ADVOCATE, SOCIETY COLONY,
MADANAPALLI, Ph: 9440583579.

వికసిత భారత్ నిర్మిద్దాం

వాల్మీకిపురం : భారతీయులందరూ స్వదేశీ వస్తువులను వినియోగించి వికసిత భారతాన్ని నిర్మించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ, మండల ప్రధాన కార్యదర్శి విష్ణు చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం వాల్మీకిపురంలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బొక్కసం రామకృష్ణ, ఆనంద్, సాంబశివ, అంజికుమార్, గౌతమ్‌చందు రెడ్డి పాల్గొన్నారు.

మండల సమావేశం నిర్వహించాలని వినతి

ములకలచెరువు, న్యూస్‌టుడే : మూడు రోజుల్లో ములకలచెరువు మండల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీపీ సాయిలీలా, ఎంపీటీసీ సభ్యులు రేష్మా, అయేషాలు ఎంపీడీవో హరినారాయణను కోరారు. మంగళవారం ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని పలు పరిపాలన అంశాలపై వివిధ స్థాయిలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీటిపై స్పష్టత కోసం మరింత పారదర్శకత కల్పించేందుకు సమావేశం నిర్వహించాలన్నారు.

రాయితీ పశువుల దాణా పంపిణీ

బి.కొత్తకోటలో పాడి రైతులకు దాణా బస్తాలను పంపిణీ చేస్తున్న పశువైద్యాధికారి నవీన్

బి.కొత్తకోట, న్యూస్‌టుడే : భారీ వర్షాలతో నష్టపోయిన పాడిరైతులను ఆదుకునేందుకు పశువుల దాణాను 50 శాతం రాయితీకి పంపిణీ చేస్తున్నట్లు బి.కొత్తకోట పశువైద్యాధికారి నవీన్ తెలిపారు. మంగళవారం స్థానిక పశువైద్యశాలలో పాడి రైతులకు దాణా బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి మాట్లాడుతూ తొలి విడతగా మండలానికి చెందిన 500 మంది రైతులకు రాయితీ ధరకు దాణాను విక్రయించామని, త్వరలోనే రెండో విడత పంపిణీ ఉంటుందని వివరించారు.

అంత్యక్రియలు



జననం 31-10-1932
మరణం 04-11-2025
కీ॥శే॥ రాటకొండ శ్రీనివాసులు నాయుడు గారు
ఆచార్లపల్లి, మదనపల్లి

మా కోసం అహర్నిశలు శ్రమించి, మా ఉన్నతికి కారకులైన, కీ॥శే॥ రాటకొండ శ్రీనివాసులు నాయుడు గారు 04-11-2025వ తేదీన స్వర్గస్తులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..

అంత్యక్రియలు: 05-11-2025వ తేది బుధవారం ఉదయం 11.00 గం॥లకు మదనపల్లి మండలం ఆచార్లపల్లి వారి స్వగ్రామం, వ్యవసాయక్షేత్రం నందు జరుగును

ఇట్లు:
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు
ఆచార్లపల్లి, మదనపల్లి

(c) eenadu

రాయచోటి
• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

వినతులు స్వీకరిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బోడిరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో మంగళవారం మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపారు. అధికారులు ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు.

వంద శాతం ఈకేవైసీ

క్షేత్ర సహాయకులను సన్మానిస్తున్న అధికారులు

సంబేపల్లె, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మండలంలో వంద శాతం ఈకేవైసీ సాధించిన గ్రామంగా గుట్టపల్లె నిలిచింది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని ప్రవేశపెట్టిందిందని ఉపాధి క్లస్టర్ ఏపీడీ మధుబాబు అన్నారు. క్షేత్ర సహాయకులకు ఇచ్చిన ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎఫ్ఏలను, టీఏలను సన్మానించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపీడీవో కలీముల్లాబేగం, తదితరులు పాల్గొన్నారు.

పదకొండు నుంచి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్

రాయచోటి, న్యూస్‌టుడే: సివిల్ సర్వీసెస్ 2025-26 టోర్నమెంట్ ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి చంద్రశేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయి ఎంపికలు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 19 నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. 19 క్రీడా విభాగాలకు చెందిన అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, లాన్ టెన్నిస్, హాకీ, టేబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ, క్యారమ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, యోగా, ఉత్తమ శరీరాకృతి, రెజ్లింగ్ డ్యాన్స్, మ్యూజిక్ అండ్ షార్ట్ ప్లే పోటీలలో జిల్లా స్థాయిలో పాల్గొనే వారు ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. మిగిలిన సమాచారం నిమిత్తం 9154731106ను సంప్రదించాలని కోరారు.

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటిలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక, గెస్ట్ ఫ్యాకల్టీ కింద నియామకాలు చేపట్టామని పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ఆయిషాభాను ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు బోధించుటకు గణితం, సైన్సు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాల కోసం 8712625055ను సంప్రదించాలని ఆమె తెలియజేశారు.

సొంతింటి కల.. సాకారం ఎలా!

ఓబులవారిపల్లె లేఅవుట్‌లో ప్రారంభంకాని నిర్మాణాలు

ఓబులవారిపల్లెలో పట్టాలు ఇచ్చిన ప్రాంతం ఖాళీగా ఇలా...

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: పేదలు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. గతంలో పేదలకు నివాసం కల్పించడానికి స్థలాలు కేటాయించినా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పలు చోట్ల నిర్మాణాలు జరగలేదు. మరికొన్ని చోట్ల పనులు ప్రారంభమైన వివిధ దశలోనే ఆగిపోయాయి. 2021లో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో 13,514 మందికి కొత్త ఇళ్లను మంజూరు చేశారు. అయితే వాటిలో ఇప్పటి వరకు 3,159 ఇళ్లు పునాది దశలోనే ఆగిపోయాయి. మరి కొన్ని స్లాబు దశకు చేరుకున్నా మరి కొన్ని చోట్ల అసలు పనులే ప్రారంభించలేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదని పలు విమర్శలు వస్తున్నాయి.

✶ ఓబులవారిపల్లె, రాజంపేటలోని బోయినపల్లె, రాయచోటి, కోడూరులో పేదలకు కేటాయించిన స్థలాలు కొండ ప్రాంతం, ఊరికి దూరంగా ఉండటంతో లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోడానికి ముందుకు రావడం లేదు. మరి కొన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభించేందుకు వీలులేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో ఏ స్థలం ఎవరిదో తెలియని పరిస్థితి ఏర్పడింది. పేదలకు కేటాయిచిన లేఅవుట్‌లలో పలుమార్లు అధికారులు పర్యటించి, సమీక్షించినా ప్రయోజనం లేకుండా పోయింది.

డివిజన్‌ల వారీగా గృహ నిర్మాణాల వివరాలు

నియోజకవర్గం	మంజూరు చేసిన ఇళ్లు	ప్రారంభం కానివి	వివిధ దశలో ఆగినవి	పూర్తి అయినవి
రాజంపేట	8,853	5	3,781	5,067
రైల్వేకోడూరు	4,661	9	1,336	3,286
మొత్తం	13,514	14	5,117	8,353

అవగాహన కల్పిస్తున్నాం

ప్రభుత్వం కేటాయించిన ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు చెబుతున్నాం. కొందు పనులు ప్రారంభించినా మరికొందరు ముందుకు రావడం లేదు. వీలైనంత త్వరగా లబ్ధిదారులతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయిస్తాం. **- మురళీకృష్ణ, గృహనిర్మాణశాఖ డీఈఈ, రాజంపేట, రైల్వేకోడూరు**

విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన అవసరం

రాజంపేట: బహుమతులు అందుకుంటున్న బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు

నందలూరు, న్యూస్‌టుడే: మండలంలోని నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో మంగళవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్ష నిర్వహంచారు. ఈ పరీక్షలో మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశా విద్యార్థులు సాయి హేమ శ్రీ, జాహ్నవి, మంజుల మొదటి స్థానం, నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దినేష్, వెంకట లక్ష్మి, వాగ్దేవి ద్వితీయ స్థానం, వెంకట సంధ్య, అలేఖ్య, కార్తీక్ రెడ్డి తృతీయ స్థానంలో విజయం సాధించారు.

రాజంపేట: ప్రతి విద్యార్థికి సైన్సుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి తెలిపారు. పట్టణంలోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో చెకుముకి సైన్సు పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రణితి, హుమేరా, సమన్విత, ప్రైవేట్ పాఠశాలల విభాగంలో సాయి విద్యాలయ విద్యార్థినులు చందు, సత్యధరహాస్, అస్నాన జట్లు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.

లక్కిరెడ్డిపల్లె: చెకుముకి టాలెంట్ పరీక్ష ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని ఎంఈవో చక్రేనాయక్ పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక కోఆర్డినేటర్ జగదీష్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చెకుముకి పరీక్షలు నిర్వహించారు.

స్వదేశీ విధానంతో వికసిత భారతాన్ని నిర్మిద్దాం

స్టిక్కర్లు అంటిస్తున్న భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, నాయకులు

సుండుపల్లి, న్యూస్‌టుడే: స్వదేశీ విధానంతో వికసిత భారత దేశాన్ని నిర్మించి మన దేశంలో తయారైన వస్తువులను ప్రోత్సహిద్దామనే పీఎం మోదీ సూచనలతో భారతదేశం అభివృద్ధి చెందుతుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు అన్నారు. సుండుపల్లిలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆపరేషన్ సింధూర్‌తో శత్రువులను కోలుకోలేని దెబ్బ తీశామన్నారు. అందరూ కలిసి స్వదేశీ మంత్రంతో భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడమే గాక నూతన పరిశ్రమలతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చన్నారు. అనంతరం పింఛా ప్రాజెక్టును పరిశీలించి ఆయకట్టు, ప్రస్తుత నీటి నిల్వలు గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యతోనే ఉన్నత శిఖరాలు

అలరించిన విద్యార్థుల నృత్య ప్రదర్శన

వీరబల్లి, న్యూస్‌టుడే: క్రమశిక్షణ ఉన్న చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని బరోడా బ్యాంకు మేనేజరు రమాదేవి, మోటివేషనల్ స్పీకర్ సోమల వెంకటేశ్వర్లు, విశ్రాంత ప్రిన్సిపల్ శంకరయ్య అన్నారు. డీకేఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం స్వాగత వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత విద్యలో రాణించి ఉద్యోగాల్లో స్థిరపడాలన్నారు. జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైందన్నారు. కార్యక్రమంలో ఎస్ డీకేఆర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ డి.రవిశేఖర్ రెడ్డి, వక్తలు సిరిగిరి కుళాయరెడ్డి, ఆదినారాయణరెడ్డి, వీఆర్‌డీఎస్ ఛైర్మన్ సురేంద్రారెడ్డి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: రాయచోటి పట్టణంలోని ఐకే జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో విద్యార్థులకు 'ప్రకృతి అందాలు' అనే అంశంపై మంగళవారం ప్రతిభా పాటవ పోటీలు (చిత్రలేఖనం) నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో సయ్యద్ కౌసియా ఫాతిమ, సమీర (ఇంటర్ ప్రథమ సంవత్సరం), రిఫాత్ భతూల్ (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరికి కళాశాల కరస్పాండెంట్ ఇషాక్ అలీఖాన్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రియాజ్ అహమ్మద్ పాల్గొన్నారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థులు

విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్న కళాశాల కరస్పాండెంట్ ఇషాక్ అలీఖాన్

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండల పరిధిలోని రాయచోటి-వేంపల్లె రహదారి దేవరచెరువు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయచోటికి చెందిన డేరంగుల నాగరాజ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై రాయచోటి నుంచి వేంపల్లెకు వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గం మధ్యలో దేవరచెరువు వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

● **రాజంపేట గ్రామీణ:** రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని ఆకేపాడు క్రాస్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు తెలిపిన వివరాలు మేరకు... మండలంలోని హస్తవరానికి చెందిన గిరీష్, సునిల్ కుమార్‌లు ద్విచక్రవాహనంపై రాజంపేటలో వ్యక్తిగత పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అదే క్రమంలో నందలూరు మండలం కుందానెల్లూరు గ్రామానికి చెందిన ప్రతాప్ ద్విచక్రవాహనంపై రాజంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

● **చిన్నమండెం:** ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడిన ఘటన సోమవారం అర్ధరాత్రి కడప-బెంగళూరు ప్రధాన రహదారిలో కేశాపురం చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. రెడ్డివారిపల్లెకు చెందిన మహేంద్ర, వెంకటరమణ, మనోహర్‌తో కలిసి ట్రాక్టర్‌లో టమాటా తోటలో నాటే కట్టెలను తీసుకొచ్చేందుకు అంగళ్లుకు వెళ్లారు. అక్కడ కట్టెలు లోడు చేసుకొని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా చెక్‌పోస్టు వద్ద వెనుక నుంచి వస్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ, మనోహర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.

భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని సర్వే సంఖ్యలు 5, 7, 13లో పది ఎకరాల విలువైన భూమి ఉంది. అది తమ పూర్వీకులదని స్థానిక అరుంధతివాడ గ్రామస్థులు - తాము కొనుగోలు చేశామని కొందరు అగ్రవర్ణాలవారు చాలా ఏళ్లుగా గొడవపడుతున్నారు. ఆ స్థలం అరుంధతివాడ గ్రామస్థులకే చెందుతుందని ఇదివరకు విచారణ చేసిన రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా ఇచ్చారని గ్రామానికి చెందిన మాదిగ అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొమరాల రాజశేఖర్ చెబుతున్నారు. అయితే ఆ స్థలాన్ని ఇదివరకే కొందరు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఓ ప్రైవేటు పాఠశాల మహిళా కరస్పాండెంట్‌తో పాటు మరికొందరు సోమవారం జేసీబీ వాహనాలతో దౌర్జన్యానికి దిగారని గ్రామస్థులు తెలిపారు. ఇదివరకు ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు, కంచెను జేసీబీలతో తొలగించేందుకు యత్నించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తహసీల్దారు అమర్‌నాథ్, సీఐ హేమసుందర్‌రావు ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. తహసీల్దారు మాట్లాడుతూ.. ఇరువర్గాల వారి వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని వాటిని బుధవారం పరిశీలించి స్థలం ఎవరికి చెందుతుందనే విషయాలను నిర్ణయిస్తామని, అప్పటి వరకు స్థలంలోకి ఎవరూ ప్రవేశించరాదని ఆదేశాలు జారీ చేశారు.

● **సంబేపల్లె:** మండల పరిధిలోని గుట్టపల్లె కస్పాకు చెందిన శివాజిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివారాల మేరకు... గుట్టపల్లె గ్రామానికి చెందిన శివాజి రాయచోటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు నారాయణరెడ్డిపల్లి బస్టాప్ వద్ద తన వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వారి మధ్య పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఈ ఘర్షణ చోటుచేసుకుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

జూదరుల అరెస్ట్

సుండుపల్లి, న్యూస్‌టుడే: సుండుపల్లి పరిసరాలలో జూదం ఆడుతున్న నలుగురిని మంగళవారం అరెస్టు చేశామని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9,400 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

వేతనాలు చెల్లించాలని నిరసన

నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికులు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఆర్ఎంటియూ జిల్లా కన్వీనరు దాసరి జయచంద్ర ఆధ్వర్యంలో మంగళవారం వారు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు మూడు నుంచి ఆరు నెలల వేతనాలు బకాయిలున్నాయన్నారు. స్వచ్ఛ భారత్‌లో పని చేస్తున్న వారికి 11 నెలలుగా వేతనాలు అందడంలేదన్నారు. అధికారులు తక్షణం స్పందించి వారికి పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజేష్, పెంచలమ్మ, పుల్లయ్య, వెంకటేష్, కృష్ణవేణి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీ కాకతీయ ఉన్నత పాఠశాల మైదానంలో సోమ, మంగళవారాల్లో జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా 35వ సబ్ జూనియర్స్ బాల, బాలికల విభాగాల్లో ఈ పోటీలు ఏర్పాటు చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వి. హరినాథ్, కార్యదర్శి అరుణ, శాప్ కోచ్ శ్రీధర్ నేతృత్వంలో జరిగిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 70 మంది బాలికలు, బాలుర విభాగంలో 150 మంది పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు కర్నూలులో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని వారు వివరించారు.

ఎంపికైన విద్యార్థులతో కబడ్డీ అసోసియేషన్ అధికారులు

వైకాపాను వీడుతున్నాం

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలో వైకాపాను వీడి తెదేపాలో చేరామని మాజీ డీసీసీబీ డైరెక్టర్ పోలిరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మర్రిచెట్టు వద్ద ఆయన మాట్లాడుతూ తెదేపా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలని విన్నపం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కె.బుడుగుంటపల్లె పంచాయతీ కన్నెగుంట గిరిజన కాలనీలో 250 కుటుంబాలకు ఒకే ఒక్క చేతిబోరు దిక్కుగా మారిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ్య, సుబ్బయ్య తెలిపారు. మంగళవారం గ్రామంలో పర్యటించిన వారు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యపై పలుమార్లు నాయకులకు విన్నవించినా వారు పట్టించుకోలేదన్నారు. ఈ విషయాలపై అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: దళితవాడ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తహసీల్దారు అమర్‌నాథ్ అన్నారు. మండల పరిధిలోని మాధవరంపోడు అరుంధతివాడలో మంగళవారం ఆయన పర్యటించారు. స్థానికంగా ఉన్న స్మశాన స్థలాన్ని కొందరు ఆక్రమించారని, దారి లేకుండా చేస్తున్నారని సీపీఐ నాయకులు దార్ల రాజశేఖర్, పండుగోల మణి గ్రామస్థులతో కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్వయంగా ఆయనే గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. స్మశాన స్థలాన్ని సర్వే చేయించి హద్దులు నిర్ణయించడంతో పాటు మిగితా మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

వీరబల్లి, న్యూస్‌టుడే: మండలంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం అన్నారు. అనంతరం కోటి సంతకాలలో భాగంగా స్థానికులతో సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోర్టుకు హాజరైన తెదేపా నాయకులు

రైల్వేకోడూరు కోర్టుకు హాజరైన కస్తూరి విశ్వనాథనాయుడు, విశ్వేశ్వరనాయుడు, నాయకులు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు మంగళవారం రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు, పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వరనాయుడు హాజరయ్యారు. 2020 జూన్ 12న అప్పటి రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని వైకాపా సర్కారు అక్రమంగా అరెస్టు చేయడంతో కోడూరులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయంపై కస్తూరి విశ్వనాథ్‌తో పాటు మరో 12 మంది తెదేపా నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల వాయిదా విచారణ నిమిత్తం హాజరైనట్లు వారు వివరించారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

ఉపాధ్యాయురాలు జయమ్మను సన్మానిస్తున్న ఎస్టీయూ నాయకులు

సంబేపల్లె, న్యూస్‌టుడే: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన సంబేపల్లె గ్రామం మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జయమ్మను ఎస్టీయూ నాయకులు మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉపాధ్యాయురాలు జయమ్మ విద్యార్థులకు చక్కటి బోధనను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిందన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర నాయకుడు రవీంద్రరెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ నూతన భవనం ప్రారంభం నేడు

చిట్వేలిలో ప్రారంభానికి సిద్ధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

చిట్వేలి (పుల్లంపేట), న్యూస్‌టుడే: చిట్వేలి మండలంలోని ప్రాథమిక ఆసుపత్రిని బుధవారం ప్రారంభిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ భవనం ప్రారంభిస్తే ఉరుస్తున్న పాత భవనంలోని సమస్యలు తప్పుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ నూతన భవనంలో అన్ని రకాల మౌలిక వసతులతో రూ.1.6 కోట్ల రూపాయాలతో ఏర్పాటు చేశారు. మండల ప్రజల దూర ప్రాంతాలకు వెళ్లే బాధతప్పనున్నది. కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారని వారు తెలిపారు.

భక్తి భావాన్ని అలవర్చుకోవాలి

రామాపురం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరిలోను భక్తి భావం కలిగి వుండాలని తెదేపా నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాచపల్లె పంచాయతీలో బాలిరెడ్డిగారిపల్లెలో నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

భూ వివాదాలు లేకుండా రీ సర్వే

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: భూ సర్వేలో గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలు లేకుండా సర్వేయర్లు తగు జాగ్రత్తలు పాటించాలని తహసీల్దారు యామిని తెలిపారు. మంగళవారం సిబ్బందితో తహసీల్దారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షేత్ర స్థాయిలో ఉన్న రైతులకు సర్వే వివరాలు తెలియజేసి, వారి సమక్షంలో కొలతలు వేయాలన్నారు.

రాజశ్రీ లక్కిరెడ్డిపల్లి జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో
E.P.No.18/2019/OS.No.80/2017

కడుముల రామచంద్ర రెడ్డి, తండ్రి నాగిరెడ్డి @ నడిపన్న, సాకిన్ నాగిరెడ్డిగారిపల్లి, H/o తూముకుంట గ్రామం, గాలివీడు మండలం, అన్నమయ్య జిల్లా. - పిటీషనర్/డి.హెచ్.ఆర్

V/s

సప్పిడి వీరబద్ర నాయుడు @ వీరబద్రయ్య, తండ్రి పాపబతుడు, హిందూ, 55 సం॥లు, వ్యవసాయం మరియు వ్యాపారం వలన జీవనం, సాకిన్ ఏగువపూలపల్లి, H/o తూముకుంట గ్రామం, గాలివీడు మండలం, అన్నమయ్య జిల్లా. - రెస్పాండెంట్/ జె.డి.ఆర్

ప్రకటన

పై నెంబరు దావాలోని పిటీషనర్ రెస్పాండెంట్ అయిన నీ పైన ఈ క్రింద కనబరచిన షెడ్యూల్ ఆస్తిని వేలం వేయుటకు గాను రాజశ్రీ కోర్టు వారు 24-11-2025వ తేదీకి వాయిదా వేసి ఉన్నారు. ఆ దినం రాజశ్రీ కోర్టు వారి ఎదుట ఉదయం 10.30 గం॥లకు వేలంలో పాల్గొనవలసిన వారు వేలంలో పాల్గొనవచ్చును. అని యిందుమూలంగా తెలుపుచున్నాము.

షెడ్యూల్: అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలం, తూముకుంట గ్రామ పొలంలో ఉండు భూములకు నెంబరు వారి వివరం.
1). సర్వే నెం : 589-1 Ac.1.00 సెంట్లు పూరా,
2). సర్వే నెం : 588-1 Ac.0.56 సెంట్లు పూరా.
డి.హెచ్.ఆర్ విలువ : 2,00,000/-, అమీనా విలువ : 3,00,000/-
యం.యల్.రామచంద్ర రెడ్డి, బి.కాం. యల్.యల్.బి పిటీషనర్ తరఫున వకీలు, లక్కిరెడ్డిపల్లి.

సోమశిల ఎస్‌డీసీ కార్యాలయం తరలింపునకు ఆదేశాలు

రాజంపేట, న్యూస్‌టుడే: సోమశిల ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే గ్రామాలు, పంట పొలాలకు సంబంధించి పరిహారం చెల్లింపులు, ఇతర సంప్రదింపుల కోసం రాజంపేటలో నాడు సోమశిల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని రాజంపేట నుంచి కడపకు తరలించాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నందలూరు, పెనగలూరు ప్రాంత సోమశిల ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2012లో కూడా రాజంపేట నుంచి కడపకు సోమశిల ఎస్‌డీసీ కార్యాలయాన్ని తరలించాలని ప్రయత్నిస్తే తాము అడ్డుకోవడంతో తరలింపు ఆగిపోయిందని ముంపు బాధితుడు వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పుడు మరోసారి కార్యాలయాన్ని తరలించేందుకు ఆదేశాలు జారీ చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ఇంకా నందలూరు, పెనగలూరు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో ముంపు గ్రామాలకు, పొలాలకు పరిహారం చెల్లించాల్సి ఉందని, దీనితో పాటు ఎన్నో కేసులు కోర్టులో నడుస్తున్నాయని, బాధిత ప్రజలు కార్యాలయానికి వస్తుంటారని ఇలాంటి తరుణంలో కడపకు తరలిస్తే మా పరిస్థితి ఏమిటని బాధిత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కార్యాలయం తరలింపును నిలుపుదల చేయకపోతే తామంతా అడ్డుకుంటామని సోమశిల ముంపు బాధితులు చెబుతున్నారు.

ఉచిత పశువైద్య శిబిరానికి స్పందన

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కేఆర్ కండ్రిక గ్రామంలో మంగళవారం పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని రైల్వేకోడూరు పశు సంసవర్ధక శాఖ వైద్యుడు ప్రతాప్ చెప్పారు. పశుగణాభివృద్ధి సంస్థ వైద్యులు శివరామిరెడ్డి, రాజంపేట ఉప సంచాలకుడు విజయభాస్కర్, కోడూరు సహాయ సంచాలకుడు సురేష్‌రాజు తదితరులు హాజరయ్యారు. పరిసర గ్రామాలకు చెందిన 253 పశువులకు చూడి పరీక్షలు, సాధారణ చికిత్సలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. 55 మంది రైతులకు సుమారు రూ. 20వేలు విలువ చేసే పోషక మందులను అందించామన్నారు.

శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది కార్తిక మాసం. కార్తికంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యం అసమానమైనది. ఇంతటి ప్రాధాన్యం దృష్ట్యా 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్' ఛానళ్ల ఆధ్వర్యంలో గుంటూరులో కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు పూజా సామగ్రి నిర్వాహకులే సమకూరుస్తారు. చిన్నపిల్లలకు అనుమతి లేదు. నేలపై కూర్చోగలిగే వారు మాత్రమే హాజరు కావాలని మనవి. పరిమిత సంఖ్యలోనే పాసులు ఉంటాయి.

ఎంట్రీ పాసులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో పంపిణీ చేస్తారు.

–ఈటీవీ, గుంటూరు

సమయం: ఈ నెల 6న (గురువారం) సాయంత్రం 5 గంటలకు

స్థలం: ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు

ఈ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం 6న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు.

ప్రవాహం ఆగదు.. ప్రయాణం సాగదు

చీరాల - స్వర్ణ మార్గంలోని క్యాచ్ డ్రెయిన్‌పై ఇంకా వరద నీరు తగ్గలేదు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు లోలెవల్ వంతెనపై రెండడుగుల మేర ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో వరద ఉద్ధృతి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, కారంచేడు

కొమ్మమూరే కాపాడింది

బాపట్ల జిల్లాలో 100, ప్రకాశంలో 23 గండ్లు

పర్చూరు, మార్టూరు, న్యూస్‌టుడే

కొమ్మమూరు కాలువ మొంథా తుపాను వరద ప్రవాహాన్ని తట్టుకుని ప్రజల ప్రాణాలను కాపాడింది. పర్చూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మొంథా తుపాను వరద బీభత్సం సృష్టించింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతంగా రావడంతో పర్చూరు, నల్లమడ, సాకి, పాలేటేరు, రాజులుగారుపాలెం, ఆలేరు, అప్పేరు వాగులు, స్టూవర్టుపురం, కారంచేడు ఛానళ్లు, న్యూసాకి సైడ్ ఛానల్‌తో పాటు మార్టూరు, మద్దిరాల, దుద్దుకూరు పరిసర ప్రాంతాల్లోని వాగులకు గండ్లు పడ్డాయి. ఆ నీరంతా కొమ్మమూరు కాలువలో కలిసి దిగువకు ప్రవహించింది. బాపట్ల జిల్లాలో 100, ప్రకాశం జిల్లాలో 23 చోట్ల కాలువకు గండ్లు పడ్డట్టు అధికారుల లెక్కల బట్టి తెలుస్తోంది.

అంచనాలు సిద్ధం.. కాలువకు పడ్డ గండ్లను త్వరితగతిన పూడ్చకపోతే తాగు, సాగునీటికి ఇబ్బంది తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. బాపట్ల జిల్లాలో 100 తాత్కాలిక పనులకు రూ.2.40 కోట్లు, ప్రకాశం జిల్లాలో 23 పనులకు రూ.49 లక్షలు విడుదల చేయాలని కోరుతూ జల వనరుల శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. శాశ్వత పనుల నిమిత్తం బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంబంధించి రూ.9 కోట్లకు పైబడి అంచనాలు వేసి ఉన్నతాధికారులకు పంపించారు.

ప్రవాహం (క్యూసెక్కుల్లో) ఇలా..

	సామర్థ్యం	అత్యధికంగా
పర్చూరు వాగు	5,500	11,000
ఆలేరు వాగు	1,950	7,000
నల్లమడ వాగు	22,000	35,000

ముందుగానే నీరు విడుదల

వరద ముంపు ప్రమాదం పొంచి ఉందనే సూచనలతో నల్లమడ, పర్చూరు, ఆలేరు, ఉప్పుగుండూరు, స్టూవర్టుపురం సర్‌ప్లస్ నుంచి అధికారులు నీటిని దిగువకు ముందుగానే విడుదల చేశారు. ఎగువ నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహాన్ని, గండ్లు పడి కొమ్మమూరు కాలువలో కలిసిన నీటిని దిగువకు పంపేలా పెద గంజాం వద్దనున్న మట్టి కట్టలను తొలగించారు. దీంతో వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న వరద నీటిని సరైన మార్గంలోకి మళ్లించడం ద్వారా ప్రమాదం తప్పింది.

వేసవిలో పూడిక తీసి ఉంటే..

పర్చూరు వాగు కట్టలను బలోపేతం చేశారే తప్ప పూడిక తీయలేదని, నల్లమడ వాగు, ఆలేరు, రొంపేరు, ఈపురుపాలెం స్ట్రెయిట్ కట్, వేటపాలెం స్ట్రెయిట్‌కట్, నంబర్-1 డ్రెయిన్ కాలువల్లో వేసవిలో పూడిక తీత పనులు సరిగా చేపట్టకపోవడంతో ఇసుక పేరుకుపోయి మేటలు వేసి, ఎగువ నుంచి వచ్చిన వరద నీరు దిగువకు సక్రమంగా ప్రవహించక గండ్లు ఎక్కువగా పడ్డాయని రైతులు అంటున్నారు. డ్రైనేజీ శాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరించారని వాపోతున్నారు.

రొయ్యల ఎగుమతులపై ఆశలు

గిట్టుబాటు ధరకు సాగుదారుల ఎదురుచూపు

న్యూస్‌టుడే, బాపట్ల

రాష్ట్రం నుంచి రొయ్యల ఎగుమతికి ఆస్ట్రేలియా ప్రభుత్వం తలుపులు తెరిచింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆ దేశానికి రొయ్యల ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో రొయ్యకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. విదేశాలకు ఎగుమతులు ప్రారంభమైతే ధరలు పెరుగుతాయని సాగుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 23,800 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. తుపాను, వాయుగుండాలు, అల్ప పీడనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సాగుకు ఇబ్బంది ఎదురైంది. ప్రతికూల పరిస్థితులతో రొయ్యల్లో ఎదుగుదల నెమ్మదించింది. వైరస్‌లు, వ్యాధులు విజృంభించాయి. రైతులు అష్టకష్టాలు పడి రొయ్యలను కాపాడుకున్నారు. ప్రస్తుతం 40 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగు ఉంది. డిసెంబరులోగా రొయ్యలు పట్టి విక్రయించాలని సాగుదారులు భావిస్తున్నారు.

❖ ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం మన దేశం ఎగుమతి చేసే రొయ్యలపై నిషేధాన్ని తొలగించింది. ఆక్వా రంగానికి ఇది కొంత సానుకూల పరిణామమని పరిశ్రమ వర్గాల వారు అంటున్నారు. అక్కడి వ్యాపారులతో ఎగుమతిదారులు ఒప్పందం చేసుకుని రొయ్యలు ఎగుమతి చేయడం ప్రారంభించాల్సి ఉంది. క్రిస్మస్ సెలవులకు ముందే ఎగుమతి ఆర్డర్లు వస్తే మార్కెట్లో వంద కౌంట్ రొయ్యల ధర రూ.250 వరకు లభిస్తుందని సాగుదారులు అంటున్నారు.

వనామీ రకం

కౌంట్	ధర (రూ.)
100	230
90	240
80	260
70	290
60	310
50	330

పెరిగిన పెట్టుబడి వ్యయం

ప్రస్తుతం సాగు పెట్టుబడి ఖర్చు 20 నుంచి 30 శాతం పెరిగింది. వంద కౌంట్ కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.230 వ్యయం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వంద కౌంట్‌కు ఇదే ధర లభిస్తోంది. ఫలితంగా సాగుదారులకు ఏమీ మిగలడం లేదు. కౌలు రైతులైతే ఎకరాకు రూ.50 వేల వరకు నష్టపోతున్నారు. వంద కౌంట్ ధర రూ.250 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని సాగుదారులు చెబుతున్నారు.

రాత మార్చేసి.. భవిత దిద్దేసి!

ఆయనో బస్సు కండక్టర్. అలాంటి ఆయన చేతిరాతలో వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి భవితను మార్చుతున్నారు. ఆయనే చేతిరాత నిపుణుడు సోమేపల్లి వెంకటసీతారామయ్య. డిగ్రీ చదివిన ఆయన వినుకొండ ఆర్టీసీ డిపోలో 26 ఏళ్లుగా పని చేస్తున్నారు. అంతకుముందు కొన్నాళ్లు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అప్పుడు విద్యార్థుల జవాబుపత్రాలు దిద్దుతూ వారి చేతిరాత చూసి బాధపడ్డారు. ఎలాగైనా మెరుగుపరచాలనుకున్నారు. ఆన్‌లైన్‌లో నిపుణుల సూచనలు, ఇతర అంశాలు సేకరిస్తూ రెండేళ్లు అధ్యయనం చేశారు. కర్సివ్, లుసిడా, ఇటాలిక్, ప్రింట్, కాలిగ్రఫీ, బ్రైష్ విధానాలు నేర్చుకుని గత 12 ఏళ్లుగా ఖాళీ సమయాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

ఐదు వేల మందికి శిక్షణ.. ఇప్పటివరకు 5 వేల మందికి తర్ఫీదు ఇవ్వగా వారిలో పొట్టి మణిదీప్ (2019లో 8వ తరగతి విద్యార్థి) అమెరికాకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ చేతిరాత పోటీలో మొదటిస్థానం సాధించాడు. 2023లో తపాలా శాఖ నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో సీతారామయ్య మొదటిస్థానం సాధించి రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇటీవల విద్యా శాఖాధికారుల ఆహ్వానం మేరకు డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు చేతిరాతపై సలహాలు, సూచనలు ఇచ్చారు. చేతిరాత ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని ఆయన వివరించారు.

- న్యూస్‌టుడే, వినుకొండ

153 అడుగుల దత్త స్తూపం.. దేశంలోనే ప్రత్యేకం

చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమపట్నంలోని శిర్డీ సాయి మందిర ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దత్త స్తూపం దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. దత్తాత్రేయ సంప్రదాయానికి సంబంధించి దేశంలో ఎక్కడా లేనివిధంగా 153 అడుగుల ఎత్తులో ఇక్కడ ఏర్పాటు చేశారు. 2010 జులై 5న దత్త స్తూపం, 42 విగ్రహాలను ఏకకాలంలో ప్రతిష్ఠించారు. స్తూపం లోపల పైగదిలో దత్త పాదుకలు, కింది భాగంలో బాబా పాదుకలు ప్రతిష్ఠించారు. లోపల దత్తాత్రేయ స్వామి పూర్వ అవతారాలైన షోడశ దత్తులు, బయట ద్వారకామయి సాయిబాబా నల్లరాతి విగ్రహంతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. - న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

పునుగుపిల్లి ప్రత్యక్షం

మండలంలోని హస్నాబాయుని పాలెం పొలంలో మంగళవారం ఓ పునుగు పిల్లి రైతు వెంకటేశ్వర్లు కంటపడింది. పట్టుకోవడానికి యత్నించగా అది ఆయనను కరిచి పారిపోయింది. పునుగు పిల్లి నుంచి సేకరించిన తైలాన్ని తిరుమల వేంకటేశ్వరస్వామి అభిషేకానికి వాడతారని పురోహితులు తెలిపారు. - న్యూస్‌టుడే, వినుకొండ రూరల్

నేటి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: కోటప్పకొండపై ప్రతినెలా పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం కార్తిక పౌర్ణమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డు రోలర్‌తో మట్టి, రాళ్లు చదును చేయించి భక్తులు నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు. దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లించి మార్గమంతా శుభ్రం చేశారు. గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, పులిహోర వంటి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామీణ పోలీసులు ప్రదక్షిణ రోడ్డులో గస్తీ చేపట్టారు. భక్తులు తెల్లవారుజాము నుంచే కొండ దిగువనున్న వినాయకుని ఆలయం వద్ద పూజలు నిర్వహించి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వారు కొండపైకి చేరుకొని త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. కొండపైన స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.

ట్యాంకర్‌తో నీటిని చల్లుతున్న సిబ్బంది

పెరిగిన సాయం.. అన్నదాతకు అభయం

విపత్తులు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్న తరుణంలో వారికి అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని పెంచింది. ఉడతాభక్తి సాయం కాకుండా రైతులకు ఊరటనిచ్చేలా పరిహారాన్ని పెంచింది. రబీ సీజన్ ముగింపులో వచ్చిన పరిహారం పెంపు ఉత్తర్వు ఇప్పుడు అన్నదాతకు అభయంగా మారనుంది. ఒక్కో పంటకు సగటున హెక్టారుకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు అదనపు సాయం అందనుంది.

బాపట్ల, న్యూస్‌టుడే

జిల్లాలో మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 68,069 ఎకరాల్లో వరి, 3506 ఎకరాల్లో మొక్కజొన్న, 507 ఎకరాల్లో కంది, 4,668 ఎకరాల్లో మినుము, 338.5 ఎకరాల్లో వేరుసెనగ, 1318 ఎకరాల్లో పత్తి, 5,168 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట నష్టం లెక్క మరో ఒకటి, రెండ్రోజుల్లో కొలిక్కి రాబోతోంది. 33 శాతానికి మించి నష్టానికి గురైన పంటల్ని గుర్తించి రైతులకు సాయం అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

❖ వరి, మిరప, పత్తి, కూరగాయల పంటలకు గతంలో హెక్టారుకు రూ.17 వేలు నష్టపరిహారంగా ఉండగా ఇప్పుడు రూ.25 వేలు అందించనున్నారు. ❖ పసుపు హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.35 వేలు, అరటి రూ.25 వేల నుంచి రూ.35 వేలు, మినుము రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. ❖ మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్‌కు హెక్టారుకు రూ.35 వేలు అందించనున్నారు. నర్సరీకి హెక్టారుకు రూ.25 వేలు అందనుంది. కొబ్బరి చెట్టుకు రూ.1,500, ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున అందించనున్నారు.

సునామీ సన్నద్ధత ఏదీ?

చీరాల, న్యూస్‌టుడే

అప్పటివరకు సముద్ర తీరాల్లో ఆనందంగా గడుపుతున్న వారిపై అలలు మృత్యురూపంలో విరుచుకుపడ్డాయి. చూస్తుండగానే సముద్రం మృత్యుకుహరంలా మారింది. ఏం జరిగిందో తెలిసేలోపు అంతా అయిపోయింది. ఎక్కడ చూసినా శవాలు... తరువాత తెలిసింది అది సునామీ అని.. సరిగ్గా 21 ఏళ్ల కిందట డిసెంబరు 26న ఇండోనేషియాలో వచ్చిన ఈ ప్రకంపనలు ప్రపంచమంతటా వ్యాపించాయి. దీని ధాటికి చీరాల సమీపంలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో ఆరుగురు పర్యాటకులు మృత్యువాతపడ్డారు. పడవలు, వలలు కొట్టుకుపోయాయి. కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంతటి విషాదాన్ని నింపిన ఈ సునామీ ఎన్నో పాఠాలు నేర్పింది. చేదు జ్ఞాపకాలు మిగిల్చింది.

సునామీ తరువాత తీరంలో చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న మరణాలు వీటి వల్లేనని స్థానికులు చెబుతున్నారు. వీటిపై అవగాహన కల్పించి నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలు ఇప్పటికీ జరగడం లేదు. సునామీ మాట వినగానే తీర ప్రాంతాల్లో వణుకు పుడుతుంది. అది వాస్తవ రూపం దాల్చితే సన్నద్ధత ఏమిటంటే ప్రశ్నార్థకమే. సందర్శకులు పెరుగుతున్న కొద్దీ సూర్యలంక, వాడరేవు, రామాపురం తీరం వెంబడి సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీరానికి దగ్గరగా రిసార్టులు నిర్మిస్తున్నారు. వీటిపై అధికారుల చర్యలు లేవు.

నేడు సునామీ దినోత్సవం

డిసెంబరు 26న సునామీ వస్తే నవంబరు 5న సునామీ దినోత్సవంగా ప్రకటించారు. దీనికి కారణం మొదటిసారి జపాన్‌లో ఇదే రోజున సునామీ వస్తుందని గుర్తించిన ఓ రైతు, స్థానికులను దాని బారినుంచి కాపాడాడు. ఈ క్రమంలో ఈ రోజును సునామీ దినోత్సవంగా జరుపుకొంటారు.

రహదారి కోత

తాజాగా మొంథా తుపాను ప్రభావంతో వాడరేవు, పొట్టిసుబ్బయ్య పాలెం తీరం వెంబడి రహదారి ఐదుచోట్ల కోతకు గురైంది. రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే నీటిని సముద్రానికి తరలించే కాలువలను పూడ్చి నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్న మాట. గతంలో తీరం వెంబటి తాడి, సరివి చెట్లు విరివిగా ఉండేవి. ఇవి తీవ్ర గాలులను నిలువరించేవి. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీటిని పూర్తిగా తొలగించారు. ఫలితంగా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందనేది నిపుణులు మాట. ప్రస్తుతం పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు చిన్నచిన్న ప్రమాదాలు జరిగితేనే సకాలంలో స్పందించలేని పరిస్థితి. ఇక సునామీ లాంటిది వస్తే హెచ్చరించే వ్యవస్థ లేదు. పెద్దసంఖ్యలో వస్తున్న పర్యాటకులను కాపాడేందుకు ఏర్పాట్లు లేవు. సముద్రం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. అటువంటి చోట తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఆసియా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

బాపట్ల: బెంగళూరులో నిర్వహించిన జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో బాపట్ల క్రీడాకారులు ప్రతిభ చాటారు. చెన్నైలో ఈ నెల 5 నుంచి నిర్వహించే ఆసియా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు పోల్‌వాల్ట్, హైజంప్ విభాగాల్లో కుంబా సాంబశివరావు, తంగిరాల సీతారామారావు, 200, 400 మీటర్ల పరుగు పోటీలకు షేక్ ఇమామ్, షాట్‌పుట్‌కు నాగరాజు ఎంపికయ్యారు.

ఆగని గంజాయి అక్రమ రవాణా

రైళ్లలో ఒడిశా నుంచి తెస్తున్న ముఠాలు

న్యూస్‌టుడే, బాపట్ల

గతంలో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ) నుంచి వందల కిలోల గంజాయిని కార్లు, లారీల్లో దక్షిణాది రాష్ట్రాలకు ముఠాలు తరలించాయి. మార్టూరు సమీపంలోని బొల్లాపల్లి టోల్‌గేట్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేసి బస్తాల కొద్దీ పట్టుకున్నారు. 2024 మార్చిలో కత్తిపూడి-ఒంగోలు మార్గంలో కంటైనర్‌లో ఫర్నిచర్ మాటున 240 కిలోల గంజాయి తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. బాపట్ల, చీరాల, స్టూవర్టుపురానికి చెందిన ముఠా సభ్యులు గంజాయి తరలించి విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నారు.

ఉక్కుపాదం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యేకంగా ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ, బాపట్ల పట్టణ పోలీసులు, రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బందితో కలిసి నాలుగు నెలలుగా రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా వైపు నుంచి వచ్చే రైళ్లపై ప్రత్యేక దృష్టి సారించి బాపట్ల-చీరాల రైల్వే స్టేషన్ల మధ్య తనిఖీలు చేస్తున్నారు. ఆగస్టు 24న తిరుపతి - పూరి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేయగా ఎనిమిది కిలోల సరకు పట్టుబడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ధన్‌బాద్ - అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబరు 5న తనిఖీ చేసి నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నారు. గత నెల 24న చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో 16 కిలోల గంజాయి పట్టుబడింది. పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేయగా సూట్‌కేసు, బ్యాగుల్లో కేరళకు తరలిస్తున్న 21 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో రెండు కిలోల గంజాయి పట్టుబడటం గమనార్హం.

రైళ్లలో గంజాయి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. డగ్స్ ముఠాలు ఒడిశా నుంచి రైలు మార్గంలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఎస్పీ, స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్, రైల్వే పోలీసుల సహకారంతో రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి గంజాయి పట్టుకుంటున్నారు. రెండు నెలల వ్యవధిలో 49 కిలోల సరకు పట్టుబడింది.

రైలులో జాగిలంతో పోలీసు సిబ్బంది తనిఖీ

ఉద్యాన పంటలకు రూ.22.80 కోట్ల నష్టం

బాపట్ల, న్యూస్‌టుడే

మొంథా తుపాను ఉద్యాన పంటలను తుడిచేసింది. జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఉద్యాన శాఖాధికారులు, సిబ్బంది పంట నష్టం వివరాలు సేకరించారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి, తమలపాకు, బొప్పాయి, పచ్చిమిర్చి, పసుపు పంటలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. రైతులు ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టగా అంతా వర్షార్పణమైంది. వాగులు, కాలువల కట్టలు తెగి వరదనీటిలో నాలుగైదు రోజులు పంటలు ఉండటంతో మొక్కలు ఉరకెత్తి చనిపోతున్నాయి.

బాపట్ల, కర్లపాలెం, చీరాల, చిన గంజాం, వేటపాలెం, పర్చూరు, బల్లికురవ, అద్దంకి, కారంచేడు మండలాల్లో కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం జరిగింది. ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరు, జే.పంగులూరు, కొరిశపాడు మండలాల్లో మిర్చి పంట బాగా దెబ్బతింది.

దెబ్బతిన్న పంటల విస్తీర్ణం:	5,168.97 ఎకరాలు
నష్టపోయిన రైతులు:	3,818
పంట నష్టం విలువ:	రూ.22.80 కోట్లు
ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ:	రూ.10.26 కోట్లు

(c) eenadu

అనారోగ్యం ముందుగా గుర్తిస్తే.. శిశు మరణాలు తగ్గించొచ్చు

సిబ్బందితో సమావేశమైన డాక్టరు మాలిని

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: చిన్నపిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వైద్యం అందిస్తే శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని గుంటూరు ప్రాంతీయ ఆరోగ్య శిక్షణ సంస్థ శిక్షణ కేంద్రం ప్రధానాచార్యులు ఆర్.మాలిని పేర్కొన్నారు. పట్టణంలోని మరియమ్మపేట, పాపరాజుతోట, వైకుంఠపురంలోని ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ఆమె సందర్శించి ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. శిశువు పుట్టిన ఏడు రోజుల్లోనే ఎక్కువగా మరణాలు జరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. శ్వాసకోశ వ్యాధులు, డయేరియా, పోషకాహార లోపాలను అధిగమించడంపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అధ్యాపకులు నాగేశ్వరరావు, చంద్రశేఖర్, వి.వి.శ్రీరామమూర్తి, శివస్వామిరెడ్డి, వైద్యులు శిరీష, ఎస్.ప్రణయ్, యాకూబ్ పాల్గొన్నారు.

రక్తహీనత లేకుండా చూడాలి

మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ, పక్కన వైద్యులు

పర్చూరు, న్యూస్‌టుడే: గర్భిణులకు రక్తహీనత లేకుండా వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారిణి ఎస్.విజయమ్మ సూచించారు. మంగళవారం పర్చూరు, కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీలకు ఆయుష్మాన్ భారత్‌పై అవగాహన కల్పించారు. గర్భిణులకు తప్పనిసరిగా హెచ్ఐవీ, టీబీ, బీపీ, షుగర్ వ్యాధి పరీక్షలు చేయించాలని, వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. డాక్టర్ ఆర్.సాయిప్రశాంతి, డాక్టర్ పృథ్వీరాజ్, ఎంపీహెచ్‌వో టి.సుధాకర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

కుష్ఠును నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం

సూచనలు చేస్తున్న వైద్యాధికారి సాధిక్

అద్దంకి, న్యూస్‌టుడే: కుష్ఠును నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యానికి దారి తీసే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో జరిగే సర్వేలలో సిబ్బంది పూర్తిస్థాయి జాగ్రత్తలు పాటించాలని జిల్లా న్యూక్లియస్ వైద్యాధికారి సాధిక్ అహ్మద్ అన్నారు. మండలంలోని మోదేపల్లి, గాజులపాలెం, కాకానిపాలెం, కో-లొకేటెడ్ పీహెచ్‌సీ పరిధిలోని వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ గీతామందిరంలో మంగళవారం నిర్వహించారు. మోదేపల్లి వైద్యాధికారి శ్రీహర్ష అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి సాధిక్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 32 మంది పీడితుల్ని గుర్తించామని, ఇంకా ఎవరైనా వ్యాధి లక్షణాలతో బాధపడుతుంటే గుర్తించి వివరాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సరైన సమాచారం ఇవ్వగలిగితేనే పీడితులకు సరైన న్యాయం చేసినట్లవుతుందన్నారు. వైద్యాధికారులు హరికృష్ణ, జయసింహ, హేమమాధురి, జగదీష్, ఉప పారా మెడికల్ అధికారి నరిశెట్టి శ్రీనివాసరావు, అద్దంకి నాగేశ్వరరావు, నాగమోహన్ పాల్గొన్నారు.

23లోగా జాబ్‌మేళాకు దరఖాస్తు చేసుకోండి

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా డిసెంబరు 13న గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తుందని సమాఖ్య రాష్ట్ర కోశాధికారి పులిపాక ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి రావూరి ఆంజనేయులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబరు 23లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఐటీ, నాన్ ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్. రంగాలకు చెందిన దాదాపు 50 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని చెప్పారు. వివరాలకు 98481 12396.

అంతా ఒక్కటై.. ఆనందంతోడై..

కార్తిక వనసమారాధనల్లో వెల్లివిరుస్తున్న ఆత్మీయత

న్యూస్‌టుడే, కనగాల, గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), రేపల్లె అర్బన్

కార్తిక మాసం పురస్కరించుకుని వనభోజనాలు ఐక్యతను పెంపొందిస్తున్నాయి. కొందరు సామాజిక వర్గాల వారీగా వేడుక నిర్వహిస్తున్నారు. మరి కొందరు ఒకే ఇంటిపేరు వారంతా కలిసి సందడి చేస్తున్నారు. చాలా ఏళ్లుగా సొంతూళ్లకు, బంధువులకు దూరంగా ఉంటున్న వారు సైతం కార్తిక మాసంలో వనసమారాధనల పేరుతో కలిసి ఆనందంగా గడుపుతూ ఆత్మీయత చాటుతున్నారు. ఈ సందర్భంగా పిల్లలు, మహిళలు, యువతకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తున్నారు. వేడుకలో పూజలు, వ్రతాలు ఆచరించడంతో పాటు సామూహిక భోజనాలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. బంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. వన సమారాధనల నిర్వహణకు ఆయావర్గాల వారు కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకుసాగుతున్నారు.

ఉసిరి చెట్టు కింద భక్తుల వ్రతం

బంధువులు ఎవరో తెలుస్తుంది .. ఉరుకులు పరుగుల జీవనంలో పిల్లలకు తమ బంధువులు ఎవరో తెలుసుకునే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు సైతం తెలియజేసే పరిస్థితులు అరుదుగా ఉంటున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా పలకరిస్తే వారు తమకు ఏ రకంగా బంధువులో పిల్లలకు తెలియడం లేదు. వన సమారాధనల నేపథ్యంలో అంతా ఒకచోటకు చేరి తల్లిదండ్రులు తమ పిల్లలను బంధువులకు పరిచయం చేసే అవకాశం ఉంటోంది. పిల్లలు సైతం తమ వారితో కలిసి సందడి చేస్తుంటారు.

సామూహిక భోజనాలు

సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి.. పూర్వపు ఆచారాలు, సంప్రదాయాలే కాదు.. పెద్దల నిర్ణయాలు లోతుగా ఉంటాయి. సంస్కృతికి ముడిపడి ఉండటంలోనే ఆనందం వెల్లివిరిస్తుంది. వన సమారాధనల్లో ఒకరి కష్టనష్టాలు మరొకరు తెలుసుకునే వీలుంటుంది. అలాంటి వేడుకలకు అందరూ వెళ్లాలి. ఆత్మీయంగా మెలగాలి. - బ్రహ్మశ్రీ సోమాసి శ్రీనివాసశర్మ, రాంభొట్లపాలెం

సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలి

వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న రత్న మన్మోహన్

రేపల్లె అర్బన్: చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని బాపట్ల జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సీహెచ్ రత్నమన్మోహన్ అన్నారు. రేపల్లె మండలం మోళ్లగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ భారీ వర్షాలు నిలిచిన నీటిలో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య నెలకొంటే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. జ్వరాలపై సర్వే నిర్వహించాలని, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వైద్యులు ప్రావణ్య, సాయిబాబు, సిబ్బంది వెంకటేశ్వరరావు, రంగారావు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

చదవండి.. ఉత్తీర్ణత శాతం పెంచండి

విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారి జుబేర్

చీరాల: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జుబేర్ తెలిపారు. మంగళవారం సెయింట్ మార్క్స్ లూథరన్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ఇప్పటి నుంచే చదువుపై బాగా దృష్టిసారించాలన్నారు. అనంతరం పరీక్ష కేంద్రం అనుమతికి కావాల్సిన వసతులను, ల్యాబ్‌లను పరీక్షించారు. అధ్యాపకులతో సమీక్షించారు. విద్యార్థుల హాజరుశాతం, బోధన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

లారీలోని డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు

వేమూరు: వేమూరులో మంగళవారం గ్యాస్ ఖాళీ సిలిండర్ల లారీ బోల్తా పడి డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన శాఖమూరి రాంబాబు(54) కొండపల్లిలోని హెచ్‌పీ గ్యాస్ సంస్థలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కొండపల్లి నుంచి గ్యాస్ సిలిండర్ల లోడు లారీని బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవికి తెచ్చి అన్‌లోడ్ చేయించాడు. అనంతరం ఖాళీ సిలిండర్ల లోడుతో తిరిగి కొండపల్లి వెళుతుండగా వేమూరు వద్ద పంటకాల్వలో లారీ బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. లారీలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. లారీ వెళుతున్న మార్గంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాలేదు. ఎడమవైపు ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా కుడివైపు ఉన్న కాల్వలోకి దూసుకువెళ్లి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఘటనను బట్టి డ్రైవర్ గుండెపోటుకు గురవడం, లేదా నిద్రపోవడం కాని చేసి ఉండవచ్చని ఎస్సై శ్రీనివాసరావు చెబుతున్నారు. డ్రైవర్ మృతదేహాన్ని తాళ్లతో కట్టి బయటకు లాగారు. శవ పంచనామా నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

కోతకు గురై ప్రమాదకరంగా రోడ్డు అంచులు

కొల్లూరు: ఇటీవల కృష్ణానది వరద ప్రవాహానికి ఆవులవారిపాలెం హిందూ శ్మశాన వాటిక వద్ద రహదారి అంచుల్లోని మట్టి కోతకు గురైంది. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఆవులవారిపాలెం- గాజుల్లంక మధ్య ఉన్న ప్రధాన రహదారి అంచులు పలుచోట్ల ఇదే రీతిలో కోతకు గురయ్యాయి. వారాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆవులవారిపాలెం - గాజుల్లంక మధ్య రహదారి ఇలా..

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న క్రేన్

మహిళ దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు

అద్దంకి, న్యూస్‌టుడే: పొలం పనుల కోసం ద్విచక్ర వాహనంపై వెళుతున్న కూలీలను క్రేన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శిక్షణ ఎస్సై వెంకటేశ్వరరెడ్డి అందించిన సమాచారం మేరకు.. మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన వీరాంజనేయులు-రిబికా కుమారి(30) దంపతులు. వారి బంధువు అరుణతో కలిసి మంగళవారం పొగాకు పొలంలో పని చేసేందుకు ద్విచక్ర వాహనంపై రేణింగవరం వైపు వెళుతున్నారు. వెనుకే ప్రయాణిస్తున్న క్రేన్ వాహనం వీరి బండిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కిందపడ్డారు. కిందపడిన రిబికా కుమారిని ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. భర్త వీరాంజనేయులు, బంధువు అరుణకు గాయాలు కావడంతో ముగ్గుర్నీ అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రిబికా కుమారి మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. మిగతా ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శిక్షణ ఎస్సై తెలిపారు.

ఏటీఎం కార్డు మార్చేసి రూ.90 వేలు డ్రా

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ కార్యాలయంలో ఉన్న ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవడానికి ఓ వృద్ధుడు సోమవారం వెళ్లాడు. నగదు డ్రా చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్న విషయాన్ని పక్కనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి గమనించి, మీ లాంటి వారి కోసం బ్యాంకు నన్ను నియమించింది... మీ ఏటీఎం కార్డు ఇస్తే నగదు డ్రా చేసి ఇస్తానని చెప్పడంతో పెద్దాయన కార్డును అవతల వ్యక్తికి ఇచ్చాడు. రెండుసార్లు మిషన్‌లో పెట్టి సరిగా పనిచేయడంలేదని చెబుతూ కార్డు మార్పు చేసి ఇవ్వడంతో వృద్ధుడు దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగానూ, తెనాలిలోని మరో ఏటీఎంలోనూ రెండు విడతలుగా ఆ కార్డు ఉపయోగించి రూ.90వేలు డ్రా చేశాడు. ఈ సమయంలో కార్డు పనిచేయడంలేదని వృద్ధుడు బ్యాంకుకు వెళ్లడంతో దాన్ని పరిశీలించిన అధికారులు కార్డు మారిందని చెప్పడంతో బాధితుడు ఒకటో పట్టణ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలుడికి గాయాలు

జె.పంగులూరు: విద్యుదాఘాతంతో బాలుడికి స్వల్ప గాయాలైన ఘటన మండలంలోని రామకూరులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామకూరు గ్రామానికి చెందిన దొడ్డక అభిరామ్ (9) డాబా మీద ఆడుకుంటుండగా విద్యుత్తు తీగలు తగిలి, స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో చిలకలూరి పేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు.

ట్రావెల్ బస్సుల్లో పోలీసుల తనిఖీలు

బాపట్ల, న్యూస్‌టుడే: ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ దూర ప్రాంతాలకు సర్వీసులు నడపాలని పట్టణ సీఐ రాంబాబు అన్నారు. బాపట్ల నుంచి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులను పోలీసులు, రవాణా శాఖాధికారులు మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే బస్సులు నడపాలని, అత్యవసర ద్వారాలు పని చేసేలా ఉండాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణ పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు బస్సుల్లో తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఎంవీఐ ప్రసన్నకుమారి పాల్గొన్నారు.

నాలుగు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

వేటపాలెం, న్యూస్‌టుడే: పందిళ్లపల్లి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు మంగళవారం చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆర్డీవో సూచించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును(స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ దర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనివాస గ్రూప్, VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 9553786677/9640496677.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్ ఫేజ్-1 ఏరియాలో ఇండ్ల మధ్యలో 121 గజాలు స్థలం అమ్మకమునకు కలదు. సం|| సెల్: 94949 64459.

గుంటూరు: మా సంస్థలో CRDA అప్రూవ్డ్ ప్లాట్లు మార్కెటింగ్ చేయుటకు టీం లీడర్, ఎగ్జిక్యూటివ్ కావలెను. కమీషన్ + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 98498 86249.

TO LET

250 Gajam residential land available for Rent in Guntur Nallapadu, near Ayyappa temple. Contact: 95581 98003.

గుంటూరు బ్రాడీపేట 6/14 మౌర్యఎమరాల్డ్ అపార్ట్‌మెంట్ 5th ఫ్లోర్ 2250Sft, తూర్పుఫేసింగ్ ఫర్నిచర్, కారుపార్కింగ్‌తో అద్దెకి ఇవ్వబడును. 63011 15308.

JOBS

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, Telecaller: 11K- 15K+ Incen. @ Vijayawada ✆ 6304056516.

WANTED godown Incharge with computer knowledge. Age Below 35 y. Salary: 18000/- PM. Venkata Seeta Varalakshmi traders, opp Stall Girls High School, Nagarampalem, Guntur.

ఫీల్డ్ ఆఫీసర్, టెలికాలర్స్, సిస్టమ్ ఆపరేటర్స్ శ్రీరామ్/ ముత్తూట్/ మణప్పురం స్టాఫ్ HDFC/ AXIS బ్యాంక్, క్లర్క్,లోన్ రికవరీ బాయ్స్ కావలెను. ✆ 8297675825.

కన్‌స్ట్రక్షన్స్ మెటీరియల్స్ షోరూంలో పనిచేయుటకు "ఆఫీస్ & సేల్స్ అసిస్టెంట్స్" (విత్ కంప్యూటర్) & ఆఫీస్ బాయ్ & లేబర్ వర్కర్స్ కావలెను. 96523 35556.

రాఘవ ఆటో ఫైనాన్సియర్స్, తెనాలి, బాపట్ల, చిలకలూరిపేట, నరసరావుపేటలో కలెక్షన్ చేయుటకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. శాలరీ: 15K-16K, TA, ఇన్సెంటివ్స్. వ: 21-35 సం||. అర్హత: ఇంటర్ ఆపైన. టూ వీలర్ తప్పనిసరి. 91009 27415, 91547 46824.

WALK - IN - INTERVIEW విజన్ ఆటో మోటీవ్స్ అపె ఆటో షోరూమ్ గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, పిడుగురాళ్ళ నందు పనిచేయుటకు ★ సేల్స్ మేనేజర్స్- 4 ★ సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్- 15 ★ అకౌంటెంట్స్-2 ★ సర్వీసు మేనేజర్ -1 ★ సర్వీసు సూపర్‌వైజర్స్-4 ★ మెకానిక్స్ - 6 కావలెను. విజన్‌ఆటో మోటీవ్స్, D.No. 18-4-23, బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర గుంటూరు. ఇంటర్వ్యూ తేది: 04-11-25 నుండి 07-11-2025 వరకు. ఫోన్/ వాట్సప్: 77999 09045, 77999 09055. ఇమెయిల్: visionauto.guntur@gmail.com

గుంటూరు, ఆటోనగర్ HP పెట్రోల్ బంక్‌లో పనిచేయుటకు మేనేజర్, పంపు బాయ్స్/ గర్ల్స్ కావలెను. పార్ట్/ ఫుల్ టైమ్. 77996 89889, 80745 46302.

మాచర్లలోని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ నందు పని చేయుటకు బ్రాంచ్ మేనేజర్, లోన్ ఆఫీసర్స్ కావలెను. అర్హత: డిగ్రీ/ పిజి రిటైర్డ్ బ్యాంకింగ్/ NBFC ఎంప్లాయిస్‌కి మరియు లోకల్ వారికి ప్రాధాన్యత. Ph: 78937 94796, 72074 94496, 81212 94296, 73373 94936.

ప్రముఖ కంపెనీలో స్కానింగ్ కోసం అభ్యర్థులు అవసరం. అర్హత: ఇంటర్/ ఏదైనా డిగ్రీ, నరసరావుపేట. Ph: 9710545017.

గుంటూరులోని ప్రముఖ కాలేజ్ నందు హాస్టల్ మెస్‌లో వంటచేయుటకు అనుభవమున్న వంట మాస్టర్, హెల్పర్స్ కావలెను. 7382776146.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు క్లాసు ఇన్‌ఛార్జిస్, హాస్టల్ ఇన్‌ఛార్జిస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000 నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యా అర్హతలు: ఇంటర్ మరియు డిగ్రీవయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్రదించగలరు. ✆ : 89784 80429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు SR Construction Site Inchargesగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35000/- నుండి 45000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering వయస్సు: 30 సం||ల పైన ఉండవలెను. వివరములకు సంప్ర. ✆ 89784 80429.

FASHION DESIGNING/ MERCHANDISING

We are hiring Fashion Designers for a Ladies Boutique. Salary between 30- 60k per month. Walk-in for interview on 6th & 7th November at Meera Creations H No. 33-32-34, side road of Reliance Mart, Krishna Rao Street, Vijayawada 520010. call: 9177738389, 8978964726.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

జె.పంగులూరు, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని రామకూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై వినోద్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. మహమ్మద్ వలి(34) బైక్ మెకానిక్‌గా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టారు. ఉదయం ఇంటి గోడలను నీటితో తడుపుతుండగా ఇంటి పక్కన ఉన్న 11కె.వి తీగలకు నీటి పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే అంబులెన్స్‌లో చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి లేఖత్ వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. శవ పంచనామా అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. మృతుడికి భార్య జబిఈనా, ముగ్గురు ఆడబిడ్డలు జఫర్(4) రిఫత్(2), రబియా(2) ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.

మహమ్మద్ వలి (పాత చిత్రం)

రేకుల షెడ్డు దగ్ధం

కాలిన షెడ్డు వద్ద కుటుంబ సభ్యులు

మోటుపల్లి (చినగంజాం), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఓ రేకుల షెడ్డు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం... మోటుపల్లి పంచాయతీ పరిధిలోని అడవీధిపాలెంలో నివసించే వడ్లమూడి వెంకట్రావు, సోమమ్మలు మంగళవారం గొర్రెలు మేపేందుకు పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రేకుల షెడ్డు ఇంట్లో కోడలు నిద్రిస్తోంది. ఒక్కసారిగా రేగిన మంటల సెగకు ఆమె నిద్ర లేచి, బయటకు పరుగులు తీసింది. ప్రమాదంలో ఇంట్లోని రెండు టీవీలు, రూ.15 వేల నగదు, నాలుగు మంచాలు, దుస్తులు, వంట సామగ్రి కాలిపోయాయి. సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. కట్టుకున్న దుస్తులు తప్ప మరేమి మిగల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు విద్యుత్తు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటన స్థలాన్ని అధికారులు సందర్శించారు. బాధితుల నుంచి నష్ట పరిహార వివరాలు సేకరించినట్లు తహసీల్దార్ కె.ప్రభాకరరావు తెలిపారు.

మురుగు శుద్ధి వాహనాల సరఫరాకు దరఖాస్తులు

బాపట్ల, న్యూస్‌టుడే: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన మురుగు శుద్ధి వాహనాల సరఫరా చేయటానికి సఫాయి కర్మచారులు ఈ నెల 15 లోగా పురపాలక కమిషనర్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయానికి పంపించాలని ఈడీ కె.అర్జున్ నాయక్ తెలిపారు. అయిదుగురు సఫాయి కర్మచారులు ఓ బృందంగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే వాహనాలు కేటాయిస్తామన్నారు. చీరాలకు మూడు, రేపల్లెకు ఓ వాహనం చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు.

మోసం చేశారని ఫిర్యాదు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని పోలిశెట్టివారి వీధికి చెందిన టి.వేదకుమారి ఇంటికి గత నెలలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ప్రభుత్వం మహిళలకు కుట్టు, వాషింగ్ మిషన్లతో పాటు గ్రైండర్లు ఇస్తోందని నమ్మించాడు. వీటిని పొందాలంటే పసుపుపచ్చ చీరతో ఉన్న ఫొటో కావాలని చెప్పి తన ఫోనులో తీసుకున్నాడు. ఈసమయంలో రూ.30 వేలు ఇస్తే పై మూడు వస్తువులు వస్తాయని చెప్పడంతో ఆమె ఇచ్చింది. కొన్నాళ్లు గడిచినా అవి రాకపోవడంతో తాను మోసపోయానని మంగళవారం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

కాలువలు, వంతెనల పరిశీలన

సమస్యను హైవే అధికారులకు వివరిస్తున్న స్థానికులు

అన్నంబొట్లవారిపాలెం(పర్చూరు), న్యూస్‌టుడే: పిడుగురాళ్ల-వాడరేవు జాతీయ రహదారిపై మండలంలోని అన్నంబొట్లవారిపాలెం నుంచి ఉప్పుటూరు వరకు నిర్మించిన వంతెనలు, కాలువలను మంగళవారం రాత్రి హైవే డీఈ ఎం.శ్రీనివాసరావు, ఏఈ ఖాదర్‌నవాజ్, డ్రైనేజీ డీఈ మల్లికార్జునరావులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై ఉప్పుటూరు వద్ద వరద నీరు వెళ్లేందుకు తవ్విన గండ్లను, తిమ్మరాజుపాలెం, గర్నెపూడి, అన్నంబొట్లవారిపాలెం వద్ద సైడ్ కాలువలను, తొండివాగు వంతెనలను చూశారు. వరదల సమయంలో కాలువల్లో నీరు నిలబడకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, షేక్ షంషుద్దీన్, నాయకులు మానం సాంబశివరావు, కె.సురేష్, జి.రామకృష్ణ తదితరులు అధికారులకు సమస్యలను వివరించారు.

జాతీయ రహదారిలో ప్రత్యేక తనిఖీలు

మార్టూరు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు: పర్చూరు, యద్దనపూడి, కారంచేడు ప్రాంతాల్లో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి పోలీస్ శాఖ, రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్‌లకు ప్రయాణించే ప్రైవేట్, అద్దె బస్సులను తనిఖీ చేశారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు, ధ్రువపత్రాలు పరిశీలించారు.

మద్యం మత్తులో బస్సు నడుపుతూ..

మార్టూరు,న్యూస్‌టుడే: విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చోదకుడు మద్యం తాగినట్లు గుర్తించిన పోలీసులు, బస్సును ఆపారు. మంగళవారం రాత్రి ఇది జరిగింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఇది బయటపడింది. డ్రైవరును బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మద్యం తాగినట్లు గుర్తించారు. దీంతో అతడ్ని స్టేషనుకు తరలించారు. దీంతో మరో డ్రైవరు వచ్చి బస్సును తీసుకెళ్లేవరకు గంటపాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఈ పంట నమోదు పూర్తి

రేపల్లె అర్బన్: రేపల్లె మండలం బేతపూడి, గుడ్డికాయలంకలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఏవో మహేష్ మాట్లాడుతూ ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తయిందని జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో పొందుపర్చామని అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

91.9FM Vijayawada Mee FM

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 113, రిటైల్ ధర - 140, చికెన్ విత్‌స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -109 రిటైల్ ధర 134 చికెన్ విత్ స్కిన్ - 197, చికెన్ స్కిన్‌లెస్ - 224.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 252 చికెన్ స్కిన్‌లెస్ - 262.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 575 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.96/-.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 80085 10541

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80085 14589

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల: 80085 73141, రేపల్లె: 80085 73136, వేమూరు: 91107 83738

? పట్టణంలోని కంకటపాలెం రైల్వేగేటు దాటాక పాత పాఠం ప్రాంతానికి మూడు రోజులుగా నీటి ట్యాంకర్ రావటం లేదు. నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. - దిలీప్‌కుమార్, కాలనీవాసి ✔ వెంటనే నీటి ట్యాంకర్ పంపి సమస్య లేకుండా చూస్తాం. - కృష్ణారెడ్డి, పురపాలక డీఈ - న్యూస్‌టుడే, బాపట్ల

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: ? చందోలు బంధమ్మ దేవస్థానం సమీపంలో రహదారి పక్కన స్థానికులు గృహాల చెత్త చెదారం వేస్తున్నారు. - సలీమ్, చందోలు ✔ చెత్త తొలగించి మళ్లీ అక్కడ వేయకుండా చర్యలు తీసుకుంటాం. - సుజాత, కార్యదర్శి, చందోలు

నగరం, న్యూస్‌టుడే: ? జోరుమాదిగపల్లి గ్రామ పరిధిలోని రేపల్లె-బాపట్ల ప్రధాన రహదారిలో పగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయి. - గుంటూరు సుబ్బారావు, గ్రామస్థుడు ✔ పగలు వీధి దీపాలు వెలగకుండా చూస్తాం. - వీరాస్వామి, బోరుమాదిగపల్లి కార్యదర్శి

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ? రేపల్లె 25వ వార్డు శేషావతారం వారి వీధి, 28వ వార్డు శివాలయం రోడ్డులో వీధి దీపాలు వెలగడంలేదు. - హుస్సేన్, వెంకటేశ్వరరావు, స్థానికులు ✔ వెంటనే 25, 28 వార్డుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. - శామ్యూల్, మున్సిపల్ ఏఈ, రేపల్లె

? రేపల్లె మండలం పెనుమూడిలో పలువీధుల వీధిదీపాలు వెలగడంలేదు. - సాంబశివరావు, స్థానికుడు ✔ వెంటనే దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకుంటాం. - అజీజ్‌హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి, పెనుమూడి

పిచ్చి మొక్కలు తొలగింపు

కర్లపాలెం, న్యూస్‌టుడే: పెదగొల్లపాలెం పంచాయతీ యాదవపాలెంలో పలు విద్యుత్తు స్తంభాలతో పాటు తీగలకు పిచ్చి మొక్కలు అల్లుకున్నాయి. వర్షం లేక గాలి వీచినప్పుడు మంటలొస్తున్నాయి. సమస్యను ఈ నెల 3న మేమున్నాం... మీకు తోడుగా శీర్షికన అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్తు శాఖ ఇన్‌ఛార్జి ఏఈ దుర్గాప్రసాద్ స్పందించారు. స్తంభాలతో పాటు తీగలకు అల్లుకున్న పిచ్చి మొక్కలు తొలగింపజేశారు.

చెట్లకొమ్మలు..

రేపల్లె అర్బన్: రేపల్లె గరువుతోడ్డులో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. సమస్యను ఈ నెల 4న మేమున్నాం...మీకుతోడుగా శీర్షికన ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావు మంగళవారం కార్మికులను పంపి చెట్ల కొమ్మలు తొలగింపజేశారు.

చేతిపంపులకు మరమ్మతులు

రేపల్లె అర్బన్: రేపల్లె నాలుగో వార్డు గోవాడ వారి వీధిలో రెండు చేతిపంపులు పనిచేయడం లేదు. సమస్యను మేమున్నాం...మీకుతోడుగా శీర్షికన ఈనెల 4న ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన మున్సిపల్ ఏఈ శామ్యూల్ మంగళవారం కార్మికులను పంపి రెండు చేతిపంపులకు మరమ్మతులు చేయించారు.

అమృతలూరులో పారిశుద్ధ్య పనులు

అమృతలూరు: అమృతలూరు పంచాయతీలో మంగళవారం పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. మురుగు కాల్వల్లో పూడిక తీసి బ్లీచింగ్ చేయించారు. పనులను ఎంపీడీవో మారుతీ శేష మాంబ పర్యవేక్షించారు.

బీచ్‌ల్లో సముద్రస్నానాలకు అనుమతి లేదు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: సముద్రస్నానాలు ఆచరించేందుకు బీచ్‌లోకి అనుమతి లేదని రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. నిజాంపట్నం, పరిశవారిపాలెం (దిండి), నక్షత్ర నగర్ బీచ్‌లు మూసేశామన్నారు. బుధవారం బీచ్‌లకు వచ్చే పర్యాటకులు, భక్తులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.

దత్తత చట్టబద్ధంగా జరగాలి

రేపల్లె అర్బన్: పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. రేపల్లె మాతాశిశు సంక్షేమశాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ దత్తత మాసం సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతిబిడ్డకు కుటుంబం అనేది హక్కు, దత్తత తీసుకోవడం ప్రేమతోకూడిన సామాజిక బాధ్యతన్నారు. పిల్లలను ఎలా దత్తత తీసుకోవాలి అందుకు పాటించాల్సిన విధానాలు వివరించారు. బాపట్ల జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పురుషోత్తం, కృష్ణ, స్వప్నప్రియ, సీడీపీవో సుచిత్ర, సూపర్‌వైజర్లు హిమబిందు, సునీత, రాధిక, విజయలక్ష్మి, మంజుల, నాగలక్ష్మి పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న సుచిత్ర

ఇంకుడు గుంత.. నీటికి లేదు చింత

కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు

న్యూస్‌టుడే, కావూరు (చెరుకుపల్లి గ్రామీణ)

వర్షాకాలంలో నీటి కొరత ఉండదు. వేసవిలో మాత్రం చాలా ప్రాంతాల్లో గుక్కెడు నీటికి తిప్పలు తప్పవు. అయితే నీటి ఆవశ్యకతను వివరించేలా చెరుకుపల్లి మండలం కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం ఇంకుడు గుంతలు తీస్తున్నారు. వర్షాలు కురిసే వేళ నీటి ఇంకితే వేసవిలో సమస్య ఉండదని వాటిని ఏర్పాటు చేస్తున్నారు.

నాడు చుక్కలేదు..

కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఏర్పడి దశాబ్దాలు అవుతోంది. 2011లో ఇక్కడ చేతి పంపుల నుంచి నీరు ఆగిపోయింది. దీంతో ఉపాధ్యాయులు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపునీటిని భూమిలో ఇంకించే ప్రయత్నాలు చేశారు. దాదాపు ఐదేళ్లపాటు వారు ఇంకుడు గుంతలు ఏర్పాటు, మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 2016 తర్వాత నుంచి పాఠశాల చుట్టూ బోర్ల జలాలు పెరిగాయి. అయిదు అడుగుల లోతు తవ్వితేనే నీరు అందే పరిస్థితి నెలకొంది. అనంతరం కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకుడు గుంతలు కొనసాగించడంతో నేటికి ఇక్కడ నీరు పుష్కలంగా అందుతోంది.

ఇతర బడుల్లోనూ

కావూరు పాఠశాల చూపిన బాటలో నేడు తీర ప్రాంతంలోని అనేక పాఠశాలలు నడుస్తున్నాయి. చెరుకుపల్లి జడ్పీఉన్నత పాఠశాలలో మొక్కలు వాటిని సంరక్షించే చెట్ల నీడ ఆహ్లాదం పంచుతోంది. గుళ్లపల్లి జడ్పీఉన్నత పాఠశాలలో గత మూడేళ్లుగా వాన నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించే కార్యక్రమాలు చేపట్టారు. వినయాశ్రమం గురుకుల పాఠశాల, రాజోలు జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇంకుడు గుంతల ఏర్పాట్లు ఉన్నాయి.

చేతిపంపు వద్ద ఇంకుడు గుంత తవ్వుతున్న ఉపాధ్యాయులు

మా కెంతో గర్వకారణం

స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న బడుల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన కావూరు, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన గుళ్లపల్లి, చెరుకుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలు మండలానికే గర్వకారణం. మంచి వాతావరణం పిల్లల్లో ఉత్సాహం నింపుతుంది. అదే సమయంలో భావితరాలకు నీటి వనరులను అందించడం కూడా మన బాధ్యత. ఈ విషయంలో కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జిల్లాకే ఆదర్శం. **- టి.నవీన్‌కుమార్, ఎంఈవో, చెరుకుపల్లి**

పాఠశాలకు వెళ్లాలంటే కాలు తడవాల్సిందే

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: పిట్టలవానిపాలెం ప్రాథమిక పాఠశాలకు ముందు, పక్కన ఉన్న సీసీ రహదారులు బురదమయమయ్యాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షానికి పాఠశాల చుట్టూ నీరు చేరడంతో విద్యార్థులు బడికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. బురదలోనే పాఠశాలకు వస్తున్నారు. అధికారులు స్పందించి పాఠశాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

పాఠశాల ముందు నిలిచిన మురుగు

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

గూడవల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: గూడవల్లి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల దృష్ట్యా బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ పోతురాజు తెలిపారు. ఈ కేంద్రంలోని పెద్దవరం ఫీడర్ పరిధిలో రాజోలు, అద్దంకివారిపాలెం, గూడవల్లి ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

చందోలు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో..

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: చందోలు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని గ్రామాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ హనీస్ తెలిపారు. మరమ్మతుల నిమిత్తం సరఫరా నిలిపివేస్తున్నామన్నారు.

రామలింగేశ్వరస్వామి, పార్వతీ అమ్మవారు, కుంకుమార్చనలో భక్తులు

వైభవంగా ఆలయ వార్షికోత్సవాలు

బాపట్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎన్ఎస్‌పీ అగ్రహారం రామలింగేశ్వరస్వామి ఆలయ శత వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. తాతా సందీప్ శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం ఆకట్టుకుంది.

కార్తికమాస పూజలు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: కార్తికమాసం సందర్భంగా రేపల్లె పట్టణం, మండలంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇసుకపల్లిలో చెన్నమల్లేశ్వరస్వామి, రైలుపేట స్వయంభూ రామలింగేశ్వరస్వామి, మోర్తోట ముక్తేశ్వరస్వామి, చోడాయపాలెం చౌడేశ్వరస్వామి దేవాలయాల్లో స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

ఇసుకపల్లిలో పూజలందుకుంటున్న చెన్నమల్లేశ్వరస్వామి

మాక్ అసెంబ్లీకి చెరుకుపల్లి విద్యార్థి ఎంపిక

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: రేపల్లె ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో చెరుకుపల్లి జడ్పీ హెచ్ఎస్ విద్యార్థిని మాడా శ్రావణప్రియ ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈనెల 26న రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ఎంపికైంది. విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు కాటూరి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

నేడు బాలకోటేశ్వరస్వామి ఆలయంలో జ్వాలాతోరణం

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: చెరుకుపల్లి బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి పన్నీరుతో అభిషేకం నిర్వహించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం బాలకోటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలు ఉంటాయన్నారు.

వ్యర్థాలతో దుర్వాసన

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: మండల పరిధిలోని సుబ్బారెడ్డి పాలెం వెళ్లే రోడ్డులో వ్యర్థాలు పడేస్తున్నారు. రోడ్డు పక్కన వ్యర్థాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. చెత్తతో పాటు జంతు కళేబరాలు పడేయడంతో అటుగా వెళ్లేవారికి దుర్వాసన వస్తోంది. పక్కనే పంట కాలువ ఉండటంతో అందులోనూ వ్యర్థాలు వేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది చెత్త కుప్పలను అక్కడ నుంచి తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సుబ్బారెడ్డిపాలెం రోడ్డులో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న చెత్తకుప్పలు

తొలగించారు.. పక్కన ఉంచారు!

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాలు జిల్లా కేంద్రమైన బాపట్లలో రోడ్డు విస్తరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో తొలగించారు. వాటిని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉంచారు. పట్టణంలోని గడియార స్తంభం, పాతబస్టాండ్ కూడలిలో ఆయన విగ్రహాలు గతంలో ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వాటిని అలాగే ఉంచడం గమనార్హం.

మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహాలు

రోడ్డుపైకి మురుగు

నగరం, న్యూస్‌టుడే: నగరం నాలుగో వార్డులోని సీసీ రోడ్డుపై మురుగుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం నీరు ప్రవహించడం వల్ల పాచిపట్టి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేని, అధికారులు చొరవచూపి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈవిషయమై కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డుపైకి మురుగు నీరు వదులుతున్న వారికి నోటీసులు ఇస్తామన్నారు.

నగరం సీసీ రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు

బిల్లులు రాక.. పనులు సాగక

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె వ్యవసాయ మార్కెటింగ్ యార్డు నూతన భవన నిర్మాణ పనులు అయిదు నెలలుగా నిలిచాయి. పాత భవనాన్ని తొలగించి రూ. కోటి వ్యయంతో 2024 మార్చిలో పనులు చేపట్టారు. గుత్తేదారు భవనం నిర్మించి ప్లాస్టరింగ్ చేయించారు. రూ. 71 లక్షల వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు ఆపేశారు. కార్యాలయ సిబ్బంది గోదాములో సామగ్రి భద్రపర్చుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

పొలాలకు వెళ్లాలంటే యాతనే

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: అద్దేపల్లి బాడవ పొలాలకు వెళ్లేందుకు రైతులు నరక యాతన పడుతున్నారు. మట్టి రోడ్డు కావడంతో వర్షాలకు బురదమయంగా మారి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం పంటలకు వేయడానికి ఎరువులు తీసుకెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. 20 ఏళ్ల క్రితం డొంక రోడ్డుకు మట్టివేసి వదిలేశారు. రహదారులను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.

చినుకు పడితే అడుగు వేయలేం!

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: చందోలులో వసతులు మెరుగుపడటం లేదు. ప్రధాన రహదారి నుంచి రసూల్‌పేటకు వెళ్లే హాబీబుల్లా వీధిలో వర్షం కురిస్తే అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. ఈ వీధికి ఇంత వరకు సీసీ రహదారి నిర్మించకపోవడంతో ఎక్కడ నీరు అక్కడే నిలుస్తోంది. వర్షపు నీరు బయటకు పోయేందుకు కాలువలు లేకపోవడంతో రోడ్డుపైనే తిష్ఠ వేస్తోంది. గృహాల్లో నుంచి అడుగు బయటకు వేయలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఫిల్టర్‌బెడ్‌లో పిచ్చిచెట్లు తొలగించండి

పేరలి(బాపట్లటౌన్) న్యూస్‌టుడే: కర్లపాలెం మండల పరిధిలోని పేరలి గ్రామంలో తాగునీటి ఫిల్టర్‌బెడ్‌లో జమ్ము, పిచ్చిచెట్లు, నాచు ఉండి కలుషిత నీరు సరఫరా అవుతోంది. నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. నూతన ఫిల్టర్ బెడ్‌లు అవసరం ఉన్నా పంచాయతీలో నిధులు లేవంటున్నారు. కనీసం ఫిల్టర్ బెడ్‌లలో ఉన్న చెట్లను కూడా తొలగించటంలేదు. దీంతో నీళ్లు పచ్చగా మారి, వాసన వస్తున్నాయి. ఫిల్టర్ బెడ్‌లను బాగుచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పేరలి గ్రామంలోని ఫిల్టర్ బెడ్ ఇలా..

రోడ్డును ఆక్రమించిన మొక్కలు

భర్తిపూడి(బాపట్లటౌన్) న్యూస్‌టుడే: మండల పరిధిలోని భర్తిపూడి పంచాయతీ బాబూ జగ్జీవన్ రామ్ కాలనీ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు అల్లుకుపోయాయి. పాములు, విషపురుగులు చేరుతున్నాయని స్థానికులు తెలిపారు. కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. పంచాయతీ సిబ్బంది స్పందించి సమస్యలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

భర్తిపూడిలో రోడ్డుపైకి ఇలా..

బాపట్లలో భారీవర్షం

రైలుపేట(బాపట్ల), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం బాపట్లలో మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడ్డారు. రైలుపేటలో లోతట్టుప్రాంతాలైన క్రిస్టియన్‌పేట, రామకృష్ణాపురం ఎస్టీ కాలనీ, బేతనీకాలనీ పరిధిలోని పేదలకాలనీ, భావరాజు దిబ్బలు, శారదాపురికాలనీ, వెన్నెలకంటినగర్, ఉప్పరపాలెంలో గృహాల చుట్టూ నీరు చేరింది. నరాలశెట్టివారిపాలెం, ఆంధ్రకేసరినగర్, ఇందిరానగర్, రాజీవ్‌నగర్, ప్యాడిసన్‌పేట లేఅవుట్ ప్రాంతాలు నీట మునిగాయి. మొంథా తుపాను విధ్వంసం నుంచి పట్టణ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి భారీవర్షం కురవటం ముంపు సమస్యలను మరింత పెంచింది.

నరాలశెట్టివారిపాలెంలో నిలిచిన నీరు

సందడిగా చెకుముకి పోటీలు

అమృతలూరు: అమృతలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. పోటీల్లో అమృతలూరు పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా మోపర్రు, గోవాడ పాఠశాల విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు నిరీక్షణరావు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు.

చెరుకుపల్లి గ్రామీణ: విద్యార్థులు చదువులో రాణించాలని గుళ్లపల్లి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం కె.కవిత అన్నారు. మంగళవారం పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి మండల స్థాయి పోటీలు నిర్వహించారు. మొత్తం 22 పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రతిభా పోటీలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి చెరుకుపల్లి జడ్పీఉన్నత, గుళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలల్లో హోలియర్ వరల్డ్ స్కూల్ ఆరేపల్లి ప్రథమ స్థానం, పొన్నపల్లి మేరీరోజ్‌బర్డ్స్ స్కూల్ ద్వితీయ స్థానంలో నిలిచాయని వేదిక అధ్యక్షుడు కాటూరి నాగేశ్వరరావు తెలిపారు.

విజేతలతో ఉపాధ్యాయుల బృందం

నీరు నిల్వకుండా చూడండి

వేమూరు, న్యూస్‌టుడే: జంపని ఉన్నత పాఠశాల ప్రాంగణం పల్లంగా ఉండటంతో కొద్దిపాటి వర్షం కురిసినా నీరు నిలిచి విద్యార్థులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో 400 మంది చదువుకుంటున్నారు. పాఠశాల ముందు ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఆటలు ఆడుకుంటున్నారు. అక్కడ నీరు నిలుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని మెరక తోలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ డీఈవో సురేష్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు.

జంపని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో..

క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహం

బాపట్ల, న్యూస్‌టుడే: కళాశాల దశ నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య నాగార్జున వర్సిటీ అంతర కళాశాలల పురుషులు, మహిళల టేబుల్ టెన్నిస్ పోటీలను బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలతో మనో వికాసం కలుగుతుందన్నారు. సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి పెంపొందుతాయన్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, కోశాధికారి వీరబ్రహ్మం, బీఈసీ ప్రిన్సిపల్ రమాదేవి పాల్గొన్నారు.

శివతత్వం.. విశ్వవ్యాప్తం

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: శివతత్వం విశ్వవ్యాపమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. పట్టణంలోని ఎన్ఎస్‌పీ అగ్రహారం రామలింగేశ్వరాలయం శత వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి ఆయన ప్రవచించారు. భక్తి భావం, దైవచింతన మనుషుల్లో జ్ఞానవెలుగుల్ని ఇస్తుందన్నారు. ప్రాణాయామం సాధన చేస్తే ఏకాగ్రత వస్తుందన్నారు. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలన్నారు. బాపట్లలో నిర్మించిన గంగాపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం వందేళ్లుగా బాపట్ల వాసులకు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోందన్నారు. గరికపాటిని ఉత్సవ నిర్వాహకులు సత్కరించారు.

ప్రసంగిస్తున్న గరికపాటి నరసింహారావు

ఘనంగా అయ్యప్పస్వామి పడిపూజ

బాపట్ల: మండల పరిధిలోని కంకటపాలెంలో అయ్యప్పస్వామి పడిపూజోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. 18 మెట్లకు విశేష పూజలు, స్వామి ఉత్సవమూర్తికి అభిషేకాలు చేశారు. దీక్షాపరుల శరణుఘోషతో మార్మోగింది. ఉత్సవ నిర్వాహకులు దీక్షాపరులకు సద్ది ఏర్పాటు చేశారు.

అన్నదాత చూపు.. సాంకేతికత వైపు

న్యూస్‌టుడే, వేమూరు

వ్యవసాయంలోనూ సాంకేతికతను అన్నదాతలు అందిపుచ్చుకుంటున్నారు. వరి విత్తే వెద గొర్రుల నుంచి వరి కోత, నూర్పిడి ఒకేసారి చేపట్టే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం డ్రోన్ల సాయంతో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో వాడే మందుల మోతాదు తగ్గించుకోవడంతోపాటు, కూలీల కొరతను అధిగమిస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పొలాల్లో లోతుగా నీరు ఉంటోంది. ఈ క్రమంలో స్ప్రేయర్లతో పైర్లలో మందుల పిచికారీ కష్టంగా మారింది.

డ్రోన్‌ల సాయంతో పురుగుమందు పిచికారీ

దీంతో సాధారణ పద్ధతి కంటే డ్రోన్ల సాయంతో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. వాటితోనే కొందరు రైతులు పురుగు, తెగులు మందులను పిచికారీ చేయిస్తున్నారు. వేమూరు, చుండూరు, కొల్లూరు, అమృతలూరు, భట్టిప్రోలు మండలాల్లో వివిధ పైర్లపై మందుల పిచికారీకి డ్రోన్లను వినియోగిస్తున్నారు.

వరిలో పురుగు మందు పిచికారీ చేస్తున్న డ్రోన్

మందు వినియోగం తక్కువ

వాస్తవానికి వ్యవసాయాధికారుల సూచనల ప్రకారం ఎకరా వరిపైరుపై తైవాన్ స్ప్రేయర్‌తో మందు చల్లించాలంటే 120 నుంచి 140 లీటర్ల నీటిలో మందు కలిపి చల్లించాలి. మందు చల్లే వ్యక్తితోపాటు, ట్యాంకులో నీరు పోయడానికి మరో కరు అవసరం. అందుకు రూ.వేయి వరకు ఖర్చు అవుతుంది. అదే డ్రోన్లతోనైతే 10 నుంచి 20 లీటర్ల నీటిలో ఎకరానికి సరిపడా పురుగుమందు కలిపి పిచికారీ చేయించవచ్చు. దీన్నివల్ల ఐదు ఎకరాలకు ఓ కూలి సరిపోతాడు. డ్రోన్‌తో ఎకరం మందు పిచికారీ చేసినందుకు రూ.400 ఖర్చు. అంతేకాదు పురుగు మందు మోతాదు కూడా తగ్గించుకోవచ్చని అన్నదాతలు చెబుతున్నారు.



(c) eenadu

చీరాల

•చీరాల •అద్దంకి •పర్చూరు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల అర్బన్: 9849165189 అద్దంకి: 9440915704 పర్చూరు: 8008574106

? రేజింగురం రోడ్డు నుంచి కాలువ కట్ట మీదుగా ఆయిల్ మిల్లు రోడ్డు వరకు గల విద్యుత్తు స్తంభాలకు వీధి దీపాలు లేవు. జలీవల మరమ్మతుల పేరుతో వాటిని తొలగించారు. తిరిగి బిగించలేదు. - **గణపతి, అద్దంకి** ✔ వెంటనే బిగించి ఏర్పాటు చేయిస్తాం. - **జి.లోకేష్, ఏఈ., అద్దంకి పురపాలక సంఘం.** -అద్దంకి, న్యూస్‌టుడే

? పెదగంజాం పరిధిలోని గ్రీ చర్చి వెనుక వైపు బజారులో ఉన్న వీధి దీపాలు వెలగడం లేదు. సమస్యను పరిష్కరించండి. - **కొమ్ము రూతమ్మ, ముద్ద పీటరు, స్థానికులు, అంబేడ్కర్ నగర్.** ✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి, వెంటనే వీధి దీపాలు వెలిగించి సమస్యను పరిష్కరిస్తాం. - **కె.కృపారావు, ఇన్‌ఛార్జి గ్రామ కార్యదర్శి, పెదగంజాం.** -చినగంజాం, న్యూస్‌టుడే

? రావినూతల పంచాయతీ కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఇసుక అడ్డుగా ఉంది. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. సమస్యను పరిష్కరించాలి. - **దామా శ్రీను, రావినూతల** ✔ వెంటనే స్థానిక పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. - **చంద్రసేన్, డిప్యూటీ ఎంపీడీవో, కొరిశపాడు మండలం.** -మేదరమెట్ల, న్యూస్‌టుడే

మురుగు తొలగింపు

స్పందనకు వందనం

మేదరమెట్ల, న్యూస్‌టుడే: మేదరమెట్లలోని మిద్దెలదొడ్డి రోడ్డుపై మురుగు నీరు పారుతుంది. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 2న మేమున్నాం..మీకు తోడుగా వార్త ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ యంత్రాలతో కాలువలో పూడిక తీయించారు. మరో నెలరోజుల్లో కాలువ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

శనగలో అంతర పంటలు లాభదాయకం

విత్తనాల కిట్లను మహిళా రైతులకు అందజేస్తున్న మోహన్

వంకాయలపాడు (ఇంకొల్లు): శనగలో అంతర పంటలు లాభదాయకమని ప్రకృతి వ్యవసాయ అధికారిణి డీపీఎం మోహన్ పేర్కొన్నారు. మంగళవారం వంకాయలపాడు యూనిట్‌లో జరిగిన విత్తన కిట్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. శనగ రైతులకు రాయితీపై పోలు చుట్టూ వేసుకునేందుకు రెండు కిలోల జొన్నలు, కిలో సజ్జలు, అంతర పంటలుగా అర కిలో ఆవాలు, రెండు కిలోల ధనియాలు, అర కిలో మొక్కజొన్నలు, 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలు అందజేస్తున్నామన్నారు. వెంకటస్వామి, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం

చినగంజాం: పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండొచ్చని ఎంపీడీవో కె.ధనలక్ష్మి పేర్కొన్నారు. మున్నంవారిపాలెం పరిధిలోని రాజమాత కాలనీలో కాలువ వెంట రోడ్డుపై పిచ్చి మొక్కలు, తుమ్మచెట్లు పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. దీంతో ఎంపీడీవో ధనలక్ష్మి, గ్రామ కార్యదర్శి కె.సునీత ఆధ్వర్యంలో స్థానికులు పి.నాగరాజుతో పాటు కాలనీ వాసులు శ్రమదానంతో వాటిని మంగళవారం తొలగించారు.

మహిళా జట్టు గెలుపుతో ప్రదర్శన

అద్దంకి, న్యూస్‌టుడే: మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచిన నేపథ్యంలో రోటరీక్లబ్ ఆఫ్ శింగరకొండ బాధ్యులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు.

నిత్యావసర సరకుల పంపిణీ

దేగరమూడి(మార్టూరు), న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో దేగరమూడి గ్రామం ఆదర్శ నగర్ కాలనీలో వరదనీరు చేరిన గృహాల్లోని బాధిత కుటుంబాలకు మంగళవారం తహసీల్దార్ ప్రశాంతి, తెదేపా నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

జె.పంగులూరు: కొండమంజులూరులో 59 చేనేత కుటుంబాలకు మంగళవారం తహసీల్దారు పోఘరి సింగారావు, గ్రామ పెద్ద చింతల సుబ్బారావు చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

హక్కుల కోసం పోరాడిన బిర్సాముండా

తిమ్మాయపాలెం(అద్దంకి): ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం పోరాడిన మహాయోధుడు బిర్సాముండా అని ప్రధానోపాధ్యాయుడు పి.గంగాధర్ అన్నారు. తిమ్మాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో బిర్సా ముండా జయంతి జరిగింది.

మార్టూరు: మార్టూరు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో బిర్సాముండా జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించి, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విజేతలను జిల్లా సమగ్రశిక్ష కో-ఆర్డినేటర్ వి.సత్యనారాయణ, హెచ్ఎం పి.జయకుమార్, సీఆర్పీ రామారావులు అభినందించారు.

తూటుకాడ తొలగింపు

శింగరకొండ(అద్దంకి): స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఎదుట గల భవనాశి కోనేరు స్నాన ఘట్టాల వద్ద తూటుకాడను సిబ్బంది తొలగించారు. కొండమంది భక్తులు తమ చిన్నారుల తలలకు స్నానం చేయించేందుకు ప్రయత్నించగా సిబ్బంది వారించారు. నీళ్లలో దిగిన వారికి అల్లర్ల మచ్చలని, దిగవద్దని హెచ్చరించారు. నీళ్ల పైభాగాన ఏర్పడిన వ్యర్థాలను వెలికి తీసి, ట్రాక్టర్‌లో తరలించారు.

సామాజిక భవనానికి శంకుస్థాపన

కొమ్మాలపాడు (సంతమాగులూరు): కొమ్మాలపాడులో రూ.50 లక్షలతో బీసీ కాలనీలో నిర్మించనున్న సామాజిక భవన నిర్మాణానికి సంతమాగులూరు ఎంపీపీ వైర్మన్ ధేలప్పారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సీనియర్ నిపుణులతో ఈ పనులు చేపట్టినట్లు పీఆర్ ఏఈ నాగేశ్వరరావు తెలిపారు.

పాఠశాల విద్యార్థులకు దంత పరీక్షలు

అద్దంకి, న్యూస్‌టుడే: పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా మందిరం నిర్వాహకుల ఆధ్వర్యంలో బాబా శతజయంత్యుత్సవాల్లో భాగంగా స్తంతంబడి, కట్టుకం దడిపాలెం పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. వైద్యులు చెన్నుపల్లి భవానిప్రియదర్శిని, యామిని కృష్ణప్రియాంకలు 106 మందికి పరీక్షలు చేశారు. ఎంఈవో-2 కేవీ.శ్రీనివాసరావు, చిన్ని శ్రీహరి, ఉమాదేవి, అంజాడీబాష్, చిట్టిబోయిన వీరయ్య పాల్గొన్నారు.

ఇరువర్గాలు బైండోవర్

పర్చూరు, న్యూస్‌టుడే: మండలంలోని చెరుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి విషయంలో బంధువుల దాడి చేసి గాయపరిచారని చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అక్కడి అవుట్‌పోస్ట్ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం ఇరువర్గాలను పోలీసులు బైండోవర్ చేసినట్లు సమాచారం.

స్వీయ నమూనాల తయారీ

మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో కొన్ని వారాలుగా విద్యార్థులకు వృత్తి విద్యకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. మంగళవారం పిల్లలతో హెల్త్ కేరీర్ సంబంధించిన కొన్ని నమూనాలు స్వయంగా తయారు చేయించారు. హెచ్ఎం అంజనీదేవి, రమ్యలత పాల్గొన్నారు.

నిలిచిన రిజిస్ట్రేషన్లు

ఆందోళనలో పందిళ్లపల్లి గ్రామస్థులు

వేటపాలెం, న్యూస్‌టుడే

రీసర్వే సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన పొలాలన్నీ అసైన్డ్ కింద చూపించారు. దీంతో తమ సమస్య పరిష్కరించాలంటూ గ్రామ ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు గ్రామంలోని ఇళ్ల స్థలాలు, భవనాలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి... పలితంగా ఆత్యవసరమై అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి పంచాయతీ జనాభా సుమారు 7423 మంది కాగా, గృహాలు 2218 వరకు ఉన్నాయి. గత ఏడాది ఆక్టోబరు వరకు గ్రామంలోని గ్రామకంఠ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం వీటిని చీరాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నిలుపుదల చేశారు.

ఆదేమని అడిగితే మీ గృహాలు ఉన్న సర్వే నంబర్లు ఎల్‌పీఎం నంబర్లతో పాటు ప్రభుత్వ భూములుగా చూపడంతో రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని

పందిళ్లపల్లి గ్రామం

చెబుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. కొండరైతే పిల్లల చదువు కోసం, ఇతరత్రా పనుల కోసం అనేక మంది ఆస్తులను విక్రయించుకుని రిజిస్ట్రేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా దాదాపు 20 మందికిపైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రెవెన్యూ అధికారులకు..

గ్రామంలో ఉన్న సర్వే నంబర్లు 32/1, 33/1, 36/1,2,3,4, 42/8బి, 43/11, 50/1, 0/2, 56/4, 62, 69/10, 72/3, 83, 84, 100లో గ్రామ కంఠం భూమికి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు వినతిపత్రాలు అందజేశారు. వీటికి రిజిస్ట్రేషన్లు జరగాలంటే తప్పనిసరిగా కలెక్టరు, సంయుక్త కలెక్టరు ఆ భూమి గ్రామకంఠం అని లిఖితపూర్వకంగా ఇస్తేనే జరుగుతాయని రిజిస్ట్రార్ చెబుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.

సమస్య నాదృష్టికి వచ్చింది

సమస్య నా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. త్వరలో సమస్య పరిష్కారం అయ్యేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం.

- చంద్రశేఖర్‌నాయుడు, ఆర్డీవో, చీరాల

బొమ్మలతో విద్యార్థుల మనసులో చెరగని ముద్ర

విజేతలకు బహుమతులు అందిస్తున్న ఉపాధ్యాయులు

శింగరకొండ (అద్దంకి): చిత్రలేఖనం పోటీల్లో గీసిన బొమ్మలు విద్యార్థుల మనసులో చెరగని ముద్ర వేస్తాయని చిత్రకళ ప్రధానోపాధ్యాయుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఉన్నత పాఠశాలలో మంగళవారం 'మెరిపమైన పండగ'పై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వీటిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో డి.ద్రావణి, పి.త్రేస్సి, జె.బాబుశ్రీబాయిలు నిలిచారు. విజేతలకు 'ఈనాడు' సమకూర్చిన బహుమతులు అందించారు. ప్రధానోపాధ్యాయురాలు పి.చాముండేశ్వరి, ఉపాధ్యాయులు పి.కృష్ణవేణి, కె.పూర్ణిమ, ఎల్.చంద్రావతి పాల్గొన్నారు.

సర్వీస్ రోడ్డు విస్తరించాలని వినతి

చీరాల గ్రామీణం: ఈపూరుపాలెం పరిధిలోని జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సిండికేట్ కాలనీ సర్వీస్ రోడ్డును విస్తరించాలని కూటమి నాయకులు చంద్రమౌళి, గూడూరి శివరామప్రసాద్ కోరారు. గ్రామ కార్యదర్శి బాపూజీకి మంగళవారం వినతిపత్రం అందించారు.

సాగులో సాంకేతికతతో డబ్బు ఆదా

మహిళలకు విత్తనాలు నాటే యంత్రాలు అందజేసిన కంపెనీ ప్రతినిధులు

మార్టూరు, న్యూస్‌టుడే: రైతులు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమయాన్ని, వ్యయాన్ని తగ్గించుకోవాలని ఏవో లావణ్య తెలిపారు. అద్వాంటా సీడ్స్ ఆధ్వర్యంలో మంగళవారం మహిళా రైతుల సాధికారతలో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎంపిక చేసిన మహిళా రైతులకు ఉచితంగా మొక్కజొన్న విత్తనాలు నాటే యంత్రాలను పంపిణీ చేశారు. అడ్వాంటా సీడ్స్ జోనల్ మేనేజర్ శేఖర్‌రెడ్డి మాట్లాడారు.

దాడి ఘటనపై పరస్పర కేసులు

మార్టూరు, న్యూస్‌టుడే: కోలలపూడికి చెందిన అరుణ్‌కుమార్, ఆరోగ్యం మధ్య స్థలవివాదం రేగి కర్రలతో దాడి చేసుకోవడంతో గాయాలై మార్టూరు సీహెచ్‌సీలో వైద్యసేవలు అందుకుంటున్నారు. దీనిపై వైద్యశాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పరస్పరం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదా వెల్లడించారు.

వదలని మురుగు

మొంథా తుపాను ప్రభావం దండుబాటలో ప్రజలు నేటికి మురుగుతో అవస్థలు పడుతున్నారు. వైకుంఠపురం, జాలమ్మ గుడి, బలహీనవర్గాల కాలనీ, శ్రీరామ్‌నగర్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకా ఎక్కడికక్కడే నిలిచిఉంది. బలహీన వర్గాల కాలనీలో ఇళ్ల చుట్టూ మురుగు నిలిచి, యానాది కాలనీ రహదారిలో నీరు నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని త్వరితగతిన నీరు బయటకు పంపాలని స్థానికులు కోరుతున్నారు. - **చీరాల, న్యూస్‌టుడే**

కోటి ఒత్తులతో దీపోత్సవం

జొన్నతాళి (మార్టూరు), న్యూస్‌టుడే: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని జొన్నతాళిలోని శ్రీ గంగా పార్వతీ సమేత మహాకాళేశ్వరస్వామి వారి దేవాలయం ఎదుట మంగళవారం మహాశివ లింగాకృతిని, ఓంకారాన్ని తీర్చిదిద్ది కోటి ఒత్తులతో దీపారాధన చేపట్టారు. గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు దీపోత్సవంలో పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకిలో బుధవారం ద్వారకానగర్, ఆటోనగర్, శింగరకొండ, శింగరకొండపాలెం పరిసరాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ దామోదరం తెలిపారు. అలాగే కాకానిపాలెం, మౌలానగర్, గరటయ్య కాలనీ, రేణింగవరం రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని చెప్పారు.

చీరాల,చీరాల గ్రామీణం: పాతచీరాల ఫీడర్ పరిధిలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా పాత చీరాల, కొత్తపాలెం, సీతానగరం ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ-2 బి.శంకర్ తెలిపారు. * ఈపూరుపాలెం సబ్ స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా ఈ గ్రామ పరిధిలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రాజేంద్రకుమార్ తెలిపారు.

రాత్రికి రాత్రే వినాయక విగ్రహం ఏర్పాటు

కట్టడాన్ని తొలగిస్తున్న పురపాలక సిబ్బంది

అద్దంకి, న్యూస్‌టుడే : ర.భ. శాఖ స్థలంలో రాత్రికి రాత్రే వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ర.భ. ఏఈ శివన్నారాయణ అందించిన సమాచారం మేరకు.. అద్దంకి-సంతమాగులూరు రాష్ట్రీయ రహదారిపై సాగర్ కాలువ ఒడ్డు ర.భ. భూమిలో ఓ ప్రజాప్రతినిధి వినాయక విగ్రహం ఏర్పాటుచేసి, మందిరం కట్టారు. రాబోయే మినీ బైపాస్ రహదారికి ఇది ఆటంకమని స్థానికులు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న అనంతరం పురపాలక, రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు మంగళవారం తొలగించారు.

చెకుముకి పోటీ పరీక్షల నిర్వహణ

అద్దంకి, మేదరమెట్ల, జె.పంగులూరు, బల్లికురవ, చీరాల గ్రామీణం, వేటపాలెం, ఇంకొల్లు, మార్టూరు, న్యూస్‌టుడే: మండల స్థాయిలో చెకుముకి పోటీ పరీక్షలను మంగళవారం నిర్వహించారు. అనంతర విజేతలను ప్రకటించారు. మేదరమెట్ల, పంగులూరు, బల్లికురవ జడ్పీ ఉన్నత పాఠశాల, చీరాల కేజీఎం బాలికోన్నత, వేటపాలెం బాలికోన్నత, మార్టూరు మండలం బొబ్బేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.

ఆర్థిక అక్షరాస్యతపై కళాజాతా

పమిడిపాడు (మేదరమెట్ల), న్యూస్‌టుడే: కొరిశపాడు మండలం పమిడిపాడు సొసైటీలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తూ మంగళవారం కళాజాతా నిర్వహించారు. మిరియాల తిరుపతి బాలాజీ బృందం సహకార బ్యాంకుల్లో ధన వృద్ధి పథకం, బంగారం, వ్యవసాయ రుణాలపై వీధి నాటిక ప్రదర్శించారు. జాగర్లమూడి జయకృష్ణ పాల్గొన్నారు.

నీట మునిగిన పొలాల పరిశీలన

చీరాల అర్బన్: మొంథా తుపానుతో నియోజకవర్గంలో నష్టపోయిన బాధితులందరికీ వెంటనే సాయాన్ని అందజేయాలని కోరుతూ ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడుకు వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కరణం వెంకటేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. తొలుత వెంకటేష్ వేటపాలెం మండలంలో పొలాలు, చేనేత మగ్గాలను ఆ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

అన్న క్యాంటీన్ తనిఖీ

అద్దంకి, న్యూస్‌టుడే: అన్న క్యాంటీన్‌ను పురపాలక కమిషనర్ డి.రవీంద్ర, 10వ వార్డు కౌన్సిలర్ కొమ్మాలపాటి సుధీర్ మంగళవారం పరిశీలించారు. నామ్ రహదారిపై ఎన్ఎస్పీ కార్యాలయం ఆవరణలోని క్యాంటీన్‌లో రోజూ 300 మందికి తగ్గకుండా అల్పాహారం, భోజనం చేస్తున్నారు.

దుద్దుకూరులో నేత్రదానం

ఇంకొల్లు, న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది. దుద్దుకూరుకు చెందిన పిరమిడ్ మాస్టర్ కోమటి బాలయ్య(91) మంగళవారం మృతిచెందారు. రోటరీ అవయవ నేత్రదాన సలహా కేంద్రం ప్రతినిధులు శంకర కంటి ఆస్పత్రి సిబ్బందిని రప్పించి, మృతుడి కార్నియాలను సేకరించారు.

కుష్ఠు రోగుల గుర్తింపుపై శిక్షణ

జె.పంగులూరు, న్యూస్‌టుడే: పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి శివచెన్నయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కుష్ఠు వ్యాధి రోగుల గుర్తింపు సర్వేపై ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

పది గొర్రెలు మృతి

జె.పంగులూరు: బొల్లాపల్లి గ్రామానికి చెందిన బుర్ల రామాంజనేయులు మంగళవారం గొర్రెల మందతో జాతీయ రహదారిపై కొండమంజులూరు వద్ద దాటుతుండగా గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో 10 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినోద్‌బాబు తెలిపారు.

పౌర్ణమి స్నానాలకు వెళ్లొద్దు

మైకుతో ప్రచారం చేస్తున్న పోలీసు

చినగంజాం, న్యూస్‌టుడే: మండలంలోని మోటుపల్లి, చినగంజాం పల్లెపాలెం, పెదగంజాం సముద్ర తీరం వెంట తుపానుతో గుంతలు పడ్డాయని, బీచ్ కోతకు గురైందని బుధవారం కార్తిక పౌర్ణమికి భక్తులు స్నానాలకు వెళ్లవద్దని పోలీసులు మైకులతో గ్రామాల్లో మంగళవారం ప్రచారం చేశారు. బీచ్‌ల వద్ద స్నానాలు నిషేధించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు, ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

అమ్మకం గురించి ఋణగ్రహీతకు తెలియజేస్తూ 30 రోజుల ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క నిబంధన 6(2)/8(6) ప్రకారం)

వీరి నుండి

చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ కార్యాలయం, ఒంగోలు తరుపున SARFAESI యాక్ట్ 54/2002 క్రింద దిగువ వారికి

విషయం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించవలసిన బకాయి మొత్తము రాబట్టుటకు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ (యాక్ట్ 54/2002) క్రింద మీకు చెందిన ఆస్తిని విక్రయించుట.

బ్యాంకు వారికి చెల్లించవలసిన బకాయి మొత్తములను నోటీసులో తెలిపిన నిర్ణీతకాలంలోగా చెల్లించవలసినదిగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క 13(2) సెక్షన్ క్రింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూర్డ్ క్రెడిటార్ వారు మీకు దిగువ తెలిపిన తేదీలలో డిమాండ్ నోటీసును జారీచేసినారు. అయినప్పటికీ మీరు సదరు నోటీసులో సూచించిన నిర్ణీత కాలంలోగా బకాయి మొత్తము చెల్లించుటలో విఫలమైనందున సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు-2002 యొక్క 6/8వ రూలుతో కూడిన సదరు చట్టం 13(4) సెక్షన్ క్రింద స్థిర సెక్యూర్డ్ ఆస్తులను అధీకృత అధికారి దిగువ తెలిపిన తేదీలలో లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకున్నారు.

సెక్యూర్డ్ ఆస్తిని స్వాధీనం చేసుకున్న తరువాత కూడా మీరు బ్యాంకుకు చెల్లించవలసిన బకాయి మొత్తమును చెల్లించలేదు. అందువలన ఈ నోటీసు అందిన తేదీ నుండి 30 రోజులు తరువాత బహిరంగ ఇ-వేలం నిర్వహించుట ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దిగువ తెలిపిన ఆస్తులను విక్రయించవలసిన అవసరం ఉంటుంది. ఇ-వేలం తేదీ మరియు సమయంతో పాటు ఆస్తి యొక్క రిజర్వు ధర మరియు ఇ-వేలం నిర్వహించు సర్వీస్ ప్రొవైడర్ వివరములు మీకు విడిగా తెలియజేయబడతాయి.

కావున, అమ్మకం ప్రకటన ప్రచురణ తేదీకి ముందుగా మీరు బ్యాంకు వారికి చెల్లించవలసిన బకాయి మొత్తముతో పాటు దానిపై తదుపరి వడ్డీ, బ్యాంకు వారికి సంభవించిన ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలు చెల్లించినచో, ఆస్తి అమ్మకంపైన తదుపరి చర్యలు చేపట్టబడవు మరియు సదరు చట్టం 13(8) సెక్షన్ పరిధిలో మీ తనఖా ఆస్తులను మీరు విడిపించుకోవచ్చును.

ఋణగ్రహీతలు/సహ-పూచీదారులు/హామీదారులు మరియు షెడ్యూలు ఆస్తి వివరములు

సింగరాయకొండ బ్రాంచ్ (బ్రాంచ్ మేనేజర్ పేరు: శ్రీ సంతాను మహాకుడ్ ఫోన్ నెం. 98531 43606

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ భవానీ ఇంజినీరింగ్ వర్క్స్, ప్రొప్రయిటర్: శ్రీ కోపూరి మహేష్, తండ్రి : కోపూరి యానాదయ్య, డి నెం.392, బుంగబావి సెంటర్, ప్రైమరీ స్కూల్ దగ్గర, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా 523101. 2) శ్రీ కోపూరి మహేష్ (ప్రొప్రయిటర్), తండ్రి : కోపూరి యానాదయ్య, డి నెం.392, బుంగబావి సెంటర్, ప్రైమరీ స్కూల్ దగ్గర, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101. 3) శ్రీమతి కోపూరి భవాని, భర్త : శ్రీ కోపూరి మహేష్, డి నెం.8-659, వాటర్ ట్యాంక్ బజార్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా- 523101. 4) శ్రీ వర్థినేని మల్లికార్జున రావు, తండ్రి : వర్థినేని పిచ్చయ్య, డి నెం.17-1-128, సింహాద్రి నగర్, కందుకూరు గ్రా & మం, SPSR నెల్లూరు-523105.

డిమాండ్ నోటీసు తేది : 13.08.2024 స్వాధీనత నోటీసు తేది : 08.11.2024

స్థిరాస్తి వివరములు: ఐటమ్ నెం.1 : SPSR నెల్లూరు జిల్లా, కందుకూరు టౌన్, కందుకూరు మున్సిపాలిటీ, ఇప్పగుంట రోడ్డు దగ్గర, సర్వే నెం.115/సి100, ప్లాట్ నెం.56 వద్ద విస్తీర్ణం 183.33 చ॥గ॥లలోని ఖాళీ ఇంటి స్థలం శ్రీ కోపూరి మహేష్ గారికి చెందినది. హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.84 యొక్క స్థలం, విస్తీర్ణం 33 అ॥లు, పడమర : 25 అ॥ల వెడల్పు బజార్, విస్తీర్ణం 33 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.57 యొక్క స్థలం, విస్తీర్ణం 50 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.55 యొక్క స్థలం, విస్తీర్ణం 50 అ॥లు.

ఐటమ్ నెం.2 : SPSR నెల్లూరు జిల్లా, కందుకూరు టౌన్, కందుకూరు మున్సిపాలిటీ, ఇప్పగుంట రోడ్డు దగ్గర, సర్వే నెం.115/సి100, ప్లాట్ నెం.57 వద్ద విస్తీర్ణం 183.33 చ॥గ॥లలోని ఖాళీ ఇంటి స్థలం శ్రీమతి కోపూరి భవాని గారికి చెందినది. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.83 యొక్క స్థలం, విస్తీర్ణం 33 అ॥లు, పడమర : 25 అ॥ల వెడల్పు బజార్, విస్తీర్ణం 33 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.58 యొక్క స్థలం, విస్తీర్ణం 50 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.56 యొక్క స్థలం, విస్తీర్ణం 50 మరియు 61, విస్తీర్ణం 59.9 అ॥లు.

2 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ గంగవరపు నరస రెడ్డి, తండ్రి: పెంచల రెడ్డి, వెంకటేశ్వర గిరిజన కాలనీ, మూలగుంటపాడు, సింగరాయకొండ, ప్రకాశం-523101. 2) శ్రీ కోమట్ల రాజశేఖర్ రెడ్డి, తండ్రి: కోమట్ల కృష్ణా రెడ్డి, 5-238/ఎ, సెయింట్ జాన్స్ హై స్కూల్ దగ్గర, బైరాగిమన్యం, సింగరాయకొండ, ప్రకాశం-523101. 3) శ్రీ కాకుమాని నాగరాజు, తండ్రి : పెద వెంకట సుబ్బయ్య, 16-7-24, గుర్రం వారి పాలెం, కందుకూరు, ఎస్.పి.ఎస్.ఆర్.నెల్లూరు జిల్లా

డిమాండ్ నోటీసు తేది : 25.07.2022 స్వాధీనత నోటీసు తేది : 06.12.2022

స్థిరాస్తి వివరములు: ఎస్.పి.ఎస్.ఆర్.నెల్లూరు జిల్లా, కందుకూరు ఎస్ఆర్ఓ, కందుకూరు టౌన్ & మున్సిపాలిటీ, సర్వే నెం.493 మరియు 494 లోని 270 చ॥గ॥లు ప్లాట్ నెం.175 విస్తీర్ణంలో గల నివాసిత స్థలము మరియు మరేదైన ఉన్నచో అన్ని శ్రీ కాకుమని నాగరాజు, తండ్రి: పెద వెంకట సుబ్బయ్య గారి పేరున గల ఆస్తి. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం. 176/ఎ స్థలము, దక్షిణం : కాలువ, పడమర : రోడ్డు, ఉత్తరం : ప్లాట్ నెం.174 స్థలము.

3 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ పానం వెంగయ్య, తండ్రి. పి. జయరాములు, 22-4-11, నాంచారమ్మ కాలనీ, కందుకూరు, ప్రకాశం జిల్లా, ఆం.ప్ర. 2) శ్రీ మారతాటి హరి ప్రసాద్, తండ్రి. ఎమ్. వెంకటేశ్వర్లు, 5-5-69, వెంకపాలెం గ్రామం, పొన్నలూరు మండలం, ప్రకాశం జిల్లా. 3) శ్రీ షేక్ రఫీ, తండ్రి. షేక్ నమదాని, 11-2-138, కొత్తకట్ట, కందుకూరు, ప్రకాశం జిల్లా.

డిమాండ్ నోటీసు తేది : 16.03.2022 స్వాధీనత నోటీసు తేది : 05.10.2024

స్థిరాస్తి వివరములు : ఐటమ్ నెం.1 : (ప్లాట్ నెం. 2 & 3) ప్రకాశం జిల్లా, కందుకూరు ఎస్ఆర్ఓ, మహదేవ పురం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, ప్లాట్ నెం.2 మరియు 3, సర్వే నెం 748, 749 వద్ద గల మొత్తం విస్తీర్ణం 1.72 సెంట్లులోని విస్తీర్ణం 191 6/9 చ॥గ॥లలోని ఖాళీ స్థలంతో పాటు ఏదైనా నిర్మాణంతో అన్ని ఈజిమెంటరీ హక్కులతో ఉన్న శ్రీ షేక్ రఫీ, తండ్రి. షేక్ నమదాని గారికి చెందినది. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం. 9, దక్షిణం : 20 అ॥లు బజార్, పడమర : ప్లాట్ నెం.1, ఉత్తరం : ప్లాట్ నెం. 4.

ఐటమ్ నెం.2 : (ప్లాట్ నెం.5) ప్రకాశం జిల్లా, కందుకూరు ఎస్ఆర్ఓ, మహదేవ పురం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, ప్లాట్ నెం.5, సర్వే నెం.748, 749 వద్ద గల మొత్తం విస్తీర్ణం 1.72 సెంట్లులోని విస్తీర్ణం 63 8/9 చగలులోని ఖాళీ స్థలంతో పాటు ఏదైనా నిర్మాణంతో అన్ని ఈజిమెంటరీ హక్కులతో ఉన్న శ్రీ షేక్ రఫీ, తండ్రి. షేక్ నమదాని గారికి చెందినది. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.12, విస్తీర్ణం 19.02 అలు, దక్షిణం : ప్లాట్ నెం.6, విస్తీర్ణం 30 అ॥లు, పడమర : 20 అ॥లు బజార్, విస్తీర్ణం 19.2 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం. 4, విస్తీర్ణం 30 అ॥లు.

ఐటమ్ నెం.3 : (ప్లాట్ నెం.6) ప్రకాశం జిల్లా, కందుకూరు ఎస్ఆర్ఓ, మహదేవ పురం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, ప్లాట్ నెం.6, సర్వే నెం.748, 749 వద్ద గల మొత్తం విస్తీర్ణం 1.72 సెంట్లులోని విస్తీర్ణం 42 5/9 చగలులోని ఖాళీ స్థలంతో పాటు ఏదైనా నిర్మాణంతో అన్ని ఈజిమెంటరీ హక్కులతో ఉన్న శ్రీ షేక్ రఫీ, తండ్రి. షేక్ నమదాని గారికి చెందినది. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.13, విస్తీర్ణం 19.02 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.7, విస్తీర్ణం 30 అ॥లు, పడమర : 20 అ॥లు బజార్, విస్తీర్ణం 30 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం. 5, విస్తీర్ణం 30 అ॥లు.

ఐటమ్ నెం.4 : (ప్లాట్ నెం. 27) ప్రకాశం జిల్లా, కందుకూరు ఎస్ఆర్ఓ, మహదేవ పురం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, ప్లాట్ నెం.27, సర్వే నెం.748, 749 వద్ద గల మొత్తం విస్తీర్ణం 1.72 సెంట్లులోని విస్తీర్ణం 1925/9 చ॥గ॥లలోని ఖాళీ స్థలంతో పాటు ఏదైనా నిర్మాణంతో అన్ని ఈజిమెంటరీ హక్కులతో ఉన్న శ్రీ షేక్ రఫీ, తండ్రి. షేక్ నమదాని గారికి చెందినది. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.40, విస్తీర్ణం 38.06 అ॥లు, దక్షిణం : 20 అ॥లు బజార్, విస్తీర్ణం 45 అ॥లు, పడమర : 20 అ॥లు బజార్, విస్తీర్ణం 38.06 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.28, విస్తీర్ణం 45 అ॥లు.

4 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీమతి గుండవరపు లక్ష్మీకాంతమ్మ, భర్త : జి. మాధవరావు, హెచ్ నెం.24-3-51/2, దూబగుంట, కనిగిరి రోడ్, కందుకూరు టౌన్ మరియు మండలం, ప్రకాశం జిల్లా-523105. 2) శ్రీ అత్తంటి నాగేంద్రరావు, తండ్రి : ఎ. నారాయణ, దూబగుంట, కందుకూరు మండలం, SPSR నెల్లూరు జిల్లా-523105. 3) శ్రీమతి తన్నీరు వెంకమ్మ, భర్త : టి. వెంకటేశ్వర్లు, శ్రీరామ్ నగర్, సింగరాయకొండ గ్రామం మరియు మండలం, ప్రకాశం జిల్లా-523101.

డిమాండ్ నోటీసు తేది : 02.03.2023 స్వాధీనత నోటీసు తేది : 16.06.2023

స్థిరాస్తి వివరములు : ఆస్తి నెం.1 : ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, కసుమల్ల గ్రామం, ప్లాట్ నెం.35, సర్వే నెం.68/1 వద్ద విస్తీర్ణం 180 చ॥గ॥లలోని ఖాళీ రెసిడెన్షియల్ ప్లాట్ శ్రీ అత్తంటి నాగేంద్ర రావు, తండ్రి : ఎ. నారాయణ గారికి చెందినది. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.42 లోని స్థలం, విస్తీర్ణం 30 అ॥లు, పడమర : 25 అ॥ల వెడల్పు రోడ్డు, విస్తీర్ణం 30 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.36 లోని స్థలం, విస్తీర్ణం 54 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.34 లోని స్థలం, విస్తీర్ణం 54 అ॥లు.

ఆస్తి నెం.2 : ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, కసుమల్ల గ్రామం, ప్లాట్ నెం.34, సర్వే నెం.68/1 వద్ద విస్తీర్ణం 180 చ॥గ॥లలోని ఖాళీ రెసిడెన్షియల్ ప్లాట్ శ్రీమతి తన్నీరు వెంకమ్మ, భర్త : టి. వెంకటేశ్వర్లు గారికి చెందినది. హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.43 లోని స్థలం, విస్తీర్ణం 30 అ॥లు, పడమర : 25 అ॥ల వెడల్పు రోడ్డు, విస్తీర్ణం 30 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.35 లోని స్థలం, విస్తీర్ణం 54 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.33 లోని స్థలం, విస్తీర్ణం 54 అ॥లు.

5 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీమతి కాకు వరలక్ష్మమ్మ (ఋణగ్రహీత), భర్త : సింగయ్య, డి నెం.1-130, దారకానిపాడు, గుడ్లూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్-523281. 2) శ్రీ నల్లపుల రవి కుమార్ (హామీదారు), తండ్రి : వెంకట సుబ్బయ్య, మూలగుంటపాడు, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్-523281. 3) శ్రీ గుండ్ల విజయ భాస్కర్ రెడ్డి (హామీదారు), తండ్రి : జి. వెంకటేశ్వర రెడ్డి, డి నెం.4-40, వెంకటేశ్వర కాలనీ, మూలగుంటపాడు, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్-523101.

డిమాండ్ నోటీసు తేది : 12.04.2019 స్వాధీనత నోటీసు తేది : 19.12.2019

స్థిరాస్తి వివరములు : ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా, కందుకూరు మండలం, కొండముదునుపాలెం గ్రామం, ప్లాట్ నెం.194, సర్వే నెంబ. 87,92/A4,90/2, 90/5, 90/7,90/1,90/4,90/8,90/3, 90/6, 86/1,93/1, 93/2,89 వద్ద విస్తీర్ణం 241.66 చ॥గ॥లలోని ఖాళీ స్థలం శ్రీమతి కాకు వరలక్ష్మమ్మ, భర్త : సింగయ్య గారికి చెందినది. హద్దులు : తూర్పు: ఇతరుల భూమి, విస్తీర్ణం 30 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.195, విస్తీర్ణం 70.3 అ॥లు, పడమర : 24 అ॥ల వెడల్పు, విస్తీర్ణం 30 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.193, విస్తీర్ణం 74.9 అ॥లు. (లాటిట్యూడ్ : 15.186291N & లాంగిట్యూడ్ : 79.894516E)

6 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ కొల్లూరి సుధాకర్, తండ్రి : కె. హరి నారాయణ, టాటా టవర్ స్ట్రీట్, సింగరాయకొండ గ్రామం, ప్రకాశం జిల్లా-523101. 2) శ్రీ మోరుబోయిన వెంకటరావు, తండ్రి : ఎమ్. మాలకొండయ్య, మాస్క్ స్ట్రీట్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101.

డిమాండ్ నోటీసు తేది : 27.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, సోమరాజుపల్లి గ్రామం & పంచాయితీ, ప్లాట్ నెం.25 మరియు 26, సర్వే నెం.594/సి2 వద్ద విస్తీర్ణం 325.00 చ॥గ॥లలోని ఖాళీ ఇంటి స్థలం శ్రీ కొల్లూరి సుధాకర్ గారికి చెందినది. హద్దులు : తూర్పు: 20 అ॥ల రోడ్డు, విస్తీర్ణం 53 అ॥లు, పడమర : ప్లాట్ నెం.12, విస్తీర్ణం 64 అ॥లు, ఉత్తరం : వరద కాలువ, విస్తీర్ణం 50 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.24, విస్తీర్ణం 50 అ॥లు.

7 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీమతి తన్నీరు మంగమ్మ యొక్క చట్టపరమైన వారసులు, భర్త: టి. వెంకటేశ్వర్లు, ఊళ్లపాలెం కట్టింగ్ రోడ్డు, సింగరాయకొండ గ్రామం మరియు మండలం, ప్రకాశం జిల్లా-523101. 2) శ్రీ తన్నీరు వెంకట ప్రతాప్, తండ్రి: టి. వెంకటేశ్వర్లు, 7-378, శ్రీరామ్‌నగర్, వడ్డేపాలెం, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101.

డిమాండ్ నోటీసు తేది : 30.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024

స్థిరాస్తి వివరములు : ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, కందుకూరు టౌన్ మరియు మున్సిపాలిటీ, 2వ బ్లాక్, 7వ వార్డు, డి.నెం: 7-2-111, సర్వే నెం. 769/1, ప్లాట్ నెం.16 మరియు 17 లో 240 చ॥గ॥ల విస్తీర్ణంలోని ఖాళీ ఇంటి స్థలం శ్రీమతి తన్నీరు మంగమ్మ గారికి చెందినది. హద్దులు : తూర్పు : 20 అ॥ల వెడల్పు బజార్, విస్తీర్ణం 54 అ॥లు, పడమర : ప్లాట్ నెం.12 యొక్క స్థలం కొంతవరకు మరియు ప్లాట్ నెం.13 యొక్క స్థలం కొంతవరకు, విస్తీర్ణం 13 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.15 యొక్క స్థలం, విస్తీర్ణం 40 అ॥లు, దక్షిణం: ప్లాట్ నెం.18 యొక్క స్థలం, విస్తీర్ణం 40 అ॥లు.

8 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీమతి కోమట్ల లక్ష్మీ భారతి, భర్త : కె. రాజశేఖర్ రెడ్డి, హెచ్ నెం.5-238/A, సెయింట్ జాన్స్ హై స్కూల్ దగ్గర, బైరాగిమన్యం, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101. 2) శ్రీ గుండాల విజయ భాస్కర్ రెడ్డి, తండ్రి : జి వెంకటేశ్వర రెడ్డి, హెచ్ నెం.4-40, వెంకటేశ్వర గిరిజన కాలనీ, ములగుంటపాడు, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101.

డిమాండ్ నోటీసు తేది : 21.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాకల ఊళ్లపాలెం గ్రామం మరియు పంచాయితీ, సర్వే నెం.655 మరియు 657 వద్ద విస్తీర్ణం 484.00 చ॥గ॥లలోని ఖాళీ ఇంటి స్థలం శ్రీమతి కోమట్ల లక్ష్మీ భారతి గారికి చెందినది. హద్దులు : తూర్పు : కోమట్ల ప్రతాప్ రెడ్డి గారి స్థలం, పడమర : విశాఖపట్నం లాల్ యొక్క స్థలం, ఉత్తరం : 12 అ॥ల వెడల్పు రోడ్డు, దక్షిణం: జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లేగ్రౌండ్ యొక్క ప్రహరీ గోడ.

9 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ కోమట్ల ప్రతాప్ రెడ్డి, తండ్రి : కె. రాజశేఖర్ రెడ్డి, హెచ్ నెం. 5-238/A, సెయింట్ జాన్స్ హై స్కూల్ దగ్గర, బైరాగిమన్యం, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101. 2) శ్రీ అలపల తిరుమల రెడ్డి, తండ్రి : ఎ. సుధాకర్ రెడ్డి, హెచ్ నెం.4-56, మూగుంటపాడు గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా-523101.

డిమాండ్ నోటీసు తేది : 22.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాకల గ్రామం, సర్వే నెం.655 మరియు 657 వద్ద విస్తీర్ణం 435.60 చ॥గ॥లలోని ఖాళీ ఇంటి స్థలం శ్రీ కోమట్ల ప్రతాప్ రెడ్డి గారికి చెందినది. హద్దులు : తూర్పు : పుట్టా శ్రీనివాసులు గారి స్థలం, పడమర : కోమట్ల లక్ష్మీ భారతి గారి స్థలం, ఉత్తరం : 12 అ॥ల వెడల్పు రోడ్డు, దక్షిణం: జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లేగ్రౌండ్ యొక్క ప్రహరీ గోడ.

సిఎస్ఆర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ ఎమ్. శివకుమార్ రెడ్డి ఫోన్ నెం. 85538 51234

10 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ దండె సురేంద్ర, తండ్రి. కృష్ణ, డి.నెం.2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001. 2) శ్రీమతి దండె శ్రీదేవి, భర్త. సురేంద్ర, డి.నెం. 2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

డిమాండ్ నోటీసు తేది : 05.04.2021 స్వాధీనత నోటీసు తేది : 18.09.2021

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోలు, గద్దలగుంట, డి.నెం.2-1-297, బ్లాక్ నెం.12, వార్డు నెం.1, సర్వే నెం.638 వద్ద గల విస్తీర్ణం 104.88 చ॥గ॥లలోని ప్లింత్ ఏరియా 700 చ॥అ॥లతో భూమి మరియు భవనం శ్రీ దండె సురేంద్ర గారికి చెందినది. హద్దులు : తూర్పు : 15 అ॥ల రోడ్డు, పడమర : తోట కోటయ్య గారి ఇల్లు, ఉత్తరం : ఒగిరాల లక్ష్మమ్మ గారి ఆస్తి, దక్షిణం : దండె అంకబాబు గారి ఆస్తి. (దస్తావేజు నెం.3377/2016, తేది.04.05.2006) లాటిట్యూడ్ : 15.50068, లాంగిట్యూడ్ : 80.03420).

11 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ కరుణశ్రీ సైంటిఫిక్ కెమికల్స్ కో., ప్రొప్రయిటర్ : శ్రీ బుట్టి రమేష్ బాబు, షాప్ నెం.7, రత్నం గోల్డెన్ టవర్స్, నార్త్ బైపాస్ రోడ్డు, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001. 2) శ్రీ బుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య, ఇంటి నెం.10-65, పమిడిపాడు గ్రామం, కొరిసెపాడు మండలం, ప్రకాశం జిల్లా-523213. 3) శ్రీ మురికిపూడి వెంకటేశ్వర్లు, తండ్రి. చంద్రయ్య, ఇంటి నెం.6-69, రాచపూడి గ్రామం, కొరిసెపాడు మండలం, ప్రకాశం జిల్లా-523286.

డిమాండ్ నోటీసు తేది : 05.04.2021 స్వాధీనత నోటీసు తేది : 18.09.2021

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోలు, శ్రీ నగర్, నార్త్ బైపాస్ రోడ్డు, రత్నం గోల్డెన్ టవర్స్, డి.నెం.6-27(38) ఓఆర్ఎస్ నెంబ.389/1బి1, 389/1బి2 వద్ద గల విస్తీర్ణం 26.66 చ॥గ॥లలోని అర్బన్ ఆస్తి – స్థలం షాప్ (కమర్షియల్ కాంప్లెక్స్‌లోని షాప్) శ్రీ బుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య గారికి చెందినది. హద్దులు : ఉత్తరం : బాల్కనీ కొరకు 4' వెడల్పు దారి, దక్షిణం : పెనుబోతు కమలాకర్ గారికి అమ్మిన ఆస్తి, తూర్పు : ఎన్‌హెచ్-5 సర్వీస్ రోడ్డు, పడమర : గట్టిబోయిన నరసింహారావు గారి స్థలం. (దస్తావేజు నెం.726/2016, తేది.29.01.2016) లాటిట్యూడ్ : 15.51787, లాంగిట్యూడ్ : 80.03884)

మేదరమెట్ల బ్రాంచ్ (బ్రాంచ్ మేనేజర్: శ్రీ కె. మహేష్ బాబు ఫోన్ నెం. 91609 90991

12 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ అదుసుమల్లి వెంకట నరసయ్య (ఋణగ్రహీత), తండ్రి: సుబ్బారావు, ఇంటి డి.నెం. 9-12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-523212. (2). శ్రీమతి అదుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి(సహ-ఋణగ్రహీత), భర్త: వెంకట నరసయ్య, ఇంటి డి.నెం. 9-12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-523212.

డిమాండ్ నోటీసు తేది : 25.09.2024 స్వాధీనత నోటీసు తేది : 11.12.2024

స్థిరాస్తి వివరములు : బాపట్ల జిల్లా, కొరిసపాడు మండలం, మేదరమెట్ల, బొడ్డువానిపాలెం, మేదరమెట్ల గ్రామ సర్వే నెం. 595, పాత డోర్ నెం. 9-147, కొత్త డోర్ నెం. 16-102, శ్రీ అదుసుమల్లి వెంకట నరసయ్య మరియు శ్రీ అదుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి గారికి చెందిన 50 చ॥గ॥ లేదా 41.80 చ॥మీ॥ స్థలం మరియు అందులోని ఆర్‌సిసి రూఫ్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ (క్రింద & మొదటి అంతస్తు) యావత్తు ఆస్తికి హద్దులు: ఉత్తరం: గంధంశెట్టి వెంకటేశ్వర్లుతో గల ఉమ్మడి ప్రహరీ గోడ, తూర్పు: కర్నాటి పార్థసారథి యొక్క ఇల్లు, పడమర: నల్లేటి సుజాత గారి ఇల్లు, దక్షిణం: బజారు.

గమనిక:- తేది.13.06.2003 నాటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.694/2023 ప్రకారం భూమి & భవనం విస్తీర్ణం 50.00 చ॥గ॥లు లేదా తేది.17.06.2020 నాటి MODT 1816/2020 & భౌతిక కొలతల ప్రకారం స్థలం విస్తీర్ణం 70.83 చ॥గ॥లు (ఇప్పటికే పేపర్ ప్రచురణ ద్వారా తెలియజేయబడింది (ఈనాడు & ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్) ప్రచురణ సవరణ తేది.24.09.2025).

తేది: 04.11.2025, ప్రదేశం: ఒంగోలు సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

ఈనాడు చిత్తూరు

బుధవారం నవంబరు 5, 2025 5

పర్యాటక ప్రాంతంగా ముసలిమడుగు

సూచనలిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

పలమనేరు, న్యూస్‌టుడే: ముసలిమడుగును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిబిరాన్ని పరిశీలించారు. కార్తిక మాసం సందర్భంగా వనమహోత్సవ కార్యక్రమాలను ఇక్కడ చేసుకోడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన అటవీశాఖ అధికారులకు సూచించారు. ఏనుగులు ఉన్న పరిసరాల్లో పరిశుభ్రత, బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కుంకీలు సంచరించే ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. డీఎఫ్‌వో సుబ్బరాజు, అడిషనల్ డీఎఫ్‌వో వేణుగోపాల్, ఆర్డీవో భవాని పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్లలో ఛార్జింగ్ కేంద్రాలు

ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న అధికారులు

ఛార్జింగ్ కేంద్రం పనితీరు పరిశీలిస్తున్న ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్‌ఖాన్, ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: రహదారుల పక్కనున్న విద్యుత్తు సబ్‌స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించిన ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్‌ఖాన్ తెలిపారు. జిల్లాలో స్థితిగతుల పరిశీలనకు చిత్తూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల పనితీరు, విద్యుత్తు వాడకం, కెపాసిటీ తదితర వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. రహదారుల పక్కనున్న సబ్‌స్టేషన్లు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్తు శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.

యూరియాతన

- తమిళనాడు వెళ్తున్న అన్నదాతలు
- కార్డుల పంపిణీలో అలసత్వం
- ఖరీఫ్ అనుభవంతోనూ పాఠాలు నేర్చుకోని అధికారులు

పళని

● ఈ రైతు పేరు పళని. నాగలాపురంలో తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని నెలరోజుల కిందట వరి నాట్లు వేశారు. ఎకరాకు కనీసం బస్తా ఎరువు కావాల్సి ఉండగా సొసైటీలో అర బస్తా మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. బయట ప్రైవేటు దుకాణదారు రూ.800 విలువైన గుళికల మందు కొంటేనే యూరియా ఇస్తానని స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో కొన్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు- తిరుపతి: రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌లో చిత్తూరు జిల్లాలో తీవ్రంగా ఇబ్బందులు ఎదురుకాగా ప్రస్తుత రబీలో తిరుపతిలో వరి సాగు అధికంగా ఉన్నందున ఇక్కడా కొరత వెంటాడుతోంది. జిల్లాలో ఇప్పటికే శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో నాట్లు వేయగా.. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో బోర్ల కింద కొంతవరకు నాట్లు పడ్డాయి. చెరువుల కింద ఈ వారం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, నాగలాపురం, పిచ్చాటూరు, వరదయ్యపాళెం తదితర మండలాల్లో ఇప్పటికీ యూరియా కార్డులు సక్రమంగా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో ఫిబ్రవరి నెల వరకు రబీ సాగు ఉంటుంది. ఇక్కడ సమయం ఉన్నందున పకడ్బందీగా వ్యవహరించాలి.

ప్రస్తుత అవసరాలకు మించి యూరియా అందుబాటులో ఉంది. పకడ్బందీగా పంపిణీ జరిగేలా రైతులకు కార్డులు ఇస్తాం.
- ఇదీ యంత్రాంగం చెబుతున్న మాట

ఏదీ ఆచరణ..

క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా పంపిణీ సక్రమంగా జరగడం లేదు. కార్డుల పరిస్థితి ఇలాగే ఉంది. స్థానిక వ్యాపారులు దండుకోవడంతో అన్నదాతలు పొరుగునే ఉన్న తమిళనాడుకు వరుస కడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సాగు లక్ష్యం **2.36** లక్షల ఎకరాలు	రబీకి అవసరమైన యూరియా **65,000** టన్నులు
ఇప్పటివరకు సాగు **27**వేల ఎకరాలు	జిల్లాలో అందుబాటులో ఉన్నది **9,969** టన్నులు
దిగుబడి అంచనా **6.00** లక్షల టన్నులు	యూరియా కార్డులు పంపిణీ చేసిన రైతులు **1.50** లక్షల మంది

జిల్లాలో క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి

- ప్రస్తుతం యూరియా బస్తా గరిష్ఠ ధర రూ.267.
- రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లో కొర్రీలు వేసి ఎకరాకు అర బస్తా - బస్తా ఇస్తున్నారు.
- ప్రైవేటు దుకాణాల నిర్వాహకులు రూ.300 వరకు విక్రయిస్తున్నారు.
- ఇంకా ఎక్కువ కావాలంటే గుళికలు ఇతర మందులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
- అప్పటికీ దొరకని పక్షంలో కొందరు తమిళనాడులోని షోళింగర్, ఊత్తుకోట తదితర ప్రాంతాలకు వెళ్లి రూ.320కు కొంటున్నారు.

రైతుసేవా కేంద్రాలను సంప్రదించాలి

తిరుపతి జిల్లాలో ప్రస్తుత అవసరాలకు సరిపడా యూరియా నిల్వలున్నాయి. పంట ఎదుగుదల, సాగు విస్తీర్ణం పెరిగేకొద్దీ ఎరువులు సమకూరుస్తాం. కార్డులు కావాల్సిన రైతులు ఆర్ఎస్‌కేలలోని సిబ్బందిని సంప్రదించి తీసుకోవాలి. ఈ సీజన్‌లో అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాట్లు చేస్తాం.
- ప్రసాదరావు, జిల్లా వ్యవసాయ అధికారి

సదా మీసేవలో..!

- విద్యుత్తుశాఖ సేవలపై ఐవీఆర్ఎస్ సర్వే
- 60 శాతానికే పరిమితమైన ప్రజల సంతృప్తి

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సేవలు ఎలా అందుతున్నాయి.. సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అని తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ ద్వారా వినియోగదారులు, రైతులకు నేరుగా ఫోన్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. **- న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు)**

జూన్ నుంచి ఆగస్టు వరకూ నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం విద్యుత్తు సేవల్లో ప్రజల సంతృప్తి 60 శాతానికి మించలేదు. వీటిపై ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఇటీవల ఉన్నతాధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సేవల సంతృప్తి శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఏఏ మండలాల్లో సేవలు అందడం లేదో వివరాలు పంపి చర్యలకు సిద్ధమవుతున్నారు.

అడిగిన కీలక ప్రశ్నలివే.. 1.మీకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరుగుతోందా..? 2.సరైన వోల్టేజీ ఉంటోందా..? 3.విద్యుత్తు సిబ్బంది మీకు అందుబాటులో ఉంటున్నారా..?

ఇక్కడ పర్వాలేదు.. చిత్తూరు, పలమనేరు, పుంగనూరు మండలాల్లో సేవలు పర్వాలేదు. ఇక్కడ సంతృప్తి 70 శాతం నమోదైంది.

ఈ మండలాల్లో అధ్వానం.. కల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్‌పురం, వెదురుకుప్పం మండలాలు ఉండగా... మిగిలిన మండలాల్లోనూ అదే తీరు నెలకొంది.

సత్వర సేవలకు గ్రామసభలు..

విద్యుత్తు సేవలు అధ్వానంగా ఉన్న మండలాల్లో సత్వర సేవలందించేందుకు పల్లెల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. సకాలంలో సేవలందించని సిబ్బందిని గుర్తించి శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. కొన్ని మండలాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది కొరత కారణంగా సేవల్లో ప్రజల సంతృప్తి శాతాన్ని పెంచలేకపోతున్నాం. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటాం. **- ఇస్మాయిల్ అహ్మద్, ఎస్ఈ, చిత్తూరు**

నెయ్యి దీపం.. కల్తీ పాపం

- ముక్కంటి క్షేత్రంలో యథేచ్ఛగా విక్రయాలు
- మసిబారుతున్న ఉపాలయాలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలోని పురాణ ప్రాశస్త్యంగల ఉపాలయాలు మసిబారుతున్నాయి. కార్తిక మాసమే కాకుండా ఇతర రోజుల్లో భక్తులు పెద్దఎత్తున దీపాలు వెలిగిస్తున్నారు. అయితే పలు కారణాలతో ఆలయ పరిసరాలు, గోడలు మసిబారుతున్నాయి. భిక్షాల గాలిగోపురం, రంగుల గోపురం, శివయ్య గోపురం సమీపంలో దుకాణదారులు కార్తిక మాసం సందర్భంగా తక్కువ పెట్టుబడితో సిద్ధమయ్యే దీపాలు ఎంచక్కా అమ్మేస్తున్నారు. అందులోనూ 21 వత్తుల నుంచి లక్ష వత్తుల వరకు సిద్ధం చేసి రూ.100-500 వరకు విక్రయిస్తూ మోసగిస్తున్నారు. కల్తీ విషయం తెలియక భక్తులు అధిక ధరలకు కొనేసి వెలిగిస్తున్నారు.

నల్లగా కాశీవిశ్వనాథ స్వామి ఆలయ గోడలు

కళ్లుగప్పి ప్రవేశం

దీపాలు మహద్వారం నుంచి ప్రధాన ఆలయంలోకి అనుమతించడం లేదు. అయినా కొందరు చాకచక్యంగా తీసుకెళ్లి వెలిగించేస్తున్నారు. అయితే మహాప్రాకారంలోని ఆలయాల్లో కాశీ విశ్వనాథస్వామి, వీరభద్ర, రుణ విమోచన గణపతి, రంగుల గోపురాన్ని ఆనుకుని ఉన్న పురాతన మండపంలోనూ ఇబ్బడిముబ్బడిగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇవన్నీ పురాణ ప్రాశస్త్యంగల ఆలయాలు. దీపాల పొగ ఆలయాలంతా చుట్టేయడంతో దర్శనార్థం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్తిక మాసం సందర్భంగా ముక్కంటి ఆలయం తరపున కార్తిక దీపాలు వెలిగించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినా పురాతన ఆలయాల్లో దీపాలు పెట్టడం ద్వారా ఆలయాల రూపురేఖలు మారుతున్నాయి. ఈ పరిస్థితులు నియంత్రించే దిశగా అధికారులు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది.

భర్తీ లేదు.. విభజన పూర్తికాదు..

- ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలు

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: చౌకధరల దుకాణాల్లో అక్రమాలు అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎండీయూ వాహనాలు పక్కనపెట్టి డీలర్ల చేతికి అధికారం ఇచ్చింది. దుకాణాల పునర్విభజన ఎంతకూ పూర్తిచేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రతిపాదనలకే పరిమితం..

800 బియ్యం కార్డులు ఉన్న దుకాణాలను పునర్విభజించి, లబ్ధిదారులకు సౌకర్యంగా సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించారు. దీంతో జిల్లాలో కొత్తగా 48 దుకాణాలు అందుబాటులోకి రానున్నాయని భావించారు. కానీ అడుగులు ముందుకు పడలేదు. జిల్లాలో 430 దుకాణాల్లో తాత్కాలిక డీలర్లే ఉన్నారు.

జిల్లాలోని బియ్యం కార్డులు:	**5.34** లక్షలు
దుకాణాలు:	**1,379**
తాత్కాలిక డీలర్లు :	**430**
కొత్తగా ఏర్పాటు కావాల్సినవి:	**48**

అధికారుల కొరత

జిల్లాలో పౌరసరఫరాల శాఖలో అధికారుల కొరత ఎక్కువగా ఉంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. చౌకబియ్యాన్ని గుట్టుగా తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. విషయం జిల్లా పౌర సరఫరాల అధికారి శంకరన్ వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పునర్విభజన, ఖాళీల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

ఈకేవైసీకి.. 82,186 మంది దూరం

జిల్లాలో వివరాలు..

మండలాలు:	**31**
వేతనదారులు:	**4,06,682**
ఈకేవైసీ చేసింది:	**3,24,496**
చేయాల్సింది:	**82,186**
80 శాతం కంటే తక్కువున్న మండలాలు:	**13**

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు సక్రమంగా పనులు కల్పించాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ఈకేవైసీ తప్పనిసరి చేశారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ప్రక్రియ సాగుతుండగా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. సదుం మండలంలో ఏకంగా 40 శాతం మందికి ఈకేవైసీ జరగలేదు.

అక్రమాల నియంత్రణ..

గతంలో కొందరు పనులకు రాకుండానే మస్తర్లు వేయించుకొని వేతనాలు పొందేవారు. సిబ్బందికి ఎంతోకొంత ముట్టజెప్పేవారు. దీంతో పాటు పనులు లేని సమయంలో ఎక్కువ మంది బెంగళూరు, చెన్నైకి వలస పోయేవారు. అక్రమాలను అరికట్టి, అందరికీ పనులు కల్పించేందుకు ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ చాలా మంది దూరంగా ఉన్నారు.

ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులు

తప్పనిసరిగా చేసుకోవాలి..

ఉపాధి పనులకు రావాలన్నా, ఖాతాల్లో వేతనాలు జమ కావాలన్నా ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో అందరికీ చేయించేలా సిబ్బంది కృషి చేస్తున్నారు. నూతన విధానం త్వరలో అమలుకానుంది.

ఇళ్లకు వెళ్లినా ప్రయోజనం లేదు..

ఈకేవైసీ చేయాలని కార్డుదారులకు క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పించినా చాలా మంది పట్టించుకోలేదు. దీంతో వారి ఇళ్లకు వెళ్లి మరీ ప్రక్రియ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 4,06,682 మందికి 3,24,496 మంది చేయించుకున్నారు. మరో 19.58 శాతం మంది చేయించుకోవాల్సి ఉంది.

చిన్నారులకు శాశ్వత ఒడి

- అసంపూర్తి అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ
- నియోజకవర్గానికి రూ.4 కోట్ల చొప్పున జడ్పీ నిధులు

బైరెడ్డిపల్లె మండలం తూర్పుగడ్డ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కేంద్రం

నియోజకవర్గాలు :	**7**
వెచ్చించనున్న నిధులు	రూ.**28** కోట్లు
లబ్ధి :	**20,000** మంది చిన్నారులకు
చిత్తూరులోని అంగన్‌వాడీ కేంద్రాలు	**2,420**
సొంత భవనాలు	**1,079**
అద్దె భవనాలు	**577**
ప్రభుత్వ కార్యాలయాల్లో :	**764**

ఈనాడు- చిత్తూరు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య మంజూరై వైకాపా పాలనలో అర్ధాంతరంగా నిలిచిన అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇలా ఎన్ని నిర్మాణాలు ఉన్నాయో తెలియజేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. చిన్నారుల సంఖ్య అధికంగా ఉండి అత్యవసరంగా పూర్తిచేయాల్సిన భవనాలు ఎక్కడ ఉన్నాయో జడ్పీ సీఈవోకు తెలియజేయాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం రూ.4 కోట్ల జడ్పీ నిధులు విడుదల చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే పలమనేరు, కుప్పం నియోజకవర్గాల నుంచి జడ్పీ అధికారులకు ప్రతిపాదనలు అందాయి.

7, 8 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి రాక?

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఈనెల 7, 8 తేదీల్లో పర్యటించనున్నట్లు సమాచారం. 7న మామండూరు అటవీ ప్రాంతంలో పర్యటించి, ఎర్రచందనం నిల్వలు తదితర అంశాలపై ఉన్నత అధికారులతో చర్చించనున్నారు. జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 8న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏనుగుల దాడులు, పంటనష్టంపై బాధిత రైతులను పరామర్శించనున్నారు.

కనబడుటలేదు

శ్రీమతి సి.విజయలక్ష్మి

ఎత్తు 5'5" (60 సం॥లు)

పై ఫోటోలోని వ్యక్తి 10-10-2025 సా.4.00గం॥లకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద తప్పిపోయినది. తప్పిపోయినపుడు ఎర్రకలర్ చీర ధరించి ఉంది. 60సం॥లు వయసు. మహిళ ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును.

మేకగూడ గ్రామం, కొత్తూరు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం

Cell: 95815 71369, 8772289006

'దోచుకోవడానికే తండ్రీకొడుకులు పరిమితం'

మాట్లాడుతున్న పట్టాభిరామ్, పక్కన చల్లా రామచంద్రారెడ్డి

పుంగనూరు, న్యూస్‌టుడే: పుంగనూరు ప్రాంతాన్ని నాటి, నేటి ఎమ్మెల్యే, ఎంపీలు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలు దోచుకోవడానికే పరిమితమయ్యారని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళవారం పుంగనూరు సమీపంలోని డంపింగ్ యార్డ్, కౌండిన్య కాలువను పరిశీలించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. వైకాపా పాలనలో సీఎం తర్వాత తానే ముఖ్యమంత్రినంటూ వ్యవహరించిన పెద్దిరెడ్డి విలువైన కార్లలో తిరగడం మినహా నియోజకవర్గాన్ని, పట్టణాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్రానికి లేఖలు రాయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. పుంగనూరు పురపాలికకు 10 విద్యుత్తు వాహనాలు అందించి, కౌండిన్య కాలువకు రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చల్లా రామచంద్రారెడ్డి, కమిషనరు మధుసూదనరెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సమీపతి యాదవ్ పాల్గొన్నారు.

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact

8008555167, 9154991499

సెమిస్టర్ ఫలితాలు

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నిర్వహించిన వివిధ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల కార్యాలయం అధికారులు మంగళవారం తెలిపారు. ఐదు సంవత్సరాల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ 7, 9వ సెమిస్టర్, ఎంఫార్మసీ ద్వితీయ సెమిస్టర్ల ఫలితాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

ఆందోళన అధిగమించు.. ఆనందం ఆగమించు

● తిరుపతి జీవకోనకు చెందిన ఇంటర్ విద్యార్థికి వారాంతపు పరీక్షల్లో మెరుగైన మార్కులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ప్రధాన పరీక్షల్లో అయినా మంచి మార్కులు సాధించాలని చెప్పారు. ఒత్తిడికి గురైన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ప్రేమపెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకు అలవాట్లు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్పర్థలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లింది. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.



తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: మితిమీరిన ఒత్తిడి శారీరక, మానసిక భావోద్వేగపరమైన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. జాతీయ ఒత్తిడి నియంత్రణ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

కన్న బిడ్డల కార్పొరేట్ చదువులు.. అందరితో సమానంగా జీవించాలనే తపన.. బిడ్డల కోసం నాలుగు రాళ్లు వెనకేయాలనే ఆశ మనుషులను పరుగులు పెట్టిస్తోంది. ఆ లక్ష్యాలు.. బాధ్యతలు నెరవేర్చేందుకు అవసరమైన డబ్బు కోసం అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకొందరు ఆర్భాటాలకు అప్పులుచేసి తీర్చలేక ఒత్తిడికి లోనవుతున్నారు.

రుయాలో రోజువారీ ఓపీ వివరాలు

ఓపీ- **50-60** మంది

ఐపీ- **20-30** మంది

చుట్టుముట్టే వ్యాధులు

తలనొప్పి, అలసట, నిద్రలేమి, ఆందోళన, కోపం, అతిగా తినడం.. తినకపోవడం వంటి లక్షణాలు.. అనంతరం రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ ఇతర వ్యాధులు బయటపడుతున్నాయి.

ఈ జాగ్రత్తలు, చిట్కాలు పాటించండి



- లక్ష్యం కోసం రోజువారీ ప్రణాళిక.
- సంపాదన మేరకు జీవనం.. పొదుపు
- సామాజిక మాధ్యమాల వినియోగంపై పరిమితి.
- భార్య, పిల్లలతో బాంధవ్యాల గురించి మాట్లాడుకోవడం.
- పిల్లలు దురలవాట్లకు లోనుకాకుండా చూడటం.
- చదవాలనే ఒత్తిడి పెట్టకూడదు.
- నిత్యం ధ్యానం, వ్యాయామం. మంచి ఆహారం
- నిరాశ, నిస్పృహను వీడి సానుకూల దృక్పథం పెంచుకోవడం.

- డా.మల్లికార్జునరావు, సైక్రియాట్రీ విభాగం

వేధింపుల ఆచార్యుడిపై నివేదిక సమర్పణ

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూలో ర్యాగింగ్, వేధింపుల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆచార్య విశ్వనాథరెడ్డిపై ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు నివేదిక అందజేసింది. బుధవారం వీసీ ఆచార్య నరసింగరావు విధులకు హాజరు కానున్నారు. కమిటీ సమక్షంలో వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్‌లు నివేదికను పరిశీలించి అందులోని వివరాల మేరకు చర్యలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాల నేతలు అన్నమయ్య భవన్ ఎదుట సమావేశమయ్యారు. విశ్వనాథరెడ్డిని రెండేళ్లపాటు సస్పెండ్ చేయాలని, ర్యాగింగ్‌లో పాల్గొన్న సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి నేడు రౌండ్ టేబుల్ సమావేశం, అనంతరం ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు.

ఇద్దరు ఉపాధ్యాయుల తొలగింపు

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: రేణిగుంట మండలం గుండ్లకలువ ఎంపీపీ ఎస్‌లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న పి.దేవరాజులు 27-6-2022 నుంచి విధులకు హాజరుకావడం లేదని, దీంతో విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈవో కేవీఎన్ కుమార్ మంగళవారం తెలిపారు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పి.బాలకృష్ణ మూడేళ్లుగా విధులకు హాజరుకావడం లేదని, ఇద్దరికీ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో విధుల నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

అలలా.. మేఘమాల

తిరునగరిలో మంగళవారం కొద్దిసేపు ఎండ.. మరికొంత సేపు మబ్బులు కమ్ముకుని భిన్న వాతావరణం నెలకొంది. సాయంత్రం శేషాచలం కొండలపై శ్వేతవర్ణ మేఘాలు అలలను తలపిస్తూ కనువిందు చేశాయి. గరుడ కూడలి వద్ద భక్తులు తిలకించి ఆనందించారు. - ఈనాడు, తిరుపతి

సమైక్యత చాటేలా.. సైకిల్ యాత్ర

నాయుడుపేట, న్యూస్‌టుడే: ప్రపంచ శాంతి, జాతీయ సమైక్యతను చాటుతూ మహారాష్ట్రలోని పుణెకు చెందిన సుశీల్ బోబాడి తిరుమల నుంచి నాగ్‌పూర్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. మంగళవారం నాయుడుపేట చేరుకున్న ఈయనకు విద్యార్థులు స్వాగతం పలికారు. మొదటి విడతగా పుణే నుంచి తిరుపతి వరకు యాత్ర పూర్తి చేసి 2026 జనవరికి నాగ్‌పూర్ చేరుకోనున్నట్లు తెలిపారు. దేశ భౌగోళిక పరిస్థితి, ప్రజల జీవన విధానాలు యాత్ర ద్వారా తెలుసుకుంటానన్నారు.

ముప్పు లేకుండా పైకప్పు ఏర్పాటు

మంగళం ఆర్టీవో కార్యాలయం కూడలిలో మ్యాన్‌హోల్ పైకప్పు (గ్రిల్స్) ఊడిపోవడంతో ప్రమాదకరంగా నోరు తెరిచింది. నిత్యం ఈ మార్గంలో విద్యార్థులు, పాదచారులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్థానికులే మ్యాన్‌హోల్‌పై ప్రచార బోర్డు ఏర్పాటు చేశారు. - ఈనాడు, తిరుపతి

కోటి వత్తులతో అఖండ జ్యోతి

స్థానిక అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని జరగనున్న కార్తిక దీపోత్సవానికి కోటి వత్తుల అఖండ జ్యోతిని సిద్ధం చేశారు. పట్టణంలోని దిండుకూర్తి సుధాకర్ బాబు పదేళ్ల క్రితం 1108 ప్రమిదలతో ఉత్సవ నిర్వహణకు ఉభయదారులుగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఉత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఈ జ్యోతిని సిద్ధం చేశారు. - న్యూస్‌టుడే, చౌడేపల్లె

నేడు వరసిద్ధుడికి అన్నాభిషేకం

కాణిపాకం: కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి అన్నాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిశోర్ మంగళవారం తెలిపారు. కాణిపాకానికి చెందిన సుబ్బరాయలుశెట్టి కుమారులు ఉభయదారులు వ్యవహరిస్తారన్నారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో చెప్పారు.

నేడు అర్ధగిరిలో పౌర్ణమి వేడుకలు

అర్ధగిరి (తవణంపల్లె): అర్ధగిరి వీరాంజనేయ ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో మునిశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు అభిషేకం, 11 గంటలకు సుదర్శన హోమం, రాత్రి 7 గంటలకు ఉత్సవ విగ్రహంతో సంజీవరాయ పుష్కరిణి చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాత్రి వేళ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

కానిస్టేబుల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

చిత్తూరు (నేర వార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు క్రైం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ రఘురామన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల దిల్లీలో నేషనల్ పోలీసు గ్రూప్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా క్రైం సమావేశం నిర్వహించారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 26 మంది పోలీసులను ఎంపిక చేశారు. వీరిలో రఘురామన్ ఒకరు. దిల్లీ నుంచి వచ్చిన కానిస్టేబుల్‌ను ఎస్పీ అభినందించి జ్ఞాపిక అందజేశారు.

ఎస్పీ తుషార్‌డూడి నుంచి జ్ఞాపిక అందుకుంటున్న కానిస్టేబుల్ రఘురామన్

కొత్త ఆలోచన ఉందా.. అద్భుతాలు చేయండి

- యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్‌కు పిలుపు
- నవంబరు ఆఖరు వరకు దరఖాస్తులకు అవకాశం

పుత్తూరు, న్యూస్‌టుడే: నేడు ప్రపంచం ఏఐ వైపు పరుగులు పెడుతోంది. దేశంలోని విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. విద్యార్థులను భాగస్వామ్యం చేసే సరికొత్త ఆవిష్కరణలకు స్వాగతం పలుకుతోంది. 'యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్' పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు చూపే విద్యార్థులకు బహుమతులతో సత్కరించనుంది.

వీటికే ప్రాధాన్యం.. కృత్రిమ మేధ, పరిజ్ఞానం, సృజనాత్మకత ఆలోచనలు, బాధ్యతాయుత వినియోగ పద్ధతులకు సంబంధించిన ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. ప్రజలు, సామాజిక సాధికారత, ప్రాథమిక రంగాలు (వ్యవసాయం, పర్యావరణ, రవాణా), స్మార్ట్ ఏఐ సిస్టమ్, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర నగరాలు, ఓపెన్ ఇన్నోవేషన్ అంశాల్లో ప్రాజెక్టులు తయారు చేయాలి. ప్రాథమిక ఎంపిక, ప్రాజెక్టు మెరుగుదల, ముఖాముఖి ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.

అర్హులు ఎవరంటే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దిల్లీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 13- 21 ఏళ్లలోపు యువత అర్హులు. 8వ తరగతి నుంచి పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువుతున్న ఒకరు, ఇద్దరు కలిసి బృందంగా దరఖాస్తు చేయొచ్చు. విజేతల ప్రాజెక్టులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శించే అవకాశం ఉంది.

రూ.లక్షల్లో బహుమతులు ప్రాజెక్టుల పరిశీలించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులు ఇచ్చేందుకు రెండేసి బృందాలు, ప్రత్యేక కేటగిరీలో మరో రెండు బృందాలను ఎంపిక చేస్తారు. తొలి స్థానంలో నిలిస్తే రూ.15 లక్షలు, రెండో స్థానంలో రూ.10 లక్షలు, ప్రత్యేక కేటగిరి వారికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.85 లక్షలు అందజేస్తారు.

ప్రయాణం, వసతి ఉచితం.. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఉచిత ప్రయాణం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రాజెక్టు నిపుణులు అంగీకరిస్తే ప్రభుత్వం దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు ఇలా.. ఈనెల 30లోపు https://impact.inidiaai.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.

పక్కాగా కార్తిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మంగళవారం అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. నవంబరు 17 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో చివరిరోజు పంచమీతీర్థానికి వేలాది మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పంచమీతీర్థం రోజున తిరుపతి నుంచి తిరుచానూరు వరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ రోజున ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో యాత్రికులు తమ వాహనాలను పార్కింగ్ చేసి సరోవరానికి చేరుకోవాలని సూచించారు. డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, వీజీవోలు గిరిధర, రామ్‌కుమార్, సురేంద్ర, డీఎస్పీలు రామకృష్ణాచారి, ప్రసాద్, సీఐ సునీల్‌కుమార్, ఎస్సై సాయినాథ్ చౌదరి, ఏవీఎస్వో రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడుతో చర్చిస్తున్న జేఈవో వీరబ్రహ్మం

కుటుంబసభ్యులతో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని మంగళవారం ఉదయం బ్రేక్‌లో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య, తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. వెలుపల ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. 'దేశమంతా యూనివర్సిటీలు పెట్టాలని మొక్కుకున్నా. అందులో భాగంగా వైజాగ్‌లో ఓ కళాశాలను తీసుకున్నా. ప్రస్తుతం తిరుపతిలో శ్రీ కాలేజ్‌ను కొనుగోలు చేశా. ఇక్కడా యూనివర్సిటీ పెట్టాలని శ్రీవారిని ప్రార్థించా' అని అన్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ఉన్న నాయకులు 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు.

వెండి గంగాళం విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి మంగళవారం ఉదయం రూ.30 లక్షల విలువైన 22 కిలోల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. ఆలయం ఎదుట ఆలయ అధికారులకు గంగాళాన్ని దాతలు అందజేశారు.

వెండి గంగాళాన్ని తితిదే అధికారులకు అందిస్తున్న జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబం

తుడా నిధులతో వసతుల కల్పన

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని, జిల్లాలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తుడా ఛైర్మన్ సి.దివాకర్‌రెడ్డి పురపాలికల కమిషనర్లకు స్పష్టం చేశారు. తుడా పరిధిలోని పురపాలికల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. తిరుపతిలో గరుడ వారధిపై ప్రమాదాల నివారణ చర్యలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు.

సంప్రదాయ ఆహారం అందించాలి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలని తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధవనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ బృంద సభ్యులు జిల్లాకు వచ్చిన నేపథ్యంలో వారితో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. కుప్పంలో చేపట్టిన సంజీవని పైలట్ ప్రాజెక్టును విస్తరిస్తామన్నారు. అసంక్రమిత వ్యాధులపై 72 శాతం మంది ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు చేసినట్లు చెప్పారు. కేంద్ర సభ్యులు హరికృష్ణన్, పార్థవి, సీవీఎస్ రాయుడు, రామచంద్రరావు, దేవి, సతీష్‌కుమార్, డీఎంహెచ్‌వో సుధారాణి పాల్గొన్నారు.

గిరిజనులకు గ్యాస్ కనెక్షన్లు.. దీపం-2 పథకం, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనపై జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 411 గిరిజన కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు నూతనంగా మంజూరు చేశామన్నారు.

మహారాజశ్రీ 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టు, కడప
M.V.O.P. No.302/2023
1. పిట్ల వెంకటసుబ్బమ్మ, భర్త పి.వెంకటరమణ, వయస్సు 47 సం॥లు, గృహిణి. 2. పిట్ల వెంకటరమణ, తండ్రి పి.వెంకటయ్య, వయస్సు 53 సం॥లు, ఇద్దరు నివాసం డోర్ నెం.80/241, రుకవారిపల్లి గ్రామం, కడప మండలం మరియు జిల్లా. ...పిటీషనర్లు
Vs
అరుణాచల లాజిస్టిక్ ప్రైవేట్ కంపెనీ Rep by టి.సురేంద్ర యోహాన మరియు 2 others ...రెస్పాండెంట్లు
రెస్పాండెంటు నెం.3: కరీముల్లా, తండ్రి ఖాదర్‌బాషా, వయస్సు 41 సం॥లు, లారీడ్రైవరు, నివాసం డోర్ నెం.15-3354-3, శంకరయ్యగుట్ట, గ్రేమ్స్‌పేట, చిత్తూరు టౌను మరియు జిల్లా.
3వ రెస్పాండెంటుకు నోటీసు
పై నెంబరు కేసులో పిటీషనర్లు నష్టపరిహారము కోరుచూ M.V.O.P. దాఖలు చేసుకొనియున్నారు. సదరు రెస్పాండెంటు 3వ రెస్పాండెంటు అయిన నీకు ఏమైనా ఆక్షేపణలు ఉన్నచో 19.11.2025న ఉదయం 10.30 ని॥లకు పై కోర్టులో ఖుద్దున గానీ, లాయరు ద్వారా గానీ ఆక్షేపణలు తెలియపరచవలయును. లేని యెడల నీ పరోక్షమున తీర్మానించబడును.
రాజశ్రీ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు
Sri A.Raveendra Reddy
Advocate, Kadapa.

SWAYAMBHU SRI VARASIDDI VINAYAKA SWAMI DEVASTHANAM, KANIPAKAM (V) - IRALA (M) - CHITTOOR DISTRICT
E-procurement Short Tender Notice
Rc.No.Q1/99/2022 Dated: 4.11.2025
Tenders are invited for Developmental works in the premises of Devasthanam, Kanipakam. E-procurement registered contractors are requested to down load the Tender Bid & BOQ from https://tender.apeprocurement.gov.in tenders site. For further details contact Ph.: 08573-281747.

1. Bid Document Download Starting Date	: 07.11.2025	1.00 p.m
2. Bid Document Download Ending Date	: 14.11.2025	1.00 p.m
3. Last Date & Time for Receipt of Bids	: 14.11.2025	1.30 p.m.
4. Technical Bid Opening Date	: 14.11.2025	2.00 p.m.
5. Price Bid Opening Date	: 14.11.2025	4.00 p.m.

Sd/- Executive Officer & Spl.Grade. Deputy Collector

ప్రజెంటింగ్ అధికారి మార్పు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: అ.ని.శా కేసులో ప్రజెంటింగ్ అధికారిని మార్పుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. 2023లో ఎస్ఆర్‌పురం మండలంలో అప్పటి తహసీల్దార్ షబ్బీర్‌బాషా, వీఆర్వో గోవింద రెడ్డి అనిశాకు పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రజెంటింగ్ అధికారిగా అనిశా తిరుపతి రేంజ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణను నియమించారు. గతంలో ఉన్న అధికారి వెంకటనాయుడు మాతృశాఖకు వెళ్లారు.

నేడు కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

చిత్తూరు (క్రీడలు), న్యూస్‌టుడే: కబడ్డీ సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు కబడ్డీ సంఘం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్రరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సదుంలోని పోలీస్ గ్రౌండ్‌లో ఎంపికలు ఉంటాయన్నారు. క్రీడాకారులు హాజరుకావాలని, ఎంపికైన వారు ఈనెల 7 నుంచి 9 వరకు కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

ఆడిట్ నిర్వహణకు పక్కా చర్యలు

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: పక్కాగా ఆడిటింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఆడిట్ అధికారి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆ శాఖ కార్యాలయంలో సీనియర్, జూనియర్, సహాయ ఆడిటర్లతో సమీక్షించారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా ఈ నెలాఖరులోపు మండల పరిషత్తు, గ్రామ పంచాయతీల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డిసెంబరు లోపు జిల్లా పరిషత్తు, జనవరి నెలాఖరుకు పురపాలక, నగరపాలక సంస్థల్లోనూ ఆడిటింగ్ చేసి వివరాలను అంతర్జాలంలో నమోదు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఘాట్ రోడ్డులో మరమ్మతులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో వర్షాలకు గుంతలు పడిన రోడ్డుకు తితిదే ఇంజినీరింగ్ విభాగం అధికారులు మరమ్మతులు చేయించారు. వాహనదారుల ఇబ్బందులపై ఈనాడులో ఈ నెల 1వ తేదీ కథనం రావడంతో తితిదే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.

అట్టహాసంగా అంతర కళాశాలల అథ్లెటిక్ మీట్

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: ఎస్వీయూ అంతర కళాశాలల మహిళా, పురుషుల అథ్లెటిక్ మీట్ అట్టహాసంగా జరిగింది. ఎస్వీయూ మైదానం వేదికగా మంగళవారం ఆ వర్సిటీ వ్యాయామ విద్యావిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌కు ఎస్వీయూకు అనుబంధంగా ఉన్న సుమారు 20 కళాశాలలకు చెందిన మహిళా, పురుషుల అథ్లెట్లు పరుగు పందెం, జావెలిన్ త్రో, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్, హార్డిల్స్ ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించారు.

విజేతలు వీరే.. వ్యక్తిగత సంయుక్త ఛాంపియన్‌లుగా పురుషుల విభాగంలో తిరుపతి ఎస్వీసీసీ డిగ్రీ కళాశాలకు చెందిన డి.సిందూర్, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఎం.సుదర్శన్ నాయక్, మహిళా విభాగంలో తిరుపతి ఎస్వీయూ బీ.పీఈడీ కళాశాలకు చెందిన కె.గాయత్రి, తిరుపతి ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలకు చెందిన బి.భవ్యశ్రీ.

విద్యాసంస్థల ఛాంపియన్‌షిప్ అందుకుంటున్న ఎస్పీడబ్ల్యూ కళాశాల మహిళా అథ్లెట్లు

విద్యాసంస్థల ఛాంపియన్‌గా.. పురుషుల విభాగంలో తిరుపతి ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమాన 50 పాయింట్లతో విద్యాసంస్థల సంయుక్త ఛాంపియన్‌షిప్‌ను సొంత చేసుకున్నాయి. మహిళా విభాగంలో ఎస్పీడబ్ల్యూ కళాశాల 58 పాయింట్లతో ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

నిడిగుంట అరుణను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు

విజయవాడ (సూర్యారావుపేట): ఎస్సై, అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడు నుంచి రూ.24.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిడిగుంట అరుణను నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడకు చెందిన రమేష్‌బాబు.. తనకు తెలిసిన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాల నిమిత్తం సురేంద్ర అనే వ్యక్తితో 2021 మార్చిలో మాట్లాడారు. ఆయన సూచన మేరకు డీజీపీ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తిని సంప్రదించారు. తర్వాత మొగల్రాజపురంలో బుల్లెట్‌బాబు, మరో వ్యక్తితో ఉద్యోగాల కోసం చర్చించారు. ఎస్సై పోస్టుకు రూ.18.5 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుకు రూ.6 లక్షలు ఇవ్వాలనడంతో ఆ మేరకు నిడిగుంట అరుణకు రూ.12 లక్షలు, 10 రోజుల తర్వాత బుల్లెట్‌బాబుకు మరో రూ.12.5 లక్షలు రమేష్‌బాబు చెల్లించారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోగా.. డబ్బులు కూడా చెల్లించకపోవడంతో అక్టోబరు 13న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ వేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం నెల్లూరు కారాగారానికి తరలించారు.

SAMRUDDHI INDUSTRIES LIMITED
WE BUILD UNBREAKABLE RELATIONS..!!
SYMBOL OF QUALITY · MADE IN INDIA

Samruddhi Industries Ltd. is a certified under ISO 9001:2008, and a leading manufacturer of high-quality plastic products. Established in 1992, the company specializes in a diverse range of products including agricultural solutions, furniture, and kitchenware. Samruddhi Industries has built a strong reputation for innovation, durability, and customer satisfaction across domestic and international markets.

URGENT REQUIRED

Position	Education	Experience	Key Skills & Responsibilities
Maintenance Engineer	Diploma / BE in Mechanical or relevant field	3-4 years	- Hydraulic Circuit knowledge - Daily maintenance oversight - Timely breakdown response - Preventive & corrective maintenance support
ITI Electrician	ITI Electrician / Diploma	1- 2 years	- Electrical & Electronic systems knowledge - Star Delta Circuit expertise - Troubleshooting skills - Physically fit for varied work positions
Supervisor	Diploma / BE	1-3 years	- Familiarity with operational processes - Equipment & process troubleshooting skills

* No salary bar for right candidate.

Work Location : Samruddhi Industries Ltd.
Unit-4, Plot No: 39 & 42, I.P. Valasapalle, Madanapalle - 517325, Annamayya District, Andhra Pradesh

APPLY NOW
Drop your resume to hr@samruddhi.com or WhatsApp on +91 94236 77056

నీవానదిలో పడి యువకుడి మృతి

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: నీవా నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కొట్రకోన పంచాయతీ గారంపల్లెకు చెందిన చిన్నబ్బ, విజయమ్మ కుమారుడు సాయికుమార్ (25) ట్రాక్టర్ చోదకుడిగా పని చేస్తున్నాడు. నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మంగళవారం గారంపల్లె సమీపంలో నీవానదిలో గుర్తు తెలియని శవం తేలినట్లు సమాచారం రావడంతో ఏఎస్సై మురళీప్రసాద్ వెళ్లి పరిశీలించారు. సాయికుమార్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసంతి తెలిపారు.

సాయికుమార్ (పాతచిత్రం)

రూ.63 లక్షల చరవాణుల రికవరీ

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: చాట్‌బాట్, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా చేపడుతున్న చరవాణుల రకవరీలో అధికారులు మంచి ఫలితాలు సాధించారు. ఇప్పటివరకు 13 దశల్లో రూ.8.55 కోట్ల విలువన 4,106 మొబైల్స్ యజమానులకు అప్పగించినట్లు ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. 13వ దశలో రికవరీ చేసిన రూ.63 లక్షల విలువైన 315 చరవాణులను చిత్తూరు పోలీసు అతిథి గృహంలో మంగళవారం ప్రదర్శించారు. ఫోన్లు చోరీకి గురైనా, పోగొట్టుకున్నా చాట్‌బాట్, సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రకు చెందిన వారి చరవాణులను రికవరీ చేశామన్నారు. సీఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది బాపూజీ, రఘురామన్‌ను అభినందించారు.

చరవాణులు చూపుతున్న ఎస్పీ తుషార్‌డూడి

గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా

చిత్తూరు (వైద్యవిభాగం): చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని పోషకాహార, ఆరోగ్య సేవల ఉప కమిషనరు జోయా అలీ రిజ్వీ నేతృత్వంలో ఎన్‌హెచ్‌ఎం బృందం సభ్యులు సందర్శించారు. ప్రసూతి విభాగం, ఫ్యామిలీ ప్లానింగ్ యూనిట్‌లను పరిశీలించారు. గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. క్షయ, ఎస్ఎన్‌సీయూ, డీఈఐసీ విభాగాలు, వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆర్‌కేఎస్‌కే (రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం) విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం గుడిపాల, వసంతాపురం ఆస్పత్రులను సందర్శించారు.

అధికారులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం

EENADU Classifieds

FINANCIAL SERVICES
All Type of Funds: Mortgage (Any Prop, with/without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA. Mediators also Welcome. Ct: 9019388175.

HEALTH & CARE
PAEDIATRIC
శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

REAL ESTATE
PLOT FOR SALE
GENERAL
INVESTMENT PLOTS/ Farm House Plots/ Villa Plots for Sale: Lucky Ventures (India's No-1 Real Estate Company). ✆ 91145 61456.
తిరుపతి- చంద్రగిరి టౌన్‌లో మెయిన్‌రోడ్డుకు అనుకొని హౌస్ - విల్లా - హోమ్‌స్టే & అపార్ట్‌మెంట్ కట్టుకునే TUDA అప్రూవల్ కొత్త వెంచర్‌లో కమర్షియల్ - రెసిడెన్షియల్ - ఇన్వెస్ట్‌మెంట్ కొరకు 100% వాస్తు Plots అమ్మబడును. సంప్ర 9505502346.

JOBS
తిరుపతి, తిరుమల బైపాస్‌రోడ్డు, ప్రముఖ A/c రెస్టారెంట్‌లో అనుభవం గల స్టీవార్డ్స్, క్యాషియర్, రుబ్బింగ్ మాస్టర్, స్టాల్‌బాయ్ కావలెను. ✆ 87901 22006, 76038 68950.
ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. బైక్ జీతం 15K-20K. 75697 56990, 93909 16550.

THE EENADU WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు... 80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

చిత్తూరు

● చిత్తూరు ● పూతలపట్టు ● గంగాధరనెల్లూరు ● నగరి

నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. మంగళవారం లక్ష్మీనగర్‌కాలనీలో సంఘ జిల్లా నాయకులు సమస్యలు తెలియజేశారు. కార్పొరేట్ సంస్థలు, ఇతర ప్రాంతాల వారు చిత్తూరులో బార్బర్ షాపులు నిర్వహిస్తుండడంతో స్థానికులు ఉపాధి కోల్పోతున్నట్లు ఆవేదన చెందారు. సంఘం కమ్యూనిటీ భవనం కోసం స్థలం కేటాయించాలన్నారు. సమస్యలను బీసీ సంక్షేమశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉప మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

టేకుమందలో ఏనుగులు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మండలంలోని టేకు మంద అటవీ ప్రాంతంలో 13 ఏనుగుల గుంపు మకాం వేసింది. అవి పొలాల వైపు రాకుండా పర్యవేక్షిస్తున్నట్లు మండల అటవీ సెక్షన్ అధికారి మోహన్ తెలిపారు. కీరమంద, బండ్లదొడ్డి, వేపనపల్లె, వెలుతురుచేను గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఉసురు తీస్తున్న ఉచ్చు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: వేటగాళ్లు పన్నుతున్న ఉచ్చులో చిక్కి మనుషులు, వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా పొలాల సమీపంలో నాటు బాంబులు పేలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జరగడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

అటవీ సిబ్బందిపై ఆరోపణలు..

అడవి పందులు, జింకలు, దుప్పులు, కుందేళ్లను నిత్యం పలువురు వేటాడుతున్నారు. అధిక సంఖ్యలో వన్య ప్రాణాలు బలవుతున్నాయి. 3 చిరుతలు మృతి చెందిన వరకు ఇక్కడ వాటి సంచారం ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించలేకపోయింది. క్షేత్ర స్థాయిలో కొందరు సిబ్బందికి అన్నీ తెలిసినా వేటగాళ్లతో కుమ్మక్కైనట్లు ఆరోపణలున్నాయి.

వివిధ ఘటనల్లో ఆరుగురు బలి..

రెండు రోజుల క్రితం బంగారుపాళ్యం మండలం బండ్లదొడ్డి వద్ద మామిడి తోటలో అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి అదే గ్రామానికి చెందిన గోవిందప్ప, కుట్టి ప్రాణాలు కోల్పోయారు. సమీపంలో మరో అడవి పంది మృతి చెందింది. ● యాదమరి మండలం వేపనపల్లి వద్ద గతంలో అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ● పాచిగుంట వద్ద వ్యవసాయ పొలానికి వెళ్లిన యువకుడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చూసేసరికి తీగలకు తగిలి చనిపోయి ఉన్నాడు. ● బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను, డీకే చెరువు సమీపంలో తుపాకులతో వేటకు వెళ్లిన వారిలో ఒకరు తూటాకు బలయ్యారు.

తాళ్లమడుగు సమీపంలో మృతి చెందిన చిరుత

మూగజీవాలదీ అదే పరిస్థితి..

✪ జంబువారిపల్లి సమీపంలో అడవి పందుల కోసం అమర్చిన నాటుబాంబు పేలి ఏనుగు గాయపడింది. అదే స్థలంలో మరో బాంబును కుక్క కొరడంతో దవడ ఛిద్రమై మృతి చెందింది. ✪ యాదమరి మండలం కీనాటంపల్లి బీట్‌లో నాటు తుపాకులతో చిరుతను వేటాడి, స్వీయచిత్రాలు దిగారు. ఏడాదిన్నర అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అధికారులు అయిదుగురిని అరెస్టు చేశారు. ✪ తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో చిరుత మృతి చెందింది. ఈ ఘటనలో నలుగురు అరెస్టయ్యారు.

చర్యల్లేక ఘటనలు..

చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరులోని అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఘటనలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు. పొలాల్లో విద్యుత్తు తీగలు అమర్చకుండా చర్యలు చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు పలుమార్లు సమీక్షలు చేశారు. తీగలు ఏర్పాటు చేస్తే చర్యలు చేపడతామని ఆదేశించినా ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి.

నిఘా పెంచుతాం..

విద్యుత్తు తీగలు అమర్చి వన్య ప్రాణులను వేటాడితే చర్యలు చేపడతాం. గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. రహస్యంగా తీగలు అమర్చుతున్నారు. ప్రాణాలు కోల్పోతే భూమి యజమానులే బాధ్యులవుతారని గుర్తుంచుకోవాలి.

- పట్టాభి, ఎఫ్ఆర్వో, పశ్చిమవిభాగం

పాడైన ఉద్యాన పంటలు

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: మొంథా తుపానుతో జిల్లాలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పుంగనూరు, గంగవరం, బంగారుపాళ్యం, చౌడేపల్లె, పలమనేరు మండలాల్లోని 15 మంది రైతులకు చెందిన అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు 5.5 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు డీడీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

విధుల్లోకి సబ్ రిజిస్ట్రార్

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: చిత్తూరు గ్రామీణ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్, సీనియర్ సహాయకులు సెలవుపై వెళ్లడంతో సేవలు స్తంభించాయని 'ఈనాడు'లో మంగళవారం వార్త ప్రచురితమైంది. సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ సెలవు రద్దు చేసుకుని మంగళవారం విధుల్లో చేరారు.

IN THE COURT OF THE 3RD ADDL. CIVIL JUDGE (JUNIOR DIVISION): CHITTOOR
O.E.P. No. 221 of 2024
O.S.No.611 of 2023
Between:
P.Shobha Rani... Decree Holder
And:
E.Hemalatha...Judgement Debtor
NOTICE TO JUDGEMENT DEBTOR
To,
E.Hemalatha
W/o E.Jagannadha Naidu
R/o D.No.15-1944/A,
Ashokapuram, Chittoor town.
R/o Plot No.202, LBI Sai Apartments, S.P.Banglow Road, K.R.Palli, Chittoor Town.
Madam,
Please take notice that the execution petition filed against you by the Decree Holder for sale of E.P. Schedule property has been posted on **14-11-2025** for your appearance and to raise objection if any, therefore, you are hereby directed to appear before the above said court either in person or through your council on **14-11-2025 at 10-30 AM** failing which the case will be proceeded in your absence.
Sd/-**V.R.RAMAKRISHNA**
Advocate for D.Hr,Cell:9440206050

IN THE COURT OF THE CIVIL JUDGE (SENIOR DIVISION)::PUTTUR
S.O.P.No.3/2025
(In the matter of Indian Succession Act, 1925)
Between: 1.B.Bujji, 2.B.Shanmugam Yadav ...Petitioners
And: -Nil- ...Respondent
NOTICE TO THE OBJECTORS
To
Please take notice that the above case filed by the petitioners seeking succession certificate in favour of them. In this case one B.Subramanyam had two wives Viz., 1. B.Rathnamma (1st wife-died) and 2. B.Bujji (2nd Wife-1st petitioner). He has no children from his 1st wife. However from 2nd wife, he was blessed with one son by name B.Shanmugam Yadav. The B.Subramanyam died on 01.07.2025, during his life time he was employed in the Department of Irrigation, Tirupathi on 15.10.1988, as helper subsequently, during his service he was promoted to the designation of lascar. On 15.10.1988, Said B. Subramanyam nominated his first wife, B. Rathnamma, as the nominee for his retirement benefits, subject to her lifetime interest therein. Additionally, he nominated the 2nd petitioner/son as the alternate nominee. However, B.Subramanyam's first wife, B.Rathnamma, predeceased her husband B.Subramanyam on 15.12.2021, in view of the foregoing facts, the 1st and 2nd petitioners are the Class-I legal heirs of the deceased B.Subramanyam and are entitled to succeed to his entire estate, including his retirement benefits, empowering them to receive the schedule mentioned Retirement Benefits of deceased B.Subramanyam from the concerned authorities and the same is posted on 20-11-2025 for filing objections in the above said case. If anyone has any objections they may appear before the above said Court on 20-11-2025, at 10.30 A.M. either in person (or) through an Advocate and file objections, if no objections are filed, the matter will be decided ex parte.
Sri.N.Nadhamuni, LLM., **Sri.P.J.Dinesh**, B.A., LLB.,
Advocates, Puttur

త్వరలో లబ్ధిదారులకు గృహాలు

టిడ్కో ఇళ్ల వద్ద ఎమ్మెల్యే జగన్మోహన్

చిత్తూరు (జిల్లా పంచాయతీ), నగరం, న్యూస్‌టుడే: త్వరలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అప్పగించనున్నట్లు ఎమ్మెల్యే జి. జగన్మోహన్ అన్నారు. మంగళవారం పూనేపల్లి టిడ్కో సముదాయాన్ని పరిశీలించారు. ఇళ్లను చూసి వివరాలు తెలుసుకున్నారు. రహదారులు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ✪ పుత్తూరు నుంచి సాంబయ్యకండ్రిగ వరకు రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మేయర్ అముద, చుడా ఛైర్‌పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ థామస్

పాలసముద్రం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వారంలోపు అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ✪ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.25 లక్షల చెక్కులను ఏడుగురికి అందజేశారు. తహసీల్దారు గుర్రప్ప, ఎంపీడీవో సతీష్‌రాజు, ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు అరుల్‌నాథన్, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.

IN THE COURT OF THE ADDL. CIVIL JUDGE (SENIOR DIVISION) OF CHITTOOR
E.P.No.26 of 2024
O.S.No.80 of 2008
(Sub Court,Gudiyatham,T.N)
Between:
L.Dhanamjaya Reddy ..D.Hr
And
Y Madhava Reddy (died) by Legal Representative Rajesh ..J.Dr
RULE 54 NOTICE TO 2ND J.DR.
To
Rajesh S/o Late Y.Madhava Reddy residing at N.D SC 13/43, New No 7-100, Chittoor to Penumur Road, Penumuru Village & Post Chittoor Dist.
Sir,
Where as you have failed to satisfy a decree passed you on 23-9-2011 in **O.S.NO 80 of 2008** on the file of Sub Court,Gudiyatam.
It's ordered that you are here by prohibited and restrain untill the further orders of the Court from transferring a charging the property specified in the scheduled here under by sale,gift or other will and that a person and that they are here by prohibited from claiming the same day purchase gift or other wise. it is also ordered you should attend the court on the 24th day of November, 2025 to take notice of the date to fix settling terms of proclamation of Sale.
Hearing Date 24-11-2025.
SCHEDULE
Sri Balaji District Registration, Tirupati -Pakala Sub District- Penumuru Mandal- all that a piece of land and a Terraced house bearing Door No. NDSC 13-43- Lakshmi Nagar colony, Penumuru village- Comprised in S.No. 509/2 total extent 86 sy.yd on Chittoor Penumuru main Road, within the following boundaries:
North: House of P.Balaji Naidu, South; House of P.Jaganadham Naidu, East: Chittoor - Karvitinagar Main Road, West; House of T.Mohan Reddy.
D.Hr. Value Rs. 10,00,000
Sd/-**GOVINDU SAMBASIVUDU**
Advocate for Decree Holder

బాధిత కుటుంబానికి సాయం

కార్వేటినగరం, న్యూస్‌టుడే: మండలంలోని ఆర్‌కేవీబీపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాంబశివాచారి కుటుంబాన్ని ఆదుకొంటామని ఎమ్మెల్యే థామస్ అన్నారు. మంగళవారం కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.50 వేలు అందజేశారు. జనసేన నియోజకవర్గ బాధ్యుడు పొన్నాయుగంధర్, తెదేపా మండలాధ్యక్షుడు చెంగల్రాయులుయాదవ్, నాయకులు మురళీకృష్ణ, చంద్రమౌళిరెడ్డి, హేమంత్‌రెడ్డి ఉన్నారు.

భాజపా బలోపేతానికి కృషి

గుడిపాల, న్యూస్‌టుడే: భాజపా బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ప్రవాసీ కుమార్ అన్నారు. మంగళవారం కుప్పిగానిపల్లె కందగిరి ఆలయం వద్ద పార్టీ అధ్యక్షురాలు రమ ఆధ్వర్యంలో ప్రవాసీ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గోడప్రతులు విడుదల చేశారు. నాయకులు చిట్టిబాబు, సోమనాథ్‌గౌడ్, చంద్ర, దేవా, సుభాష్, గోపి తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌డీ ప్రదానం

ప్రకాష్

పూతలపట్టు, న్యూస్‌టుడే: పి.కొత్తకోట వేము ఇంజినీరింగ్ కళాశాలలో హ్యూమానిటీ అండ్ సైన్స్ విభాగం అధ్యాపకుడు అలకపాటి ప్రకాష్ పీహెచ్‌డీ పూర్తి చేశారని ప్రిన్సిపల్ నవీన్‌కిలారి తెలిపారు. జేఎన్‌టీయూ అనంతపురంలో 'సమ్ స్టడీస్ ఆన్ కన్‌స్ట్రైన్డ్ అసైన్‌మెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రావిలింగ్ సేల్స్‌మెన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఓఆర్' అంశంపై పరిశోధన చేశారన్నారు. ఆయనను కళాశాల ఛైర్మన్ చంద్రశేఖర్‌నాయుడు, ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.

స్వదేశీ వస్తువులనే వినియోగిద్దాం

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న భాజపా నాయకులు

పూతలపట్టు, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వదేశీ వస్తువులు వినియోగించాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాసులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఆకణాంబట్టు గ్రామంలో సర్పంచి మణితో కలిసి అవగాహన కల్పించారు. నాయకులు ప్రసన్న, కిశోర్, భాస్కర్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకపోతే చర్యలు

పుత్తూరు, న్యూస్‌టుడే: కంకర, గ్రావెల్ తరలించే టిప్పర్లు అపసవ్య దిశలో నడిపినా, వేగంగా వెళ్లినా కేసులు నమోదు చేస్తామని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో పుత్తూరు బైపాస్ రోడ్డులో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. పుత్తూరు నుంచి నగరి వరకు తిరుపతి- చెన్నై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఆ రోడ్డు పనుల కోసం కంకర, మట్టి తరలించే టిప్పర్ల డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలన్నారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి చంద్రశేఖర్, సీఐ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలు గీశారు.. బహుమతులు పొందారు

పుత్తూరు మండలంలోని గొల్లపల్లి జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు చిత్రాలు గీసి ఆకట్టుకున్నారు. అనుశ్రీ, చైత్ర, శరత్ విజేతలుగా నిలవగా హెచ్‌ఎం శ్రీహరి, ఉపాధ్యాయులు భారతి, అరుణకుమారి, గిరిజ, చంద్రశేఖర్, గోవర్ధన్ బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, పుత్తూరు

విద్యార్థులకు చక్కటి అవకాశం

యాదమరి, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు వినియోగించుకోవాలని కాశిరాళ్ల ఉన్నత పాఠశాల హెచ్.ఎం లలిత అన్నారు. మంగళవారం 28 మంది విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ విద్యా సామగ్రిని అందజేశారు. మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు.

చెకుముకి పోటీలతో విజ్ఞానం పెంపు

నగరిలో బహుమతులు ఇస్తున్న డీవైడీఈవో మహేశ్వరరావు

చిత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు జన విజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి పోటీలు ఉపయోగపడతాయని జేవీజే ట్రస్టు వ్యవస్థాపకుడు చెన్నకేశవులనాయుడు అన్నారు. కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పోటీల్లో 48 జట్లు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణశివప్రసాద్, ఎంఈవోలు సెల్వరాజ్, మోహన్, హెచ్‌ఎంలు కోమల, సుదర్శన్ ఉన్నారు. ● **నగరి, ఐరాల, పాలసముద్రం, పుత్తూరు, బంగారుపాళ్యం, యాదమరి, కార్వేటినగరం:** నగరిలో డీవైడీఈవో మహేశ్వరరావు, ఎంఈవో నమశ్శివాయం, హెచ్‌ఎం సుధారాణి, ఐరాలలో ఎంఈవో రుష్యేంద్రబాబు, హెచ్‌ఎం వాసుదేవన్, పాలసముద్రంలో ఎంఈవో గిరిజ, హెచ్‌ఎం మీనాక్షి, పుత్తూరు: పుత్తూరులో ఎంఈవో తిరుమలరాజు, బంగారుపాళ్యంలో ఎంఈవోలు నాగేశ్వరరావు, రమేష్, యాదమరిలో వేదిక సభ్యులు, కార్వేటినగరంలో ఎంఈవో విజయ్ కుమార్, హెచ్‌ఎం శేఖర్ పర్యవేక్షణలో పోటీలు జరిగాయి.

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

గంగాధరనెల్లూరు: తూగుండ్రం పాఠశాల విద్యార్థులు 315 మందికి ఆవలకొండ అంజుమన్ అబ్బాసియా కమిటీ ఛైర్మన్ నియాజ్‌అలీ మంగళవారం ప్లేట్లు అందజేశారు. హెచ్‌ఎం రాజేంద్రనాయుడు ఉన్నారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక

కార్వేటినగరం: మండలంలోని డీఎంపురం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు యామిని, సాయికిరణ్, ఇంద్రజ, ఆకాష్ రాష్ట్రస్థాయి రగ్బీ, నెట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం సరస్వతి తెలిపారు. ● **నగరి:** రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ముడిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎ.నవ్యశ్రీ, ఎం.లోహిత ఎంపికైనట్లు హెచ్‌ఎం మురళీకృష్ణ తెలిపారు.

గుంతలమయం.. గుండెల్లో భయం

పాలసముద్రం మండలంలోని బలిజకండ్రిగ కూడలి నుంచి ఎర్రబ్బనాయుడు గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. తెదేపా ప్రభుత్వ కాలంలో దీన్ని నిర్మించారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వహణ పట్టించుకోకపోడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బాగు చేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పాలసముద్రం

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

కాలిపోయిన ధ్రువపత్రాలు, దుస్తులు

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో తడుకు పంచాయతీ వీఎస్ఎస్ పురంలో వెంకటేష్‌కు చెందిన ఇల్లు కాలిపోయింది. అయ్యప్పమాల వేసిన వెంకటేష్ పూజకు చెప్పేందుకు భార్యతో కలిసి బయటకు వెళ్లారు. మంటలు చెలరేగడంతో లోపలున్న వారి నాలుగేళ్ల కుమారుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చారు. టీవీ, బీరువా, ధ్రువపత్రాలతో పాటు పూజ కోసం అప్పుచేసిన రూ.20 వేల నగదు కాలిపోయినట్లు బాధితులు బోరుమంటున్నారు. వారిని ఎమ్మెల్యే జి.భానుప్రకాశ్ పరామర్శించి బియ్యం అందజేశారు. ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. పద్మశాలి సంఘ డైరెక్టర్ జి.మాధవయ్య, సర్పంచి వెంకటేష్, తెదేపా మండలాధ్యక్షుడు బాలాజీ, ఏఈ జైసాయి ఉన్నారు.

నాటు తుపాకీ స్వాధీనం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: వన్య ప్రాణులను వేటాడేందుకు అక్రమంగా దాచి పెట్టుకున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కొదలమడుగు పంచాయతీ బండదొడ్డికి చెందిన రెడెప్ప అటవీ ప్రాంతంలోని మామిడి తోటలో తుపాకీ దాచి పెట్టారన్నారు.

ఘాట్‌లో తప్పిన ప్రాణాపాయం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: చిత్తూరు- పలమనేరు మార్గంలో మొగిలిఘాట్ రోడ్డులో మంగళవారం లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరికి తవుడు తరలిస్తున్న లారీ ఘాట్‌లో దిగుతుండగా బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి మరో లారీని, డివైడర్‌ను ఢీకొని టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ధాన్యం లారీ బోల్తా

నగరి, న్యూస్‌టుడే: నగరి సమీపంలో తిరుపతి- చెన్నై జాతీయ రహదారిలో మంగళవారం ధాన్యం లారీ అదుపు తప్పి బోల్తాపడింది. జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో మలుపు వద్ద ఒన్‌వే ఏర్పాటు చేశారు. వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. బద్వేల్ నుంచి తమిళనాడులోని కాంచీపురం వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.





పలమనేరు

•పలమనేరు •కుప్పం •పుంగనూరు

400 హర్డిల్స్‌లో పతకం

పుంగనూరు (గ్రామీణ), న్యూస్‌టుడే: ఎస్వీయూ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ 2025-26 తిరుపతిలో జరుగుతున్న పోటీల్లో మంగళవారం పుంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ బీకాం విద్యార్థి ఆర్.దామోదరం 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం సాధించినట్లు పీడీ రామ్‌కుమార్ తెలిపారు.

దేశీయ వస్తువులే వాడండి

రామకుప్పం, న్యూస్‌టుడే: దేశీయ వస్తువులే వాడాలని భాజపా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి విజయకుమార్ కోరారు. మంగళవారం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో భాజపా నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షుడుగా రాజి జనార్దన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం.. రామకుప్పం, న్యూస్‌టుడే: ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఉపాధ్యక్షుడు విశ్వనాథ్, తెదేపా మాజీ మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి అన్నారు. మంగళవారం బందార్లపల్లి పంచాయతీ యానాదికాలనీలో నూతన నియంత్రికను ప్రారంభించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

శాంతిపురం, న్యూస్‌టుడే: సమస్య: రెగడదిన్నెపల్లె పంచాయతీ కేంద్రంలో వీధి దీపాలు నిరంతరం వెలుగుతున్నాయి. - శ్రీనివాసులు, స్థానికుడు
సమాధానం: విద్యుత్తు సరఫరా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపడతాం. - గోపాల్, సర్పంచి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సమస్య: ఇటుకనెల్లూరు గ్రామంలో కాలువలను శుభ్రం చేయాలి. - సుగుంధర్‌రెడ్డి, ఇటుకనెల్లూరు
సమాధానం: గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తాం. - సురేంద్రరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, నెక్కుంది

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద మురుగు రోడ్డుపై నిలిచి దుర్వాసన వస్తోంది. - రాజేష్, కుప్పం
సమాధానం: పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసరావు, కమిషనర్

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో మురుగు కాలువలను శుభ్రం చేయాలి. - సుబ్రహ్మణ్యం, పలమనేరు
సమాధానం: సిబ్బందిని పంపి కాలువలను శుభ్రం చేయిస్తాం. - ఎన్పీ రమణారెడ్డి, కమిషనర్

గుడిపల్లె, న్యూస్‌టుడే: సమస్య: గుడుపల్లె-కుప్పం ప్రధాన రహదారి మార్గంలో పలుచోట్ల మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. - చంద్రప్ప, గుడుపల్లె
సమాధానం: రోడ్డుపై మట్టి దిబ్బలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. - దస్తగిరి, డీఈఈ కుప్పం

తొలగిన పిచ్చిమొక్కలు

పలమనేరు: పట్టణంలోని పెద్దచెరువు కట్టపై ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.

పారిశుద్ధ్య చర్యలు

పుంగనూరు గ్రామీణ: మాగాండపల్లె పంచాయతీ ఏడురు ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వచ్చిన సమస్యకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి మంజీర్ బాషా పారిశుద్ధ్య కార్మికులతో మురుగు కాలువను శుభ్రం చేయించారు.

IN THE COURT OF THE HON'BLE CIVIL JUDGE (JUNIOR DIVISION) PALAMANER
O.S.No.77 of 2018
Between : K.Krishna Reddy ..Plaintiff
And : Smt.Sampoorna and others .. Defendants

NOTICE TO THE DEFENDANTS
To,
1. Smt. Sampoorna, aged about 44 Years, W/o.Late Harinath Reddy.
2. Minor Yeswanth, aged about 13 Years, S/o.Late Harinath Reddy.
3. Minor Jeswanth, aged about 11 Years, S/o.Late Harinath Reddy. Nos.2 and 3 are reptd. By their mother and natural guardian Smt.Sampoorna. All are Hindus, Cultivation, Kanchireddipalli Village, Mamadugu Post, Gangavaram Mandal, Chittoor District, A.P.

Whereas the plaintiff has instituted a suit against you for recovery of the suit pronote amount from you. You are hereby summoned to appear before the above said Hon'ble Court in person or by a pleader duly instructed and able to answer all material questions and the suit is posted to 10.11.2025 for your appearance. Take notice that, in default of your appearance on the day before mentioned the suit will be heard and determined and decided in your absence.

By order of the Hon'ble
Junior Civil Judge Court Palamaner

Sri K.Lakshmipathy,
Sri. C.S.Ibrahim
Advocates for plaintiff,
Cell No.7013127065

బహుమతులతో జూనియర్ కళాశాల విద్యార్థులు ● కీలపట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు

ప్రతిభ చూపారు.. బహుమతులు పట్టారు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, గంగవరం మండలం కీలపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనాడు ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మంగళవారం చేపట్టిన చిత్రలేఖన పోటీల్లో 149 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులు జయశ్రీ(ద్వితీయ సంవత్సరం), మనుశ్రీ (ప్రథమ సంవత్సరం), నీరజ (ప్రథమ సంవత్సరం), గేయశ్రీ (ప్రథమ సంవత్సరం) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందుకున్నారు. ప్రిన్సిపాల్ కస్తూర్య వారికి బహుమతులు అందజేశారు. కీలపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు (9వ తరగతి), హర్షిత (10వ తరగతి), అభిరామ్ (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు లత బహుమతులు పంపిణీ చేశారు.

మార్కెట్‌లో సమస్యలతో రణం

ఏళ్లుగా వెంటాడుతున్నా పరిష్కారం శూన్యం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతుల సమస్యలు తీరడం లేదు. చాలా కాలంగా ఇక్కడ రైతులు కనీస వసతులకు నోచుకోవడం లేదు. ఇటీవల మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్‌గా రాజన్నతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కమిటీని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పశు పరిశోధనా కేంద్రం వద్ద 33 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ కమిటీలో పాత సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి.

పలమనేరులో నిరుపయోగంగా డిజిటల్ బోర్డు

అంతర్జాతీయ వసతులు కల్పిస్తాం

మార్కెట్ కమిటీ పరిధిలోని అన్ని సమస్యలు తీరుతాయి. రైతులు ఎదుర్కొంటున్న అన్నింటికీ సరైన విధానాలు అమలు చేయనున్నాం. డిజిటల్ బోర్డు సాంకేతిక లోపం కారణంగా పనిచేయడం లేదు. త్వరలోనే సిద్ధం చేస్తాం. మరో ఏడాదిలో నూతన మార్కెట్ కమిటీ పశు పరిశోధనా కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తాం. - పరమేశ్వరన్, పీడీ, మార్కెట్ కమిటీశాఖ, చిత్తూరు

ఇబ్బందులివే

● రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన టమాటా విక్రయించిన మీదట మండీ నిర్వాహకులు 1 శాతం కమీషన్ తీసుకోవాలి. ప్రస్తుతం 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన నిబంధన ఇక్కడ అమలు కావడంలేదు.

● నిత్యం మార్కెట్లో కూరగాయల ధరలను డిజిటల్ బోర్డుల్లో ప్రదర్శించాలి. ఇక్కడ బోర్డు ఉన్నా పనిచేయడం లేదు. వివిధ ప్రాంతాల్లోని ధరలను పట్టికలో ప్రదర్శించే వ్యవస్థ లేదు.

● ట్రేడ్ లైసెన్స్‌లు కలిగిన వారి జాబితా ప్రకటించడం లేదు. అనధికార ట్రేడర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

● ముఖ్యంగా టమాటా వేలాలను మైక్ ద్వారా ప్రకటించడం లేదు.

● మార్కెట్ కమిటీలో టక్ పట్టీక వ్యవస్థ లేదు. ఇది వ్యాపారుల దగ్గర వ్యత్యాసాలను తెలియజేస్తుంది. ఏ రైతు పంటను ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలు పొందుపరుస్తుంది. ఈ విధానం కర్ణాటకలో అమలు అవుతోంది.

టెర్రాకోటను ప్రోత్సహించాలి

పలమనేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సోమవారం పట్టణంలోని మున్సిపల్ కంపోస్టు యార్డును సందర్శించి పురపాలిక కార్యాలయానికి వచ్చారు. కమిషనర్ ఎన్పీ రమణారెడ్డి తాగడానికి మంచి నీటిని మట్టిబాటిల్‌లో ఇవ్వడంతో నీటిని తాగి 'నీరు చల్లగా ఉంది. దీన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలి' అని వ్యాఖ్యానించారు. ఈ మట్టి బాటిల్‌ను టెర్రాకోట కళాకారులు తయారు చేస్తున్నారని చెప్పడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. విశాఖపట్నంలో జరిగే సీఐఐ సమావేశంలో ప్రమోట్ చేస్తామని చెప్పారు.

మట్టి బాటిల్‌ను పరిశీలిస్తున్న పట్టాభి

తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

రుకియా బేగంకు ప్రసాదాలు అందిస్తున్న అర్చకులు

చౌడేపల్లె, న్యూస్‌టుడే: ఆడ పిల్లలకు 14 సంవత్సరాల వయసు నుంచి అధికారులతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుకియా బేగం పేర్కొన్నారు. మంగళవారం ఆమె బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం అమినగుంట, బూరగమంద అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌ను సందర్శించి పోక్సో చట్టం కింద నమోదైన కేసుల వివరాలను ఆరా తీశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చిత్తూరులో సీతం కాలేజీలో ఆత్మహత్యకు యత్నించిన నందిని రెడ్డిని విచారించినట్లు చెప్పారు. తహసీల్దారు పార్వతి, ఎంపీడీవో లీలామాధవి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సీడీపీవో రాజేశ్వరి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం అలవాటు

పలమనేరు: జనవిజ్ఞాన వేదిక పరీక్షలకు హాజరైన విద్యార్థులను ప్రశ్నించడం అలవాటు చేసుకుంటుందని ప్రధాన కార్యదర్శి సుదర్శనాచారి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మండలస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు చేపట్టారు. పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు బృందం ద్వితీయ బహుమతిని అందుకున్నారు. **బైరెడ్డిపల్లె:** స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి పోటీల్లో విజేతలకు ఎంఈవో సుబ్రహ్మణ్యం బహుమతులు ప్రదానం చేశారు. **కల్లూరు:** జడ్పీ ఉన్నత పాఠశాలలో చెకుముకి పోటీల్లో పులిచెర్ల హైస్కూల్ గీతాశ్రీ, చరణ్ ఆర్యశ్విని జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

పలమనేరు: బహుమతులు పొందిన విద్యార్థులు

పంటలపై ఏనుగుల దాడులు

కల్లూరు, న్యూస్‌టుడే: దేవళంపేట, కమ్మపల్లె పంచాయతీల్లోని పంటలపై సోమవారం రాత్రి ఏనుగులు దాడులు చేశాయి. దేవళంపేట పంచాయతీ గెండోళ్లపల్లె అమరనాథరెడ్డి, రవి, లక్ష్మీపతిరెడ్డి, కమ్మపల్లె ఎల్‌వీఎస్ నాయుడు, దేశిరెడ్డిగారిపల్లె శాంతిమూర్తిరెడ్డి, సురేంద్ర, కల్లూరుకు చెందిన గోపాల్‌ల పంటలను తొక్కేశాయి.

ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు

సోమల బస్టాండులో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. గుత్తేదారుడు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దాంతో పుంగనూరు- తిరుపతి మార్గంలో వెళ్లే ప్రయాణికులు అత్యవసరమైతే ఆలోచించాల్సిన పరిస్థితి. **- న్యూస్‌టుడే, సోమల**

'పెద్దిరెడ్డి హయాంలోనే పురపాలిక అభివృద్ధి'

సదుం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేశారని రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. మంగళవారం సదుంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం పుంగనూరులో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరాం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలపై విమర్శలు చేయడం తగదన్నారు.

నడవలేం.. సేద తీరలేం

స్థానిక గోకుల్ వీధిలోని పురపాలిక పార్కు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీంతో విషపురుగుల సంచారం పెరిగింది. స్థానికులు కొంత సమయం సేదతీరి, నడక సాగించాలన్నా అనువుగా లేదు. పురపాలిక అధికారులు స్పందించి పార్కును వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు**

సచివాలయం.. సుందరీకరణ

మండల సచివాలయం సుందరీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మండల స్థాయిలోని అన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలన్న ఆశయంతో అప్పట్లో రూ.కోటి వ్యయంతో భవనాన్ని నిర్మించారు. పలమనేరు-కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన అన్ని హంగులతో పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. **- న్యూస్‌టుడే, శాంతిపురం**



కూలేందుకు సిద్ధం

పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో మురుగు కాలువ ఏర్పాటు చేయకుండానే సీసీ రోడ్డును నిర్మించారు. దీంతో ఇళ్ల నుంచి వెలువడే మురుగు గుంతల్లో చేరుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో సీసీ రోడ్డు కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయం గుప్పిట్లో రాకపోకలు సాగిస్తున్నారు. **- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

వాలుతున్న స్తంభం

పట్టణ పరిధిలోని కట్టకింద పాళ్యం వద్ద పుంగమ్మ చెరువు కట్టపై విద్యుత్తు స్తంభం వాలింది. స్తంభాన్ని వెంటనే నిటారుగా నిలబెట్టకపోతే పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు స్తంభం మరింతగా వాలుతోంది. పక్కనే రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదారులు దీన్ని సరిచేయాలంటూ కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు**

7న మెగా ఉద్యోగ మేళా

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: ద్రవిడ విశ్వవిద్యాలయంలో 7న మెగా ఉద్యోగ మేళా జరుగుతుందని వర్సిటీ వీసీ ఆచార్య దొరస్వామి, రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్ తెలిపారు. వర్సిటీలో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఉద్యోగ మేళాకు వివిధ ప్రాంతాలకు చెందిన 15 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి ఆపై తరగతులు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

సి.డి.సిద్ధార్థ

చౌడేపల్లె, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాలో 7న జరగనున్న రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలకు కాటిపేరి విద్యార్థి సి.డి.సిద్ధార్థ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు అశ్వర్థనారాయణ రావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు భవానిలు మంగళవారం తెలిపారు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ఉమ్మడి జిల్లాస్థాయిలో మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు వివరించారు.

గానవి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో అండర్-14 షాట్‌పుట్‌లో చంద్రమాకులపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గానవి ద్వితీయ స్థానంలో నిలిచి జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పీడీ మురళీధర్ తెలిపారు. పలాసలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.

ముఖేష్, చరణ్

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు రాజుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ముఖేష్, చరణ్‌లు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ రెడ్డి పీడీ అన్నాదొరై తెలిపారు. వీరు జిల్లా జట్టు తరపున శ్రీకాకుళంలో 8 నుంచి 10 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ రద్దు చేయాలి

సదుం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ నియామకానికి కావలసిన అన్ని అర్హతల పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలి అనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు డిమాండు చేశారు. మంగళవారం బూరగమంద, చెరకువారిపల్లె, సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి ఏకాంబరం, చెంగల్‌రాయుడు పాల్గొన్నారు.

ప్రధానోపాధ్యాయుని సేవలు మరువలేనివి

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: పెద్దచెల్లారగుంట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మాణిక్యం విద్యాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఎంఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయులు మాణిక్యంను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎంఈవోలు వేణుగోపాల్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఏవో ఆనందబాబు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.





అపోహ వీడండి.. సేవలకు తరలిరండి

● నవజాత శిశువుల వైద్యానికి అందుబాటులో అత్యాధునిక పరికరాలు

పుంగనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యమంటే చాలా మందికి సిబ్బంది సక్రమంగా స్పందించరని, వైద్యులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉండవని అపోహ పడుతుంటారు. పుంగనూరులోని ప్రాంతీయ ఆసుపత్రి ఇందుకు భిన్నం. పట్టణ పరిధిలోని ఆసుపత్రులకు తీసిపోని విధంగా పురిటి బిడ్డలకు వైద్యసేవలు అందిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం నవజాత శిశువుల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. ఇక్కడ వైద్యానికి అవసరమయ్యే వైద్యులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

● 2012లో అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఆధునిక పరికరాలు, సెంట్రల్ ఏసీ సౌకర్యం కల్పించారు. రోజుకు 5-10 మంది శిశువులకు వైద్యం అందించేలా రూపకల్పన చేశారు. పుట్టిన నెలలోపు శిశువులకు అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించనున్నారు. రోజూ ఓపీలో 50 మంది చిన్నారులకు వైద్యం చేస్తున్నారు.

● **ఫొటో థెరపీ :** పుట్టిన వెంటనే బిడ్డ కామెర్ల బారిన పడితే ఫొటో థెరపీ చేయాల్సి ఉంటుంది. బిడ్డ ఆరోగ్యం కుదుట పడటానికి కనీసం వారం రోజుల పైనే పడుతుంది. ఇక్కడ రెండు యంత్రాలున్నాయి.

● **పల్స్ ఆక్సీమీటరు :** నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు వైద్యం చేసే సమయంలో స్థితిగతులు తెలుసుకునేందుకు పల్స్ ఆక్సీమీటరు అవసరం. ఇవి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్నాయి.

నవజాత శిశువులను పరీక్షిస్తున్న చిన్నపిల్లల వైద్యనిపుణుడు డా.మధుసూదనాచారి

బేబీవార్మర్లు

బిడ్డ పుట్టిన వెంటనే శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు అవుతుంటాయి. దీని నుంచి రక్షణ కల్పించేందుకు బేబీవార్మర్‌లో ఉంచుతారు. ఈ పరికరాలు ఆరు ఉన్నాయి.

బేబీ వార్మర్

ఇటీవల జరిగిన ఘటన

ఓ తల్లికి కవలపిల్లలు జన్మించారు. వారు ఒక్కొక్కరు కిలో బరువుతో ఉన్నారు. వీరిని మొదట బెంగళూరుకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఫలితం లేకపోవడంతో తిరిగి పుంగనూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారం రోజుల పాటు వైద్యసేవలు అందించగా శిశువులు కోలుకున్నారు.

ఏ సమయంలో వచ్చినా

స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి ఏ సమయంలో వచ్చినా వైద్యసేవలు అందించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. నవజాత శిశువు కేంద్రంలో ఆధునిక పరికరాలతో సేవలు అందిస్తున్నాం. ప్రత్యేకించి చిన్నపిల్లల వార్డు అందుబాటులో ఉంది.
- డా.మధుసూదనాచారి, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, ప్రాంతీయ ఆసుపత్రి

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

రామకుప్పం, న్యూస్‌టుడే: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని బాబుసా పాల్యాకు చెందిన నాగరాజరెడ్డి(70) ఇటీవల విజిలాపురంలో ఉన్న జనార్దన్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం విజిలాపురం గ్రామపంచాయతీ సచివాలయం వెనుక భాగంలో బీడీ తాగుతుండగా దుస్తులపై నిప్పు రవ్వలు పడి మంటలు చెలరేగాయి. దీంతో శరీరం కాలిపోయింది. స్థానికులు గుర్తించి కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.

इंडियन बैंक Indian Bank **ఇండియన్ బ్యాంక్** కల్లూరు శాఖ
इलाहाबाद ALLAHABAD
పుంగనూరు రోడ్డు, కల్లూరు, చిత్తూరు జిల్లా

స్థిరాస్తులు విక్రయమునకు అమ్మకం ప్రకటన " అపెండిక్స్-IV-A " (నిబంధన 8(6) అంశాలు చూడండి)

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) & 6(2) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకానికి ముఖ్యంగా "ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)"లకు నోటీసు ద్వారా తెలియజేయునది ఏమనగా, సెక్యూర్డు క్రెడిటార్‌కు తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన దిగువ తెలిపిన స్థిరాస్తులను ఇండియన్ బ్యాంక్, కల్లూరు బ్రాంచ్ (సెక్యూర్డ్ క్రెడిటార్) అధీకృత అధికారిచే భౌతికంగా/నిర్మాణాత్మకంగా/లాంఛనముగా (ఏది వర్తించునో అది) స్వాధీనం చేసుకున్న సదరు స్థిరాస్తులను బ్యాంకు వారికి రావలసిన బకాయిలు రాబట్టుకునేందుకు "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" ప్రాతిపదికన ఇ-వేలం ద్వారా తేది.19.11.2025 న ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించటమైనది.

ఋణగ్రహీత : శ్రీమతి సి.స్వాతి, భర్త : సి.ప్రసాద్ బాబు,
4-469/1, జింకలమిట్ట, దామలచెరువు, పాకాల మండలం, చిత్తూరు జిల్లా., ఆం.ప్ర.-517152.
హామీదారు : శ్రీ ఇ.మునిరత్నం, తండ్రి : ఇ.గంగయ్య,
ఎరసానిపల్లి గ్రామం, కల్లూరు పోస్ట్, పులిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా., ఆం.ప్ర.-517113
బకాయి మొత్తం : తేది.02-11-2025 నాటికి : రూ.20,82,627.00 + భవిష్య వడ్డీ + వర్తించు ఛార్జీలు
స్థిరాస్తి వివరములు : చిత్తూరు జిల్లా, పాకాల సబ్ జిల్లా, శ్రీ బాలాజీ రిజిస్ట్రేషన్ జిల్లా, పులిచెర్ల మండలం, తలారివారిపల్లి గ్రామం, కల్లూరు పోస్టు ఖాతాలలో సర్వే నెం.268.6 లోని ఓపెన్ ప్లాట్ యావదాస్తి శ్రీమతి సి.స్వాతి గారి పేరున రిజిస్టర్డు అమ్మకం దస్తావేజు నెం.1511/2015 ప్రకారం కలదు. హద్దులు: తూర్పు: ఆర్.నిర్మల గారి స్థలం, పడమర : రోడ్డు, ఉత్తరం: ఉప్పు సాహెబ్ స్థలం, దక్షిణం: ఆర్.నిర్మల స్థలం.

రిజర్వు ధర : రూ.9,50,000/- ధరావతు : రూ.95,000/- బిడ్ పెంపుదల మొత్తం రూ.10,000/- ఆస్తి ఐడి నెం. : IDIB3193196919

* ఆస్తి/లు పై ఋణభారములు ఏమైనా ఉన్నచో : లేవు

ఇ-వేలం తేది & సమయం : 19-11-2024 మధ్యాహ్నం గం.01.00 నుండి సాయంత్రం గం.05.00 ల వరకు

బిడ్డర్లు ఆన్ లైన్ బిడ్ లో పాల్గొనడానికి మా ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ PSB Alliance Pvt. Ltd వారి వెబ్ సైట్ https://baanknet.com ను సందర్శించగలరు. సాంకేతిక సహాయం కోసం ఫోన్ నెంబర్ : 82912 20220 కు కాల్ చెయ్యగలరు. రిజిస్ట్రేషన్ స్టేటస్ కొరకు మరియు EMD స్టేటస్ కొరకు support.BAANKNET@psballiance.com కు E-Mail చెయ్యగలరు.
ఆస్తి వివరాలు మరియు ప్రాపర్టీ ఫోటోగ్రాఫ్ మరియు వేలం నిబంధనలు మరియు షరతుల కోసం దయచేసి https://baanknet.com ను సందర్శించండి మరియు ఈ పోర్టల్ కు సంబంధించిన వివరణల కోసం దయచేసి హెల్ప్ డెస్క్ నెంబరు-82912 20220 ను సంప్రదించండి.
https://baanknet.com వెబ్ సైట్ లో ఆస్తి కోసం వెతుకుతున్నప్పుడు పైన పేర్కొన్న ప్రాపర్టీ ID నెంబర్ ఉపయోగించాలని బిడ్డర్లకు సూచించబడింది.

సంప్రదించవలసిన వ్యక్తులు : 1. అధీకృత అధికారి, నక్కా పల్లవి, కొంగారెడ్డిపల్లి బ్రాంచ్, చిత్తూరు, మొబైల్ నెం. 9490690238,
2. బ్రాంచ్ మేనేజర్, మరాటీ చంద్రశేఖర్, మొబైల్ నెం.9492470010

తేది : 03.11.2025, ప్రదేశం : కల్లూరు సం/- అధీకృత అధికారి, ఇండియన్ బ్యాంక్

(c) eenadu

నేడే గిరి ప్రదక్షిణ
అన్నవరంలో ఏర్పాట్లు పూర్తి

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలో సుమారు 3 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. పర్యవేక్షణకు ఆర్జేసీ వి.త్రినాథరావు, డీసీలు విశ్వనాథరాజు, చక్రధరరావులను ప్రత్యేక అధికారులుగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించారు. ఛైర్మన్ రోహిత్, ఈవో సుబ్బారావు, అధికారుల బృందం మంగళవారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సుమారు 8.2 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ జరిగే మార్గాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి వ్రతాలు ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుంచే టికెట్లు విక్రయించారు.

ఉదయం 8.30 గంటలకు : స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొండ దిగువకు తెచ్చి తొలిపావంచాల నుంచి పల్లకీలో గిరిప్రదక్షిణకు బయలుదేరతారు.

మంగళవారం రాత్రి వ్రత టికెట్ల కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు

మధ్యాహ్నం 2 గంటలకు : తొలిపావంచాల వద్ద నుంచి సత్య రథం ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.
సాయంత్రం 5.45 గంటలకు : పంపా సరోవరం వద్ద పంపా హారతి
రాత్రి 7 గంటలకు : తొలి పావంచాల వద్ద జ్వాలా తోరణం, గ్రామోత్సవం

ట్రాఫిక్ ఆంక్షలు

ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమవుతాయి. కొండపైకి వచ్చే భక్తుల వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక చేశారు. భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులు, లారీలు గ్రామంలోకి అనుమతించరు. రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. గిరిప్రదక్షిణ సమయంలో జాతీయ రహదారిపై ఒకేమార్గంలో (విశాఖ - రాజమహేంద్రవరం) వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు చేపడుతున్నారు.

● గిరిప్రదక్షిణకు దేవాదాయశాఖ అధికారులతో పాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది, దేవస్థానం భద్రతా సిబ్బంది 724 మందిని నియమించారు. ఆర్డీవో, ఆరుగురు తహసీల్దార్లు, 20 మంది వీఆర్వోలు పర్యవేక్షిస్తారు.

మన ముంగిటా.. మృత్యుశకటాలు
భారీ వాహనాలతో జిల్లాలో ప్రమాద ఘంటికలు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

అతివేగం.. అధిక లోడు.. చోదకుల నిర్లక్ష్యం కారణంగా తరచూ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇసుక, క్వారీల నుంచి కంకర తరలించే వాహనాలతో ప్రమాదం పొంచి ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ పగలూ రాత్రీ తేడా లేకుండా దూసుకుపోతున్నా నియంత్రించేవారే లేరు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు స్థానికులు అడ్డుకుని నిరసన తెలపడం తప్ప అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో అధికంగా..

● రావులపాలెం నుంచి పి.గన్నవరం వెళ్లే ఊడిమూడి- బెల్లంపూడి ప్రధాన రహదారిపై నిత్యం వందల సంఖ్యలో అధిక లోడుతో టిప్పర్లు మితిమీరిన వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ రహదారికి ఒక వైపు ప్రధాన పంట కాలువ ఉంది.

● 216 జాతీయ రహదారిపై చిందాడగరువు వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి లారీలు అధిక లోడుతో జాతీయ రహదారిపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నాయి.

● అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరం నుంచి రాత్రి సమయాల్లో అక్రమంగా అమలాపురం, పరిసర ప్రాంతాలకు తువ్వ ఇసుకను తరలిస్తున్నారు.

అధిక లోడుతో ముప్పు

● వాహనాన్ని తయారు చేసేటప్పుడు దాని పరిమితికి తగినట్లుగానే బ్రేకులు, టైర్లు, బాడీ, ఇంజిన్ సామర్థ్యాలను డిజైన్ చేస్తారు. అధికలోడు, అతివేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోతుంది.

● లోడు వాహనాలు బోల్తా పడిన సందర్భాల్లో దానిలోని సరకు పడి ప్రమాద తీవ్రత పెరుగుతోంది.

● చాలా ఎత్తుగా బస్తాలను తరలించడంతో గుంతల్లో బోల్తాపడుతున్నాయి.

అమలాపురంలో అధిక లోడుతో వెళ్తున్న లారీలు

నిబంధనల అతిక్రమణ ఇలా (బరువు టన్నులలో)

వాహనం రకం	బరువు పరిమితి	వాస్తవ తరలింపు
10 టైర్లలారీ	20	30
12 టైర్లు	28	40

రహదారులు గుల్ల

ర.భ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే రహదారుల జీవిత కాలం 7 ఏళ్లు. వీటిపై పరిమితికి మించిన లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఏడాది నుంచి రెండేళ్లకే మరమ్మతులకు గురవుతున్నాయి.

నిఘా పెంచాం

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వస్తున్న లోడు లారీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. అధిక లోడుతో గ్రామీణ ప్రాంత రహదారులపైకి ప్రవేశించే వాటిపైనా కేసులు నమోదు చేస్తాం.
-శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ, అధికారి

జనవరి నుంచి ఇప్పటి వరకు కేసులు: 124

అపరాధ రుసుం: రూ.8.50 లక్షలు

అతివేగం, లోడుపై బరకాలు కప్పక పోవడం, దురుసుగా వాహనం నడపటం

ముందే మేల్కొంటేనే..

● జిల్లా సరిహద్దుల్లో తూనిక యంత్రాలను ఏర్పాటు చేసి ప్రతి లారీని తనిఖీ చేయాలి.

● రాత్రిపూట పోలీసు, రవాణా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలి.

● ప్రమాదాలు జరిగే కూడళ్లను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.

అమ్మ నిద్రపోతుందనుకుని..
రాత్రంతా మృతదేహంతో చిన్నారి
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి

దీనా

యానాం: యానాంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన పెమ్మాడి నానితో యానాంలోని ఫ్రాన్సుతిప్పకు చెందిన దీనాకు 2018లో వివాహమైంది. పెయింటర్‌గా పనిచేస్తున్న నానీ తరచూ హింసిస్తుండటంతో రెండేళ్ల క్రితం ఆమె అత్తవారి ఇంటి నుంచి వచ్చి అయిదేళ్ల కుమార్తెతో కలిసి యానాంలో ఉంటున్నారు. టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త నానీ అప్పుడప్పుడూ వచ్చి గొడవ పెట్టడం, కొట్టడం పరిపాటిగా మారడంతో ఆమె విడాకులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం రాత్రి ఇంటికి వెళ్లిన భర్త దీనాతో గొడవ పడ్డాడు. తర్వాత ఆమె మృతి చెందింది. ఉదయం ఏడున్నర సమయంలో కింద ఇంట్లో వారు చూడటంతో మృతి విషయం తెలిసింది. తల్లి ఇంకా నిద్ర పోతుందనుకుని కుమార్తె జ్ఞానశ్రీ మృతదేహం పక్కనే పడుకుని ఉండిపోయింది. యానాం ఎస్పీ వరదరాజన్ పర్యవేక్షణలో ఎస్సై పునీత్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. బుధవారం శవపరీక్ష నిర్వహిస్తామని, నానీ కోసం గాలిస్తున్నామని ఎస్సై పునీత్‌రాజ్ తెలిపారు.

సోమేశ్వర సిగలో చంద్రబింబ సోయగం



అమలాపురం మండలం పేరూరులోని పురాతన ఉమా సోమేశ్వరస్వామి ఆలయం మంగళవారం చంద్రుడి వెలుగులలో కాంతులీనింది. చంద్రబింబం మధ్యలో ఆలయ శిఖరంపైన ఉన్న త్రిశూలం తేజరిల్లింది. -న్యూస్‌టుడే, కోనసీమ

ఊపిరాడని రొయ్య
ప్రాణవాయువు అందక మృతి

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

నిలకడలేని వాతావరణం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు, చలి వాతావరణంలో రొయ్యల ఎదుగుదల తగ్గి వ్యాధుల బెడద పెరుగుతుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా చెరువుల్లో నీటి నిల్వలు పెరిగి పీహెచ్ స్థాయిలు, లవణ శాతం తగ్గడల వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత వారం రోజుల్లో 3 వేల నుంచి 4 వేల ఎకరాల్లో వివిధ కౌంట్‌లలోని రొయ్యలను రైతులు పట్టుబడి పట్టేశారు.

ఆక్సిజన్ సమస్య వస్తే గంటల వ్యవధిలో రొయ్యలు చనిపోతాయి. తుపానుకు విద్యుత్తు లైన్లు దెబ్బతినగా కొన్నిచోట్ల పునరుద్ధరించ లేదు. ఏరియేటర్లకు జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు.

జిల్లాలో ఆక్వా ఇలా.. (ఎకరాల్లో..)

సాగు విస్తీర్ణం	39వేలు
ప్రస్తుతం	35వేలు

ఎకరాకు లక్షల్లో పిల్లలు..

ఎకరాకు 60వేలకు మించకుండా పిల్లలను వేసుకోవాలి. ప్రస్తుతం లక్షల్లో వదులుతున్నారు. ఈ పరిస్థితిలో ఆక్సిజన్ స్థాయి కొంచెం తేడా వచ్చినా రొయ్యలు తేలిపోతున్నాయి. చెరువులను ఆరగట్టడం.. నీటి పరీక్షలు దగ్గర నుంచి ప్రొబయోటిక్స్ వినియోగం వరకు సక్రమంగా నిర్వహించాలని అవగాహన కల్పిస్తున్నామని జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

జిల్లాకు ఒడిశా తుపాను సాయం

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: తుపాను బాధితులకు ఒడిశా రాష్ట్రం రెడ్ క్రాస్ సంస్థ నుంచి సాయం అందింది. 1500 టార్పాలిన్లు, 1000 ప్లాస్టిక్ బకెట్లు, 1000 మగ్గులు, 600 దుప్పట్లు 10వేల పండ్ల రసాలు ప్యాకెట్లు జిల్లాకు చేరినట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. వీటిని ప్రభావిత గ్రామాల వారీగా పంపిణీ చేస్తామన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు యార్లగడ్డ దశరథ రామారావు, ఒడిశా బ్రాంచి జాయింట్ సెక్రటరీ అశోక్ కుమార్ మహంతి ఉన్నారు.

వాటర్‌గ్రిడ్ పైపులైన్ నిర్మాణానికి కసరత్తు

అమలాపురం కలెక్టరేట్: జిల్లా వాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం పనులు చేపట్టినట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఈ పథకం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైపు లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వస్తున్న అభ్యంతరాలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుక వచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

BANK OFFICERS CLERKS
RRB / SSC
STATE & CENTRAL GOVT. JOBS
For All Competitive Exams
♦ Daily Mock Tests ♦ Topic Wise Tests
♦ Complete Explanation ♦ Doubts Clarification
Long term batch : 10.11.2025
ADITYA College of Competitive Exams
KAKINADA 99639 76661 95428 76662

శ్రద్ధాంజలి

జననం: 13-09-1942
మరణం: 30-10-2025

కీ॥శే॥ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు
కాకినాడ

మాకు మమతానురాగాలను పంచి, మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, ఉన్నత విలువలతో జీవించి మా అందరికీ మార్గదర్శకంగా నిలిచిన మంచి మనసున్న మహోన్నతవ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు మరణం మా కుటుంబానికి తీరనిలోటు. దైవసన్నిధి కేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పిస్తూ...

భార్య : శ్రీమతి లక్ష్మీకాంతం

కుమారులు: నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి - కోడళ్లు: సీతామహాలక్ష్మి
నల్లమిల్లి భీమేశ్వరరెడ్డి - ప్రసన్నలక్ష్మి
కుమార్తెలు: సత్తి సులోచన - అల్లుళ్లు: కృష్ణారెడ్డి (లేటు)
మల్లిడి భవాని - వీరభద్రారెడ్డి
సత్తి విజయలక్ష్మి - వరప్రసాద్‌రెడ్డి
మనుమలు, మనుమరాండ్రు, మునిమనుమలు, మునిమనుమరాండ్రు మరియు కుటుంబసభ్యులు

పెద్దకార్యం : ది. 09-11-2025 ఆదివారం, ఆనంద్ థియేటర్ వెనుక, కిరణ్ కంటి ఆసుపత్రి ప్రక్కన, పేరాజుపేట, కాకినాడలో మా స్వగృహమునందు జరుగును.

నైపుణ్యాలకు నెలవు..
పరిశోధనల కొలువు...

KL (DEEMED TO BE UNIVERSITY) VIJAYAWADA
KLH (DEEMED TO BE UNIVERSITY) HYDERABAD ● Azeez Nagar ● Bowrampet

ఆధునిక సాంకేతిక విద్యా సౌరభం
కెఎల్ విశ్వవిద్యాలయం

ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా... సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా కెఎల్ యూనివర్సిటీ విద్యా ప్రణాళిక

ఉన్నత విద్యా రంగంలో మేరు శిఖరం
46 వసంతాల కెఎల్ యూనివర్సిటీ

PROUDLY ANNOUNCING 8000+ PLACEMENT OFFERS IN 2025
75 LAKHS CTC HIGHEST PACKAGE OFFERED BY TOP MNC
8.1 LAKHS CTC MEDIAN PAY PACKAGE
5000+ STUDENTS PLACED IN 500+ COMPANIES DURING 2024-25
IMPECCABLE PLACEMENT TRACK RECORD SINCE 2005
Marquee Companies with Salaries around 60 Lakhs
Super Dream Companies with Salaries around 40 Lakhs
Dream Companies with Salaries around 10 Lakhs

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రాకతో ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది..

సాంకేతిక రంగంలో నూతన పరిజ్ఞానాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ ఒక వర్గం వాదిస్తుండగా.. మరో వర్గం నష్టాలు కూడా ఉన్నాయని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానంపై పూర్తిగా ఆధారపడవద్దని వాదిస్తోంది... మరోవైపు కమ్యూనికేషన్ రంగంలో కూడా శర వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

అత్యాధునిక సాంకేతికతకు కమ్యూనికేషన్ రంగం కూడా తోడవటంతో సాఫ్ట్‌వేర్ రంగం మొత్తం ఆధునిక మేళవింపుతో గుబాళిస్తోంది.

నేటి తరం విద్యార్థులు ఈ మార్పును సైతం ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. తమ సృజనాత్మకతకు నూతన పరిజ్ఞానం సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు సాంప్రదాయ విద్యా విధానానికి అనుబంధంగా అదనపు కోర్సులను సైతం తమ అస్త్రాలుగా ఎంచుకుని పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుంది.

ఆధునిక సాంకేతిక, సృజనాత్మక పరిజ్ఞానానికి సరితూగే విద్యా ప్రణాళికను అందించటంలో కె ఎల్ యూనివర్సిటీ అగ్రపథాన ఉంటుంది. విద్యార్థులకు సమగ్ర నైపుణ్యంతో కూడిన సాంకేతిక విద్యను అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రముఖ సంస్థగా పేరుగాంచింది.


మెరిట్ విద్యార్థుల కోసం కె ఎల్ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కె ఎల్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్థసారధి వర్మ, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు

నింగిలోకి 3 శాటిలైట్స్
కె ఎల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆవిష్కరణ

ENGINEERING PROGRAMS
CSE | CS&IT | AI&DS | ME | CE | EEE | ECE | IOT | BT
M.TECH PROGRAMS: ALL ENGINEERING PROGRAMS
B.TECH - LATERAL ENTRY : ALL ENGINEERING PROGRAMS

MHS PROGRAMS:
BBA | BCA (HONS) | B.COM (HONS) | BBA-LL.B.(HONS) | BA WITH CIVIL SERVICES ORIENTATION | B.ARCH | B.SC ANIMATION & GAMING, FOOD TECHNOLOGY (HONS) | B.SC (HONS) AGRICULTURE | B.PHARMACY | PHARM-D | MCA | MBA

ఆహ్లాదకరమైన వాతావరణం... స్ఫూర్తి దాయకమైన విద్యా ప్రణాళిక

●● విజయవాడ నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో వడ్డేశ్వరంలో 1980వ సంవత్సరంలో ఇంజినీరింగ్ కళాశాలగా ప్రారంభమై నేడు విశ్వవిద్యాలయంగా, వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించే ఉన్నత విద్యాలయంగా భాసిల్లుతోంది.
●● 100 ఎకరాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన సువిశాల ప్రాంగణం, ఇక్కడ నెలవైన ప్రకృతి రమణీయత వర్ణనాతీతం. యూనివర్సిటీ ప్రాంగణం ఎంతటి ఉల్లాసభరితంగా ఉంటుందో.. విద్యార్థుల క్యాంపస్ జీవనం అంతే ఆనందకరంగా ఉంటుంది.
●● విద్యతో సమానంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటల్లో విద్యార్థులు పాల్గొనే విధంగా విద్యా ప్రణాళిక ఉంటుంది.

Pre-Placement offer for 2026 batch
B. Lakshmi Sailaja
B.Tech-CSE
Secured Super Dream Offer in a reputed MNC with
CTC: 58 Lakhs
internship stipend of 1.25 Lakhs per month

RECOGNISED AS CATEGORY 1 UNIVERSITY BY UGC STATUTORY BODY OF MHRD
nirf 26 AMONG ALL UNIVERSITIES
DIRECTOR OF ADMISSIONS 949 036 1111
KL Engineering Entrance Exam -Phase1 November 14th to 18th
100 CRORES SCHOLARSHIP FOR MERIT STUDENTS
Apply Now www.kluniversity.in
ADVERTISEMENT

(c) eenadu

శ్రీవారి క్షేత్రం.. భక్తజన సందోహం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కార్తిక మంగళవారం కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం లక్ష్మీఐశ్వర్య హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి పూజలు, నిత్య కల్యాణం, బాలభోగం, నివేదన, పవళింపుసేవ తదితర కార్యక్రమాలను అర్చకులు కమనీయంగా నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షించారు.

అష్టోత్తర పూజలో భక్తజనం

వాడపల్లిలో నేటి పూజలు

✤ కోనసీమ తిరుమల వాడపల్లిలో బుధవారం ఉదయం 5 గంటలకు ప్రభాతసేవ, మేలుకొలుపు, వేంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, ద్రవిడ వేదపారాయణం, నివేదన. ✤ 6 గంటలకు గోపూజ, అష్టోత్తర నామార్చన పూజలు, దర్శనాలు ప్రారంభం. 11 గంటలకు నిత్య కల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు అర్చన ✤ 1 గంట నుంచి విరామం, సాయంత్రం 4 నుంచి మళ్లీ దర్శనాలు ప్రారంభం ✤ 6 గంటలకు అర్చన, రాత్రి 7.30 గంటలకు నైవేద్యం. ✤ 8 గంటలకు పవళింపు సేవ.

- న్యూస్‌టుడే, ఆత్రేయపురం

నృసింహుడి సన్నిధిలో మహాశాంతి హోమం

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ, కూటమి శ్రేణుల సహకారంతో మహాశాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారి ప్రతిమను మంగళవాయిద్యాలతో కల్యాణ మండపానికి తీసుకొచ్చి అర్చకస్వాములు పంచామృతాలతో అభిషేకం, అలంకారోత్సవం చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్నిమధనం చేశారు. స్వామివారి మూలమంత్రోచ్చరణలతో మహాశాంతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇటీవల సంభవించిన మొంథా తుపాన్ వల్ల అంతర్వేదితోపాటు రాజోలు దీవికి ఏవిధమైన నష్టం కలగకుండా స్వామివారు కాపాడారంటూ భక్తులు గోవిందనామాలతో స్మరించి, హోమంలో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ రాజా బహదూర్, ఏసీ నాగవర ప్రసాద్, గోదావరి మధ్య డెల్టా ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, మార్క్‌ఫెడ్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు పెదకాపు, ఫణి, ఎంపీపీలు మల్లిబాబు, సత్యవాణి, నాయకులు తిరుమాని ఆచార్యులు, ముప్పర్తినాని పాల్గొన్నారు.

11 అరటిపండ్ల అత్తం.. రూ.1000

కార్తికమాసంలో కర్పూర అరటికి మంచి డిమాండ్ ఉంటుంది. శివాలయాల్లో మహిళలు పూజలు చేసి వీటిని సమర్పిస్తారు. బుధవారం కార్తిక పౌర్ణమి కావడంతో అంబాజీపేట అరటి మార్కెట్‌లో మంగళవారం 11 పండ్లు ఉన్న కర్పూర అరటి అత్తం అధిక ధర పలికింది. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన ఈ 11 పండ్లు ఉన్న అత్తానికి రూ.1000 వరకు ధర పలికింది. ఈ గెలలను రైతులు ముందు నుంచే సేకరించి భద్రపరిచి మార్కెట్‌కు తీసుకువస్తారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

మైనారిటీలకు ఉచిత శిక్షణ

కాకినాడ కలెక్టరేట్: మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్(సీఈడీఎం) ద్వారా ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైన వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక సంచాలకుడు ఎం.సునీల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఏపీ టెట్, డీఎస్సీ ఉద్యోగాలకు అర్హులైన మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులు http://apcedmmwd.org వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 0866-2970567 నంబరులో సంప్రదించాలని కోరారు.

అవకతవకలపై చర్యలేవి? డీసీసీబీ ఛైర్‌పర్సన్ రామస్వామి

గాంధీనగర్: 'గత ప్రభుత్వ హయాంలో రుణాలు దారులకు అందాయి.. అందుకు కారణమైన సొసైటీ సీఈవోలపై చర్యలు తీసుకోవాలని కోరితే సహకార శాఖ అధికారులు అవినీతిపరుల కొమ్ము కాసేలా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారు.. సహకార శాఖ అధికారుల నిర్లక్ష్యంతో డీసీసీబీ నష్టాల్లో కూరుకుపోయేలా చేసింది' అని డీసీసీబీ ఛైర్‌పర్సన్ తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. నాగమల్లితోట జంక్షన్‌లోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం డీసీసీబీ ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు త్రైమాసిక తనిఖీల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీస్ కేసులు నమోదు చేయాలని చెప్పారు.

3 నెలలైనా కొలిక్కిరాలే..

దిండి-చించినాడ వారధి మరమ్మతులు ఎప్పటికి పూర్తయ్యేనో?

న్యూస్‌టుడే, మలికిపురం

దిండి-చించినాడ వశిష్ఠ వారధికి ప్రారంభించిన మరమ్మతు పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సూపర్‌స్ట్రక్చర్‌లో పాడైన బేరింగులను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ ఏడాది జులై 25 నుంచి భారీ వాహనాలు, బస్సుల రాకపోకల విషయంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలలు దాటినా ఈ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నరసాపురం, పాలకొల్లు వెళ్లేందుకు భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం రావులపాలెం, సిద్ధాంతం మీదుగా వెళ్తున్నాయి. దూరాభారం కావడంతో సమయం, వ్యయం పెరిగి ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు.

● గడ్డర్‌కు పగుళ్లు..

ఈ వంతెనను కత్తిపూడి-ఒంగోలు మధ్య 216 జాతీయ రహదారికి అనుసంధానించిన నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కోల్‌కతా మధ్య రాకపోకలు మెరుగుపడ్డాయి. 25 సంవత్సరాలకే అత్యంత ప్రాధాన్యం ఉన్న బేరింగులు దెబ్బతిని గడ్డర్‌కి పగుళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాణ సమయంలోనే నదిలోని ఒక స్తంభం (చించినాడ వైపు) ఒరిగిపోగా దాని స్థానంలో రెండు స్తంభాలు వేయడంతో డిజైను (ఆకారం) కూడా స్వల్ప తేడాలు వచ్చాయి.

వశిష్ఠ వారధికి సంబంధించి మరమ్మతు పనులు

మొత్తం బేరింగులు మార్పు..

సూపర్‌స్ట్రక్చర్‌కు సంబంధించి దెబ్బతిన్న 56 బేరింగులు మార్చడానికి చర్యలు చేపట్టి వాటి కొలతలు తీసుకున్నారు. దీనికోసం నాలుగు రోజుల పాటు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. బేరింగులు మార్పు చేయడానికి ప్రస్తుతం అవసరమైన పనులు జరుగుతున్నాయి. కొత్తవి ఏర్పాటు చేయడానికి మరో 20 రోజుల సమయం పట్టనుంది. ఆ సమయంలో పూర్తిగా రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది.

డిసెంబరు 10 నాటికి పూర్తి..

పాడైన బేరింగుల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. దీన్లో భాగంగా ప్రాథమికంగా చేయవలసిన పనులు జరుగుతున్నాయి. బేరింగుల తయారీని ఎంపిక చేసిన సమర్థమైన సంస్థకు అప్పగించాం. పది పదిహేను రోజుల్లో రానున్నాయి. కొత్తవాటి ఏర్పాటు ఈ నెలాఖరు లేదా కనీసం డిసెంబరు 10 నాటికి పూర్తిచేస్తాం. ఆ సమయాల్లో నిర్దేశిత సమయాల్లో రాకపోకలు నిలిపివేస్తాం.

- ఎం.వెంకటరమణ, 216 జాతీయ రహదారి ఏఈ

కుశాల్‌కు ప్రశంసాపత్రం అందిస్తున్న కలెక్టర్

కుశాల్ ప్రతిభ

కాట్రేనికోన, న్యూస్‌టుడే: కాట్రేనికోనకు చెందిన విత్తనాల కుశాల్ నాగవెంకట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అమలాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న కుశాల్ 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లను 2.50 నిమిషాల్లో చెప్పి రికార్డు సాధించాడు. కలెక్టర్ మహేష్‌కుమార్ చిన్నారికి అవార్డు అందించి సన్మానించారు. డీఈవో షేక్ సలీంభాషా, ఎన్.మనువిహార్, వర్ధిని, జీవీఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు అభినందనలు తెలిపారు.

సోంపల్లిలో రెండు ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

ఈనాడు కథనానికి స్పందన

రాజోలు, మామిడికుదురు, న్యూస్‌టుడే: రాజోలు మండలం సోంపల్లిలో ఇసుక అక్రమ దందాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలపై 'తీరం ఇసుకాసురుల పరం' శీర్షికన ఈ నెల 1న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం దాడులు చేసి రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతామని తహసీల్దార్ భాస్కర్ హెచ్చరించారు.

సోంపల్లి రేవులో ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

రహదారి నాణ్యత పరిశీలన

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: రామచంద్రపురం పెద్దవంతెన నుంచి ఉండూరు వరకు ఇటీవల నిర్మించిన బీఎం, బీసీరోడ్డు నాణ్యతా ప్రమాణాలను రహదారులు భవనాల శాఖ ఎస్ఈ జి.కాంతు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం ఇటీవలే పూర్తిచేశారు. ప్రస్తుతం బీఎం, బీసీ లేయర్ల పనులు పూర్తికాగా ఇంకా బెర్మ్ పనులు మిగిలి ఉన్నాయి. రహదారి మొత్తం కాకుండా బాగా పాడయిన చోట్ల పూర్తిస్థాయిలో, గతంలో మరమ్మతులు చేపట్టిన చోట్ల పాక్షికంగా నిర్మాణం చేసినట్టు అధికారులు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో రామచంద్రపురం డీఈఈ సూర్యనారాయణ, జేఈ, అధికారులు పాల్గొన్నారు.

వెల్ల-రామచంద్రపురం రోడ్డును పరిశీలిస్తున్న ఎస్ఈ జి.కాంతు, అధికారులు

మొన్న మొంథా.. ఇప్పుడు వానలు

ఆందోళనలో వరి రైతులు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: మొన్న మొంథా తుపాను అల్లకల్లోలం చేసింది.. ఇప్పుడు మళ్లీ వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో వరి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో 1.66లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ వరి సాగుచేశారు. దీంట్లో ముంపుతోపాటు, పడిపోయిన చేలు సుమారు 85వేల వరకు ఉన్నాయి. వీటిలో కోత దశకు వచ్చినవి 40వేల ఎకరాల పైబడే. మంగళవారం పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఇవి ఎక్కువైతే ఇప్పటికే భారీ తుపానుతో పడిపోయిన, ముంపులో ఉన్న చేలకు మరింత నష్టమని రైతులు అంటున్నారు. ఈ తరహా చేలను యంత్రాలతో మాసూళ్లు చేసే పనిలో పలువురు ఉన్నారు.

నరేంద్రపురంలో పడిపోయిన వరి చేను

ఎంత కష్టమో..

● నిలబడి ఉన్న ఎకరం చేను యంత్రంతో కోస్తే గంట సరిపోతుంది. ఇందుకు వరికోత యంత్రం అద్దె రూ.3వేల వరకు తీసుకుంటున్నారు. పడిపోయిన చేను కోసేందుకు రెండు గంటలు పడుతుండటంతో అద్దె రెట్టింపవుతుందని రైతులు వాపోతున్నారు.

● యంత్రంతో కోసిన చేల ధాన్యాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి కళ్లాల్లో ఆరబెట్టాలి. వాతావరణం అనుకూలించి ఎండలు కాస్తే కొనుగోలు కేంద్రాల నిబంధనల మేరకు ధాన్యంలో తేమ పోయి విక్రయించేందుకు వీలుంటుంది. మళ్లీ అల్పపీడనాలు ఉంటే ఇబ్బందులు రెట్టింపవుతాయి.

ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారుల ఎంపిక

అంబాజీపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం జిల్లా బాలుర, బాలికల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. అండర్-14 బాలురు, అండర్-17 బాలికల ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక చేసినట్లు స్కూలు గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.ఈశ్వరరావు వెల్లడించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి బాలురు 160 మంది, బాలికలు 32 మంది పాల్గొన్నారన్నారు. బాలురు 16 మంది, బాలికలు 16 మంది, ప్రతి జట్టులో ఆరుగురిని స్టాండ్‌బై క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఈ జట్టులకు ఎంపికదారులుగా ఆర్.ఎన్.కుమార్, తోట రవి, ముత్యాల కిషోర్, జయరామ్, పీడీ ఆదిలక్ష్మీ వ్యవహరించారని తెలిపారు. జట్టు ఎంపికను జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంభాషా పర్యవేక్షించారు.

ఎంపికైన క్రికెట్ క్రీడాకారులు

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	22,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-23,000
కొత్త (పచ్చి) కాయ	23,000-24,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	109-00
రిటైల్ లైవ్	134-00
డ్రెస్డ్	197-00
స్కిన్‌లెస్	224-00

చిట్టితల్లీ.. ఏం కష్టమొచ్చిందమ్మా!

● పదేళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్య
● రామచంద్రపురంలో విషాదం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ముక్కుపచ్చలారని చిన్నారి.. పట్టుమని పదేళ్ల వయసు లేదు.. ఓ ప్రైవేట్ పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది.. ఏం కష్టమొచ్చిందో తెలీదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎవరైనా ఆత్మహత్యాయత్నం చేసుకుంటే కౌన్సెలింగ్ చేసి పంపేదాన్నని.. తన చిట్టితల్లే ఇలా చేస్తుందని ఊహించలేదని స్టాఫ్‌నర్సైన తల్లి బోరున విలపించారు. రామచంద్రపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌లో నివాసముంటున్న చిర్రా సునీత, రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాజు ముంబయి షిప్‌యార్డులో పనిచేస్తుండగా సునీత స్టాఫ్‌నర్సు. రాజు ఆరునెలలకోసారి ఇంటికి వచ్చి వెళ్తారు. రెండో కుమార్తె రంజిత(హనీ)(10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి రాగానే ఇంట్లోని గదిలో చున్నీతో ఉరివేసుకుని మృతిచెందింది. ఆ సమయంలో తల్లి సునీత కాకినాడలో ఉన్న సొంతింటికి వెళ్లారు. ఘటనకు ముందు కుమార్తెకు తల్లి ఫోన్ చేసి తాను బస్సు ఎక్కానని.. వచ్చేస్తున్నట్లు చెప్పారు. ఇంటికి రాగానే లోపల గడియ పెట్టి ఉండడం.. ఎన్నిమార్లు పిలిచినా తీయకపోవడంతో స్థానికుల సహకారంతో తలుపు తీసి చూడగా హనీ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్.ఐ నాగేశ్వరరావు పరిశీలించారు. చిన్నారి మృతికి కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు.

రంజిత మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి సునీత

సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

అయిదోతరగతి బాలిక ఉరేసుకుని మృతి చెందడం బాధాకరమని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధు అన్నారు. చిన్నారి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలపై అధిక ఒత్తిడి పెంచేలా చదువులు ఉంటున్నాయన్నారు.

రెచ్చగొట్టి మాట్లాడించి.. ఆడియో వైరల్ చేయించి..!

శ్రీనివాస్ హత్యకు ముందు రౌడీషీటర్ల కుట్రకోణం

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ ఫోన్‌లో గంగుమళ్ల కాసుబాబును దూషించిన ఆడియోను వైకాపా నాయకులు, కొందరు రౌడీషీటర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఆడియో వివాదాస్పదం కావడంతోనే తీవ్ర ఆగ్రహానికి గురైన కాసుబాబు.. శ్రీనివాస్ హత్యకు కుట్రచేశారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాస్‌కు మద్యం తాగించి కాసుబాబును తిట్టించి.. ఆ సంభాషణ రికార్డును తర్వాత వైరల్ చేశారు. శ్రీనివాస్ హత్య తర్వాత వారు నిశబ్దంగా ఉండిపోయారు. దీనిపై పట్టణ పోలీసులు కొందరు రౌడీషీటర్లను విచారిస్తున్నట్లు తెలిసింది. శ్రీనివాస్ మృతదేహంపై గాయాలున్నాయని శవ పరీక్షలో తేలిందని, పూర్తి వివరాలు తరలో తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు. అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన షేక్ గౌస్ మొహిద్దీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై వారం రోజుల క్రితం పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టుచేసి రామచంద్రపురం కోర్టులో మంగళవారం హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని ఎస్సై వివరించారు.

తుపాను బాధితులకు న్యాయం చేస్తాం: ఎంపీ

తాళ్లరేవు, న్యూస్‌టుడే: తుపాను సమయంలో వేట నష్ట పోయిన మత్స్యకారులకు, పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఎంపీ గంటి హరీష్ మాథుర్ అన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం రెవెన్యూ కార్యాలయంలో తుపాను బాధితుల జాబితా తయారీపై పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, ఆరు రకాల నిత్యావసరాలు, పునరావాస కేంద్రాల్లోని బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం ఇవ్వనున్నామన్నారు. శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, తహసీల్దార్ పితాని త్రినాథరావు, ఎంపీడీవో బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

పనికి వెళ్తూ ఆటో ఢీకొని యువకుడి దుర్మరణం

దుర్గాసూరిబాబు (పాతచిత్రం)

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పెయింటింగ్ పనికి ద్విచక్ర వాహనంపై ఇప్పనపాడు వెళుతూ మార్గంమధ్యలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొని యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మండపేట మండలం ద్వారపూడి పంచాయతీ పరిధి ఇందిరమ్మకాలనీ శివారులో మంగళవారం జరిగిన ప్రమాదంపై రూరల్ పోలీసులు కేసు నమోదుచేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన పెయింటర్ ఇందల దుర్గా సూరిబాబు (28) రాజానగరం మండలం సీతారామపురంలో పనులు చేస్తున్నారు. ఇప్పనపాడులో పని విషయమై మాట్లాడటానికి పెయింటర్ రాజుతో కలిసి మంగళవారం బైక్‌పై సీతారామపురం నుంచి బయలుదేరారు. ద్వారపూడి నుంచి తుంగపాడు వైపు వస్తున్న ఆటో ఢీకొనడంతో దుర్గాసూరిబాబు తీవ్రగాయాలతో అక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు రూరల్ శిక్షణ ఎస్సై సోమేంద్ర కేసు నమోదుచేశారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రెండు ప్రైవేటు బస్సుల సీజ్

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులను మంగళవారం సీజ్ చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ముమ్మిడివరం మండలం అన్నంపలి టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. యానాం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అజయ్, రమణ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సీజ్‌చేసి వాటి ఫిట్‌నెస్ రద్దు చేశామని తెలిపారు. తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి సురేష్ పాల్గొన్నారు.

సీజ్ చేసిన బస్సుల వద్ద రవాణాశాఖ అధికారులు

కొబ్బరి వ్యాపారి ఆత్మహత్య



శ్రీనివాసరావు (పాతచిత్రం)

అంబాజీపేట, న్యూస్‌టుడే: అంబాజీపేటకు చెందిన కొబ్బరికాయల వ్యాపారి, వాసవీ వైశ్యసంఘం అధ్యక్షుడు కాసు శ్రీనివాసరావు(60) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. ఈ నెల 3న శ్రీనివాసరావు తన పొలం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగారు. అనంతరం తన అల్లుడు శ్యామ్‌సుందర్‌కు గడ్డి మందు తాగినట్లు చరవాణిలో తెలిపారు. దీంతో బంధువుల సాయంతో ఆయనను అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారటంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ పి.వి.వి.ఎస్.ఎన్.మూర్తి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. శ్రీనివాసరావు మృతితో అంబాజీపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. కురిడీ, నీటి కొబ్బరికాయల వ్యాపారిగా ఆయనకు మంచి పేరు ఉంది. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను అంచనా వేయడంలో శ్రీనివాసరావుకు ప్రావీణ్యం ఉంది.

EENADU e Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులో/ ఏ ఇతర ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నది విడిపించి రోజు మార్కెట్ ధర ప్రకారం కొంటాము. Ph: 8142292071.
✆ 94933 38823

JOBS
రామకృష్ణ గ్రూప్, Hyd. ... ✆ 9704051122, 9010680011
RJY లో FMCG ... ✆ 95507 32122.

కాకినాడ, శాస్త్రి మీల్స్ & టిఫిన్స్‌లో ఉంటూ వెజిటేరియన్ వంట, ఇంటిపని చేయు ఏ బాదరబందీ లేని 35 సం||లలోపు బ్రాహ్మిన్స్ లేడీ కావలెను. Cont. Cell: 98494 11285.

TOURS AND TRAVELS

FINANCIAL SERVICES
✆ 73862 01191.

నెక్ సూచించు కొబ్బరి ధర ... ✆ 08857-226908

వంట మనిషి కావలెను
ఉత్తరాఖండ్‌లో నలుగురికి వంటచేయుటకు ఆడవారు మనిషి కావలెను. జీతం: 21,000/- వసతి సదుపాయం కలదు.
✆ 92597 43163

REAL ESTATE
PLOT FOR SALE
✆ 93980 33529.

GENERAL
✆9949135149 ✆ 98496 33555.

గమనిక

92.7 FM Rajamahendravaram 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

ర్యాలిలో అన్నమాచార్య సేవా ట్రస్టు డైరెక్టర్ పూజలు

మీనాక్షిశ్రీనివాస్‌కు చిత్రపటం అందజేస్తున్న ఛైర్మన్ నాగేశ్వరరావు

ఆత్రేయపురం: ప్రసిద్ధి గాంచిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామివారిని తెలంగాణ రాష్ట్రం తితిదే అన్నమాచార్య సేవా ట్రస్ట్ డైరెక్టర్ పి.మీనాక్షిశ్రీనివాస్ మంగళవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈమెకు అర్చకులు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం గావించారు. స్వామివారి చిత్రపటాన్ని ఛైర్మన్ మెర్ల నాగేశ్వరరావు బహూకరించారు. ఈవో బీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన ట్రస్ట్‌కు విరాళం

అయినవిల్లి, న్యూస్‌టుడే: సిద్ధి వినాయకస్వామివారి ఆలయంలో అన్నదాన ట్రస్ట్‌కు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడికి చెందిన తాడి వెంకటశ్రీనివాసరెడ్డి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు మంగళవారం అందజేశారు. వారికి ఆలయ అర్చకుడు వినాయకరావు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని బహుకరించారు.

దాతకు స్వామివారి చిత్రపటాన్ని అందిస్తున్న ఆలయ అర్చకుడు

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట: 90323 93884
ఉ॥ 10 - మ॥ 1

స్పందనకు వందనం

పారిశుద్ధ్య చర్యలు..

రావులపాలెం పట్టణం: రావులపాలెంలోని కొత్తకాలనీలో డ్రెయినేజీ పూడిక పోవడంతో మురుగు ముందుకు పారక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు.

మలికిపురం: ఇటీవల కురిసిన వర్షాలతో మలికిపురంలో అపరిశుభ్ర పరిస్థితిపై సర్పంచి గెడ్డం రాజ్యలక్ష్మి, కార్యదర్శి తాడి ఏసుబాబు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించారు. కాలనీలు, వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లించారు.

వీధి దీపాలకు మరమ్మతులు

రావులపాలెం గ్రామీణం: రావులపాలెం మండలం దేవరపల్లిలో వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపించి మరమ్మతులు చేయించారు.

ఆత్రేయపురం: పులిదిండిలో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు తెలిపిన సమస్యను సర్పంచి కనుమూరి సూర్యసుందర సీతాకుమారి వద్ద ప్రస్తావించగా విద్యుత్తు లైన్లకు మరమ్మతులు చేయించి దీపాలు వేయించారు.

కాలువ గట్లపై అక్రమార్కుల తిష్ఠ

రహదారులనూ వదల్లేదు

న్యూస్‌టుడే, ఆత్రేయపురం

పంట, మురుగు కాలువలు, రహదారులు ఆక్రమణలతో చిక్కిపోతున్నాయి. గట్లపై నిర్మాణాలు, దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పక్కా ఇళ్లు కూడా కట్టేస్తున్నారు. కాలువలు రూపు కోల్పోయి శివారు పొలాలకు సాగునీరు అందడం లేదు. పొలాల్లో ముంపు నీరు మురుగు కాలువల్లోకి దిగడం లేదు. ఆక్రమణలు కళ్లెదుట కనిపిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆత్రేయపురం మండలంలో లొల్ల లాకుల నంచి సుమారు 500 పంట కాలువల ద్వారా 16 మండలాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం దీని పరిధిలోని కాలువలు చాలా వరకు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. కొత్తపేట నియోజకవర్గంలో రెండు వేలకుపైగా ఆక్రమణలు ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు.

ఆక్రమణలు ఇవిగో..

లొల్ల లాకుల వద్ద గన్నవరం కుడికాలువ గట్టుపై పశువుల పాకలు, విశ్రాంతి మందిరాలు నిర్మించారు. ● ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం రేవు వరకు కాలువ గట్ల అంచులను పూడ్చి పునాదులు వేసి దుకాణాలు, హోటళ్లు, ఆవాసాలు ఏర్పాటు చేశారు. ● వెలిచేరు దగ్గర ప్రధాన కాలువ గట్టుపై దాదాపు 30 సెంట్లు ఆక్రమించి హోటల్ నిర్మించారు. అధికారులు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేశారు. ● మెర్లపాలెం, ఊబలంక నుంచి రావులపాలెంలోని అమలాపురం రహదారి వరకు బ్యాంక్ కెనాల్ గట్టు ఆక్రమణలకు గురయింది. డాబాలు, పెంకుటిళ్లు, రేకుల షెడ్లు వందల సంఖ్యలో నిర్మించి అద్దెలకు కూడా ఇస్తున్నారు. ● ఆత్రేయపురం మండలంలో అమలాపురం కాలువ గట్టు, ప్రధాన కాలువ గట్టు వెంబడి నిబంధనలు అతిక్రమించి రొయ్యల చెరువులు ఏర్పాటు చేసి కాలువలో నీటిని తోడుకుంటున్నారు. పట్టుబడి సమయంలో చెరువులో కలుషిత నీటిని పంట కాలువలోకి వదిలేస్తున్నారు. చెరువుల వద్దకు వెళ్లేలా కాలువపై వంతెన నిర్మించుకున్నారు.

లొల్ల లాకుల సమీపంలో గన్నవరం కాలువ గట్టుపై విశ్రాంతి మందిరం

ఉన్నతాధికారుల దృష్టికి...

ఆక్రమణల విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. మా దృష్టికి వచ్చిన వాటిని అడ్డుకుని నోటీసులు ఇస్తున్నాం. ఆక్రమణల తొలగింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం. – వెన్నా సాయిమాధవ ప్రసన్న్, జలవనరుల శాఖ ఏఈఈ

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

విజేతలతో ఎంఈవో, ఉపాధ్యాయులు

మలికిపురం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బట్టేలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో డివిజను స్థాయి క్రీడాకారుల ఎంపికలు మంగళవారం నిర్వహించారు. ఎంఈవోలు ఎం.విజయశ్రీ, వైవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అండర్ 14, 17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో క్రీడాంశాల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు అమలాపురం డివిజన్ కోఆర్డినేటరు కె.గణేశ్వరరావు చెప్పారు. 10 మండలాల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొనగా 56 మందిని ఎంపిక చేశామన్నారు. వీరు జిల్లా స్థాయిలో జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా వ్యాయామోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌జీవీఎస్ ప్రసాద్, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎన్.వి.సుబ్బారావు, విద్యా కమిటీ ఛైర్మన్ ఎల్.దుర్గాప్రసాద్, స్థానిక పీఈటీ వి.కుమార్, వ్యాయామోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సత్వరం సర్వీసు రోడ్డు పనులు పూర్తిచేయండి

ఆలమూరు (రావులపాలెం గ్రామీణం): జొన్నాడలో నిర్మాణంలో ఉన్న పైవంతెన వద్ద సర్వీసు రహదారుల పనులను 10 రోజుల్లో పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ కోరారు. పైవంతెన పనులను మంగళవారం ప్రారంభించడంతో పరిశీలనకు వచ్చిన ఆర్డీవో.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సకాలంలో నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వీసు రోడ్లు మొత్తం పాడైపోయి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుండటంతో వాటిని వెంటనే పూర్తిచేయాలని సూచించారు.

అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం

మాట్లాడుతున్న డీఆర్డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర

కొత్తపేట: గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సాయినాథ్ జయచంద్ర అన్నారు. మంగళవారం కొత్తపేట బండారు బులిసత్యం చంద్రావతి కాపు కల్యాణ మండపంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ స్థానికంగా లభ్యమయ్యే కొబ్బరి, అరటి, చేప ఉత్పత్తులపై ఆధారపడి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈ వంటి పథకాల ద్వారా రుణ సదుపాయాలు, శిక్షణ, సాంకేతిక సహాయం అందిస్తోందని వివరించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు రావులపాలెంలో ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే పథకాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ ఆదిత్య, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, ఎంపీడీవో నరేశ్, సర్పంచులు భాసి జయలక్ష్మి, పల్లి భీమారావు, నాయకులు ముత్యాల బాబ్జీ, కంఠంశెట్టి శ్రీనివాసరావు, జి.వీరేష్ పాల్గొన్నారు.

ఎంఎస్ఎంఈపై అవగాహన సదస్సు

నేడు

రావులపాలెం పట్టణం: సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి అవగాహన సదస్సును రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందులో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారని, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరవుతారని తెలిపారు.

కిటకిటలాడిన త్రినేత్రుడి ఆలయాలు

అంబాజీపేట, న్యూస్‌టుడే: కార్తికమాసం సందర్భంగా అంబాజీపేట మండలంలోని శైవక్షేత్రాలు మంగళవారం శివనామస్మరణతో మారుమోగాయి. ఏకాదశ రుద్రులు కొలువైన మంజునాథుడి ఆలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ఏకాదశ రుద్రుల ఆలయాల వద్ద లక్ష బిల్వార్చన పూజలు చేశారు. మాచవరంలోని వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తికమాస అభిషేకాలు చేశారు.

ఘనంగా లక్ష రుద్రాభిషేకం

రావులపాలెం పట్టణం: స్థానిక పార్వతీరామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్ష రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొవ్వూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు చంద్రమౌళి భాస్కరశాస్త్రి, చంద్రమౌళి శివశర్మ పర్యవేక్షణలో పూజలు చేశారు.

వ్యాఘ్రేశ్వరంలోని వ్యాఘ్రేశ్వరస్వామి

రావులపాలెంలో హోమం వద్ద పూజలు చేస్తున్న భక్తులు

స్వదేశీ వస్తువులు వినియోగించాలి

కొత్తపేట, న్యూస్‌టుడే: ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్‌తో గ్రామాల్లో స్వావలంబన భారత్ సిద్ధిస్తుందని రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం అన్నారు. మంగళవారం కొత్తపేటలో సంపతి కనకేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్ కరపత్రాలను ఆవిష్కరించి ఇంటింటా స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ఆశయం మన దేశ ఆర్థిక వ్యవస్థ సమాగ్రాభివృద్ధికి పునాది స్వదేశీలోనే ఉందన్నారు. స్వదేశీ వస్తువులు వినియోగించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని తెలిపారు. నాయకులు అయినవిల్లి సత్తిబాబుగౌడ్, పాలూరి జయప్రకాష్‌నారాయణ, కోటిపల్లి దామోదర్, వలపశెట్టి కిరణ్, గొలకోటి వెంకటేశ్వరరావు, కోటిపల్లి సుబ్రహ్మణం పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న భాజపా నాయకులు

ధాన్యం మద్దతు ధరల పట్టిక ఏర్పాటు

అంబాజీపేట, న్యూస్‌టుడే: చిరుతపూడి సహకారసంఘం వద్ద కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న ధాన్యం మద్దతు ధర తెలిపే పట్టికలను ఏర్పాటు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మాజీ సర్పంచి సరేళ్ల వెంకటేశ్వర్లు, గ్రామరైతులు పాల్గొన్నారు.

తుపాను బాధితులకు నిత్యావసరాల పంపిణీ

మామిడికుదురు, న్యూస్‌టుడే: తుపాను బాధిత కుటుంబాలకు జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు మగటపల్లిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నిత్యావసరాలు, ఆర్థికసాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడం, తుపాను సమయంలో ముందస్తు చర్యలు తీసుకోవడంలోను కూటమి ప్రభుత్వం ఎంతో చొరవ చూపిందన్నారు. సర్పంచి సూరిశెట్టి లక్ష్మి, సొసైటీ ఛైర్మన్ బొలిశెట్టి జగదీష్ పాల్గొన్నారు. లూటుకుర్రు గ్రామంలో బాధిత కుటుంబాలకు స్థానిక సర్పంచి అడబాల తాతకాపు, ఎంపీటీసీ సభ్యుడు నామన వెంకటేశ్వరరావు తదితరులు నిత్యావసరాలను అందజేశారు.

మగటపల్లిలో నిత్యావసరాలు అందజేస్తున్న నామన తదితరులు

మహారాజశ్రీ రాజోలు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P.No.5/2024 O.S.No.66/2015
కు
DHR: కుడుపూడి గణేశ్వరరావు
మరియు
JDRs: అప్పారి సత్యనారాయణమ్మ (లేటు) & మరికొందరు
పై నెంబరు పిటీషన్ నందు DHR కు రావల్సిన డిక్రీ బాకీ పసులు నిమిత్తం JDRsకు చెందిన ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని పై కోర్టువారి ఎదుట ది.20-11-2025 వ తేదీ ఉదయం గం. 10.30 ని॥ లగాయితు వేలం వేయబడును. వేలంపాటలో పాల్గొనదలచినవారు 1/4 వంతు దరావతు సొమ్ముతో పాల్గొనవచ్చును.
షెడ్యూల్ ఆస్తి వివరం
తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం Dr. B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా) రాజోలు సబ్ రిజిస్ట్రార్, రాజోలు మండలం, కూనవరం గ్రామానికి చెందిన
(1) R.S.No.54/1 :: 2D :: 0-06 1/2 సెంట్లు
R.S.No.54/6 :: 2D :: 0-03 సెంట్లు
R.S.No.54/7 :: 2D :: 0-12 సెంట్లు
మొత్తం 21 1/2 సెంట్లుకు హద్దులు:
తూర్పు: అప్పారి వారి భూమి; దక్షిణం: చెల్లుబోయిన బేబీ సరోజిని; ఉత్తరం: బత్తుల వారి భూమి; పడమర: కుడుపూడి చింతన్న ఈ హద్దుల మధ్యగల నానావిధ ఫలవృక్షములు సర్వం సహా.
DHR విలువ Rs. 3,00,000/-
అమీనా విలువ : Rs. 32,25,000/-
(2) R.S.No.43/6 :: 2D :: 0-06 1/2 సెంట్లు
R.S.No.43/7 :: 2D :: 0-06 1/2 సెంట్లు
R.S.No.43/8 :: 2D :: 0-10- 1/2 సెంట్లు
మొత్తం 0-23 1/2 సెంట్లుకు హద్దులు.
తూర్పు: కుడుపూడి చింతన్న; దక్షిణం: చెల్లుబోయిన బేబీ సరోజిని; పడమర: కుడుపూడి చింతన్న; ఉత్తరం: కుడుపూడి చింతన్న.
ఈ హద్దుల మధ్య గల నానావిధ ఫల వృక్షములు సర్వం సహా.
DHR విలువ : Rs. 3,25,000/-
అమీనా విలువ : Rs.35,25,000/-
కొడవటి పి.ఆర్.ఆర్.నాయుడు
దిడ్డి ఎల్.రవిచంద్ర, న్యాయవాదులు, రాజోలు

చెరువు దుర్గంధమయం

తాడిపూడి చెరువు (మడుగు)ను లీజుదారులు శుభ్రం చేయకపోవడంతో చేపలు చనిపోయి తేలుతున్నాయి. గ్రామం పొడవునా సుమారు ఐదెకరాల్లో విస్తరించి ఉన్న చెరువు నుంచి దుర్వాసన వెదజల్లుతుండటంతో గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో వెంకటరామన్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. – న్యూస్‌టుడే, ఆత్రేయపురం

అధ్వానం.. బస్టాండు ప్రాంగణం

అంబాజీపేట ఆర్టీసీ బస్టాండు ముందు ఆవరణ అధ్వానంగా మారింది. రోజుల తరబడి వర్షం నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. దీనిపై సర్పంచి నాగాబత్తుల శాంతకుమారిని, ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, అంబాజీపేట

శివాలయం.. కళావిహీనం

పురాతన శైవ క్షేత్రం గంటిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం కళావిహీనంగా తయారయింది. ఆలయంపై శివుడు, మునుల విగ్రహాలు రంగులు వెలిసి ఎప్పుడు పడిపోతాయో తెలియని స్థితికి చేరడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. కార్తిక మాసంలోనూ ఎవరూ పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈవో సోమాల శివను వివరణ కోరగా భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడతామన్నారు. భక్తుల సహాయంతో దీపాలంకరణకు చర్యలు చేపడతామని తెలిపారు. – న్యూస్‌టుడే, కొత్తపేట

ఉత్తమ సేవలకు అభినందనలు

అంబాజీపేట, న్యూస్‌టుడే: తుపాన్ సమయంలో ప్రజలకు సేవలు అందించిన కొత్తపేట సెక్షన్ జలవనరులశాఖ ఏఈ నవీన్‌కుమార్‌కు పురస్కారం రావటం అభినందనీయమని పలువురు ఉద్యోగులు అన్నారు. ముక్కామల జలవనరులశాఖ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ని ఉద్యోగులు, సిబ్బంది సత్కరించారు. ఐసీ అసిస్టెంట్‌లు నాగప్రసాద్, వరప్రసాద్, లాకు సూపరింటెండెంట్ జూలియా మార్గరెట్, లష్కర్లు ప్రసాదరావు, సురేష్, పవన్‌కుమార్, ఏడుకొండలు, సందీప్ పాల్గొన్నారు.

జలవనరులశాఖ ఏఈ నవీన్‌కుమార్‌ను సత్కరిస్తున్న ఉద్యోగులు

బిర్సా ముండా జీవితం ఆదర్శనీయం

ఆత్రేయపురం: బిర్సా ముండా జీవితం ఆదర్శనీయమని ఎంపీడీవో బీకేఎస్ఎస్ వెంకటరామన్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా మంగళవారం వసంతవాడలో జనజాతి గౌరవ దినోత్సవం నిర్వహించారు. సర్పంచి గాదిరాజు రామకృష్ణంరాజు అధ్యక్షతన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

నిల్వ చేసిన చౌక బియ్యం స్వాధీనం

రావులపాలెం పట్టణం: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ శేఖర్‌బాబు తెలిపారు. రావులపాడులోని పెట్రోల్ బంకు వెనుక రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. 25 కేజీలు చొప్పున 50 బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 1,250 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కర్రి రామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

స్వగ్రామానికి మృతదేహం

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రావులపాలెం కొత్త కాలనీకి చెందిన వానపల్లి ప్రసాద్(35) ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి అక్కడ సెప్టెంబరు 30న మృతి చెందాడు. మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు సహాయం అందించాలని తండ్రి సత్తిరాజు కలెక్టరేట్‌లోని కేసీఎం కేంద్రాన్ని సంప్రదించారు. స్పందించిన కలెక్టర్ మహేష్ కుమార్ అక్కడి అధికారులతో సంప్రదించారు. ఎట్టకేలకు మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఆ యువకుడు ఎవరో?

అంబాజీపేట, న్యూస్‌టుడే: వాకలగరువు పుష్కరఘాట్ వద్ద సోమవారం రాత్రి స్థానికులు గుర్తించిన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు బయటకు తీశారు. 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న యువకుడిగా గుర్తించారు. నలుపు రంగు ప్యాంట్, తెలుపు రంగు బనియన్ ధరించి, కుడిచేతి మణికట్టుపై ఎరుపు రంగుతాడుతో కట్టిన లక్ష్మీదేవి ప్రతిమ ఉంది. వివరాలు తెలిసినవారు అంబాజీపేట పోలీసులను సంప్రదించాలని ఎస్సై కె.చిరంజీవి కోరారు.

మద్యం మత్తులో ఇంటిపై దాడి

కొత్తపేట: కొత్తపేటలో మద్యం మత్తులో కొందరు యువకులు మంగళవారం చేసిన వీరంగం కలకలం రేపింది. మార్కెట్ వీధికి చెందిన బీసీ సంఘ నాయకుడు మట్టపర్తి సూర్యచంద్రరావు గృహంపై కొందరు దాడి చేసి ఇంట్లో వస్తువులను పగలగొట్టారు. ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు. సూర్యచంద్రరావు కోడలు మట్టపర్తి దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు.

గంజాయితో ఒకరి అరెస్టు

సఖినేటిపల్లి: అంతర్వేదికరలో 200 గ్రాముల గంజాయితో తిరుగుతున్న చొప్పల పల్లన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై దుర్గాశ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

చెకుముకి సైన్స్ సంబరాలు

ఆత్రేయపురం, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, ఆలమూరు, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పలు మండలాల్లో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇద్దరు, ప్రైవేటు పాఠశాలల నుంచి ఇద్దరు చొప్పున జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మండలస్థాయి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు, యూటీఎఫ్, ఎస్టీయూ నాయకులు, ఎంఈవోలు పాల్గొన్నారు.

మామిడికుదురులో విద్యార్థినికి జ్ఞాపిక అందజేస్తున్న ఎంఈవో వెంకన్నబాబు

పురస్కార గ్రహీతకు సత్కారం

మలికిపురం: బిషప్‌గా గౌరవ పురస్కారం పొందిన గూడపల్లి వసంతకాలనీకి చెందిన నల్లి కృపావరంను మంగళవారం లక్కవరంలో పాస్టర్ల సంఘం అధ్యక్షుడు నల్లి కిశోర్ ఆధ్వర్యంలో పలువురు అభినందించారు. రాష్ట్ర పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ కె.ప్రతాప్‌సిన్హా, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు బిషప్ జె.డానియేల్‌పాల్ సమక్షంలో పురస్కారం అందుకున్న కృపావరాన్ని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్లు దేవ ప్రవీణ్, రావి లాజరస్‌రాజు, హోసీ, దళిత నాయకులు సరెళ్ల విజయ్‌ప్రసాద్, గెడ్డం ఫిలిప్‌రాజు సన్మానించి అభినందనలు తెలిపారు.

7లోగా ఆక్రమణలు తొలగించండి

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారి చెంత సర్వీసు రోడ్లు, రింగ్ రోడ్లలో ఆక్రమణలు, తోపుడుబండ్లను రహదారిపై ఉంచడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి అందరూ సహకరించాలని సీఐ శేఖర్‌బాబు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, హైవే అధికారులు కోరారు. రావులపాలెంలోని మండల పరిషత్తు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం తోపుడుబండ్ల వ్యాపారులు, రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారితో సమావేశం నిర్వహించారు. ఈ నెల 7వ తేదీలోపు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని అధికారులు ఆదేశించారు. వ్యాపారులు కూడా తమ సమస్యలను అధికారులకు వివరించారు. ప్రాజెక్టు మేనేజరు కోట మూర్తి, ఐ.ఎం మేనేజరు రమేష్ పాల్గొన్నారు.

దోమల నిర్మూలనకు కార్యాచరణ

మామిడికుదురు, న్యూస్‌టుడే: మామిడికుదురులోని దీప్తి డిగ్రీ, జూనియర్ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కొమరాడ, మాకనపాలెం గ్రామాల్లో మంగళవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దోమల నిర్మూలనకు మురుగునీటి కాలువలు, బోదెల్లో ఆయిల్‌బాల్స్ వేశారు. గ్రామాల్లో అధ్వానంగా ఉన్నచోట పరిసరాలను శుభ్రం చేశారు. దీప్తి విద్యా సంస్థల ఛైర్మన్ డి.వి.వి.సత్యనారాయణ, అధ్యాపకులు, సర్పంచులు, లూటుకుర్రు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంపద కేంద్రాలను వినియోగించాలి

ఆలమూరు (రావులపాలెం గ్రామీణం), న్యూస్‌టుడే: గ్రామాల్లో నిర్మించిన సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి గ్రామాల్లో వ్యర్థాలను తరలించి ఎరువులను తయారుచేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో రామ్‌గోపాల్ కోరారు. ఆలమూరు మండలం చొప్పెల్లలో మంగళవారం ఆయన పర్యటించి సంపద కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు.

కాలువల్లో వ్యర్థాలు.. కలుషితమవుతున్న జలాలు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: కాలువల ద్వారా ప్రవహిస్తున్న జలాలపై ఆధారపడి జిల్లాలోని 1.66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. కాలువలపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 32 వరకు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. సాగు, తాగు జలాలకు అత్యంత కీలకమైన పంట కాలువల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కలిసి ఆందోళన కలిగిస్తున్నాయి.

తాగు, సాగు నీరెలా..

నాగుల్లంకవద్ద గన్నవరం ప్రధానపంటకాలువలో భారీ ఎత్తున ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కలిసి దుర్వాసన వస్తోంది. ఈ కాలువపై ఆధారపడి పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పది సమగ్ర రక్షిత మంచి నీటి పథకాలు ఆధారపడి ఉన్నాయి. వీటిలో గుడిమెళ్లంక సమగ్ర రక్షిత మంచి నీటి పథకం పెద్దది. ఇది సుమారు 75 ఆవాస ప్రాంతాలకు చెందిన 50 వేలమంది జనాభాకు తాగునీరు అందిస్తుంది. మిగిలిన ఒక్కో పథకంపై సుమారు 25 ఆవాసాలు ఉండి 30 వేలమంది చొప్పున తాగునీరు సరఫరా అవుతుంది. ఈ పది పథకాల ద్వారా రోజుకు 3.50 లక్షల మంది ప్రజలకు రక్షిత తాగునీరు సరఫరా అవుతుంది. ఈ ప్రధాన పంట కాలువపై సుమారు 60వేల ఎకరాల వరి భూములు ఆధారపడి ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత పంటకాలువ వ్యర్థాలతో నిండిపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాగుల్లంకవద్ద గన్నవరం ప్రధాన పంటకాలువలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు

మహారాజశ్రీ తణుకు సివిల్ జడ్జి (సీనియర్) వారి కోర్టులో
ఇ.పి.నెం. 22/2022 ఇన్ ఒ.ఎస్.నెం. 221/2015
బిట్విన్:
బృందావనం గోపాలకృష్ణమూర్తి ... డి.హెచ్.ఆర్.
మరియు
1. ఇరగవరపు నాగేశ్వరరావు (డైడ్) వగైరాలు ... జె.డి.ఆర్స్
టు
1. గున్నేపల్లి వెంకటలక్ష్మి, భర్త: సూరిబాబు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి బొమ్మదగ్గర ఇల్లు, వెలగదుర్రు గ్రామం, ఉండ్రాజవరం మండలం, తూ॥గో॥జిల్లా. ... జె.డి.ఆర్. నెం.3
2. పండ్రుకల లక్ష్మీదుర్గ, భర్త: అమరనాథ్, కుమ్మర్లవీధి, జొన్నాడ గ్రామం, ఆలమూరు మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. .... జె.డి.ఆర్.నెం. 4
డి.హెచ్.ఆర్. తరఫున దాఖలు చేసిన పేపరు ప్రకటన
పై నెంబరు గ్రంథంలో జె.డి.ఆర్స్ అయిన మీకు సమన్లు శ్రీ కోర్టు ద్వారా మరియు రిజిస్టర్డు పోస్టు ద్వారా పలుమార్లు పంపించిననూ, అవి మీరు తీసుకోకుండా కాలయాపన చేయుచున్నందున మీరు పై కోర్టు వారి ఎదుట ది. 07-11-2025వ సం॥ తేదీన ఉదయం 10.30 గం॥ ని॥లకు మీరు స్వయంగా కానీ మీ తరపు ప్లీడరు గారి ద్వారా గానీ శ్రీ కోర్టు వారి ఎదుట హాజరై ఆక్షేపణలు ఉన్న యెడల తెలియపర్చుకోవలెను. లేనిచో మీ పరోక్షమున తీర్మానించెదరు అని మీకు పేపరు ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.
తణుకు సం/- ఇవటూరి కిషోర్
తేది. 03-11-2025 వాది తరపు అడ్వకేట్, సెల్: 98485 44550

హార్దిక శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన శ్రీ గుబ్బల ఫణికుమార్ గార్కి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు.

శ్రీ గుబ్బల ఫణికుమార్
రాష్ట్ర B.C.కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్
రాజోలు నియోజకవర్గం

పెచ్చెట్టి ఏలేశ్వరరావు (పండు) ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, గుడిమెళ్లంక
గెడ్డం సింహా TDP SC సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి
కంకటాల శ్రీనివాస్ కరస్పాండెంట్: శ్రీ లక్ష్యా కాన్వెంట్, గుడిమెళ్లంక
చెల్లుబోయిన మోహనరంగారావు విశ్వేశ్వరాయపురం
చెల్లుబోయిన పెద్దిరాజు మాజీ సర్పంచ్, విశ్వేశ్వరాయపురం
గుబ్బల సత్యనారాయణ మేడిచర్లపాలెం
పితాని సత్యనారాయణ మూలపోడు
కడలి కిషోర్ టి.సావరం
పెచ్చెట్టి నానాజీ మూలపోడు
రాయుడు ఏసు TDP నాయకులు, విశ్వేశ్వరాయపురం
గెద్దాడ సూర్యనారాయణ విశ్వేశ్వరాయపురం

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం

మత్స్యకారుల ఆర్థిక స్థితిగతుల గణన

యానాం: యానాం ప్రాంత మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను గుర్తించేందుకు డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జువాలజీ, బోటని విద్యార్థులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనిని పరిపాలనాధికారి అంకిత్‌కుమార్ ప్రారంభించారు. పిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అధికారి డెవిన్ ప్రకాష్ 180 ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని పరిపాలనాధికారి విద్యార్థులకు పంపిణీ చేశారు. 15 రోజుల్లో విద్యార్థులు సర్వే పూర్తి చేస్తారని కళాశాల జువాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. మత్స్యశాఖ ఏడీ దడాల గొంతెయ్య తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీవాడ పాఠశాలకు గుర్తింపు

ముమ్మిడివరం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్ అసెంబ్లీ నిర్వహణకు నియోజకవర్గ స్థాయి ఎంపికలు పూర్తయ్యాయి. కాట్రేనికోన మండలం పి.లక్ష్మీవాడ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వై.జోషిత, కార్తిక, హర్షిత నవంబరు 26న నిర్వహించే రాష్ట్ర స్థాయి స్టూడెంట్ అసెంబ్లీకి (మాక్ అసెంబ్లీ) ఎంపికయ్యారు. విద్యార్థినులను డీఈఓ షేక్ సలీంబాషా అభినందించారు.

విద్యార్థినులను అభినందిస్తున్న డీఈఓ

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ మహేష్‌కుమార్

విద్యార్థుల భవితకు దిక్సూచి మీరే..

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తుకు కెరీర్ గైడెన్స్ ఉపయోగపడాలని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మొదటి దశలో ప్రతి పాఠశాలలో కెరీర్ ట్రీ నమూనాలను ఏర్పాటు, రెండో దశలో కరపత్రాల పంపిణీ, మూడో దశలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. డీఈఓ సలీంబాషా మాట్లాడుతూ పదో తరగతి తర్వాత విద్యార్థులకు కోర్సుల వారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పూర్వ విద్యార్థి నవీన్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

15న కాపు వనసమారాధన

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం గుడువీధిలోని కాపు కల్యాణ మండపంలో ఈ నెల 15న కాపు వనసమారాధన నిర్వహిస్తున్నట్లు కాపు నాయకులు, రాష్ట్ర తెలగా అభ్యుదయ సంఘ నాయకులు తెలిపారు. అమలాపురంలోని మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో కాపు వనసమారాధన కరపత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెట్ల రమణబాబు మాట్లాడుతూ అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గీయులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో అల్లాడ స్వామినాయుడు, నల్లా స్వామి, బొర్రా ఈశ్వరరావు, చిక్కాల గణేష్, బోణం సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రికలను ఆవిష్కరిస్తున్న కాపు నాయకులు

విజ్ఞాన భాండాగారానికి చెదలు

✦ నిర్వహణను పట్టించుకోని పాలకులు

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

ఇటీవల పోటీ పరీక్షల నేపథ్యంలో పుస్తకాల కోసం నిరుద్యోగులు గ్రంథాలయాలపై ఆధారపడుతున్నారు. చిన్నారులకు అవసరమైన కథల పుస్తకాలు సైతం ఎక్కువగా ఉన్నాయి. అమలాపురం నియోజకవర్గంలోని గ్రంథాలయాలను సమస్యలు వెంటాడుతున్నాయి. కనీస సౌకర్యాలు లేవని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

70 ఏళ్ల చరిత్ర ఉన్నా..

పట్టణంలోని ప్రథమశ్రేణి గ్రంథాలయానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. సొంత భవనం లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదుల్లో కొనసాగుతోంది. గతంలో షరీఫ్ కాంప్లెక్స్‌లో ఉండగా 1996 నుంచి ముమ్మిడివరం గేటులోని గాంధీ బజారులో నడుస్తోంది. ప్రస్తుతం ఖాళీ చేయాలని యజమానులు కోరుతున్నారు. వర్షానికి పుస్తకాలు చెదలు పట్టాయి. తెలుగు, ఆంగ్లం, హిందీ కలిపి 30 వేల పుస్తకాలు ఉండగా వివిధ పోటీపరీక్షలకు సంబంధించినవి 6వేల వరకు ఉన్నాయి. ఆరుగురు ఉద్యోగులకు ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. 2012లో తెచ్చిన మూడు కంప్యూటర్లు పాడైపోయాయి. కల్వకొలను వీధిలో స్థలం కేటాయించగా 2021లో అప్పటి మంత్రి విశ్వరూప్ శంకుస్థాపన చేసినా నిర్మాణం చేపట్టలేదు.

భవనం గచ్చు బురదమయం..

అశోక్‌నగర్‌లోని బీఆర్ అంబేడ్కర్ డిజిటల్ గ్రంథాలయం అస్తవ్యస్తంగా ఉంది. మురుగు వెళ్లే దారిలేక నిలిచిపోతోంది. గ్రంథాలయ భవనంలో వర్షపు నీరు దిగితోంది. నిర్వహణ కొరవడటంతో భవనం రెండవ అంతస్తు బురదమయంగా మారింది. కంప్యూటర్లు ఉన్న రెండవ అంతస్తులో నీరు చేరకుండా చూడాలని పాఠకులు కోరుతున్నారు.

అధ్వానంగా పురపాలక గ్రంథాలయం

చుట్టూ పాముల పుట్టలు...

అమలాపురంలోని పిల్లల పార్క్ పక్కన కుడుపూడి ప్రభాకర్‌రావు మున్సిపల్ పురపాలక సంఘ గ్రంథాలయాన్ని 1987లో నిర్మించారు. కంప్యూటర్లు లేకపోయినా డిజిటల్ లైబ్రరీ పేరు పెట్టారు. ఉద్యోగిని సైతం నియమించలేదు. చుట్టూ పాముల పుట్టలు పెరిగాయి. పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.


ప్రథమశ్రేణి గ్రంథాలయంలో పుస్తకాలు రక్షణలేని వైనం

ఉన్నతాధికారులకు తెలిపాం..

ఇప్పుడున్న గ్రంథాలయ పరిస్థితిపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు ఉద్యోగులతో కలిసి వినతిపత్రం అందించాం. ఆయన భవనం నిర్మించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

-జీవీఆర్ కృష్ణవర్మ, గ్రేడ్-I గ్రంథాలయశాఖ అధికారి

సమస్యలు పరిష్కరిస్తాం..

డిజిటల్ గ్రంథాలయం భవనం పరిశీలించి గుత్తేదారుతో మరమ్మతులు చేయిస్తాం. పురపాలక సంఘ గ్రంథాలయం కొత్తది నిర్మించేలా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పెడతి చర్యలు తీసుకుంటాం. అక్కడ ఉద్యోగిని నియమించేలా ఆదేశించాం.

- భాస్కరరావు, మున్సిపల్ ఏఈ

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

అమలాపురం పట్టణం: 79939 35935, గ్రామీణం: 91000 20948
అల్లవరం: 91548 46718, ముమ్మిడివరం: 80085 74166
కాట్రేనికోన: 79950 67044 ఉప్పలగుప్తం: 91548 46716

చెత్తను తొలగించరూ..

సమస్య: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని రాజుపాలెం సెంటర్, పెద్దవంతెన ప్రాంతాల్లో రహదారి చెంతన చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. చెత్త తొలగించడంలో చర్యలు తీసుకోవాలి.

- సీహెచ్ సత్యనారాయణ, స్థానికుడు

సమస్య: నగర పంచాయతీ పరిధిలోని ఆసుపత్రి వీధిలో డ్రెయిన్ పూడిపోయి నీరు ముందుకు పారడం లేదు. సమస్య పరిష్కరించాలి.

-ఎం.వీరేశ్వరరావు, స్థానికుడు

సమాధానం: నగర పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, పెద్దవంతెన, ఆసుపత్రి వీధుల్లో పారిశుద్ధ్య సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా పారిశుద్ధ్య సిబ్బంది పంపి సమస్యను పరిష్కరిస్తున్నారు.

– న్యూస్‌టుడే, ముమ్మిడివరం

స్వదేశీ వస్తువులను వాడుదాం

ఉప్పలగుప్తం: భారతీయులందరూ స్వదేశీ వస్తువులను వాడాలని భాజపా నాయకులు పిలుపు నిచ్చారు. భీమనపల్లిలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్‌లో భాగంగా 'స్వదేశీ నినాదం.. మన జీవన విధానం' కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు నల్లా సత్తిబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి అరవింద్, ఆర్వీ నాయుడు, అడపా శ్రీనివాసరావు, వరదా రాము, జంపన సూరపరాజు, చల్లా దుర్గాప్రసాద్, నౌండ్రు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

చెకుముకి పోటీల్లో పలువురి ప్రతిభ

న్యూస్‌టుడే బృందం: జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో అమలాపురంలో నిర్వహించిన మండలస్థాయి చెకుముకి సైన్సు పోటీల్లో కామనగరువు ఆదిత్య పాఠశాల విద్యార్థులు అర్హత సాధించి జిల్లాస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ బి.రామప్రసాద్ మంగళవారం తెలిపారు. అమలాపురం జడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో డి.శ్యామ్‌కుమార్, ఎన్.మనీషా, సాయిసంజన మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అల్లవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన చెకుముకి పోటీల్లో ఓడలరేవు విద్యార్థులు మొదటి స్థానం సాధించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూర్తి తెలిపారు. ప్రైవేటు పాఠశాల విభాగంలో కొమరగిరిపట్నం ఆర్ష విజ్ఞాన భారతి విద్యార్థులు నిలిచారని అధికారులు తెలిపారు. ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైవేటు పాఠశాల నుంచి శ్రీ వాణి హైస్కూల్‌కు చెందిన బృందాలు ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జేవీవీ జిల్లా అధ్యక్షులు జనిపల్లి సత్యనారాయణ తెలిపారు. కాట్రేనికోన జడ్పీఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన చెకుముకి టాలెంట్ పరీక్షలో చెయ్యేరు జడ్పీపాఠశాల విద్యార్థులు ప్రతిభచూపి మొదటిస్థానం సాధించారు.

బాలికలూ.. అప్రమత్తంగా ఉండండి

అమలాపురం పట్టణం: బాలికలు లైంగిక వేధింపుల నుంచి తమను తాము రక్షించుకునేలా శిక్షణ తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు జి.దైవకృప, కమిటీ సభ్యురాలు భువనేశ్వరి తెలిపారు. బాలికల రక్షణపై అమలాపురం నల్లవంతెన దిగువన ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థినులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.పోలవరం మండలంలో బాలికను వేధించిన నిందితుడిని శిక్షించాలని విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేశారు.

చదువుతోపాటు సేవాభావం ఉండాలి

అల్లవరం: విద్యార్థులు సేవా భావం కలిగి ఉండాలని విద్యావేత్తలు సూచించారు. మంగళవారం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమరగిరిపట్నం ఎస్బీఐ మేనేజర్ రవి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతోపాటుగా సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు.

కాలువగట్టు మార్గంలో గండం

అమలాపురం విత్తనాలవారి కాలువగట్టుకు వెళ్లే మార్గంలో గొయ్యిలు ప్రమాదకరంగా మారాయి. ఆదమరిచి వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. పాఠశాల విద్యార్థులు, మహిళలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పురపాలక అధికారులు చర్యలు తీసుకుని ఈ గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

రాళ్లు తేలిన రహదారి

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మట్టాడిపాలెం మీదుగా క్రాపచింతలపూడిపాలెం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. నల్లకంకర, రాళ్లు తేలి రాకపోకలకు జనం ఇబ్బందులు పడుతున్నామని.. అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ముమ్మిడివరం

అదుపుతప్పితే అపాయమే..

పల్లంకుర్రు నుంచి రామాలయంపేట వైపు వెళ్లే ఆర్అండ్‌బీ ప్రధాన రోడ్డు సాపేవారిపల్లి వద్ద పంటకాలువ పక్కన కోతకు గురైంది. కాలువ పక్కన రోడ్డు కోతకు గురికావడంతో గుంతలా ఏర్పడింది. అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా అందులో పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, కాట్రేనికోన

ముంపులోనే చేలు

ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. కాట్రేనికోన మండలంలో 5,200 ఎకరాల్లో సాగు చేపట్టగా అందులో 1,800 ఎకరాల పంట నీటమునిగింది. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి-2 పరిధిలోని సూదాపాలెంలో ఓ రైతు పంట చేలోనే కుళ్లిపోతోంది. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, కాట్రేనికోన

రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపిక

అమలాపురం పట్టణం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి విలువిద్య పోటీలలో వాగ్దేవి పాఠశాల విద్యార్థులు సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని డైరెక్టర్ పరసా భరత్ తెలిపారు. అమలాపురం పట్టణం వడ్డిగూడెంలో విద్యార్థులను డైరెక్టర్ పరసా భరత్, ప్రిన్సిపల్ శ్రీరామచంద్రమూర్తి, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. డీఎస్ హర్షిత, ఎ.హర్షమణికంఠ, డి.వెంకటహవాన్‌లు రాష్ట్ర స్థాయిలో పోటీలో సత్తా చాటాలని అన్నారు.

యానాంలో ఐక్యతా పాదయాత్ర

పాదయాత్ర ప్రారంభిస్తున్న పరిపాలనాధికారి అంకిత్‌కుమార్

యానాం: భారత యువజన వ్యవహారాలు, కేంద్ర మంత్రిత్వశాఖ పర్యవేక్షణలోని మై భారత్ యానాం శాఖ సర్దార్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మంగళవారం ఐక్యతా పాదయాత్ర నిర్వహించింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీల్లో చెన్నై తరపున పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చూపిన యానాం క్రీడాకారుడు కైలా విష్ణువర్ధన్‌ను సత్కరించారు.

కల్తీ డీజిల్ పోశారని ఫిర్యాదు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: కాట్రేనికోనలోని పెట్రోలు బంకు నుంచి తన మినీవ్యాన్‌లో కల్తీ డీజిల్ కొట్టడంతో ఇంజిన్ పాడైందని ఆరోపిస్తూ సానబోయిన తరుణ్ మంగళవారం కాట్రేనికోన రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దారు రవికిరణ్‌ను అడుగగా ఫిర్యాదు అందిందని ఎంఎస్‌వో, అధికారులతో విచారణ చేయిస్తామని తెలిపారు. ఆ బంకు నుంచి నమూనాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సేంద్రియ సాగుపై అవగాహన

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రకృతి సాగుపై కలెక్టరేట్‌లో అయిదు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రసాయన, కృత్రిమ ఎరువుల వినియోగాన్ని నియంత్రించేందుకు అవలంబించాల్సిన విధానాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలంలో అత్యాచార ఘటనకు సంబంధించి బాలిక కుటుంబానికి వైకాపా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుత సాయంగా పార్టీ తరపున రూ.లక్ష ప్రకటించారు. బాలిక ఉన్నత చదువులు చదువుకునే వరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కుటుంబానికి మరింత సాయం అందించనున్నట్లు జగ్గిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అరకొర సాయం ప్రకటించి చేతులు దులుపుకొందని విమర్శించారు. పితాని బాలకృష్ణ, కాశి బాలమునికుమారి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పెన్మత్స చిట్టిరాజు, పిన్నమరాజు శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు.

సమగ్ర క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు వినతి

యానాం: యానాంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల రోగులకు వైద్యసేవలు అందించే విధంగా సమగ్ర క్యాన్సర్ చికిత్స కేంద్రం యానాంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి బి.అంకిత్ మిశ్రాను కలిసి వినతి అందజేసినట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం రాత్రి దిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. సోమవారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయను కలిసి శాయ్ సెంటర్ నుంచి తరలించిన వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ శిక్షణ విభాగాలు తిరిగి ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు.

చిత్రలేఖనం పోటీల్లో సత్తా చాటారు..

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు

అమలాపురం పట్టణం న్యూస్‌టుడే: అమలాపురం పట్టణం కొంకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థినులు 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రాలు గీశారు. ప్రధానోపాధ్యాయురాలు ఎం.సీతామహాలక్ష్మి మాట్లాడుతూ పోటీల్లో విద్యార్థులు సృజనకు పదును పెట్టారన్నారు. పి.వేదశ్రీ, కె.అనామిక, ఎస్వీ అరవింద్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను, ప్రశంసా పత్రాలను ఉపాధ్యాయులు ఎంఎస్ఎన్ ప్రసాద్, పద్మావతి, అనూష, నాగలక్ష్మిలు అందజేశారు.

విజేతలతో ఉపాధ్యాయులు ప్రసాద్, పద్మావతి, అనూష

బహుమతులు అందిస్తున్న ప్రిన్సిపల్ లక్ష్మీగణేష్, వైస్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి

కొంకాపల్లి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

శ్రీరామ పబ్లిక్ స్కూల్‌లో..

అమలాపురం గ్రామీణం: సమనసలోని శ్రీరామ పబ్లిక్ స్కూల్‌లో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పేరాబత్తుల పూర్ణ, తొత్తరమూడి సంతోష్, అత్తిలి సిరి రమ్యమణి వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు 'ఈనాడు' సమకూర్చిన బహుమతులు, ప్రశంసాపత్రాలను పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీగణేష్, వైస్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి అందజేశారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఉచిత బియ్యానికి నిరీక్షణ

కాట్రేనికోన: మొంథా తుపాను బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యం, నిత్యావసరాలు తీసుకునేందుకు బలుసుతిప్పలో మంగళవారం మత్స్యకార లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగింది. బలుసుతిప్ప తుపాను రక్షిత భవనంలో బాధితులకు రేషన్ డీలర్ బియ్యం పంపిణీ చేశారు. సిగ్నల్ సమస్య కారణంగా ఆలస్యంగా కావడం, స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉండేవారంతా రావడంతో రద్దీ నెలకొంది. ఎస్సై అవినాష్, పోలీసులు అక్కడకు చేరుకుని అందరినీ లైనులో నిలబెట్టారు.

సర్వే గోడపత్రికల ఆవిష్కరణ

అమలాపురం కలెక్టరేట్: కుష్ఠు రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. మంగళవారం ఈ వ్యాధి నిర్ధారణకు చేపట్టే సర్వే గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి 15 రోజుల పాటు సర్వే నిర్వహించి వ్యాధి పీడితులను గుర్తిస్తారన్నారు.

వీఏవో, వీఏ పరీక్ష ఫలితాలు విడుదల

యానాం: పుదుచ్చేరి రెవెన్యూ, ప్రకృతి వైపరీత్య నిర్వహణ శాఖలో 41 - విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వీఏవో) పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. యానాం నుంచి పలువురు ఎంపికయ్యారు.

ఎల్‌జీని కలిసిన కాంగ్రెస్ బృందం

యానాం: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్‌నాథన్‌ను కలిసి యానాంకు సంబంధించిన పలు సమస్యలు గురించి విన్నవించినట్లు బ్లాక్ కాంగ్రెస్ ప్రతినిధులు అరదాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి తెలిపారు. పరిశ్రమలు తరలిపోయాయని, బొటానికల్ గార్డెన్, యానాం టవర్, మడవంతెన సరిగా ఉపయోగంలో లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మందుల కొనుగోళ్లలో అవినీతిపై అవినీతిపై అప్పట్లో ఉన్న ఆరోగ్యమంత్రిపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు.

కార్తిక భోజనాలు చేస్తున్న వైశ్య సంఘీయులు

సందడిగా వైశ్యసంఘ కార్తిక వనసమారాధన

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: కార్తిక మాసం సందర్భంగా శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనసమారాధన మంగళవారం నిర్వహించారు. అమలాపురం శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, వేడుక మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి సుమారు 2వేల మంది వచ్చి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు నంబూరి సత్యనారయణమూర్తి, నరేష్, కొమ్మూరి ప్రసాద్, కుమార్, పంచముఖి తదితరులు పాల్గొన్నారు.

సముద్రపు నాచుతో ఎన్నో ప్రయోజనాలు

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: ఔషధ గుణాలు ఉన్న సముద్రపు నాచు పెంపకంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అమృతానంద విశ్వవిద్యాలయ ప్రొపెసర్లు మోహన్, అమృతానటరాజన్‌లు అన్నారు. ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో మంగళవారం సెర్ప్, డీఆర్‌డీఏ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలకు సముద్రపు నాచు పెంపకంపై మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మత్స్యశాఖ జేడీ పీవీ శ్రీనివాసరావు, ఎఫ్‌డీవో హేమానంద్, వీఎఫ్ఏ సురేష్, ఏపీఎం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వసతి గృహాల్లో రక్షణ కల్పించాలి

అల్లవరం: సాంఘిక సంక్షేమ శాఖ, ఇతర వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు తగిన రహణ కల్పించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కోరారు. వారు మంగళవారం గోడి గ్రామంలో ఉన్న బాలబాలిక గురుకు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పుణ్యమంతుల రజిని, వెంట్రు సుధీర్, రమణ, కుమారి తదితరులు పాల్గొన్నారు.

నదిలో దూకి యువతి గల్లంతు

యానాం: తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన సీరపు కల్యాణి(25) యానాం ముఖద్వారం వద్ద కోరింగ నదిపై ఉన్న పొట్టి శ్రీరాములు వారధి పైనుంచి దూకి గల్లంతైనట్లు యానాం పోలీసులు తెలిపారు. తూర్పుపేట నుంచి స్థానిక పాతబస్టాండ్‌కు ఆటోలో వచ్చిన ఆమె వంతెనపైకి నడుచుకుంటూ వెళ్లి చెప్పులు, పర్సు, సెల్‌ఫోన్ వదిలేసి నదిలోకి దూకేసినట్లు చెప్పారు. ఆమె తాళ్లరేవులోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా ఇటీవల వివాహం కుదరడంతో తాను ఉద్యోగం మానేస్తున్నానని చెప్పి మంగళవారం సాయంత్రం జీతం తీసుకుని ఇంటికి చేరుకుంది. రాత్రి ఇంటి నుంచి బయటకొచ్చి తొమ్మిది గంటల సమయంలో వంతెన వద్దకు చేరుకుంది. ఆమె కోసం నది వద్ద గాలింపు నిర్వహిస్తున్నారు.

ప్రకటన

నా క్లయింటు ఉప్పలగుప్తం గ్రామ కాపురస్థుడు చిక్కం సూర్యనారాయణమూర్తి గారి కుమారుడు, వెంకట నారాయణమూర్తి యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా, నా క్లయింటు దగ్గర ఉప్పలగుప్తం గ్రామ కాపురస్థుడైన చీకట్ల అమ్మిరాజు గారి కుమారుడు చీకట్ల వెంకటేశ్వరరావు అతని కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 20 లక్ష రూపాయలను నా క్లయింటు దగ్గర తీసుకుని నెలకు 2 రూపాయలు వడ్డీతో కలిపి 5 సంవత్సరముల లోపు తిరిగి చెల్లించే నిమిత్తం తీసుకుని సదరు సొమ్ముకు హామీగా అతని పేరున ఉప్పలగుప్తం గ్రామంలో ఉన్న స్థిరాస్తి సర్వే నెంబరు 353-17 లో విస్తీర్ణం 580.8 చ॥గ॥ల స్థలం, అందలి బిల్డింగ్ డోర్ నెం. 5-30 ఆస్తిని నా క్లయింటుకు హామీగా ఇచ్చి ది.14-10-2020న DOC No. 5211/2020 అమలాపురం SROలో నా క్లయింటు పేరున పైన తెలిపిన ఆస్తికి రిజిస్టర్డ్ తనఖా దస్తావేజు వ్రాయించి సదరు ఆస్తి యొక్క అతని పేరున ఉన్న ఒరిజినల్ క్రయ దస్తావేజు ది.05-12-2007న DOC No. 5740/2007 SRO, అమలాపురం నా క్లయింటుకు హామీగా ఇచ్చినారు. నా క్లయింటు సదరు బాకీని తిరిగి చెల్లించమని అడుగుతున్నా తిరిగి చెల్లించడం లేదు. అంతే కాకుండా పైన తెలిపిన ఆస్తిని అతని బంధువర్గం పేరున సీక్రెట్‌గా బదిలీ చేయుటకు ప్రయత్నించుచున్నారని రూఢీగా తెలియవచ్చినది. కావున నా క్లయింటు యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా, చీకట్ల అమ్మిరాజు గారి కుమారుడు చీకట్ల వెంకటేశ్వరరావుతో పై స్థిరాస్తి విషయంలో ఎటువంటి లావాదేవీలు జరపవద్దని, ఒకవేళ జరిపినా సదరు లావాదేవీలు నా క్లయింటును బైండు చేయవని తెలియజేయుచున్నాము.

కె.రాజీవ్, అడ్వకేట్, సెల్: 98496 78555

అడుగు పడదు.. అడగలేరు..!

భోజనాల వద్ద అధ్వాన పరస్థితి

కాట్రేనికోన మండలం బలుసుతిప్ప జడ్పీ ఉన్నతపాఠశాల ఆవరణ అస్తవ్యస్తంగా మారింది. కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక్కడ 270 మంది చదువుతున్నారు. మంగళవారం 200 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసేచోట కుక్కలు తిరుగుతున్నాయి. వాటితో ప్రమాదం పొంచి ఉంది. తాగునీటి ట్యాంకు వద్ద నీరు నిలిచిపోయి విద్యార్థులు నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల చెంతన జమ్మి ఏపుగా పెరిగింది.

– న్యూస్‌టుడే, కాట్రేనికోన

నీరు నిలిచి పిల్లల ఇక్కట్లు

(c) eenadu

నేడు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మండపేట, మండపేట గ్రామీణం: ఏడిద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కలెక్టర్ మహేష్‌కుమార్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభిస్తామని తహసీల్దారు తేజేశ్వరరావు తెలిపారు. జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఆర్డీవో డి.అఖిల, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొంటారని వివరించారు.

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పుష్పయాగం

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరంలోని గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో శ్రీపుష్పయాగం నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అర్చకుడు అత్తిలి రామకృష్ణ ప్రత్యేకపూజలు జరిపించారు. వివిధ పిండి వంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

మండపేట

•మండపేట • రామచంద్రపురం

విజయదుర్గా పీఠంలో కార్తిక పౌర్ణమి పూజలు నేడు

రాయవరం, న్యూస్‌టుడే: వెదురుపాకలోని విజయదుర్గా పీఠంలో బుధవారం కార్తిక పౌర్ణమి పూజలు బుధవారం నిర్వహిస్తామని పీఠం పర్యవేక్షకుడు వీవీబాపిరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పౌర్ణమి పురస్కరించుకుని వేదపండితుల ఆధ్వర్యంలో వేకువజాము నుంచే విజయదుర్గాదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, సామూహిక శ్రీచక్రార్చనలు నిర్వహించనున్నామన్నారు. భవానీశంకర అష్టలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకాలు, విజయ వేంకటేశ్వరునికి తులసీదళార్చన జరుగుతాయన్నారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు: మండపేట: 80085 74183, రామచంద్రపురం: 80085 74191
ఉ. 10 - మ. 1

మురుగు పారుదలకు చర్యలు..

సమస్య: మండపేట మండలం మెర్నిపాడు పంచాయతీ సాయిబాబా వీధి డ్రెయినేజీలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారడం లేదు. దుర్వాసనతో పాటు దోమల బెడద తీవ్రంగా ఉంది. – సురేష్‌కుమార్, మెర్నిపాడు

పరిష్కారం: సమస్యను పంచాయతీ కార్యదర్శి కోట హరేరామరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపించి మురుగు పారేలా చర్యలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, ద్వారపూడి

వ్యర్థాల తొలగింపు..

సమస్య: గొల్లపుంతరోడ్డులోని కల్యాణ మండపం సమీపంలో కాలువగట్టుపై వ్యర్థాలు వేస్తున్నారు. దీనివల్ల దుర్వాసనతో పాటు దోమలు వృద్ధి చెందుతున్నాయి. – సురేశ్, స్థానికుడు

పరిష్కారం: సమస్యను మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు దృష్టికి తీసుకువెళ్లడంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్తిరాజు పర్యవేక్షణలో గట్టుపై వ్యర్థాలు తొలగించే పనులు చేయించారు. – న్యూస్‌టుడే, మండపేట

చెత్త శుద్ధి ప్రారంభం..

భవిష్యత్‌లో ఉద్యానవనం కానున్న డంపింగ్‌యార్డు

మండపేట, న్యూస్‌టుడే: మండపేట పట్టణంలో దశాబ్దాల పాటు తీరని సమస్యగా మారిన డంపింగ్‌యార్డులోని వ్యర్థాలను శుద్ధిచేసే పనులు ఎట్టకేలకు మంగళవారం ప్రారంభమయ్యాయి. డంపింగ్‌యార్డులో వ్యర్థాలను పూర్తిగా తొలగించి శుద్ధిచేసి ఆ ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో పట్టణవాసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాలుగా తీరని సమస్య..

1958లో మున్సిపాలిటీగా ఏర్పడక ముందు మండపేటలో అప్పటి జనాభాకు అనుగుణంగా సంగం పుంతరోడ్డులో 2.5 ఎకరాల డంపింగ్ యార్డులో వ్యర్థాలు వేసేవారు. అప్పట్లో కేవలం 24 వేల ఉన్న జనాభా ఉండగా ప్రస్తుతం 64 వేలకు చేరింది. వార్డుల సంఖ్య 30కి పెరిగింది. అయితే డంపింగ్‌యార్డు విస్తీర్ణం మాత్రం పెరగలేదు. అప్పటి నుంచి సేకరించిన వ్యర్థాలు గుట్టలుగా వేయడం తప్పితే ప్రత్యామ్నాయం చూపడం, సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. గత వైకాపా ప్రభుత్వంలో అదనంగా మరో 2.5 ఎకరాలు పక్క స్థలాన్ని సేకరించినా ఫలితం లేకపోయింది. అప్పట్లోనే వ్యర్థాలు వేరుచేసి పవర్ ప్రాజెక్టుకి తరలించాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. నాలుగేళ్ల క్రితం యార్డులో

డంపింగ్‌యార్డులో వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలు

వ్యర్థాల గుట్ట 8,340 టన్నులుగా లెక్కించారు. అయితే శుద్ధిచేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

పరిష్కారం దిశగా అడుగులు..

కూటమి ప్రభుత్వంలో వ్యర్థాలు శుద్ధిచేసి వాటిని తరలించే దిశగా అడుగులు పడ్డాయి. అప్పట్లో ఒప్పందం జరిగిన గుత్తేదారు సంస్థతో సంప్రదింపులు జరిపారు. ఈలోగా చెత్త 13 వేల టన్నులకు పెరిగినట్లు గుర్తించారు. అయితే అప్పట్లో లెక్కించిన 8340 టన్నుల వ్యర్థాలను శుద్ధిచేసేందుకు రూ.28 లక్షలు చెల్లించేందుకు గుత్తేదారు సంస్థ తరుణి ఎంటర్‌ప్రైజెస్‌తో ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో యార్డులోని కొత్తగా సేకరించిన స్థలంలో వ్యర్థాలను శుద్ధిచేసే యంత్ర పరికరాలను ఏర్పాటుచేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, వర్షాలు కురవడం తదితర కారణాలతో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి దాదాపు మూడు నెలలు ఆలస్యమయ్యింది.

శుద్ధిచేసేది ఇలా..

శుద్ధి యంత్రం సమీపంలోకి డంపింగ్‌యార్డులోని వ్యర్థాలు తీసుకువచ్చి యంత్రంలో వేస్తారు. అది తడి, పొడి వ్యర్థాలను వేరు చేస్తుంది. పొడి వ్యర్థాలను రీసైక్లింగ్‌కి వినియోగిస్తారు. తడి చెత్తను వర్మికంపోస్టుగా మార్చి రైతులతో పాటు కావాల్సిన వారికి విక్రయిస్తారు.

మరో నాలుగు నెలల్లో పూర్తి..

మొత్తం వ్యర్థాల గుట్టను శుద్ధిచేయడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది. ఒప్పందం ప్రకారం పని పూర్తిచేసిన తరవాత మిగిలిన వ్యర్థాలను వేరుచేసేందుకు మళ్లీ ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. వ్యర్థాలు తగ్గిస్తే కాలుష్యం తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది.
– టి.వి.రంగారావు, మున్సిపల్ కమిషనర్

వన సమారాధనలు ఐక్యతకు ప్రతీకలు

కాజులూరు, న్యూస్‌టుడే: వన సమారాధనలు ఐక్యత, అనుబంధాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఎంపీడీవో జె.రాంబాబు అన్నారు. మంగళవారం కోలంక గ్రామంలో వరదా శేషారావు, వరదా వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తిక వన సమారాధనలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. వన సమారాధనల ఏర్పాటుతో గ్రామస్థులు కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఐక్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సోమేశ్వరంలో వైద్య శిబిరం

రాయవరం, న్యూస్‌టుడే: సోమేశ్వరం శివాలయం పరిసరాల్లో రాజమహేంద్రవరానికి చెందిన డెల్టా ఆసుపత్రి వైద్యులు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురికి మధుమేహం, రక్తపోటు, సాధారణ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. వీరిలో అయిదుగురికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. ఆసుపత్రి ప్రతినిధులు క్రాంతికుమార్, ఎస్.దొరబాబు, వి.రాజు పర్యవేక్షించారు.

డిసెంబర్‌లో టిడ్కో గృహాల అప్పగింత

టిడ్కో అధికారులతో చర్చిస్తున్న కమిషనర్ రంగారావు

మండపేట, న్యూస్‌టుడే: గొల్లపుంతలో నిర్మించిన టిడ్కో గృహాలను డిసెంబర్‌లో స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు కేటాయిస్తామని మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో టిడ్కో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇళ్ల పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి విడతలో చేపట్టాల్సిన మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ కింతాడ శ్రీనివాస్, ఏఈలు పవన్, అనూష, టిడ్కో సిబ్బంది బిందు, వివేక్, మెప్మా సీఎంఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.

సంగమేశ్వరస్వామికి అన్నాభిషేకం

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఏడిదలో ప్రసిద్ధిచెందిన స్వయంవర పార్వతీ సమేత సంగమేశ్వరస్వామికి అన్నాభిషేక మహోత్సవాన్ని మంగళవారం కనులపండువగా జరిపించారు. ఆలయ అర్చకుడు హోతా శాస్త్రి, అయినవిల్లి నాగభూషణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచామృతాలతో అభిషేకం జరిగాయి. అనంతరం స్వామికి అన్నాభిషేకం చేసి నివేదన సమర్పించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఏర్పాట్లను ఈవో ఎం.శోభారాణి పర్యవేక్షించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

నైపుణ్యం చాటి.. బహుమతి పట్టి

చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందించిన ఉపాధ్యాయులు

మండపేట, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో నారాయణ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. 'మీకు ఇష్టమైన పండుగ' అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా చిత్రాలు గీసి ప్రత్యేకత చాటుకున్నారు. వీరిలో 9వ తరగతి విద్యార్థిని ప్రసన్నలక్ష్మి ప్రథమ బహుమతి, 10వ తరగతి విద్యార్థిని వెంకటలక్ష్మి ద్వితీయ బహుమతి, 9వ తరగతి విద్యార్థి తేజశివ వినయ్ తృతీయ బహుమతి సాధించారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌతమ్ అప్పారెడ్డి 'ఈనాడు' సమకూర్చిన బహుమతులు అందించారు. పోటీలకు కె.సోమన్న, శేఖర్, రమాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

ఆకట్టుకున్న చిత్రాలు

మండపేటలోని అపోస్తలిక్ ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. మీకు ఇష్టమైన పండుగ అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో సంప్రదాయాన్ని చాటేలా ఆకట్టుకునే చిత్రాలు వేశారు. 8వ తరగతి విద్యార్థిని కొల్లి మరియ గ్రేస్ ప్రథమ బహుమతి, 7వ తరగతి విద్యార్థి వి.శ్రీనివాస్ కార్తిక్ ద్వితీయ బహుమతి, 9వ తరగతి విద్యార్థిని పి.సుష్మాభవాని తృతీయ బహుమతి అందుకున్నారు. వీరికి కరస్పాండెట్ ఎల్.ప్రసాద్‌పాల్, ప్రిన్సిపల్ ప్రమీల దమయంతి బహుమతులు అందించారు. రాణి, జోత్స్న, విజయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

చిత్రలేఖనం పోటీలో విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందిస్తున్న ప్రిన్సిపల్

గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: వేగుళ్ల

రాయవరం, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మంగళవారం రాయవరం మండలం పసలపూడిలో రూ.24.50 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించే సీసీ రహదారులు, డ్రెయినేజీలకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వేగుళ్ల మాట్లాడుతూ 2014-19 మధ్య తెదేపా పాలనలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం వైకాపా పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచి కడలి పద్మావతి, రామచంద్రపురం నీటి సంఘం ఛైర్మన్ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు సత్తి వెంకటకృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రి వెంకటరెడ్డి (కృష్ణ), అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కాదా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల తదితరులు

తెదేపాలో చేరిన కేశవరం ఉప సర్పంచి

మండపేట: కేశవరం వైకాపా ఉప సర్పంచి ఉండమట్ల నాగతులసి, 3వ వార్డు సభ్యుడు హరేరామకృష్ణ పలువురు అనుచరులతో కలిసి తెదేపా సీనియర్ నాయకుడు ఉండమట్ల తాతాజీ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. మంగళవారం తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్, సీనియర్ తెదేపా నాయకుడు కంటిపూడి శ్రీను, వార్డు సభ్యులు గనిశెట్టి సత్తిబాబు, చెల్లూరు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

నడిరోడ్డుపై పొగతో ఉక్కిరిబిక్కిరి

రహదారి పక్కనే నిర్వహిస్తున్న ఇటుకబట్టీలతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ద్రాక్షారామ-రామచంద్రపురం మార్గంలో రహదారిని ఆనుకుని పలు ప్రాంతాల్లో ఇటుకబట్టీలు ఉన్నాయి. ఇటుకలను కాల్చడానికి బట్టీలకు పెట్టే నిప్పు నుంచి పొగ దట్టంగా వ్యాపిస్తోంది. కొన్నిసార్లు పొగ, ధూళి కణాలు వాహనచోదకుల కళ్లలో పడి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సమస్యను తహసీల్దారు మృత్యుంజయరావు దృష్టికి తీసుకెళ్లగా బట్టీల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేసి తగిన సూచనలు చేస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, ద్రాక్షారామ

వరికోతల్లో జాగ్రత్తలు పాటించాలి

పామర్రు సభలో మాట్లాడుతున్న ఏడీఏ నాగకుమార్

పామర్రు, న్యూస్‌టుడే: అధిక వర్షాలు, మొంథా తుపాను ప్రభావంతో మండలంలో 4,537 హెక్టార్లలో వరిపంట నష్టపోయినట్లు అంచనా వేస్తున్నామని రామచంద్రపురం ఏడీఏ బి.నాగకుమార్ చెప్పారు. గింజ రాలిపోయింది. సరిగా తోడుకోలేదు. ఇలాంటి సందర్భాల్లో కోతలు కూడా కష్టమని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పామర్రులోని రైతుభరోసా కేంద్రంలో మంగళవారం రైతులతో ఆయన మాట్లాడారు. ఏవో బి.సద్గురుమూర్తి మాట్లాడుతూ రైతులకు పంటరూపంలో రావాల్సిన రూ.11.34 కోట్ల మేర నగదు నష్టపోయినట్లు లెక్కలు వేశామన్నారు. కార్యక్రమంలో రైతు ప్రతినిధి మరివాడ సూరిబాబు, ఏఈవోలు శ్రీలక్ష్మి, హేమంత్ పలువురు రైతులు పాల్గొన్నారు.

కోటిపల్లిలో నేడు గోదావరి హారతులు

పామర్రు, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటిపల్లి గోదావరి రేవు వద్ద బుధవారం రాత్రి గౌతమీ గోదావరి హారతుల కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు సోమేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. వంశపారంపర్య ధర్మకర్తలు పూసపాటి వంశీయులకు చెందిన అలక్ నారాయణ సొసైటీ (మాన్సాస్ ట్రస్టు), విజయనగరం కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని వివరించారు.

పర్యాటక ధామం.. ధనమ్మమర్రి క్షేత్రం

కార్తిక వన సమారాధనలకు ప్రత్యేకం

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ధనమ్మమర్రి విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ధనమ్మ తల్లి అమ్మవారు మర్రి వృక్షంలో కొలువుదీరారు. ఆదివారాల్లో దర్శించుకుని చల్లని చెట్టునీడలో సేదదీరడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రస్తుత కార్తికమాసంలో వన సమారాధనలకు ఈ ప్రాంతాన్ని ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. అలాంటి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ మర్రి చెట్టు వద్ద దాదాపు శతాబ్దాల క్రితం అమ్మవారు వెలిశారని స్థానికులు చెబుతారు. కపిలేశ్వరపురం జమీందారు బుచ్చి సర్వారాయుడికి చెందిన రెండెకరాల విస్తీర్ణంలో మర్రి చెట్టు ఊడలతో విస్తరించి ఉంది. కాలక్రమేణా పర్యాటకులకు ఆటవిడుపుగా విందు, వినోదాలకు కేంద్రంగా పేరొందింది. గోదావరి వరదల సమయంలో లంక పొలాలను, బాలారిష్టాల నుంచి చంటిపిల్లలను రక్షించి, పశుసంపద సమృద్ధిగా ఉంచాలని కోరుతూ అమ్మవారికి గ్రామస్థులతో పాటు యాత్రికులు కూడా పూజలు

ధనమ్మమర్రిలోని అమ్మవారు

సందడిగా ఆలయం

చేస్తూ ముడుపులు, మొక్కులు చెల్లిస్తుంటారు. పసుపు ఊయల కడుతుంటారు. మండలంతో పాటు కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఆలమూరు, మండపేట ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ప్రతి ఆదివారం భక్తులతో సందడి వాతావరణం నెలకొంటుంది. మర్రిచెట్టు ఊడలు, కొమ్మలను పట్టుకుని ఊయల ఊగుతూ చిన్నారులు ఆడుకుంటారు. ఎక్కువ మంది చెట్ల కింద సెల్ఫీలు దిగుతుంటారు. చుట్టూ ఉద్యాన పంటలు ఉండడంతో పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు షెడ్లలో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం మర్రిచెట్టు నీడలో సామూహిక భోజనాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.

మర్రిచెట్టు వద్ద చిన్నారుల సందడి

విదేశీ వద్దు.. స్వదేశీ వస్తువులు ముద్దు..

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మారేడుబాక గ్రామంలో భాజపా ఆధ్వర్యంలో స్వదేశీ నినాదం.. మన జీవన విధానం.. పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమ ఇన్‌ఛార్జి శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటా తిరుగుతూ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని కోరారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని కరపత్రాలు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాలిక రమణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాయి వీర్రాజు, నాయకులు నీలా సత్యనారాయణ, కంకటాల మురళి, బుద్ధవరపు రాజు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మారేడుబాకలో కరపత్రాలను చూపుతున్న భాజపా నాయకులు

ఇంటింటా స్వదేశీ..

పామర్రు: దేశంలో తయారైన ఉత్పత్తులనే వాడడం అలవాటుగా మార్చుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు పాటిద్దామని మండల భాజపా శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జుల సదస్సులో తీర్మానించారు. మండలంలోని అముజూరులో మంగళవారం మండల శాఖ అధ్యక్షుడు కొప్పిశెట్టి చంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఇంటింటా స్వదేశీ - ప్రతి ఇంటా స్వదేశీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళదామని పార్టీ పరిశీలకుడు పొనుగుపాటి శ్రీను పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని శక్తి కేంద్రాలు, పోలింగ్‌బూత్‌లకు కమిటీలు పూర్తిస్థాయిలో నియమించాలని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు రాఘవేంద్ర, అవసరాల వెంకటరమణమూర్తి, నాయకులు గుర్రాల సత్యనారాయణ, సలాది రామకృష్ణ, తోట నాగబాబు, పిల్లి కిరణ్‌కుమార్, కాకర్లపూడి జగన్నాథరాజు, ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ

ద్రాక్షారామ: కుందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ల్యాబ్‌ను పరిశీలించి టెక్నీషియన్‌కు పలు సూచనలు చేశారు. పీహెచ్‌సీలో ఏఎన్ఎం, ఆశల సమావేశంలో మాట్లాడారు. ప్రతి వారం నిర్వహించే డ్రై డే- ఫ్రై డే కార్యక్రమ ప్రాధాన్యత, దోమల లార్వాను ఏవిధంగా నిర్మూలించాలనే అంశాలపై సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి ప్రతాప్, సబ్‌యూనిట్ అధికారి రిషబ్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర ఈత పోటీల్లో చరణ్ ప్రతిభ



చరణ్

పామర్రు, న్యూస్‌టుడే: కె.గంగవరం మండలం దంగేరు ఉన్నత పాఠశాలకు చెందిన బలసాడి చరణ్ పల్నాడు జిల్లా నరసారావుపేటలో మంగళవారం జరిగిన ఈతపోటీల్లో ప్రతిభ చాటి ప్రశంసలు అందుకున్నాడని ప్రధానోపాధ్యాయుడు గుణ్ణం శ్రీనివాసు వెల్లడించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈత పోటీల్లో చరణ్ మండల, నియోజకవర్గ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడన్నారు. ఉపాధ్యాయులు రెడ్డి గంగరాజు, రాయుడు సాంబశివరావు, విద్యా కమిటీ ఛైర్‌పర్సన్ ఎం.సూర్యగంగాభవాని, ఉపాధ్యక్షురాలు తోకల శ్రీదేవి తదితరులు అభినందించారు.

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి వారం జైలు

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్సై డి.సురేష్‌బాబు మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 23న రాయవరం ప్రధాన రహదారిపై తాము తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడకు చెందిన సయ్యద్ కరీముల్లా తనిఖీల్లో పట్టుబడ్డారని చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చగా ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ అనపర్తి జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ ఎం.వంశీకృష్ణ తీర్పు చెప్పారని పేర్కొన్నారు.

యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సరఫరా

తాగునీటి సమస్యలపై చర్చిస్తున్న అధికారులు

కాజులూరు, న్యూస్‌టుడే: గొల్లపాలెం తాగునీటి పథకం నుంచి యుద్ధ ప్రాతిపదికన సరఫరా ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ అబ్దుల్ మార్టిన్ తెలిపారు. మంగళవారం తాగునీటి పథకం కేంద్రం వద్ద ఎంపీడీవో జె.రాంబాబు, డివిజినల్ ఇంజినీర్ శ్రీనివాస్, జూనియర్ ఇంజినీర్ పద్మరూప, గుత్తేదారు కన్నబాబుతో కలిసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులపై చర్చించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ తాగునీటి పథకం పరిధిలో 26 గ్రామాలకు రక్షితనీరు అందిస్తున్నామని చెప్పారు. కొన్ని రోజులుగా పలు గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఫిర్యాదులతో పరిశీలన చేస్తున్నామని వివరించారు. చెరువులో నాచు అతిగా పెరిగిపోయి ఫిల్టర్లు మూసుకుపోయాయని, వీటితో సరఫరాకు అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు. నాచును తొలగించడానికి చెరువులో బ్లీచింగ్ చల్లించడంతో పాటు పలు సూచనలు చేశామన్నారు. ఫిల్టర్లను మూసేసిన మట్టిని తొలగిస్తున్నట్లు వివరించారు. కొన్ని చోట్ల పైపులైన్ల లీకులతో పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేకపోతున్నామని చెప్పారు. పైపులైన్ మరమ్మతులు వెంటనే పూర్తిస్థాయిలో చేపట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచి ప్రసన్న మౌనిక, మాజీ సర్పంచి జల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి

మండపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని ఎంఈవో చింతా సోమిరెడ్డి చెప్పారు. ఎస్‌వీఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మండలస్థాయి చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షల్లో ఆయన మాట్లాడారు. పట్టణ పరిధిలోని జవహర్‌లాల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, అన్నపూర్ణ హైస్కూలు విద్యార్థులు, ద్వారపూడి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలమణికంఠ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. పట్టణ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్‌మీర్ అలీ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వల్లూరి సత్యనారాయణ చౌదరి, జనవిజ్ఞాన వేదిక పట్టణ కార్యదర్శులు పి.రామచంద్రారెడ్డి, కె.ఏసుబాబు, జి.సుధాకర్: డి.మణికంఠ కుమార్, జిల్లా కార్యదర్శి గండి స్వామిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు

శాస్త్రీయ దృక్పథం పెంచడమే చెకుముకి ఆశయం

పామర్రు, న్యూస్‌టుడే: ఉన్నత పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి చెకుముకి సంబరాలు పేరిట ఏటా పోటీలు నిర్వహిస్తున్నామని పోటీల మండల కన్వీనర్ ప్రక్కి వీరబ్రహ్మానందం చెప్పారు. కె.గంగవరంలో మంగళవారం మండలస్థాయి చెకుముకి సైన్సు సంబరాల కార్యక్రమంలో పలు అంశాలకు సంబంధించి 12 పాఠశాలల నుంచి విజేతలైన 13 బృందాలు పాల్గొన్నాయి. వీరిలో పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వై.లక్ష్మీదుర్గ, టి.సాయిఅభిరామ్, కె.మోక్ష నిఖిల ప్రథమస్థానంలో నిలిచి జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారు. దంగేరుకు చెందిన ఎస్.వినీత, జి.తేజస్విని, పి.ప్రవల్లిక బృందం ద్వితీయ స్థానం, కోటిపల్లికి చెందిన డి.మల్లీశ్వరి, జె.సత్యశాంతి, ఎం.సత్యకిరణ్ తృతీయస్థానంలో నిలిచారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, పతకాలు, సైన్సు పుస్తకాలను జనవిజ్ఞానవేదిక మండల గౌరవాధ్యక్షుడు చిట్టూరి రామ్మోహన్‌రావు, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు పితాని శ్రీనివాసులు అందచేశారు. కార్యక్రమంలో విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయులు రామలక్ష్మి, సుమతి, వి.శ్రీధర్, పి.శ్రీనివాసు, పుష్కరం తదితరులు పాల్గొన్నారు.

మండలస్థాయి పోటీల్లో ప్రథమస్థానం పొందిన పామర్రు విద్యార్థులు

(c) eenadu

నేడే గిరి ప్రదక్షిణ

అన్నవరంలో ఏర్పాట్లు పూర్తి

అన్నవరం : అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ప్రదక్షిణలో సుమారు 3 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. ఛైర్మన్ రోహిత్, ఈవో సుబ్బారావు, అధికారుల బృందం మంగళవారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సుమారు 8.2 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ జరిగే మార్గాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు.

ఉదయం 8.30 గంటలకు : స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొండ దిగువకు తెచ్చి తొలి పావంచాల నుంచి పల్లకీలో గిరిప్రదక్షిణకు బయలుదేరుతారు.

మధ్యాహ్నం 2 గంటలకు : తొలి పావంచాల వద్ద నుంచి సత్య రథం ప్రారంభమవుతుంది. గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు.

సాయంత్రం 5.45 గంటలకు : పంపా సరోవరం వద్ద పంపా హారతి

రాత్రి 7 గంటలకు : తొలిపావంచాల వద్ద జ్వాలాతోరణం, గ్రామోత్సవం

వ్రత టికెట్ల కోసం మంగళవారం రాత్రి క్యూలైన్‌లో నిరీక్షిస్తున్న భక్తులు

ట్రాఫిక్ ఆంక్షలు

బుధవారం ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమవుతాయి. భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులు, లారీలు గ్రామంలోకి అనుమతించరు. గిరిప్రదక్షిణ సమయంలో జాతీయ రహదారిపై ఒకేమార్గంలో (విశాఖ - రాజమహేంద్రవరం) వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు చేపడుతున్నారు. ● గిరిప్రదక్షిణకు దేవాదాయశాఖ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది, దేవస్థానం భద్రతా సిబ్బంది 724 మందిని నియమించారు. ఆర్డీవో, ఆరుగురు తహసీల్దార్లు, 20 మంది వీఆర్వోలు పర్యవేక్షిస్తారు.

అదుపులేని వేగం..

రోడ్లపై దూసుకెళ్తున్న క్వారీ లారీలు

ఆవిరవుతున్న ప్రాణం..!

ఈనాడు, కాకినాడ, గోపాలపురం,న్యూస్‌టుడే

"ప్రత్తిపాడు నియోజకవర్గంలో క్వారీలు, క్రషర్లు ఎక్కువ. రౌతులపూడి నుంచి కత్తిపూడి మీదుగా రోజూ వందల సంఖ్యలో టిప్పర్లు హైవే పైనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే అక్కడికక్కడే మాట్లాడుకొని రవాణాకు అడ్డులేకుండా చేసుకుంటున్నారు."

"తూర్పులో ఇసుక ర్యాంపుల నుంచి వందలాది టిప్పర్లు తిరుగుతున్నాయి. దేవరపల్లి మండలం గౌరీపట్నం, దుద్దుకూరులో సుమారు 120 వరకు నల్లరాతి క్వారీలున్నాయి. కృష్ణా, ఖమ్మం జిల్లాలకు రెండు ప్రధాన హైవేల మీదుగా రాయి తరలుతోంది. పరిమితికి మించి లోడుతో వెళ్తున్నా నామమాత్రపు కేసులతో సరి."

అధికలోడు, మితిమీరిన వేగంతో దూసుకువచ్చే శకటాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆగస్టులో దేవరపల్లి మండలం రామన్నగూడెం వద్ద సర్పంచి బొల్లారావు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆరు నెలల క్రితం శంఖవరం వద్ద బండరాళ్లతో వెళుతున్న లారీ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో 4 గంటలు రాకపోకలు నిలిచాయి. ఊరి మధ్యగా తిప్పవద్దని స్థానికులు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది.

బరువెంతో చూడరు.. వేగాన్ని గుర్తించరు

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 3,500కు పైగా టిప్పర్లు తిరుగుతున్నాయి. చాలావరకు నేతలు, పలుకుబడి ఉన్నవారివే. పరిమితికి మించి ఎంత బరువుతో తిరుగుతున్నాయో లెక్క ఉండదు. స్పీడ్‌గన్ మూలకు చేరింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

● 10 టైర్ల లారీ లోడుతో కలిపి 28 టన్నులు మించి బరువు ఉండకూడదు. 35 టన్నుల వరకు లోడ్ చేస్తున్నారు. ● 12 టైర్ల లారీ లోడుతో 35 టన్నులు మించకూడదు. బండరాళ్లను తరలించేవి 40-45 టన్నులతో వెళ్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. ● తనిఖీల్లో పరిమితికి మించి లోడు గుర్తిస్తే టన్నుకు రూ.2 వేలతో పాటు అదనంగా రూ.20 వేలు అపరాధ రుసుము కట్టాలి. ● కాకినాడ, రాజమహేంద్రవరంలోకి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 మధ్యనే భారీ వాహనాలకు అనుమతి. ఆ తర్వాత రాకపోకలు సాగించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లేకుంటే జరిమానా విధిస్తారు.

ఇటీవల దేవరపల్లిలో ప్రమాదానికి కారణమైన టిప్పర్

తరచూ తనిఖీలు చేస్తున్నాం

క్వారీ వాహనాలను తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ 31 వరకు కాకినాడ జిల్లాలో 358 టిప్పర్ లారీలపై కేసులు నమోదుచేశాం.

-శ్రీధర్, రవాణాశాఖ ఉప కమిషనర్

వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు..!

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూపరింటెండెంట్ సత్యనారాయణ స్పష్టం చేశారు. సీసీబీ భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి అత్యవసర సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సూపరింటెండెంట్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ

త్వరితగతిన సీసీబీ నిర్మాణ పనులు

కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్(సీసీబీ) నిర్మాణ పనులు వేగవంతం చేసి, త్వరలోనే భవనం అందుబాటులోకి వచ్చేలా చేస్తాం. ఇది పూర్తయితే అధునాతన అత్యవసర వైద్య విభాగం, ఓటీలు, ఇతరత్రా వసతులు సమకూరతాయి.

కొత్తగా డయాలసిస్ యూనిట్

ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో డయాలసిస్ జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను కాకినాడ పంపించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నాం. సీసీబీలో ఐసీయూ పక్కనే ఇది ఉండేలా ప్రణాళిక చేస్తున్నాం.

డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి..

జీజీహెచ్‌కు పేద, మధ్యతరగతి ప్రజలే అధికంగా వస్తుంటారు. వారి నుంచి సిబ్బంది ఎవరైనా వసూళ్లకు పాల్పడితే నేరుగా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. ● భద్రత, పారిశుద్ధ్య విభాగాలను మరింత బలోపేతం చేయనున్నాం. ఆయా విభాగాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిపై నిఘా ఏర్పాటు చేస్తాం.

గృహ నిర్మాణాలకు దరఖాస్తులు

కలెక్టరేట్(రాజమహేంద్రవరం): ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0(గ్రామీణ్)లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలకు అర్హులైనవారు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సొంత ఖాళీ స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకు గృహవసతి కలిస్తామన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్ అధికారి బుజ్జితో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీసీ నిర్వహించారు. అర్హులను గుర్తించి, ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు.

శ్రద్ధాంజలి

జననం: 13-09-1942

మరణం: 30-10-2025

కీ॥శే॥ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు

కాకినాడ

మాకు మమతానురాగాలను పంచి, మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, ఉన్నత విలువలతో జీవించి మా అందరికీ మార్గదర్శకంగా నిలిచిన మంచి మనసున్న మహోన్నతవ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త

శ్రీ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు మరణం

మా కుటుంబానికి తీరనిలోటు. దైవసన్నిధి కేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పిస్తూ...

భార్య : శ్రీమతి లక్ష్మీకాంతం

కుమారులు: నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి - కోడళ్లు: సీతామహాలక్ష్మి
నల్లమిల్లి భీమేశ్వరరెడ్డి - ప్రసన్నలక్ష్మి
కుమార్తెలు: సత్తి సులోచన - అల్లుళ్లు: కృష్ణారెడ్డి (లేటు)
మల్లిడి భవాని - వీరభద్రారెడ్డి
సత్తి విజయలక్ష్మి - వరప్రసాద్‌రెడ్డి
మనుమలు, మనుమరాండ్రు, మునిమనుమలు, మునిమనుమరాండ్రు మరియు కుటుంబసభ్యులు

పెద్దకార్యం : ది. 09-11-2025 ఆదివారం, ఆనంద్ థియేటర్ వెనుక, కిరణ్ కంటి ఆసుపత్రి ప్రక్కన, పేరాజుపేట, కాకినాడలో మా స్వగృహమునందు జరుగును.

సర్కారు బడికి సొబగులు

పీఎంశ్రీ నిధులతో వసతులు

న్యూస్‌టుడే, తాళ్లపూడి

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంతో ఇందుకు శ్రీకారం చుట్టింది. పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధికి పథకం కింద నిధులు కేటాయిస్తుండడంతో వసతులు సమకూరుతున్నాయి.

ఏ పనులు చేశారంటే..

● మొదటి విడతలో ఎంపిక చేసిన తాళ్లపూడి మండలం అన్నదేవరపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 456 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ నాలుగు రకాల ఆటలు ఆడుకునేందుకు వీలుగా మైదానాన్ని తీర్చిదిద్దారు.

● సుమారు 440 మంది విద్యార్థులున్న కొవ్వూరు మండలం పంగిడి జడ్పీ ఉన్నత పాఠశాలను రెండో విడతలో ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడంతో కంప్యూటర్, ప్రయోగశాలకు నూతన భవనాన్ని నిర్మించారు.

● నైపుణ్యం కలిగిన శిక్షకులతో వ్యవసాయం, ఆహారశుద్ధి, వాణిజ్యరంగం, ఆటోమోటివ్, బ్యూటీషియన్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ సర్వీసులు, ఆరోగ్య పర్యవేక్షణ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు.

● గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి 12 రకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు.

ఎంపికైన పాఠశాలలు	28
మంజూరైన నిధులు	రూ. 4,88,12,000
ఖర్చు చేసింది	రూ. 4,29,68,000
పూర్తయిన పనులు	147

పంగిడిలో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ భవనం

పీజీ సీట్ల పునరుద్ధరణ

ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలకు వరం

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాలకు పీజీ సీట్లు పునరుద్ధరిస్తూ మంగళవారం జాతీయ హోమియోపతి కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 23 పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 63 నుంచి 50కి కుదించిన యూజీ సీట్లను సైతం యథావిధిగా పునరుద్ధరించారు. ● కళాశాలలో మూడేళ్ల నుంచి ఆచార్యుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సీట్లకు అనుమతి నిలిపివేశారు. ఎమ్మెల్యే, ఎంపీ చొరవతో ఆరు నెలల్లో కచ్చితంగా ఆచార్యుల నియామకం చేపట్టాలన్న నిబంధనతో సీట్లకు అనుమతులిచ్చారు. మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.

BANK OFFICERS CLERKS
RRB / SSC
STATE & CENTRAL GOVT. JOBS
For All Competitive Exams
♦ Daily Mock Tests ♦ Topic Wise Tests
♦ Complete Explanation ♦ Doubts Clarification
Long term batch : 10.11.2025
ADITYA College of Competitive Exams
KAKINADA 99639 76661 95428 76662

నైపుణ్యాలకు నెలవు.. పరిశోధనల కొలువు...

KL (DEEMED TO BE UNIVERSITY) VIJAYAWADA | KLH (DEEMED TO BE UNIVERSITY) HYDERABAD ● Azeez Nagar ● Bowrampet

ఆధునిక సాంకేతిక విద్యా సౌరభం కెఎల్ విశ్వవిద్యాలయం

ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా... సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా కెఎల్ యూనివర్సిటీ విద్యా ప్రణాళిక

ఉన్నత విద్యా రంగంలో మేరు శిఖరం 46 వసంతాల కెఎల్ యూనివర్సిటీ

PROUDLY ANNOUNCING 8000+ PLACEMENT OFFERS IN 2025

75 LAKHS CTC HIGHEST PACKAGE OFFERED BY TOP MNC

8.1 LAKHS CTC MEDIAN PAY PACKAGE

5000+ STUDENTS PLACED IN 500+ COMPANIES DURING 2024-25

IMPECCABLE PLACEMENT TRACK RECORD SINCE 2005

Marquee Companies with Salaries around	60 Lakhs
Super Dream Companies with Salaries around	40 Lakhs
Dream Companies with Salaries around	10 Lakhs

ENGINEERING PROGRAMS

CSE | CS&IT | AI&DS | ME | CE | EEE | ECE | IOT | BT

M.TECH PROGRAMS: ALL ENGINEERING PROGRAMS

B.TECH - LATERAL ENTRY : ALL ENGINEERING PROGRAMS

MHS PROGRAMS:

BBA | BCA (HONS) | B.COM (HONS) | BBA-LL.B.(HONS) | BA WITH CIVIL SERVICES ORIENTATION | B.ARCH | B.SC ANIMATION & GAMING, FOOD TECHNOLOGY (HONS) | B.SC (HONS) AGRICULTURE | B.PHARMACY | PHARM-D | MCA | MBA

RECOGNISED AS CATEGORY 1 UNIVERSITY BY UGC, STATUTORY BODY OF MHRD

nirf 26 AMONG ALL UNIVERSITIES

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రాకతో ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది..

సాంకేతిక రంగంలో నూతన పరిజ్ఞానాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ ఒక వర్గం వాదిస్తుండగా.. మరో వర్గం నష్టాలు కూడా ఉన్నాయని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానంపై పూర్తిగా ఆధారపడవద్దని వాదిస్తోంది.. మరోవైపు కమ్యూనికేషన్ రంగంలో కూడా శర వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

అత్యాధునిక సాంకేతికతకు కమ్యూనికేషన్ రంగం కూడా తోడవటంతో సాఫ్ట్‌వేర్ రంగం మొత్తం ఆధునిక మేళవింపుతో గుబాళిస్తోంది.

నేటి తరం విద్యార్థులు ఈ మార్పును సైతం ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. తమ సృజనాత్మకతకు నూతన పరిజ్ఞానం సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు సాంప్రదాయ విద్యా విధానానికి అనుబంధంగా అదనపు కోర్సులను సైతం తమ అస్త్రాలుగా ఎంచుకుని పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుంది.

ఆధునిక సాంకేతిక, సృజనాత్మక పరిజ్ఞానానికి సరితూగే విద్యా ప్రణాళికను అందించటంలో కె ఎల్ యూనివర్సిటీ అగ్రపథాన ఉంటుంది. విద్యార్థులకు సమగ్ర నైపుణ్యంతో కూడిన సాంకేతిక విద్యను అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రముఖ సంస్థగా పేరుగాంచింది.



మెరిట్ విద్యార్థుల కోసం కె ఎల్ యూనివర్శిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కె ఎల్ యూనివర్శిటీ ఉప కులపతి డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు

ఆహ్లాదకరమైన వాతావరణం... స్ఫూర్తి దాయకమైన విద్యా ప్రణాళిక

● విజయవాడ నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో వడ్డేశ్వరంలో 1980వ సంవత్సరంలో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమై నేడు విశ్వవిద్యాలయంగా, నేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించే ఉన్నత విద్యాలయంగా భాశిల్లుతోంది.

● 100 ఎకరాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన సువిశాల ప్రాంగణం, ఇక్కడ నెలవైన ప్రకృతి రమణీయత వర్ణనాతీతం. యూనివర్సిటీ ప్రాంగణం ఎంతటి ఉల్లాసభరితంగా ఉంటుందో... విద్యార్థుల క్యాంపస్ జీవనం అంతే ఆనందకరంగా ఉంటుంది.

● విద్యతో సమానంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటల్లో విద్యార్థులు పాల్గొనే విధంగా విద్యా ప్రణాళిక ఉంటుంది.

Pre-Placement offer for 2026 batch
B. Lakshmi Sailaja
B.Tech-CSE
Secured Super Dream Offer in a reputed MNC with
CTC: 58 Lakhs
internship stipend of 1.25 Lakhs per month

నింగిలోకి 3 శాటిలైట్స్

కె ఎల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆవిష్కరణ

DIRECTOR OF ADMISSIONS 949 036 1111

KL Engineering Entrance Exam -Phase1 November 14th to 18th

100 CRORES SCHOLARSHIP FOR MERIT STUDENTS

Apply Now www.kluniversity.in

ADVERTISEMENT

(c) eenadu

శ్రీవారి క్షేత్రం.. భక్తజన సందోహం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కార్తిక మంగళవారం కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం లక్ష్మీఐశ్వర్య హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి పూజలు, నిత్య కల్యాణం, బాలభోగం, నివేదన, పవళింపుసేవ తదితర కార్యక్రమాలను అర్చకులు కమనీయంగా నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షించారు.

అష్టోత్తర పూజలో భక్తజనం

వాడపల్లిలో నేటి పూజలు

✤ కోనసీమ తిరుమల వాడపల్లిలో బుధవారం ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ, మేలుకొలుపు, వేంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, ద్రవిడ వేదపారాయణం, నివేదన. ✤ 6 గంటలకు గోపూజ, అష్టోత్తర నామార్చన పూజలు, దర్శనాలు ప్రారంభం. 11 గంటలకు నిత్య కల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు అర్చన ✤ 1 గంట నుంచి విరామం, సాయంత్రం 4 నుంచి మళ్లీ దర్శనాలు ప్రారంభం ✤ 6 గంటలకు అర్చన, రాత్రి 7.30 గంటలకు నైవేద్యం. ✤ 8 గంటలకు పవళింపు సేవ.

- న్యూస్‌టుడే, ఆత్రేయపురం

నృసింహుడి సన్నిధిలో మహాశాంతి హోమం

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ, కూటమి శ్రేణుల సహకారంతో మహాశాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారి ప్రతిమను మంగళవాయిద్యాలతో కల్యాణ మండపానికి తీసుకొచ్చి అర్చకస్వాములు పంచామృతాలతో అభిషేకం, అలంకారోత్సవం చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్నిమథనం చేశారు. స్వామివారి మూలమంత్రోచ్చరణలతో మహాశాంతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇటీవల సంభవించిన మొంథా తుపాన్ వల్ల అంతర్వేదితోపాటు రాజోలు దీవికి ఏవిధమైన నష్టం కలగకుండా స్వామివారు కాపాడారంటూ భక్తులు గోవిందనామాలతో స్మరించి, హోమంలో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ రాజా బహదూర్, ఏసీ నాగవరప్రసాద్, గోదావరి మధ్య డెల్టా ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, మార్క్‌ఫెడ్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు పెదకాపు, ఫణి, ఎంపీపీలు మల్లిబాబు, సత్యవాణి, నాయకులు తిరుమాని ఆచార్యులు, ముప్పర్తినాని పాల్గొన్నారు.

11 అరటిపండ్ల అత్తం.. రూ.1000

కార్తికమాసంలో కర్పూర అరటికి మంచి డిమాండ్ ఉంటుంది. శివాలయాల్లో మహిళలు పూజలు చేసి వీటిని సమర్పిస్తారు. బుధవారం కార్తిక పౌర్ణమి కావడంతో అంబాజీపేట అరటి మార్కెట్‌లో మంగళవారం 11 పండ్లు ఉన్న కర్పూర అరటి అత్తం అధిక ధర పలికింది. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన ఈ 11 పండ్లు ఉన్న అత్తానికి రూ.1000 వరకు ధర పలికింది. ఈ గెలలను రైతులు ముందు నుంచే సేకరించి భద్రపరిచి మార్కెట్‌కు తీసుకువస్తారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

మాక్ అసెంబ్లీకి విద్యార్థిని ఎంపిక

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఈ నెల 26న జరిగే రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ సమావేశాలకు ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి పి.తేజస్విని ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయులు ఎంవీఎస సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అసెంబ్లీని నేటి విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ ఎం.దుర్గాప్రసాద్, కిరణ్, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.



తేజస్వినితో ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం తదితరులు

అసంఘటిత కార్మికా.. అందుకో కార్డు

న్యూస్‌టుడే, బిక్కవోలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత, వలస కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల వర్తింపు లక్ష్యంగా గుర్తింపు కార్డులను అందిస్తున్నాయి. దీనికోసం ఈ-శ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టాయి. ఈ పోర్టల్‌లో కార్మికులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 70 శాతం మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ఈ-శ్రమ్ కార్డులు అందిస్తున్న కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ వలీ

ఎవరెవరు అర్హులు అంటే..

● ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అసంఘటిత కార్మికులు అర్హులు. ● జుట్టుకట్టే, వడ్రంగి, వలస, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, కుమ్మరి, స్వర్ణకారులు, క్షౌరవృత్తిదారులు, చర్మకారులు, ఉపాధి కూలీలు, అంగన్‌వాడీ, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారులు, కల్లుగీత కార్మికులు అసంఘటిత కార్మికుల కోవలోకి వస్తారు. ● ఈపీఎఫ్, ఈఎస్ఐ సభ్యత్వం లేని వారు అర్హులే. ● ఈ-శ్రమ్‌లో సభ్యత్వం ద్వారా సామాజిక భద్రతతో పాటు, ప్రభుత్వం ప్రకటించే పలు పథకాలు పొందే అవకాశం ఉంది.

సభ్యత్వం ఇలా పొందొచ్చు..

✦ కార్మికులు తమ సొంత చరవాణి నుంచి ఈ-శ్రమ్ అధికార వెబ్‌సైట్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చు. లేదా సమీప సచివాలయం, సీఎస్‌సీ కేంద్రాలు, కార్మికశాఖ కార్యాలయాల్లో చేసుకోవచ్చు. ✦ పేరు నమోదుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు, ఆధార్‌తో లింకయిన చరవాణి నంబరు, నామినీ ఆధార్ కార్డు నకలు ఇవ్వాల్సి ఉంటుంది. ✦ సభ్యత్వం తీసుకున్న తరువాత కార్మికునికి కార్డు వస్తుంది.

ప్రయోజనాలు ఇవీ..

మీ కోసం

ఈ సభ్యులందరికీ ఈ-శ్రమ్ కార్డు లభిస్తుంది. వివిధ ప్రమాదాల్లో మరణించిన కార్మికునికి ప్రభుత్వం రూ. రెండు లక్షలు ఆర్థిక ప్రయోజనం కల్పించింది. అంగవైకల్యం జరిగితే రూ.లక్ష సాయం అందించింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకపోతే ఈ-శ్రమ్ కార్డు ద్వారా సరకులు తీసుకోవచ్చు. ఈ కార్డు ఉన్న కార్మికులకు ఉపాధితోపాటు, వృత్తి నైపుణ్యం కల్పిస్తారు. కార్మికుడి కుమార్తె వివాహ నిమిత్తం రూ.20,000 మూడేళ్ల తరువాత వచ్చే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో అందిస్తుంది.

జిల్లా	సభ్యత్వం తీసుకున్న కార్మికుల సంఖ్య
తూర్పు	3,59,638
కాకినాడ	3,09,072
కోనసీమ	2,98,463

ఉమ్మడి జిల్లాలో 9 లక్షల మంది..

ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 9,67,173 మంది ఈ-శ్రమ్ సభ్యత్వం పొందారు. దాదాపు 70 శాతం మంది అసంఘటిత కార్మికులు చేరారు. మిగిలిన వారిని కూడా చేరుస్తున్నాం. ప్రయోజనాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నాం.

- బీఎస్ఎం వలీ, అసిస్టెంట్ కమిషనర్, కార్మికశాఖ, కాకినాడ

‘ఓటు నమోదు’కు కొత్త సదుపాయం

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఓటర్ల సౌకర్యార్థం భారత ఎన్నికల కమిషన్ ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో’ అనే కొత్త సదుపాయాన్ని కల్పించిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పారదర్శకత, సమయపాలన సేవలు వేగవంతం చేయడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఓటు హక్కుకు సంబంధించిన సందేహాలు లేదా సవరణలకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈసీఐ వెబ్‌సైట్ లేదా ఓటరు సర్వీసు పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు. వీటిపై బీఎల్వోలు 48 గంటల్లోగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వివరించారు.

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: ఎస్పీ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ డి.నరసింహకిశోర్ పోలీసులను ఆదేశించారు. జిల్లాలోని ప్రకాశనగర్, రాజానగరం, బొమ్మూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మంగళవారం కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు. దస్త్రాలు లేని 34 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు.

కార్డన్ సెర్చ్‌లో పోలీసులు

క్రీడలతో మానసిక ప్రశాంతత

దేవరపల్లి, న్యూస్‌టుడే: శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదపడతాయని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. స్థానిక అంబటి సత్యనారాయణరావు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్-14, 17 బాల బాలికల ఫుట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల రవాణా ఖర్చులు పూర్తి బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దేవరపల్లిలో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియానికి రూ. 1.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ తెలిపారు. నూతనంగా ఉద్యోగాల్లో చేరిన 14 మంది వ్యాయామోపాధ్యాయులను ఎమ్మెల్యే సత్కరించి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జనసేన ఇన్‌ఛార్జి సువర్ణరాజు, ఆండ్రు అనిల్, గన్నమని హరికృష్ణ, సుంకర దుర్గారావు, ఉప్పులూరి రామారావు, డీవైఈవో సుధాకర్, ప్రధానోపాధ్యాయుడు ఐ.సూర్యనారాయణ రావు, ఎంపీడీవో నాగార్జున, ఏవో కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ‘సఖి సురక్ష’ పథకంలో భాగంగా మహిళలకు వైద్య పరీక్షలు, అవసరమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నామని మెప్మా పీడీ కనకరాజు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్, రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నగరపాలక సంస్థ కల్యాణ మండపంలో సఖి సురక్ష ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. మెప్మా పీడీ, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 35 ఏళ్లు నిండిన మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ నెల 7 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.

ఆరోగ్య శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న మెప్మా పీడీ కనకరాజు

అవకతవకలపై చర్యలేవి?

డీసీసీబీ ఛైర్‌పర్సన్ రామస్వామి

గాంధీనగర్, న్యూస్‌టుడే: ‘గత ప్రభుత్వ హయాంలో రుణాలు దళారులకు అందాయి.. అందుకు కారణమైన సొసైటీల సీఈవోలపై చర్యలు తీసుకోవాలని కోరితే సహకార శాఖ అధికారులు అవినీతి పరుల కొమ్ము కాసేలా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారు.. సహకార శాఖ అధికారుల నిర్లక్ష్యంతో డీసీసీబీ నష్టాల్లో కూరుకుపోయింది’ అని డీసీసీబీ ఛైర్‌పర్సన్ తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. నాగమల్లితోట జంక్షన్‌లోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం డీసీసీబీ ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు త్రైమాసిక తనిఖీల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు మాట్లాడుతూ సహకార సంఘాల చట్టం ప్రకారం సొసైటీల్లో తనిఖీలు చేయాలని, పీఏసీఎస్‌లను సందర్శిస్తూ రైతులకు రుణాలు అందేలా చూసే బాధ్యత సూపర్‌వైజర్లపై ఉందన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీస్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. సీఈవో పి.ప్రవీణ్‌కుమార్, డీజీఎం శ్రీధర్‌చౌదరి, సూర్యనారాయణమూర్తి, వై.రమేష్, ఆదిమూలం వెంకటేశ్వరరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక

అంబాజీపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం జిల్లా బాలుర, బాలికల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. అండర్-14 బాలురు, అండర్-17 బాలికల ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక చేసినట్లు స్కూలు గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.ఈశ్వరరావు వెల్లడించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి బాలురు 160 మంది, బాలికలు 32 మంది పాల్గొన్నారన్నారు. బాలురు 16 మంది, బాలికలు 16 మంది, ప్రతి జట్టులో ఆరుగురిని స్టాండ్‌బై క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఈ జట్టులకు ఎంపికదారులుగా ఆర్.ఎస్.కుమార్, తోట రవి, ముత్యాల కిషోర్, జయరామ్, పీడీ ఆదిలక్ష్మీ వ్యవహరించారని తెలిపారు. జట్టు ఎంపికను జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా పర్యవేక్షించారు.

ఎంపికైన క్రీడాకారులు

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	22,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-23,000
కొత్త (పచ్చి) కాయ	23,000-24,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	109-00
రిటైల్ లైవ్	134-00
డ్రెస్డ్	197-00
స్కిన్‌లెస్	224-00

పరిహారం పెంచి.. సాయంగా నిలిచి

బిక్కవోలు, న్యూస్‌టుడే: తుపానుకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆర్థిక బాధల్ని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వారికి అందించే నష్టపరిహారాన్ని పెంచింది. జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరి, 1,700 హెక్టార్లలో మినుము సాగవుతోంది. ఇవికాక నువ్వులు 190, వేరుసెనగ 430 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 17,100 హెక్టార్లలో వరి, మినుము పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో 8,600 హెక్టార్లలో సర్వే పూర్తయింది. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి బాగా దెబ్బతిన్నాయి. ఇవి ఏమేరకు దెబ్బతిన్నాయో సర్వే జరుగుతోంది.

బలభద్రపురంలో నేలవాలిన వరి చేను

వేగంగా సర్వే..

సర్వే పూర్తయితేనే పరిహారం అందించే వీలుంటుంది. ప్రభుత్వం వేగంగా సర్వే చేయిస్తోంది. మొంథా వరి, మినుము రైతుల్ని బాగా దెబ్బతీసింది. ఒకటి, రెండు రోజుల్లోనే సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. దెబ్బతిన్న పంటలకు సాయం పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది. - మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి

పెంచిన పరిహారం వివరాలు (హెక్టార్లలో..)

పంట	గతంలో..	ప్రస్తుతం ఇవ్వనుంది
వరి	17,000	25,000
మినుము	10,000	15,000
వేరుశెనగ	17,000	25,000
నువ్వులు	8,500	15,000
చెరకు	17,000	25,000
అరటి	25,000	35,000
మిరప	17,000	25,000
బొప్పాయి	17,000	25,000
పశుపు	17,000	25,000
కూరగాయలు	17,000	25,000

ఎరువుల కొరత లేకుండా చర్యలు

కలెక్టరేట్(రాజమహేంద్రవరం): రానున్న రబీ సీజన్‌లో జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. గత రబీ సీజన్‌లో వినియోగించిన ఎరువుల సగటును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ● ఆలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితా సిద్ధం చేసుకుని ప్రమాదాల నివారణకు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

హత్య కేసులో నిందితురాలికి రిమాండ్

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): హత్య కేసులో విశాఖపట్టణానికి చెందిన మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు రెండో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ శివగణేష్ తెలిపారు. ధవళేశ్వరంలోని పాతపేటకు చెందిన ఉసురుమర్తి ధర్మరాజు (34) నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఓ హోటల్‌లో ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడితో వివాహేతర సంబంధం ఉన్న సత్యను పోలీసులు విచారించారు. ధర్మరాజు తనను అనుమానించడంతో చున్నీ అతడి మెడకు బిగించి హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితురాలిని అయిదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

చిట్టితల్లీ.. ఏం కష్టమొచ్చిందమ్మా!

● పదేళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్య ● రామచంద్రపురంలో విషాదం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ముక్కుపచ్చలారని చిన్నారి.. పట్టుమని పదేళ్ల వయసు లేదు.. ఓ ప్రైవేట్ పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది.. ఏం కష్టమొచ్చిందో తెలీదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎవరైనా ఆత్మహత్యాయత్నం చేసుకుంటే కౌన్సెలింగ్ చేసి పంపేదాన్ని.. తన చిట్టితల్లే ఇలా చేస్తుందని ఊహించలేదని స్టాఫ్‌నర్సైన తల్లి బోరున విలపించారు. రామచంద్రపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌లో నివాసముంటున్న చిర్రా సునీత, రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాజు ముంబయి షిప్‌యార్డులో పనిచేస్తుండగా సునీత స్టాఫ్‌నర్సు. రాజు ఆరునెలలకోసారి ఇంటికి వచ్చి వెళ్తారు. రెండో కుమార్తె రంజిత(హనీ)(10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి రాగానే ఇంట్లోని గదిలో చున్నీతో ఉరివేసుకుని మృతిచెందింది. ఆ సమయంలో తల్లి సునీత కాకినాడలో ఉన్న సొంతింటికి వెళ్లారు. ఘటనకు ముందు కుమార్తెకు తల్లి ఫోన్ చేసి తాను బస్సు ఎక్కానని.. వచ్చేస్తున్నట్లు చెప్పారు. ఇంటికి రాగానే లోపల గడియ పెట్టి ఉండడం.. ఎన్నిమార్లు పిలిచినా తీయకపోవడంతో స్థానికుల సహకారంతో తలుపు తీసి చూడగా హనీ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్.ఐ నాగేశ్వరరావు పరిశీలించారు. చిన్నారి మృతికి కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు.

రంజిత మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి సునీత

సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

అయిదోతరగతి బాలిక ఉరేసుకుని మృతి చెందడం బాధాకరమని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధు అన్నారు. చిన్నారి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలపై అధిక ఒత్తిడి పెంచేలా చదువులు ఉంటున్నాయన్నారు.

అత్తా, వదినపై హత్యాయత్నం

ఇద్దరికి గాయాలు.. పోలీసుల అదుపులో నిందితుడు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: భార్య.. తనను వదిలేసి వేరే వ్యక్తితో ఉంటోందనే అక్కసుతో ఓ వ్యక్తి ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో మంగళవారం ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అత్త, వదినను కత్తితో హత్య చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఘటనలో రామకుర్తి అప్పలరాజు (45) తీవ్రంగా, కేసనశెట్టి నాగ దుర్గసాయి (22) స్వల్పంగా గాయపడ్డారు. తిరుమాలికి చెందిన రామకుర్తి సూరిబాబు, అప్పలరాజుకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నాగదుర్గసాయిని స్థానికుడు కేసనశెట్టి మణికంఠస్వామికి ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె దుర్గాదేవికి రాయవరం మండలం వెదురుపాక గ్రామస్థుడు మెంటపాటి హరిబాబుతో వివాహమైంది. వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. ఏడాది నుంచి దుర్గాదేవి తిరుమాలిలో ఉంటోంది. రామకుర్తి అప్పలరాజు భర్తను కోల్పోవడంతో తిరుపతి వెళ్లిపోయింది. పింఛన్ తీసుకునేందుకు అప్పలరాజు సోమవారం వచ్చి పెద్ద కుమార్తె ఇంటి వద్ద ఉంది. భార్య తనకు దూరం కావడానికి అత్తే కారణమని హరిబాబు వచ్చి కత్తితో వేటు వేశాడు. అడ్డువచ్చిన వదిన నాగదుర్గసాయిపై దాడిచేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి అడ్డుకున్నారు. ప్రాథమిక వైద్యం అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపామని సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. ఎస్సై ఎన్.రామలింగేశ్వరరావు నిందితుడు హరిబాబు (25)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నాన్నా.. నేను వసతిగృహంలో ఉండలేను

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రాజానగరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగర పరిధిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. రాజానగరం స్టేషన్ ఎస్సై ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన యాళ్ల ప్రసాద్ కుమారుడు సత్యదేవకుమార్ (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ కళాశాల వసతిగృహంలో ఉంటున్నాడు. తాను హాస్టల్‌లో ఉండలేకపోతున్నానని.. ఇంటి వద్దనుంచే వెళ్తానని తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. వారు నచ్చజెప్పి పంపేవారు. అనారోగ్యానికి గురైన సత్యదేవకుమార్‌ను గత నెల 28న ప్రసాద్ ఇంటికి తీసుకువెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం వసతిగృహంలో దింపి వెళ్లారు. ఈ ఏడాదికి ఇక్కడే ఉండి చదువుకోవాలని.. వచ్చే ఏడాది నీవు కోరుకున్న విధంగానే కళాశాలకు వెళ్లవచ్చని చెప్పి తండ్రి వెళ్లిపోయారు. మధ్యాహ్నం సత్యదేవకుమార్ వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని..ఆసుపత్రిలో చేర్పించామని సమాచారం రావడంతో తండ్రి వచ్చారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కుమారుడు కోరుకున్నవిధంగానే తాను సమ్మతించి ఉంటే బతికి ఉండేవాడని ప్రసాద్ విలపించారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌లో భద్రపరిచామని..బుధవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

శ్రీ శ్రీనివాస గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారం ఏ బ్యాంక్, ప్రైవేట్ సంస్థల నుండి అయిన విడిపించి ఆరోజు మార్కెట్ రేటుకే కొనబడును. స్పాట్ క్యాష్. ✆ 94933 38823

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభమాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 73862 01191.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

విశాఖలో VMRDA అప్రూవ్డ్ ప్లాట్లు NH16 ఫేసింగ్ భోగాపురం & తర్లువాడ గూగుల్ డేటాసెంటర్ దగ్గర్లో స్విమ్మింగ్‌పూల్, క్లబ్‌హౌస్, బ్యాంక్‌లోన్‌తో. ✆9949135149.

JOBS

రామకృష్ణ గ్రూప్, Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం: 16-18K. ✆ 9704051122, 9010680011.

RJYలో FMCG ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్ కొరకు సేల్స్‌మెన్ & డెలివరీ బాయ్స్ కావలెను. సంప్ర: టైం: 9 a.m.-6 p.m. ✆ 95507 32122.

వంట మనిషి కావలెను
ఉత్తరాఖండ్‌లో నలుగురికి వంటచేయుటకు ఆడవంట మనిషి కావలెను.
జీతం: 21,000/-
వసతి సదుపాయం కలదు.
✆ 92597 43163

ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థ Rjy బ్రాంచ్‌లో 40 సం||లు పైబడి M/F మార్కెటింగ్ చేయడానికి ఏజెంట్లు కావలెను. AGMsగా వర్క్ చేయడానికి రిటైర్డ్ పర్సన్స్ కావలెను. (MFI + ఇన్సెంటివ్స్, T&C Apply). ✆ 93980 33529.

కాకినాడలో పెట్రోల్‌బంకు నందు పని చేయుటకు (కాకినాడ ప్రాంతంవారు మాత్రమే) కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన స్త్రీ అభ్యర్థి, సూపర్‌వైజర్, పంప్‌బాయ్స్ కావలెను. ✆ 98496 33555.

కాకినాడ, శాస్త్రి మీల్స్ & టిఫిన్స్‌లో ఉంటూ వెజిటేరియన్ వంట, ఇంటిపని చేయు ఏ బాదరబందీ లేని 35 సం||లలోపు బ్రాహ్మిన్స్ లేడీ కావలెను. Cont. Cell: 98494 11285.

TOURS AND TRAVELS

ఇండియన్ రైల్వేస్- తమిళనాడు & కేరళలో పవిత్ర ఆలయాలైన అరుణాచలం, తిరుచ్చి, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, గురువాయూర్, కొచ్చిన్‌కు ప్రత్యేక పర్యాటక రైలు. నవంబర్ 16న, Rs. 19,950/- నుండి మొదలు. మరిన్ని వివరాలకు 93550 21516లో మరియు tourtimes.inను సందర్శించండి.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-85 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

రాజమహేంద్రవరం

సర్వేను విజయవంతం చేయండి

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: కుష్ఠుకు సంబంధించి 10 నుంచి జరిగే సర్వేలో సిబ్బంది చురుగ్గా పాల్గొనాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణాధికారిణి వసుంధర పేర్కొన్నారు. మంగళవారం లాలాచెరువులోని హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రంలో గృహ సందర్శన నిర్వహించారు. రోగికి అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అద్దేపల్లికాలనీ, అంబేడ్కర్‌నగర్ యూపీహెచ్‌సీలను సందర్శించారు. ఆశ కార్యకర్తలతో మాట్లాడారు. సర్వేను విజయవంతం చేయాలన్నారు.

ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం

రాజమహేంద్రవరం సాంస్కృతికం: కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాతేరు గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సేవా శిబిరం మంగళవారం ముగిసింది. కాతేరు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో జరిగిన ముగింపు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని హేమావతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందించిన సేవలను ప్రశంసించారు. గ్రామంలో వారం రోజులపాటు పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, అక్షరాస్యతపై అవగాహన తదితర కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ఎస్ఎస్ అధికారులు ఎం.కాస్మా, కె.వీరలక్ష్మి, పి.దుర్గాప్రసాద్, జె.ఠాగూర్ పాల్గొన్నారు.

కల్పిత ఆడియోలతో బురదజల్లే ప్రయత్నం : ఎమ్మెల్యే

టి.నగర్, న్యూస్‌టుడే: తెదేపాపై బురదజల్లే ప్రక్రియలో భాగంగానే కల్పిత వీడియోలు, ఆడియోలతో రాజకీయాలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ ఆడియోలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించారు. నగరంలో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి, వాటి పనితీరు ఏంటనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలన్నారు. ఆడియోలో ప్రస్తావించిన దుకాణాలు ఇక్కడ లేవన్నారు. కోటి సంతకాల సేకరణకు మనిషికి రూ 100 ఇచ్చి తెచ్చుకున్న నాయకత్వం భరత్‌రామ్‌ది అని దుయ్యబట్టారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కుట్ర: భరత్‌రామ్

వి.ఎల్.పురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ ఎంపీ భరత్‌రామ్ ఆరోపించారు. 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం 13, 14, 15 డివిజన్లకు సంబంధించి రచ్చబండ నిర్వహించారు. వైకాపా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చి మద్యం సిండికేట్‌కు తెరలేపారని ఆరోపించారు. మద్యం దుకాణాల ద్వారా ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని విమర్శించారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అందుబాటులో ఆధునిక వైద్యం..!

పేద, మధ్యతరగతి ప్రజలకు అనారోగ్యం వచ్చిందంటే ప్రభుత్వ ఆసుపత్రివైపే చూస్తుంటారు. సాధారణ వైద్యం సంగతి అటుంచితే ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే రూ.వేలు ఖర్చు చేయాల్సిందే. అలాంటి ఆర్థిక భారం లేకుండా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతోంది. అత్యాధునిక పరికరాలతో ఎన్నో ఖరీదైన వైద్యపరీక్షలు ఉచితంగా చేస్తుండడంతోపాటు అక్కడే వైద్య సేవలూ అందిస్తున్నారు.

– న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

జీజీహెచ్‌లో 2020 నుంచి మూడేళ్లు సీటీస్కానింగ్ సేవలు అందుబాటులో లేవు. గతేడాది కొత్త యంత్రాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు ఇటీవల రేడియాలజీ ప్రొఫెసర్‌ను నియమించారు. దీంతో ఒక పూటలోనే నివేదిక ఇచ్చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, తల, ఊపిరితిత్తులు ఇలా అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేటులో దీనికి రూ. 3-5 వేలు ఖర్చు చేయాల్సిందే. రోజుకు 50 స్కాన్‌లు తీస్తున్నారు.

ఎంఆర్ఐ

అప్పటి తెదేపా ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో ఎంఆర్ఐ స్కానింగ్ సేవలను ప్రారంభించారు. అప్పటి నుంచి రోజుకు 40 మంది జీజీహెచ్‌లో ఉచితంగా ఎంఆర్ఐ సేవలు పొందుతున్నారు. ప్రైవేటులో దీనికి రూ. 7-10 వేలు అవుతుంది.

అల్ట్రాసౌండ్..

మీ కోసం

అత్యాధునిక అల్ట్రాసౌండ్ యంత్రాలు అయిదు ఉన్నాయి. గర్భిణులకు కడుపులో శిశువు అవయవాలు ఎదుగుదల, ఇతరత్రా అంశాలు తెలుసుకునేందుకు చేస్తారు. కిడ్నీ ఇబ్బందులు, కాలేయ సంబంధిత సమస్యలకు రోజుకు వంద మందికి ఈ స్కానింగ్ తీస్తున్నారు. దీనికి బయట కేంద్రాల్లో రూ. 2-3 వేలు ఖర్చు చేయాల్సిందే.

బిరా పరీక్ష

జీజీహెచ్‌లోని ఈఎన్‌టీ విభాగంలో బిరా పరీక్ష అందుబాటులో ఉంది. వినికిడి లోపం ఎంత శాతం ఉందో తెలుసుకోవడం, మెదడుకు సమాచారం అందుతుందో లేదో తెలుసుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు. రోజుకు పది మందికి ఈ పరీక్ష చేస్తున్నారు. బయట ప్రైవేటు కేంద్రాల్లో చేయించుకోవాలంటే రూ. 3-4 వేలు ఖర్చు అవుతుంది.

థైరాయిడ్

రోజుకు వంద మందికి థైరాయిడ్ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట ఈ పరీక్ష అందుబాటులో లేక రోగులు ఇబ్బంది పడేవారు. దీనిని బయట చేయించుకోవాలంటే రూ. 800-1000 ఖర్చు అవుతుంది. మధుమేహానికి సంబంధించి మూడు నెలల సగటు విలువ చెప్పే హెచ్‌బీఏ1సీ పరీక్షలు సైతం అందుబాటులోకి వచ్చాయి.

చెకుముకి సంబరాల్లో విద్యార్థుల ప్రతిభ

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ మండల స్థాయిలో చెకుముకి సైన్స్ సంబరాలు ఎస్కేవీటీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. డీఈవో దిలీప్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల స్థాయిలో విజేతలను అభినందించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

విజేతలతో డీఈవో దిలీప్‌కుమార్ తదితరులు

రెజ్లింగ్ పోటీల్లో.. రాజమహేంద్రవరం సాంస్కృతికం: కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఇటీవల నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర కళాశాలల రెజ్లింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించారని ప్రిన్సిపల్ రామవ కుమారి తెలిపారు. డిగ్రీ విద్యార్థినులు సత్యశ్రీ, జీవిత, ఎస్తేర్‌రాణి పతకాలు పొందారని పేర్కొన్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ కళాశాలకు మంచి పేరు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. విజేతలను మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. వ్యాయామ అధ్యాపకులు వై.సుధారాణి, ఎ.నాగు తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉపాధి అవకాశాలు

కలెక్టరేట్: నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సదర్లాండ్ గ్లోబర్ సర్వీసెస్ కంపెనీ ఇండియా క్యాంపస్ హెడ్ మెర్లిక్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాము చేపడుతున్న శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. తమ సంస్థ నగరంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి డిగ్రీచివరి సంవత్సరం విద్యార్థులకు 60 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వ్యసనాలకు దూరంగా ఉండండి

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: క్రమశిక్షణ, సహనశీలత అలవర్చుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించి వసతులు పరిశీలించారు. బాలురతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలన్నారు. ఉచిత న్యాయ సేవలను పొందడం ప్రతి పౌరుడి హక్కు అని పేర్కొన్నారు.

గృహాన్ని పరిశీలిస్తున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి

రహదారుల విస్తరణకు రూ.11 కోట్లు : ఎమ్మెల్యే

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో రహదారుల విస్తరణకు రూ 11 కోట్లు కేటాయించి, పనులు చేపట్టినట్లు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. కంబాలచెరువు ఆదాయపు పన్ను కార్యాలయం వద్ద గుంతలను కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఎమ్మెల్యే పూడ్చారు.

గుంతలు పూడ్చుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనా తదితరులు

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

దేవీచౌక్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు మంజూరైన రూ.15 లక్షల విలువైన చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు లబ్ధిదారులకు అందజేశారు. వైద్య చికిత్స అనంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దిగువ తరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. భాజపా నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు

వాహనాలు నిలిపేదెక్కడ..?

తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య

కోటగుమ్మం, న్యూస్‌టుడే: నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. రహదారి మలుపుల వద్ద కూడా తోపుడు బళ్లు ఉంటున్నాయి. ట్రాఫిక్ సిబ్బంది ఎంత కష్టపడినా ఉపయోగం లేని పరిస్థితి. నడక మార్గాలపై వ్యాపారాలు సాగిస్తున్నారు. దానవాయిపేట, కోటిపల్లి బస్‌స్టాప్ ప్రాంతాల్లో వాణిజ్యసముదాయాల వద్ద పార్కింగ్ సౌకర్యం లేదు.

నిలిపిన వాహనాలు ఇలా..

ఏం చేయాలంటే..

- నడకమార్గాలపై ఎలాంటి వ్యాపారం చేయకుండా చూడాలి.
- వాణిజ్య సముదాయాల వద్ద ప్రత్యేక పార్కింగ్ ప్రాంతం కేటాయించాలి.
- ట్రాఫిక్ నియమాలు పకడ్బందీగా అమలు చేయాలి.

బాధ్యతల స్వీకరణ

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వీవీఎ సత్యనారాయణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు

మౌలిక సదుపాయాలపై దృష్టి : గోరంట్ల

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న పుష్కరాలు పురస్కరించుకొని రోడ్ల అభివృద్ధి, కాలువల విస్తరణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలన్నారు.

సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి

తిరుగుతున్న నిర్లక్ష్యం..!

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల తరగతి గదుల్లో ఎవరూ లేకపోయినా పంకాలు వృథాగా తిరుగుతున్నాయి. ప్రతి నెలా రూ.వేలలో విద్యుత్తు బిల్లు కళాశాల యాజమాన్యం చెల్లిస్తోంది. విద్యుత్తు వృథాను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, దేవీచౌక్

విద్యుత్తు కాలనీలోనే ఇలా..!

విద్యుత్తు కాలనీలోని ఆరో వీధిలో స్తంభానికి ఫ్యూజ్ బాక్సు ప్రమాదకరంగా ఉంది. పైమూత శిథిలమై సగం విరిగిపోవడంతో తీగలు, ఫ్యూజ్‌లు బయటకు కన్పిస్తున్నాయి. ఇక్కడే కేబుల్ తీగలు కూడా ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ఫ్యూజ్ బాక్సు మార్చి కొత్తది ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వీఎల్‌పురం

ప్రజారోగ్యానికి పొగ

నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఇస్కాన్ రోడ్డులో రోటరీ కైలాస భూమి ప్రాంతంలో మంగళవారం ఉదయం వాహనదారులు, పాదచారులు పొగతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహాకాళేశ్వర ఆలయం వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు కాల్చడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

తటాకం కాదు.. మార్గం

నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మోరంపూడి, వి.ఎల్ పురం ప్రాంతాలు నీట మునిగాయి. వెంకటేశ్వర మార్కెట్ ప్రాంతంలో కుంగిన నడక మార్గం వద్ద కాలువలు పొంగాయి. ట్రాఫిక్ నిలిచి జోరువానలో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా శారద

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా అనాటమీ విభాగం ప్రొఫెసర్, హెచ్‌వోడీ డాక్టర్ టి.శారదను నియమిస్తూ మంగళవారం ప్రిన్సిపల్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

భాజపా 'స్వదేశీ నినాదం'

దేవీచౌక్: రాజమహేంద్రవరం 5వ మండల భాజపా అధ్యక్షుడు కమలేష్ జైన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికెళ్లి స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. రాధాకృష్ణ, వీరా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

WANTED STAFF
- Wanted Full Time Teacher, Those who Can Handle 9th & 10th Physical Science & Maths Subjects (Both).
- High School N.S. Teacher

St. Don Bosco's E.M. High School
Kondaguntur, Kesavaram Road, Bommuru, Rajahmundry Rural
86882 14757
95026 90900

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి : ఎస్పీ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: పోలీసులు నేర నియంత్రణ, కేసుల ఛేదనకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ అన్నారు. రాజమహేంద్రవరంలోని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఆయన వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో దస్త్రాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సౌత్‌జోన్ డీఎస్పీ భవ్యకిషోర్, సీఐ పి.శివగణేష్ తదితరులు పాల్గొన్నారు.

అవీ ఇవీ అన్నీ

మహాలక్ష్మీ పీఠంలో రుద్రాభిషేకం

రాజమహేంద్రవరం సాంస్కృతికం: గాడాల మహాలక్ష్మీ పీఠంలో ఈ నెల 16 నుంచి 18 వరకు వీరేశ్వరస్వామికి 1,08,999 పంచముఖి రుద్రాక్షలతో పంచాక్షరి మంత్రంతో మహా అర్చన జరుగుతుందని పీఠం పీఠాధిపతి చిన్న వెంకన్నబాబు స్వామీజీ తెలిపారు. మంగళవారం ఉదయం కంబాలచెరువులోని ఓ హాలులో రుద్రాభిషేకానికి సంబంధించిన గోడపత్రం ఆవిష్కరించారు. పీఠాధిపతి మాట్లాడుతూ శ్రీచక్రవాహిని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి 16 నుంచి 18 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు భక్తులతో స్వామివారికి అర్చన చేయిస్తామన్నారు. మాతాజీ ధరణికోట దుర్గావెంకట హేమావతి, భక్తులు శనివారపు ధర్మరాజు, సింగంశెట్టి మహితోష్, తిరుమరెడ్డి వెంకట అప్పారావు, పూర్ణిమరాజ్ తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రం ప్రదర్శిస్తున్న పీఠాధిపతి తదితరులు

వన్‌స్టాప్ కేంద్రానికి మహిళ తరలింపు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ నగరంలోని వీరభద్రనగర్ ప్రాంతంలో తిరుగుతుండగా ఆమెను ఒకటో పట్టణ పోలీసులు గుర్తించి వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు.

బహుమతులు అందజేత

దేవీచౌక్: విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఓఎన్జీసీ సహకారంతో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం బహుమతులందజేశారు.

వ్యర్థాలను వనరులుగా మార్చాలి

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలను వనరులుగా మార్చాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. మంగళవారం డంపింగ్ యార్డును పరిశీలించారు. ఎంహెచ్‌ఓ వినూత్న, ఈఈ మాధవి, డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక నాయకుడిపై చర్యలకు డిమాండ్

వి.ఎల్.పురం: పరంపర పథకంలో ఉద్యోగాల పేరిట తమను నమ్మించి అన్యాయం చేసిన కార్మిక నాయకుడు ప్రవీణ్‌చౌదరిపై చర్యలు తీసుకోవాలని పలువురు పేపరు మిల్లు కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం పేపరుమిల్లు ప్రధాన ద్వారం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. పోలీసులు విచారణ చేసి, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

చౌడేశ్వరనగర్‌లో ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నగరంలోని చౌడేశ్వరనగర్‌లో జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్పిన్నింగ్ మిల్లు కాలనీలో పడాల చిన్నారెడ్డి(43) తన రెండో భార్య, కొడుకుతో నివాసం ఉంటున్నారు. ఇతడి దూరపు చుట్టం మల్లిడి కుమార్‌రెడ్డితో భార్య సన్నిహితంగా ఉందని అనుమానపడడంతో ఆమె పుట్టింటికెళ్లిపోయారు. మంగళవారం కుమార్‌రెడ్డి మరొకరితో కలిసి చిన్నారెడ్డి ఇంటికెళ్లి దాడిచేశారు. దీంతో చిన్నారెడ్డికి గాయాలయ్యాయి. బాధితుడిని జీజీహెచ్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనిపై మూడోపట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

यूनियन बैंक ऑफ़ इंडिया Union Bank of India

డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ బ్రాంచి, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(1))

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 ప్రకారము **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా** యొక్క అధీకృత అధికారి అయిన ఈ సంతకందారుడు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి సెక్షన్ 13(2)కు అనుబంధమైన నిబంధన 3 ప్రకారము సంక్రమించిన అధికారములతో **ఋణగ్రహీత(లు)/హామీదారు(లు): 1) శ్రీ ఎన్.వి.వి.ఎస్. సాంబశివరావు మరణించినందున వారి చట్టరీత్యావారసులు భార్య: శ్రీమతి నేమాని అచ్యుతవల్లి మరియు ఇతరులు** డోర్.నెం.11-2-4,మానస రాయల్ మాన్షన్,జి.ఎఫ్-3, శేషసాయి స్ట్రీట్,రామారావు పేట, కాకినాడ, ఎ.పి-533 004 **2)శ్రీమతి నేమాని అచ్యుతవల్లి** డోర్.నెం.11-2-4,మానస రాయల్ మాన్షన్,జి.ఎఫ్-3, శేషసాయి స్ట్రీట్,రామారావు పేట, కాకినాడ, ఎ.పి-533 004 వారు చెల్లించవలసిన **రూ. 33,22,837/- (అక్షరాల ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు మాత్రమే)** మరియు పునరుద్ధరించబడని వడ్డీ సదరు నోటీసు తేదీ నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది.05.06.2025 న డిమాండ్ నోటీసు జారీచేయడమైనది.**

ఋణగ్రహీత మరియు హామీదారులు సదరు బకాయిసొమ్మును తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారుడు సదరు చట్టములోని సెక్షన్ 13(4)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి రూలు 8 ప్రకారము **తేది.01.11.2025** న దిగువ పేర్కొన్న ఆస్తిని స్వాధీనత తీసుకోవడమైనదని ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయడమైనది.

ముఖ్యంగా ఋణగ్రహీత/హామీదారును మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తులతో ఎవరూ ఎటువంటి లావాదేవీలు జరుపరాదనియు మరియు సదరు ఆస్తులతో జరిపే ఏ లావాదేవీలైనా **రూ. 33,22,837/- (అక్షరాల ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు మాత్రమే)** వడ్డీ మొ॥ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఛార్జీకి లోబడి ఉంటాయి.

సెక్షన్ 13(8) చట్టం ప్రకారము ఋణగ్రహీత మరియు హామీదారు తమ తనఖా ఆస్తులను విడిపించుకోవటానికి ఉన్న కాలవ్యవధిని వినియోగించుకోగలరు.

తనఖావుంచిన ఆస్తి వివరములు

షెడ్యూల్ -ఎ తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి అర్బన్ మండలం,రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా,రాజమండ్రి సబ్-రిజిస్ట్రీ,వి.ఎల్ పురం,వెోడల్ కాలనీ, డోర్.నెం.85-51-183/8, ఆర్.యస్.నెం.388/2 ,389/3, యల్.పి. నెం.8/1995 యొక్క సవరించిన యల్.పి. నెం. 7/2000 లో ప్లాట్ నెం.157,158,159,167,168,169 లో మొత్తం విస్తీర్ణం 1347.15 చ॥గ॥లేదా 1126.39 చ॥ మీ॥లలో 67.35 చ॥గ॥ లేదా॥ 56.31 చ॥ మీ॥ కలిగిన అనిర్దేశపు మరియు అవిభజ్యపు వాట కలిగిన భవనమునకు హద్దులు : **తూర్పు :** రోడ్డు, **పడమర :** రోడ్డు, **ఉత్తరం :** ప్లాట్ నెంలు.156 మరియు 166 **దక్షిణం:** రోడ్డు.

షెడ్యూల్ - బి : పైన పేర్కొనా షెడ్యూల్ - ఎ లో నిర్మించిన "వి.వి.ఎస్ ఆర్ టవర్స్" రెండవ అంతస్తులో అవిభజ్యపు మరియు అనిర్దేశపు వాటాగా పడమరవైపున 1450 చ॥అ॥ల (సాధారణ మార్గములు, కార్ పార్కింగ్ మరియు ఇతరమార్గములు) **లేటు ఎన్.వి.వి.ఎస్. సాంబశివరావు తండ్రి: లేటు నాగేశ్వరరావు గారికి చెందిన** ఆర్.సి.సి రూఫ్‌డ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ నెం.3ఎ **కు హద్దులు: తూర్పు :** ఓపెన్ టు స్కై, **పడమర :** కామన్ ఏరియ మరియు మెట్లు, **ఉత్తరం :** ఓపెన్ టు స్కై, **దక్షిణం :**ఓపెన్ టు స్కై,

పైన తెలపబడిన ఆస్తిలోని నివాస భవనమునకు అన్ని సీటి, నడక మరియు అన్ని ప్రాదామిక హక్కులతో కలపి.

తేదీ : 01.11.2025
ప్రదేశం : కాకినాడ

సం/- ఛీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి

శ్రద్ధాంజలి

శ్రీ మాశిన వీర్రాజు (బాబ్జి) గారు
రాజమహేంద్రవరం

మంచికి, మానవత్వానికి మారుపేరుగా
నిలిచి, మా అందరికీ ప్రేమానురాగాలను
పంచి, అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా
పలుకరించే మహోన్నత వ్యక్తి
శ్రీ మాశిన వీర్రాజు గారి
మరణానికి చింతిస్తూ, వారి పవిత్రాత్మకు
శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ
సానుభూతిని తెలియజేస్తూ...

చెల్లెలు: **చాపరాల సరస్వతి**
బావగారు:
శ్రీరామచంద్రరావు (రాంబాబు) (లేటు)
మేనల్లుళ్లు:
చాపరాల మురళీకృష్ణ - దేవి సుజాత
చాపరాల జగదీష్ - డా॥శ్రీకాంతి
మేనకోడలు: **నాదెండ్ల రజని కాంతి - శ్రీకాంత్**
మనుమరాండ్రు: **చాపరాల శ్రీశ్రియ, చాపరాల శ్రీభవ్య, చాపరాల సంయుక్త**
మనుమలు: **నాదెండ్ల రిత్విక్, నాదెండ్ల శ్రీహిత్**

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

విశ్రాంత ఉపాధ్యాయ దంపతులను సన్మానిస్తున్న పాఠశాల సిబ్బంది

సేవలకు సత్కారం

బిక్కవోలు, న్యూస్‌టుడే: బిక్కవోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చెందిన మతల శ్రీనివాసరావు, వెంకట ప్రభ దంపతులకు మంగళవారం పాఠశాల ఆవరణలో సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, హెచ్ఎం రమాదేవి పాల్గొన్నారు.

జాతీయ వాలీబాల్ పోటీలకు రోజిలి ఎంపిక

కోరుకొండ, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కోరుకొండ మండలం గాడాలలోని ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ములగలేటి రోజిలి ఎంపికైంది. కొవ్వూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్- 17 బాలికల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈనెల 11వ తేదీ నుంచి 14 వరకు ఉత్తర్‌ప్రదేశ్ రాయబరేలిలో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనుందని ఎంఈవో టి.కుశలవదొర తెలిపారు.

ప్లాస్టిక్ నిషేధమనే మాటేది!

రానున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరి నది పరిరక్షణకు పర్యావరణహితానికి అడుగులు వేద్దామంటూ ముక్తకంఠంతో అధికార యంత్రాంగం నినదించింది. ప్లాస్టిక్‌ను తరిమికొడదామని గ్రామస్థాయిలో అవగాహన ర్యాలీలు చేశారు. నెలలో ప్రతిమూడో శనివారం స్వచ్ఛతా ర్యాలీలు చేయడం పరిపాటిగా మారిందని..ఆచరణలో ప్రక్షాళన దిశగా అడుగులు పడడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కడియంలో ఎక్కడికక్కడ ప్లాస్టిక్ భూతం ఆవరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. - కడియం, న్యూస్‌టుడే

ప్రారంభానికి నోచుకోని ఆరోగ్య కేంద్రం

కడియం, న్యూస్‌టుడే: సుదీర్ఘకాలం నుంచి పొట్టిలంకలో ప్రారంభానికి నోచుకోని ఆరోగ్య కేంద్రం దర్శనమిస్తోంది. దీని ఆవరణమంతా వ్యర్థ మొక్కలతో నిండింది. దీనిని ప్రారంభించాలంటే ప్రస్తుతం ఈ భవనంలో టైల్స్, విద్యుత్తు పనులు చేయాల్సి ఉంది. గ్రామంలో ఆరోగ్య భవనం పూర్తైతే స్థానికులకు వైద్య సదుపాయం మెరుగుపడటంతో పాటు దూరాభారం తగ్గుతుందన్నారు. సర్పంచి కొత్తపల్లి సత్యవతి మాట్లాడుతూ..పనుల నిమిత్తం రూ.5 లక్షల నిధులు కోరుతూ ఇటీవల గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితర అధికార ప్రజాప్రతినిధులకు వివరించడం జరిగిందన్నారు. దీనిపై ఎంపీడీవో రమేశ్‌ను వివరణ కోరగా మండలస్థాయి సర్వసభ్య సమావేశంలో నిధుల కేటాయింపుపై చర్చించడం జరుగుతుందన్నారు.

నిలిచిన వర్షపు నీరు.. రోడ్డయింది ఏరు

బొమ్మూరులో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి బొమ్మూరు శృతి ఆసుపత్రి రోడ్డు నీట మునిగింది. సీసీ డ్రైను రోడ్డు కంటే ఎత్తుగా ఉండడం వల్ల వర్షం నీరు, మురుగు రోడ్డుపైకి చేరుతుంది. ఇందులోనే బాలాజీపేట నుంచి బొమ్మూరు వెళ్లే వాహనచోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. పదేళ్లుగా సమస్య అలాగే ఉన్నా అధికారులు ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, బొమ్మూరు

గదులు చాలక విద్యార్థుల అవస్థలు

మోరంపూడి, న్యూస్‌టుడే: శాటిలైట్ సిటీ బీ బ్లాక్‌లో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులు చదువుకునేందుకు సరిపడా తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు. అందరూ ఒకచోట చదవడం వల్ల చదివేది అర్థంకావడంలేదని విద్యార్థులు చెబుతున్నారు. మొత్తం 145 మంది విద్యార్థులు ఉంటే కేవలం రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉన్న రెండు గదుల్లో 1,2వ తరగతి విద్యార్థులకు, 5వ తరగతికి బయట వరండాలో, 3,4 తరగతి విద్యార్థులకు భోజనశాలలో బోధిస్తున్నామని హెచ్ఎం బీ.రజనీకుమారి తెలిపారు. వర్షం వస్తే తమ పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

శాటిలైట్ సిటీలో రెండు తరగతి గదులు ఉన్న పాఠశాల, పైన అసంపూర్తిగా..

రూ.20 లక్షల మంజూరు

నాడు నేడులో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి గతంలో రూ.20 లక్షలు మంజూరయ్యాయి. గదుల నిర్మాణం మొదలుపెట్టి అసంపూర్తిగానే మధ్యలో వదిలేశారు. ఎందుకు జరగలేదు, విడుదలైన నిధులు ఏమైయ్యాయని ప్రశ్నించినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు సరిపడా తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.

- స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు

మౌలిక వసతుల ఏర్పాట్లపై సమీక్ష

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో గ్రామాలకు మౌలికవసతుల ఏర్పాట్లపై అధికారులంతా దృష్టిసారించాలని గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. ఆ మేరకు మంగళవారం ఆయన నివాసంలో సమీక్షను నిర్వహించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తదితర మండలస్థాయి అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. పంచాయితీల వారీగా బకాయిలు, జరగాల్సిన పనులు, నిధులు విడుదల, జాప్యానికి కారణాలు, పూర్తిచేసిన లక్ష్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజావసరాల మేరకు కాలువలు, రహదారుల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

కార్తిక పౌర్ణమి పూజలు

బొమ్మూరు, హుకుంపేట, న్యూస్‌టుడే: బొమ్మూరు గౌరిచంద్రమౌళీశ్వరుడి ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు.

గాదరాడ పీఠంలో హోమాలు

కోరుకొండ: మండలంలోని గాదరాడ ఓంశివశక్తి పీఠంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.

బొమ్మూరు శివాలయంలో చంద్రమౌళీశ్వరుడు

భక్తిశ్రద్ధలతో మణికంఠస్వామి శ్రీచక్రస్నానం

పెదపూడి: పెదపూడి మండలం జి.మామిడాడలో మణికంఠస్వామి వారి శ్రీచక్రస్నానం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డీఆర్‌కే గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవం నిర్వహించారు. మాలధారుల శరణుఘోషతో స్థానిక తుల్యభాగ నదిలో శ్రీచక్రస్నాం చేయించారు.

శ్రీచక్రస్నానంలో భక్తులు

రైతుల సంక్షేమానికి కృషి

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, న్యూస్‌టుడే: జి.యర్రంపాలెం, కొత్త తుంగపాడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు సులభతరం చేయడంతో పాటు, రైతులకు తగిన ధర, సమయానికి చెల్లింపులు అందేలా రైతు సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. గత ఏడాది రెండు పంటల ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు సకాలంలో సొమ్ము జమ చేయడంతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంతో సానుకూలంగా ఉన్నారన్నారు. తహసీల్దారు జీఎల్ఎస్ దేవి, వ్యవసాయాధికారులు సూర్యరమేష్, కల్యాణ్ సూర్యకుమార్ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మండల స్థాయి ప్రతిభా పరీక్షలు

కడియం, న్యూస్‌టుడే: కడియం జడ్పీ ఉన్నత పాఠశాల వేదికగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి ప్రతిభా పోటీలు జరిగాయి. హెచ్ఎం సత్యనారాయణ, జేజేఎం నిర్వాహకులు తోరాటి వసంతరావు, బీఎస్ఎస్‌వీవీ ప్రసాదరావు నేతృత్వంలో వీటిని నిర్వహించారు. ప్రైవేటు విభాగంలో శ్రీఆదిత్య, ప్రభుత్వ విభాగంలో కడియం, వేమగిరి జడ్పీ పాఠశాలలు జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. ఈసందర్భంగా విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు.

కడియంలో విజేతలతో నిర్వాహకులు

రాజానగరం, బిక్కవోలు : రాజానగరంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో మొదటి బహుమతిని పాతతుంగపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించారు. శ్రీకృష్ణపట్నం ఉన్నత పాఠశాల ద్వితీయస్థానం, రాజానగరం జడ్పీ ఉన్నతస్థాయి పాఠశాల తృతీయస్థానం సాధించారు. విజేతలకు ఎంఈవో ఎం.రామన్నదొర బహుమతులు అందజేశారు. ● పందలపాక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానం సాధించారు. ఊలపల్లి జడ్పీ పాఠశాల విద్యార్థులు ద్వితీయస్థానం, మెళ్లూరు జడ్పీ పాఠశాల విద్యార్థులు మూడో స్థానం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ అందించిన జ్ఞాపికలు, ధ్రువపత్రాలు హెచ్ఎం శ్రీనివాసరెడ్డి బహుమతులు అందించారు.

తుంగపాడు విద్యార్థులకు మొదటి బహుమతి అందజేస్తున్న ఎంఈవో

విజేతలైన విద్యార్థులతో ఉపాధ్యాయులు, తదితరులు

కూటమి పాలనలో సంక్షేమాభివృద్ధికి ఊతం

పార్టీలో చేరిన యువకులను ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ వీర్రాజు

కడియం: కూటమి పాలనలో రాష్ట్ర సంక్షేమానికి అహర్నిశలు కేంద్రం ఊతమందిస్తుందని భాజపా జాతీయకార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కడియపులంకలో మంగళవారం జరిగిన శక్తి కేంద్ర సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీలో చేరిన వారిని ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులపల్లి వీరబాబు అధ్యక్షత వహించారు. మండల అధ్యక్షుడు బొరుసు సుబ్రహ్మణ్యం, ధర్మాసుల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

WANTED STAFF

● Wanted Full Time Teacher, Those who Can Handle 9th & 10th Physical Science & Maths Subjects (Both).

● High School N.S. Teacher

St. Don Bosco's E.M. High School

Kondaguntur, Kesavaram Road, Bommuru, Rajahmundry Rural

86882 14757
95026 90900

ఘనంగా అమరవీరుల వర్ధంతి సభ

రాజానగరం, న్యూస్‌టుడే : అమరవీరుల వర్ధంతి సభను రాజానగరంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు జనుపల్లి సత్తిబాబు, ఎం.దుర్గాప్రసాద్, పి.వెంకటనాయుడు తదితరులు మాట్లాడుతూ భూస్వాముల, పెట్టుబడిదారులు నిరంతరం విప్లవకారులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ ప్రాణాలు తీస్తున్నా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారుల బాటలో అందరూ పయనించాలన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు మిల్ల బాలరాజు, గగన దుర్గారావు, కడియాల దుర్గారావు, కొల్లి సూరిబాబు, మేళ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటనాయుడు

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అనపర్తి శిక్షణ ఎస్సై సుజాత అన్నారు. అనపర్తి జడ్పీ ఉన్నతపాఠశాలలో మంగళవారం విద్యార్థులకు పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే అనర్థాలు, బాలల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ అన్నసమారాధన

కడియం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాకు చెందిన కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేమగిరి ఆత్మీయ కార్తిక అన్నసమారాధన జరిగింది. తరచూ పెంచుతున్న ఛానల్ చార్జీలపై ప్రధానంగా చర్చించారు. సభ్యులంతా అప్రమత్తతతో ఐక్యంగా నిలవాలని తీర్మానించారు. రానున్న రోజుల్లో ఆపరేటర్ల సంక్షేమానికి యూనియన్ తీసుకునే చర్యలపై వేచిచూడాలన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు కేఆర్ కృష్ణారెడ్డి, సభ్యులు గోవిందు, గుత్తుల కృష్ణ, ఎం.ప్రసాద్, శేఖర్, శ్రీనివాస్, సుధీర్, మండల ఇంఛార్జులు, సాంకేతిక ఆపరేటర్లు పాల్గొన్నారు.

ప్రతి ఇంట ప్రకృతి పంట

విత్తనాలు పంపిణీచేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు

బిక్కవోలు, న్యూస్‌టుడే: క్రిమిసంహారక మందులు చల్లి పండించిన కూరగాయలు తిని అనారోగ్యం పాలయ్యేకన్నా మన ఇంటిలో ప్రకృతి సేద్యంతో పండించిన కూరగాయలు తినడం ఆరోగ్యకరమని సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, సర్పంచి బుంగ రామారావు అన్నారు. బలభద్రపురంలో రైతు సేవా కేంద్రంలో మంగళవారం మహిళలకు పెరటితోటల్లో పండించటానికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజరు తాతారావు, నేచురల్ ఫార్మింగ్ అసోసియేషన్ డీపీఎం హరీషా తదితరులు పాల్గొన్నారు.

రహదారి భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి

రాజానగరం, న్యూస్‌టుడే : వాహనాలు నడిపే సమయంలో రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జీజీయూ ప్రో ఛాన్సలర్ కె.వి.బి.రాజు అన్నారు. జీజీయూ రవాణా విభాగం ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ప్రతినిధుల సమన్వయంతో మంగళవారం కళాశాల బస్సు చోదకులకు రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలు, వేగపరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణపై అవగాహన

ఓటు అభ్యర్థిస్తున్న విద్యార్థులు

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి పాతపూరు కేఎల్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై మంగళవారం అవగాహన కల్పించారు. ముందుగా 8 మంది విద్యార్థులు ఎన్నికలలో పోటీచేస్తున్నట్లు చెప్పగా వారికి గుర్తులు కేటాయించారు. అనంతరం వారు తరగతి గదులకు వెళ్లి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మధ్యాహ్నం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో విద్యార్థులు ఆధార్ కార్డులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎంపిక పోటీలు

అనపర్తి గ్రామీణం: అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో రాజమహేంద్రవరం డివిజన్ అండర్ 14, 17 ఎంపిక పోటీలలో భాగంగా మంగళవారం ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. బాలురు, బాలికలకు నిర్వహించిన పోటీలలో 1100 మంది విద్యార్థులు పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. వారిలో ప్రతిభకనబరిచిన వారిని రాజమహేంద్రవరం డివిజన్ జట్లుకు ఎంపికచేశారు. వీరు 10వ తేదిన కాకినాడలో జరిగే జిల్లాస్థాయి పోటీలో పాల్గొంటారని స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఒరిజినల్ దస్తావేజు పోయినది

గంధం దుర్గారావు, S/o. గంధం చక్రరావు, వీరభద్రరావుపేట, వినాయక టెంపుల్, కడియపుసావరం, కడియం మండలం, తూ.గో.జిల్లా. [illegible] కడియం మండలం, కడియపు సావరం గ్రామం [illegible] సర్వే నెం. 47/1 [illegible] 122.08 [illegible] డాక్యుమెంట్ ఒరిజినల్ దస్తావేజు నెం. 3608/2006, Dt. 19-10-2006 (SRO, కడియం) ది. 18-6-2025న నేను కడియపు సావరం గ్రామంలో ఇల్లు మారుతుండగా పోయినది. ఎవరికైన దొరికిన ఎడల క్రింది ఫోన్ నెంబరుకు తెలియపర్చవలసిందిగా కోరుచున్నాము. తెలియపర్చినవారికి తగిన పారితోషకం ఇవ్వబడును.

సెల్: 9959772799

PAPER PUBLICATION

NOTICE TO THE RESPONDENT TO SHOW CAUSE
(SCR-Order XXII)
IN THE SUPREME COURT OF INDIA
CRIMINAL APPELLATE JURISDICTION.
PETITION FOR SPECIAL LEAVE PETITION (CRIMINAL) No: 7524 OF 2025

WITH

IA No: 112509/2025 APPLICATION FOR CONDONATION OF DELAY IN FILING

AND

I.A No:112510/2025 APPLICATION FOR EXEMPTION FROM FILING O.T

AND

I.A No: 213762/2025-APPLICATION FOR SUBSTITUTED SERVICE.

CHEKKAPALLI SATYAVATHI ...Petitioner/Appellant

VERSUS

THE STATE OF ANDHRA PRADESH AND ANOTHER .... RESPONDENTS(S)

To,

1. **Chekkapalli Suguna Geetha Devi,** W/o Chekkapalli Govindu, R/o D.No: 3-6 Vinayaka Temple Street, Kadiyapulanka Village - Kadiyam Mandal, East Godavari District, AP — PID: 251777/2025 for R(2) IN SLP(CRL) No:7524(SECII)

Where the Petition for Special Leave Petition (Criminal) above Mentioned Filed in the Registry by Ms. LUBNA NAAZ, Advocate on record, on behalf of the Petitioners(S) above named, was listed for hearing before the 01-12-2025 and the Court was pleased to pass the following order:

1. The Petitioner is the mother-in-law of the first Informant. 2. A Perusal of the FIR reveals that omnibus allegations have been made against the entire family members of the Petitioner. 3. Further, the Impugned order reveals that no reasons have been recorded by the single Judge of the High Court of Andhra Pradesh. 4. No doubt that while dismissing the Petition but the least that is expected is that the order should reflect some application of mind and consideration of material placed on records. The same is totally lacking In the Impugned order. 5. Delay condoned 6. Issue notice, returnable in the last week of July, 2025. 7. In Addition to the usual mode Liberty is granted to the Petitioner to Serve' Notice through the standing counsel for the respondent/State."

Whereas the Petition for special leave Petition (Criminal) above mentioned filed in the registry by Ms. LUBNA NAAZ Advocate on record on behalf of Petitioners above named, was listed for hearing before the Court on 16th October, 2025 and the court was pleased to Pass the following order.

1. The Application was substituted service is allowed. 2. List this matter after Service Is complete.

Now, Therefore, take notice that the above matter(s) will be posted for hearing before the Court in due course when you may appear before this court either in Person or through an advocate on record of this Court duly appointed by you in that behalf within 30 days from the date of Service of notice. You may there after show cause to the Court on the day that may subsequently be specified as to why special leave and Interim relief, as prayed for, be not granted and the resultant appeal be not allowed. You may file your affidavit in opposition to the Petition as provided under order XXII Rule 6- SCR 2013 within 30 days from the date of receipt of the notice or not later than 2 weeks before the date appointed for hearing, which ever be earlier, but shall do so only by setting out the grounds in Opposition to the questions of law or grounds set out in the SPECIAL LEAVE PETITION (CRIMINAL) and may produce such pleadings and documents filed before the court against whose order SPECIAL LEAVE PETITION (CRIMINAL) is filed and shall also set out the grounds for not granting Interim order or for vacating Interim order If already granted. TAKE FURTHER NOTICE that if you fail to enter appearance, as foreside, no further notice shall be given to you even after the grant of special leave for hearing of the resultant appeal and the matter above mentioned shall be disposed of In your absence.

Dated: Tentatively may be listed on 01-12-2025.

(By order Assistant Registrar Dt. 27-10-2025)

By

Ms.Lubna Naaz, Advocate S.C
V.N.Sreenivasa Reddy, Advocate

Note: (1) "LEGAL AID": Legal Service of an advocate is provided by the Supreme Court Legal Services Committee and the Supreme Court Middle Income Group Legal Aid Society to eligible Litigants.

For Further Information, please contact the Secretary, Supreme Court Legal Services Committee or the Member Secretary, Supreme court Middle Court Income Group Legal Aid Society, 107-108, Lawyers Chambers, R.K. Jain Block - Near Post Office, Supreme Court Compound, Tilak Marg, New Delhi-110001 (Tel Nos. 011-23116353, 23116354 (Additional Building Complex and 011-23381257 (Front Office).

(2) MEDIATION: The facility of amicable settlement of disputes by trained mediators in cases pending In the supreme court is available in the supreme court.

For further information, please contact the co-ordinator, Supreme Court Mediation Centre, 109, Lawyer's Chambers, R.K. Jain Block-Near Post Office, Supreme Court Compound, Tilak Marg, New Delhi-110001 (Tel No. 011-2307432).

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 — మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: ధవళేశ్వరం: 91212 29057, కడియం: 91212 29062, అనపర్తి: 95333 66637

సమస్య: బొమ్మూరు మురళీకొండ వాటర్ ట్యాంకు సమీపంలో మురుగు రోడ్డుపైకి వస్తోంది. దీంతో దుర్వాసన వస్తుంది.

- శివరామకృష్ణ, స్థానికుడు

సమాధానం: రోడ్డుపై మురుగు లేకుండా చర్యలు తీసుకుంటాం. నిధుల వెసులబాటు బట్టి కాలువ నిర్మిస్తాం.

- శ్రీనివాసరెడ్డి, గ్రామకార్యదర్శి, బొమ్మూరు

– న్యూస్‌టుడే, బొమ్మూరు

శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, మా అందరికీ ప్రేమానురాగాలను పంచి, అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలుకరించే మహోన్నత వ్యక్తి

శ్రీ మాశిన వీర్రాజు గారి

మరణానికి చింతిస్తూ, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...

శ్రీ మాశిన వీర్రాజు (బాబ్జి) గారు
రాజమహేంద్రవరం

చెల్లెలు: చాపరాల సరస్వతి

బావగారు: శ్రీరామచంద్రరావు (రాంబాబు) (లేటు)

మేనల్లుళ్లు: చాపరాల మురళీకృష్ణ - దేవి సుజాత, చాపరాల జగదీష్ - డా॥శ్రీకాంతి

మేనకోడలు: నాదెండ్ల రజని కాంతి - శ్రీకాంత్

మనుమరాండ్రు: చాపరాల శ్రీశ్రియ, చాపరాల శ్రీభవ్య, చాపరాల సంయుక్త

మనుమలు: నాదెండ్ల రిత్విక్, నాదెండ్ల శ్రీహిత్

కొవ్వూరు

•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

దస్త్రాలు పరిశీలిస్తున్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

దేవరపల్లి : వార్షిక తనిఖీల్లో భాగంగా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ మంగళవారం దేవరపల్లి పోలీసు స్టేషన్‌ను సందర్శించి దస్త్రాలు తనిఖీ చేశారు. నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణ, పెట్రోలింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నారులు, మహిళలపై నేరాలు జరగకుండా అప్రమత్తం ఉండాలని ఎస్సై సుబ్రహ్మణ్యం, సిబ్బందికి తెలిపారు.

మెరుగైన వైద్యసేవలు అందించాలి

నిడదవోలు: నిడదవోలు సామాజికాసుపత్రిని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు మందులు ఇచ్చే ప్రాంతాన్ని, స్టోర్‌రూం, రోగులు ఉండే గదులు, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

సిబ్బందికి సూచనలిస్తున్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మ

చిత్రం గీసి.. బహుమతి సాధించి..

✦ 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పశివేదల జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రతిభా పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు జరిగాయి. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొని అందమైన చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్నారు. పి.ప్రవల్లిక (9వ తరగతి), బి.వసంతి (8వ తరగతి), పి.నవీన్ (7వ తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.రత్నకుమార్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

విజేతలతో ప్రధానోపాధ్యాయుడు రత్నకుమార్, ఉపాధ్యాయులు

న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

● ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆయాసంతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలిక కొవ్వూరు సామాజిక ఆరోగ్యకేంద్రానికి వచ్చింది. వైద్య పరీక్షల్లో హిమోగ్లోబిన్ ఆరు శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. తల్లితండ్రులతో మాట్లాడి ఆమెకు అందించాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు.

● పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివిధ సమస్యలతో వస్తున్న గర్భిణుల్లో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మూడు నెలల క్రితం వచ్చిన ఓ గర్భిణికి హిమోగ్లోబిన్ 7.7 శాతం ఉంది. మరో మహిళకు 6 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక చికిత్స కోసం సిఫార్సు చేశారు.

గర్భిణిని పరీక్షిస్తున్న వైద్యురాలు

మహిళలు, కిశోర బాలికలు, గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పోషక విలువలు కలిగిన ఆహారం తక్కువగా తీసుకుంటుండడమే ఇందుకు కారణంగా వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. కొవ్వూరు డివిజన్‌లోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 యూపీహెచ్‌సీల పరిధిలో రెండున్నరేళ్ల కాలంలో నిర్వహించిన పరీక్షల్లో సాధారణ రక్తహీనతతో 2972 మంది, మితమైన స్థాయిలో 765, తీవ్ర స్థాయిలో 17 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కొవ్వూరు డివిజన్‌లో ఇలా..

సంవత్సరం	గర్భిణులు	రక్తహీనత సమస్య		
		సాధారణం	మితం	తీవ్రం
2023-24	9193	1238	315	9
2024-25	9396	1202	295	6
2025 సెప్టెంబరు వరకు	4755	532	155	2

తలెత్తుతున్న సమస్యలివీ..

వివాహానికి ముందే కొందరికి రక్తహీనత ఉంటోంది. గర్భిణిగా ఉన్నపుడు శిశువు పెరిగేకొద్దీ ఇది మరింత అధికమవుతోంది. దీని వల్ల త్వరగా అలసిపోవడం, నీరసం, ఆయాసం, గుండె దడ, కాళ్ల వాపులు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇతరులతో పోలిస్తే వీరు ఎక్కువ ఇబ్బంది పడతారు.

ఇవి ఆహారంలో భాగమవ్వాలి..

తక్కువ ధరలో తేలికగా దొరికే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత నుంచి బయట పడవచ్చు. మునగాకు, ఖర్జూరం తింటే శరీరానికి ఐరన్ సమకూరుతుంది. దానిమ్మ గింజలు, బీట్‌రూట్, క్యారెట్ తినడం వల్ల రక్తం చేరుతుంది. రాగిజావ, ఆకు కూరలు ఆహారంలో భాగమవ్వాలి.

- ఎం.సంధ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కొవ్వూరు

చురుగ్గా అన్న క్యాంటీన్ భవనం పనులు

గోపాలపురం: గోపాలపురంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టు 27న పనులు ప్రారంభించారు. మంగళవారం స్లాబ్ వేశారు. డిసెంబరు మొదటి వారం నాటికి పనులు పూర్తవుతాయని ఏఈ అజయ్‌కుమార్ తెలిపారు.

ప్రకటన
మహారాజశ్రీ కొవ్వూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
E.P.2/2023 OS 22/2016
కోటగిరి వెంకటేశ్వర రావు, తండ్రి : రంగారావు, వయస్సు : 71 సం.లు, నిడదవోలు, తూ.గో.జిల్లా ...DHR
Vs
దారపురెడ్డి సత్య వెంకట వరప్రసాద్, తండ్రి : లేటు మునేశ్వర రావు వయస్సు 48 సం.లు, నిడదవోలు.
ప్రస్తుతం పనిచేయుచున్నది : యూనివర్సల్ మా మార్ట్, మెయిన్ రోడ్, తాడేపల్లిగూడెం
వేలం తేది : 20-11-2025
ఈ నెంబరు EP బాకీ కి గాను JDR కు గల EP షెడ్యూలు ఆస్తిని ది.20-11-2025న ఉదయం 10-30 ని.ల లగాయితు పై కోర్టు వారి ఎదుట వేలం జరుగును. వేలం పాట పాడుకునేవారు వేలపు షరతులు కోర్టు నజారత్ నందు గాని DHR's తరపు ప్లీడరు గారి ఆఫీసు నందు గాని తెలుసుకోవచ్చును.
షెడ్యూలు
Item No.1 : E.G.Dist, Previous West Godavari District, Nidadavolu Mandal, Nidadavole Sub-Registrar, Nidadavole Muncipal Area in the Village of Nidadavole in RS No.303, D.No.7-4-18 an extent of 153.25 Sq.yds of site with Tiled House (Now Vacant Site) bounded by : East : 40-6 Road, South : 34-4 Lane of Guda Narasimharao, West : 44-6 following Item No.II to some extent and House of Guda Adinarayana to some extent, North : 31-0 House of Sadanala Ramu.
with in the boundaries an extent of 153.25 Sq.yds of site and Tiled House (Now Vacant Site)
([illegible])
Item No.2 : E.G.Dist, Previous West Godavari District, Nidadavolu Mandal, Nidadavole Sub-Registrar, Nidadavole Muncipal Area in the Village of Nidadavole in RS No.303, Near D.No.7-4-18 an extent of 17 Sq.yds of site Bounded by : East : 20-3 above Item No.1 of Defendent, South : 7-6 House of Guda Adinarayana, West : 20-3 House of Guda Adinarayana, North : 7-6 House of Sadanala Ramana
with in the above boundaries an extent of 17 sq.yds of site Item NO.1 & 2 put together a total extent of 170.25 Sq.Yds site with titled house (Now Vacant Site)
(ప్రస్తుతం ఏవిధమైన కట్టడములు లేవు ఖాళీ స్థలం)
DHR Value : Rs.6,00,000/-
Amina Value : Rs.21,28,125/-
SRO Value : Rs.18,72,750/-
JEDR Value : Nil
NB : JDR వంగా లలిత కుమారి గారికి చేసిన తనఖా బాకీ వహించి వేలం పాట పాడుకొనవలెను.
Pachigolla Suryanarayana
Advocate, Nidadavole,
తేది.03-11-2025 Cell : 94896 82517

పరివర్తకం పరిసరాలు శుభ్రం

ఈనాడు కథనానికి స్పందన

కొవ్వూరు పట్టణం: స్థానిక శివానంద పురపాలక ఉద్యానం సమీపంలోని విద్యుత్తు పరివర్తకం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, ఫ్యూజ్‌బాక్సుతోపాటు విద్యుత్తు తీగలకు అల్లుకున్న పాదులను సంబంధిత ఏఈ జగదీశ్వరరావు సిబ్బందితో తొలగించి శుభ్రం చేయించారు. 'అల్లుకున్న నిర్లక్ష్యం' శీర్షికన ఈ నెల 3న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి స్పందించి ఈ పనులు చేయించారు.

చిన్నకాశీరేవులో వెలుగులు

నిడదవోలు: నిడదవోలులో ఆధ్యాత్మికతకు నిలయంగా పేరొందిన చిన్నకాశీరేవులో వీధి దీపాలకు మరమ్మతులు చేశారు. గత నెల 28న 'ఈనాడు'లో [illegible] శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన [illegible] అధికారులు రేవులో వీధి దీపాలు మరమ్మతులు చేశారు.

గుంతలు పూడ్చారు..

నల్లజర్ల: మండలంలోని పోతవరం, కవులూరు గ్రామాల మధ్య బీటీ రహదారిపై గుంతలుపడడంతో రాకపోకల సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై 'ఈనాడు'లో గత నెల 31న 'గుంతలతో అవస్థలు' శీర్షికన ప్రచురితమైన కథనానికి [illegible] స్పందించి మంగళవారం సిబ్బందితో గుంతలు పూడ్చించారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నల్లజర్ల: నిబంధనలు అతిక్రమించి బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై దుర్గాప్రసాద్ హెచ్చరించారు. వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సులను ఆయన తనిఖీ చేసి డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళుతున్న బస్సులో అత్యవసర ద్వారం వద్ద ప్రయాణికుల బ్యాగులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్ కీర్తి చేకూరికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

భీమోలు భూములపై విచారణ చేయించాలి

గోపాలపురం, న్యూస్‌టుడే: మండలంలోని భీమోలు పంచాయతీ పరిధిలో సమస్యాత్మకంగా ఉన్న భూములపై సమగ్ర విచారణ చేయించాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వం హయాంలో కొందరు తెర వెనుక వ్యవహారాలు నడిపి రూ. కోట్లు దండుకున్నారన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న భూములపై కొందరు అక్రమార్కులు కన్నేసి కౌలుదారులు, పట్టాదారుల మధ్య వివాదాలు సృష్టించినట్లు వివరించారు.

జంక్ ఫుడ్‌తో రుగ్మతలు

తాళ్లపూడి: జంక్ ఫుడ్ తినడం వల్ల రుగ్మతల బారినపడే అవకాశం ఉందని విశ్రాంత ఎంఈవో ఆంజనేయులు తెలిపారు. తాళ్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జంక్ ఫుడ్ మానండి.. పొదుపు చేయండి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శీతలపానీయాలు, హానికారక ఆహార పదార్థాలకు స్వస్తి పలికి పొదుపు పాటించిన విద్యార్థులకు బహుమతులను అందజేసినట్లు సంస్థ అధ్యక్షుడు వి.శ్రీనివాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని సుబ్బలక్ష్మి, ఉపాధ్యాయులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

దేవరపల్లి: పల్లంట్ల విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని 11 కేవీ లక్ష్మీపురం ఫీడర్‌లో ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం బుధవారం ఉదయం 9 నుంచి ఒంటి గంట, 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు.

ఉచిత శుద్ధ జలప్రసాద కేంద్రం ప్రారంభం..

కొవ్వూరు పట్టణం: శ్రీసుందర సాయి నిగమాగమం ప్రాంగణంలో ఉచిత శుద్ధ జల ప్రసాద కేంద్రాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు శిర్డీ సాయినాథ్ ఆధ్యాత్మిక కేంద్ర ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు.

పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర

తాళ్లపూడి, న్యూస్‌టుడే: రైతులు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని వేగేశ్వరపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. మార్కెటింగ్ శాఖ సంబంధించిన [illegible] పరిశీలించారు. జెండా ఊపి ధాన్యం లోడు లారీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శ్రీరామ్‌చౌదరి, ఉపాధ్యక్షులు మంగాయమ్మ, తెదేపా, భాజపా అధ్యక్షులు [illegible], ఏడీఏ శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మీలక్ష్మి, ఏవో రుచిత, కూటమి నాయకులు పాల్గొన్నారు.

వేగేశ్వరపురంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ధాన్యం తూకం వేస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

నిత్యావసరాల పంపిణీ..

కొవ్వూరు పట్టణం, చాగల్లు: కొవ్వూరు మండల పరిధిలో నష్టపోయిన 120 మత్స్యకార కుటుంబాలకు బంగారంపేట రైతు సేవా కేంద్రం వద్ద 50 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సామగ్రి మంగళవారం అందించారు. చాగల్లులో 48 మత్స్యకార కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ, సూరపనేని చిన్ని, డేగల సునీత, జెట్టి బంగారయ్య, తహసీల్దారు ఎం.దుర్గాప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్‌చౌదరి , మత్స్యశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

అధ్వానం.. ఏటిగట్టు మార్గం

కొవ్వూరు గోదావరి మాత విగ్రహం వద్ద అధ్వానంగా తయారై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్ర రహదారి నుంచి ఏటిగట్టు దారిని కలిపే అప్రోచ్ ప్రదేశం దాటాలంటే చోదకులు బెంబేలెత్తుతున్నారు. ఎండ కాస్తే దుమ్ము, ధూళి, వర్షం పడితే బురదమయంగా మారుతోంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలను ఎంత చాకచక్యంగా నడిపినా అదుపు తప్పి పడిపోయే ప్రమాదం ఉంది. ఏటిగట్టుపైకి వెళ్లేవి, కొవ్వూరు వైపు వచ్చే వాహనాల రాకపోకలకు ఈ దారే ఆధారం. ఈ సమస్యను కమిషనర్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా గుంతలను పూడ్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

ప్రమాదమన్నా పట్టించుకోరే..

నిడదవోలు రైల్వేగేటు వద్ద పైవంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో ద్విచక్ర వాహనదారులు నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లాలన్నా, అటు నుంచి తిరిగి ఇటు వైపు రావాలన్న ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు నిడదవోలు వైపు నుంచి రైల్వేగేటు దాటిన వెంటనే వ్యాగన్లు వెళ్లే దారి నుంచి ప్రమాదకరంగా రైలు పట్టాలు దాటుతూ రాకపోకలు సాగిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆర్పీఎఫ్ అధికారులు అటుగా రాకూడదంటూ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

వంతెనపై రక్షణ కరవు

నరసాపురం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే ర.భ.శాఖ ప్రధాన రహదారిలో నిడదవోలు మండలం డి.ముప్పవరం-గోపవరం మధ్య కానూరు కాలువపై ఉన్న వంతెన రెయిలింగ్ ఒక వైపు సగం మేర విరిగిపోయింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల రాకపోకలకు ఈ రహదారి ఎంతో ప్రధానమైంది. నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. అటువంటి ప్రధాన రహదారిలో వంతెన రెయిలింగ్ విరిగి ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం అటుగా కన్నెత్తి చూడకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

మురుగు పారేదెలా..?

మండలంలోని మోర్త, ఉండ్రాజవరం, దమ్మెన్ను డ్రెయిన్లో పిచ్చి మొక్కలు పెరిగి మురుగు పారుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిడదవోలు నియోజకవర్గం నుంచి తణుకు నియోజకవర్గం వరకు ఈ ప్రధాన మురుగు కాలువ ప్రవహిస్తుంటుంది. కాలువ ప్రాధాన్యతను గుర్తించి పూడికతీత పనులు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. పరిశీలించి తుప్పల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని డ్రెయిన్స్ విభాగం ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. - న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

మహారాజశ్రీ తణుకు సివిల్ జడ్జి (సీనియర్) వారి కోర్టులో
ఇ.పి.నెం. 22/2022 ఇన్ ఒ.ఎస్.నెం. 221/2015
బిట్‌విన్:
బృందావనం గోపాలకృష్ణమూర్తి ... డి.హెచ్.ఆర్.
మరియు
1. ఇరగవరపు నాగేశ్వరరావు (డైడ్) వగైరాలు ... జె.డి.ఆర్స్
టు
1. గున్నేపల్లి వెంకటలక్ష్మి, భర్త: సూరిబాబు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి బొమ్మదగ్గర ఇల్లు, వెలగదుర్రు గ్రామం, ఉండ్రాజవరం మండలం, తూ॥గో॥జిల్లా. ... జె.డి.ఆర్. నెం.3
2. పంద్రుకల లక్ష్మీదుర్గ, భర్త: ఆమరనాథ్, కుమ్మర్లవీధి, జొన్నాడ గ్రామం, ఆలమూరు మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. .... జె.డి.ఆర్.నెం. 4
డి.హెచ్.ఆర్. తరఫున దాఖలు చేసిన పేపరు ప్రకటన
పై నెంబరు గ్రంథంలో జె.డి.ఆర్స్ అయిన మీకు సమన్లు శ్రీ కోర్టు ద్వారా మరియు రిజిస్టర్డు పోస్టు ద్వారా పలుమార్లు పంపించినసూ, అవి మీరు తీసుకోకుండా కాలయాపన చేయుచున్నందున మీరు పై కోర్టు వారి ఎదుట ది. 07-11-2025వ సం॥ తేదీన ఉదయం 10.30 గం॥ ని॥లకు మీరు స్వయంగా కానీ మీ తరపు ప్లీడరు గారి ద్వారా గానీ శ్రీ కోర్టు వారి ఎదుట హాజరై ఆక్షేపణలు ఉన్న యెడల తెలియపర్చుకోవలెను. లేనిచో మీ పరోక్షమున తీర్మానించెదరు అని మీకు పేపరు ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.
తణుకు సం/- ఇవటూరి కిషోర్
తేది. 03-11-2025 వాది తరపు అడ్వకేట్, సెల్: 98485 44550

వైభవంగా అయ్యప్ప పడిపూజ

ఉండ్రాజవరం: వేలివెన్నులో అయ్యప్ప స్వామి పడిపూజ మంగళవారం వైభవంగా నిర్వహించారు. మండపాన్ని పూలతో అలంకరించి స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలధారులు పూజలో పాల్గొన్నారు. బూరుగుపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి చెకుముకి సైన్సు పోటీలకు ఎంపిక

తాళ్లపూడి: మండలంలోని మలకపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయి చెకుముకి సైన్సు పోటీలు నిర్వహించారు. వేగేశ్వరపురం కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా రమణమ్మ, కావ్య, జయంత్ వెంకటేష్ సాధించారు. వీరికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. వీరు త్వరలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈవో బాలామణి తెలిపారు.

బియ్యం, సరకులు అందజేత

పెరవలి: మండలంలోని లంకమాలపల్లికి చెందిన 27 మత్స్యకార కుటుంబాలకు మంగళవారం నిత్యావసర సరకులు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నిరంజన్, సర్పంచి నాగరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

జంపాల వర్ధంతి కార్యక్రమానికి తరలిరావాలి

నిడదవోలు: పీడీఎస్‌యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం నిడదవోలులో ప్రచారం నిర్వహించారు. ఎస్వీఆర్కే డిగ్రీ, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలల వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. నిడదవోలులో ఈ నెల 5న వర్ధంతి కార్యక్రమం జరుగుతుందని పీడీఎస్‌యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కాకి నాని తెలిపారు. జిల్లా కార్యదర్శి నంబూరి మహర్షి, ఉపాధ్యక్షుడు బి.వినోద్, సంపత్, సొంగా సునీల్ తదితరులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

పెరవలి: పెరవలి రైతు బజారు షెడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. వయస్సు సుమారు 55 ఏళ్లు ఉంటుందని, నీలం రంగు గళ్ల పొడవు చేతుల చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.

పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

నిడదవోలు, న్యూస్‌టుడే: పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని పురపాలక సంఘ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సంఘ కార్యాలయంలో మంగళవారం వ్యర్థాల విభజన సదస్సు, సామర్థ్య నిర్మాణ శిక్షణపై మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించారు. గృహిణులు ఇంటి వద్దే చెత్త వేరు చేసి తడి చెత్త హోమ్ కంపోస్ట్ చేసి వివిధ రకాల కూరగాయలు, పండ్లు పండించడంపై అవగాహన కల్పించాలని కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. ఘనవ్యర్థాల నిర్వహణ పద్ధతులు, టెర్రస్ గార్డెనింగ్ తదితర పర్యావరణ అనుకూల అంశాలపై దృశ్య ప్రదర్శనలతో వివరించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో జ్యోతి, టి.మధుసూదనరావు, వాడకెళ్ల ప్రదీప్, జి.సీతారామాంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.

ధ్రువపత్రాలు అందిస్తున్న పురపాలక ఛైర్మన్ ఆదినారాయణ, కమిషనర్ కృష్ణవేణి

శ్మశానవాటికను పరిశీలిస్తున్న పిక్కి నాగేంద్ర, నాయకులు

సమస్యల పరిష్కారానికి కృషి

దేవరపల్లి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు. కోలా రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ మండలస్థాయి సమావేశంలో మాట్లాడారు. అగ్నిమాపక కేంద్రాన్ని దేవరపల్లిలోనే ఏర్పాటు చేయాలన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించి, బండి దారిలో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చెయాలన్నారు. దళితుల శ్మశానవాటికను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గల్లా శ్రీనుబాబు, సురేష్, దున్న సుమన్‌బాబు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక

ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

తాళ్లపూడి : మండలంలోని తిరుగుడుమెట్ట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఎస్.ఎల్.ఎన్.శాస్త్రి మంగళవారం తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాస్థాయి పోటీలు అండర్-14 విభాగంలో 9వ తరగతి విదార్థులు జల్లూరి రాజేష్, గోతం సుధీర్‌బాబు ప్రతిభ చూపి ఈనెల 6, 7 తేదీల్లో కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వ్యాయామోపాధ్యాయులు శ్రీనివాసు, అనిల్, ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

బాల్ బ్యాడ్మింటన్‌లో నాగేశ్వరి..

బండి నాగేశ్వరి

నిడదవోలు: సమిశ్రగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని బండి నాగేశ్వరి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు కె.జిలాని మంగళవారం తెలిపారు. ఈనెల 3న తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలు అండర్-17 బాలికల విభాగంలో ఆమె ప్రతిభ చూపి బుధవారం నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఆమెను ఎస్ఎంసీ ఛైర్మన్ ఎన్.గీతారాణి, ఉపాధ్యాయులు డి.రవికుమార్, పి.జయకర్, వ్యాయామోపాధ్యాయుడు జి.రాజేష్ తదితరులు అభినందించారు.

(c) eenadu

ఈనాడు ఒడిశా

బుధవారం నవంబరు 5, 2025

శ్రీక్షేత్రంలో వైకుంఠ చతుర్దశి వేడుకలు

లక్ష్మీ నృసింహావతారంలో జగన్నాథుడు

పురుషోత్తముని దివ్య అవతారం

అగ్రజుడు బలభద్రుని వేడుక

తల్లి సుభద్ర చిద్విలాసం

గోపాలపూర్, న్యూస్‌టుడే: అచ్యుతం, కేశవం, రామ నారాయణం.. అన్న ప్రార్థనలతో పూరీ శ్రీక్షేత్రం మంగళవారం ప్రతిధ్వనించింది. వైకుంఠ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని గర్భగుడిలో జగన్నాథుని లక్ష్మీనృసింహావతారం నేత్ర పర్వం చేసింది. ఈ వేడుక తిలకించడానికి భక్తులు నిరీక్షించారు. కార్తిక మాసం బుధవారంతో ముగియనుండగా, పూరీ యాత్రికులతో రద్దీగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం అడుగడుగునా గట్టి బందోబస్తు చేసింది.

నేడు జగన్నాథుని సున్నాబెషా: కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గర్భగుడిలో పురుషోత్తముని రాజరాజేశ్వర అవతారం (సున్నాబెషా) ఏర్పాటు కానుంది. పుణ్యమాసంలో స్వామి సున్నాబెషా దర్శనం శుభకరం, ఫలప్రదమని భక్తులంతా చెబుతారు. ఈ నేపథ్యంలో వేడుక తిలకించడానికి 5 లక్షలమందికిపైగా యాత్రికులు వస్తారన్న అంచనాతో ఆలయం లోపల, వెలుపల అదనపు బలగాలు నియమించినట్లు కేంద్ర మండల డీఐజీ సత్యజిత్ నాయక్ మంగళవారం విలేకర్లకు చెప్పారు.

సుభద్ర శక్తిమేళాకు విశేష స్పందన

★ మూడు రోజుల్లో రూ.1.02 కోట్ల విక్రయాలు

వివిధ స్టాళ్లలో వస్త్రాలను చూపుతున్న మహిళలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సుభద్ర మేళా-2025కు విశేష స్పందన లభిస్తోంది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇందులో పాల్గొన్నారు. వారి అభిరుచుల మేరకు వివిధ రకాల స్టాళ్లను మేళాలో ఏర్పాటు చేసి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. మూడు రోజుల్లో రూ.1.02 కోట్ల మేర విక్రయాలు జరగడం మేళాకు దక్కుతున్న ఆదరణను తెలియజేస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. భారత దేశ కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా చేనేత వస్త్రాలు, అలంకరణ సామగ్రి, గృహోపకరణాలు తదితర వాటితో కూడిన స్టాళ్లను మహిళలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో మన రాష్ట్రానికి చెందిన సంప్రదాయ హస్తకళలు ముఖ్యభూమిక పోషిస్తుండటం గమనార్హం. వీటితో పాటు పంజాబీ ఫుల్కరీ, ఝార్ఖండ్ పూలకుండీలు, అసోం ఎరిపట్టు, గుజరాతీ నూలు వస్త్రాలు, పశ్చిమబెంగాల్ చీరలు, డిజైన్ల రవికెలు, టెర్రాకోట నగలకు ఆదరణ లభిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

నా భర్తపై బిజద నిర్లక్ష్యం

రాజేంద్ర భార్య కల్పనా డోల్కియా

కల్పనా డోల్కియా

భువనేశ్వర్, న్యూస్‌టుడే: తన భర్త రాజేంద్ర డోల్కియాను బిజద నాయకత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఉన్న సమయంలో పరామర్శించడానికి ఎవరూ రాలేదని ఆయన భార్య కల్పనా డోల్కియా మంగళవారం ప్రసార సాధనాలకు వీడియో సందేశం విడుదల చేశారు. తన భర్త చనిపోయిన తర్వాత శ్రాద్ధకర్మల్లోనైనా బిజద అధినేత (నవీన్ పట్నాయక్) పాల్గొనలేదని, ఫోన్ చేయలేదని వాపోయారు. ప్రస్తుతం నువాపడ ఉప ఎన్నిక నేపథ్యంలో తన కుమారుడు జయడోల్కియాపై బిజద నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయించి వెన్నుపోటు పొడిచారని బిజద అధినేత సోమవారం ఆరోపించడం తగదన్నారు. తన భర్త 25 ఏళ్లు బిజదలో క్రియాశీలక పాత్ర పోషించారని, అధినేతకు వెన్నుదన్నుగా నిలిచారని, ఆ విషయాన్ని విస్మరించడం అత్యంత దురదృష్టకరమని కల్పనా డోల్కియా పేర్కొన్నారు. తన కుమారుడు జయడోల్కియా ప్రధాని నరేంద్రమోదీ అభిమాని అని, ఆయన దేశానికి చేస్తున్న సేవలకు ఆకర్షితుడై భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్నట్లు పేర్కొన్న కల్పనా తన కుమారునికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవన్నారు. బిజద నేతలు అసత్య ప్రచారం మానుకోవాలన్నారు.

రసకందాయంలో ఉప ఎన్నిక

తండ్రి మరణంతో ఎన్నికల బరిలో దిగిన జయకు అన్నిచోట్లా సానుభూతి కనిపిస్తోంది. గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతున్న ఆయనను అంతా ఆశీర్వదిస్తున్నారు. బిజద ఖాతాలో ఉన్న నువాపడ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాకు దక్కరాదన్న ధ్యేయంతో ఆ పార్టీ అభ్యర్థి స్నేహాంగిని చురియా విజయం కోసం శ్రమిస్తోంది. ప్రచారానికి కొంతకాలంగా దూరంగా ఉన్న నవీన్ నువాపడ వచ్చారు. భాజపా పాలనపై, జయడోల్కియాపై కటువైన విమర్శలు చేశారు. సున్నిత స్వభావం కల బిజద అధినేత వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. దీంతో రాజేంద్ర భార్య కల్పనా వీడియో సందేశం విడుదల చేశారు. ఈ నెల 11న నువాపడలో పోలింగ్ జరగనుండగా, భాజపా, బిజద, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపోటీ నువ్వా? నేనా? అన్నరీతిలో ఉంది.

మాకు జన బలం ఉంది

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సొమ్ములేని కాంగ్రెస్ జనం బలంతో నువాపడ ఉప ఎన్నికలో పోటీ చేస్తోందని, అమలు సాధ్యం కాని నోచుకోని హామీలకు పార్టీ దూరంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్ చెప్పారు. మంగళవారం నువాపడలోని సినాపల్లిలో పార్టీ అభ్యర్థి ఘసిరామ్ మాఝి కోసం ప్రచారం చేసిన దాస్ విలేకర్లతో మాట్లాడుతూ భాజపా, బిజదలపై నమ్మకం కోల్పోయిన ఓటర్లు కాంగ్రెస్‌కు దగ్గరయ్యారని, అన్నివర్గాల వారు మాఝిని ఆశీర్వదిస్తున్నారన్నారు. ఆదివాసీ నేత ఘసిరామ్ మంచి పనులు చేస్తారన్న నమ్మకం అందరిలో ఉన్నందున విజయం తథ్యమన్నారు. ఈ సందర్భంగా సినాపల్లి ఎన్ఏసీ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేశారు.

నువాపడలోని సినాపల్లిలో కాంగ్రెస్ నేతల ప్రచార యాత్ర

వీడిన అజ్ఞాతం.. జన జీవనంలో మమేకం

● కొత్త జీవితాలను ప్రారంభించిన మాజీ మావోయిస్టులు

మాచ్‌ఖండ్, న్యూస్‌టుడే: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమ ప్రాంతాలను పట్టించుకోని పాలకులతో విసుగెత్తి మావోయిస్టుల ఉద్యమంలో చేరిన గిరిజనులు తుపాకులు పట్టుకుని ఏళ్ల తరబడి అటవీప్రాంతంలో జీవనం సాగించారు. వారంతా ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వారి జీవన విధానం భిన్నంగా మారింది. కొత్త జీవితాలను ఆస్వాదిస్తున్నారు.

కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం..

కలిమెల ప్రాంతానికి చెందిన బుద్రకవాసి మల్కాన్‌గిరి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం దళంలో డీసీఎంగా విధులు నిర్వహించేవారు. అతనిపై పోలీసులు అయిదు లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం వదిలి కలిమెల సమితి కేంద్రంలో ల్యాంప్స్ అధ్యక్షుడిగా పోటీచేసి గెలుపొంది ప్రజలకు సేవలందిస్తున్నారు.

★ 14 ఏళ్లపాటు మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఎన్నో దాడులకు పాల్పడి ఇప్పుడు పోలీసులకు లొంగిపోయి నూతన జీవనం సాగిస్తున్నారు సూర్య (రామ్‌బాబాసి), తులసి దంపతులు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో ఆటో కొనుగోలు చేసుకుని తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన భార్య మాలతి కూడా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంటచేస్తూ నెలకు రూ.పదివేలు ఉపాధి పొందుతున్నారు.

బ్లడ్ బ్యాంక్‌లో సేవలందిస్తున్న దినేష్

ల్యాంప్స్ అధ్యక్షుడు బుద్రకవాసి

★ బోడిగెట గ్రామానికి చెందిన దినేష్ (రామమడకామి) నిత్యం దాడులతో రక్తపాతం సృష్టించిన ఆయన ప్రస్తుతం రక్తనిధిలో విధులు నిర్వహిస్తున్నారు. 2012 నుంచి 2015 వరకు పార్టీలో గడిపిన దినేష్ పార్టీ సిద్ధాంతాలు పక్కదారి పడుతున్నాయని తెలుసుకొని పోలీసులకు లొంగిపోయారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో స్థిరపడ్డారు. మల్కాన్‌గిరి బ్లడ్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.

★ మరో ఆరుగురు మహిళా మావోస్టులు కూడా లొంగిపోయి ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలో వంట పనిచేస్తున్నారు.

★ 2012లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన తాను ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో వివిధ దాడుల్లో పాల్గొన్నానని ఇప్పుడు ఆ దారి వదిలి పోలీసులకు లొంగిపోయి 2022లో ఆశ్రమ పాఠశాలలో ఉపాధి పొందానని, ప్రభుత్వం రూ.10 వేల జీతం అందిస్తుందని మాజీ మావోయిస్టు సంగీత తెలిపారు.

అన్నివిధాలుగా ఆదుకుంటాం

మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ కేంపుల ఏర్పాటుతో తగ్గుముఖం పట్టాయని మల్కాన్‌గిరి ఎస్పీ వినోద్‌పాటిల్ తెలిపారు. 2003 నుంచి 2024 మధ్యలో మొత్తం 104 మంది మావోస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. వారందరికీ ప్రభుత్వ పునరావాస పథకాల కింద అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. మిగిలిన వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆకాంక్షించారు.

ఏనుగు దాడిలో బాలుడి మృతి

మరో చిన్నారి పరిస్థితి విషమం

మృతి చెందిన రబిని పట్టుకొని రోదిస్తున్న తల్లి

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ- కలహండి జిల్లాల సరిహద్దు లంగిగడ్ సమితి విశ్వనాథ్‌పూర్ అటవీ రేంజ్ పరిధిలో కకుబలి గ్రామంలో పొలానికి వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో కనుమాఝి కుమారుడు రబి మాఝి (5) ఘటనా స్థలంలో మృతి చెందాడు. మరో కుమారుడు సంబరు మాఝి (7) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కల్యాణ సింగుపూర్ అటవీ రేంజర్ చందన గమాంగ్ తెలిపిన వివరాల ప్రకారం... కకుబలి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న కనుమాఝి దగ్గరికి కుమారులు సంబరు, రబి బయలుదేరారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఏనుగు వీరిపై దాడి చేసింది. చిన్నవాడైన రబిని తొండంతో పట్టుకుని నేలపై కొట్టి తొక్కేసింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంబరుపై దాడి చేసి దూరంగా విసిరేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లముందే కొడుకులపై ఏనుగు దాడి చేస్తున్నా భయంతో ముందుకెళ్లి రక్షించుకోలేకపోయామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే కలహండి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రేంజర్ గమాంగ్ తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు వేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతుల్ని ఆదుకోవాలి!

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: 'మొంథా' తుపాను ప్రభావంతో గంజాం జిల్లా సన్నొఖెముండి సమితి పరిధిలో వీచిన పెనుగాలులు, వర్షాలకు ఖరీఫ్ వరి, కాయగూరలు పంటలు దెబ్బతిన్నాయని సన్నొఖెముండి సమితి అభివృద్ధి క్రియానుష్ఠాన్ కమిటీ పేర్కొంది. మంగళవారం కమిటీ ప్రతినిధులు సన్నొఖెముండి తహసీల్ కార్యాలయం ఆవరణలో ప్రదర్శన నిర్వహించి గంజాం పాలనాధికారి పేరిట ఓ వినతిపత్రాన్ని కార్యాలయం అధికారులకు అందజేశారు. పంట నష్టాలు అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

అక్రమ రవాణాకు కొత్త మార్గాలు

పెరుగుతున్న గంజాయి రవాణా

నాలుగేళ్లలో 105 కేసులు నమోదు

97 మంది అరెస్టు

– న్యూస్‌టుడే, సిమిలిగుడ

గంజాయి అక్రమ వ్యాపారానికి కొరాపుట్ జిల్లా హబ్‌గా మారుతోందని పోలీసులు గుర్తించి ప్రత్యేక నిఘా పెడుతున్నారు. రోడ్డు మార్గంలో గంజాయిని అనేక పద్ధతుల్లో తరలిస్తున్నారు. కొంతమంది దర్జాగా తరలిస్తుండగా, మరి కొంతమంది పోలీసులకు చిక్కుతున్నారు. గంజాయి వ్యాపారానికి కేంద్రీకరించి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు సైతం పెరిగిపోయాయి. జిల్లాలో బోయిపరిగుడ, లమతాపుట్, మాచ్‌ఖండ్, నందపూర్ ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణా జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ గంజాయి పంజాబ్, హరియాణా, దిల్లీ, ఆంధ్రా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

అరటి గెలల మధ్యలో తరలిస్తున్న గంజాయి (పాతచిత్రం)


పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

ఎన్నో దారులు...

గంజాయి రవాణాలోనూ పోలీసులకు కన్ను కప్పి తరలించే సందర్భాలు లేకపోలేదు. కొబ్బరి బొండాల లోడ్‌లో, అల్లం బస్తాల్లో, పనసకాయల లోడుల్లో రహస్యంగా గంజాయిని రవాణా చేయడం విశేషం. వాహనాల రహస్య అర, అంబులెన్స్, ఆయిల్ ట్యాంకర్, కంటైనర్ లారీలు, వ్యాన్లు, పిక్ అప్ వ్యాన్‌లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లోనూ వీటి రవాణా జోరుగా సాగుతోంది. గంజాయి ప్యాకెట్లు శరీరానికి చుట్టుకొని ప్లాస్టర్లు అంటించుకుని రవాణా చేస్తున్న కేసులు కూడా అనేకం ఉన్నాయి. స్మగ్లర్లు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను అనుసరించారు. ఈ వ్యాపారానికి నాటు తుపాకులు సైతం వినియోగించడం సర్వసాధారణమైంది.

గత నాలుగేళ్లలో కొరాపుట్ జిల్లాలో పోలీసులు గంజాయికి సంబంధించి 105 కేసులు నమోదు చేసి 97 మందిని అరెస్టు చేశారు. 9,094 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకొని 125 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డురవాణాలో తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ మధ్యకాలంలో ఎక్కువగా రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్నారు.

ముమ్మర తనిఖీలు

ఇటీవల కాలంలో రైల్వేస్టేషన్ల వద్ద అనుమానితులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేస్తున్నామని, కొన్ని సందర్భాల్లో గంజాయి పట్టుబడుతోందని జీఆర్‌పీ ఓఐసీ సంతోషి మహంతో తెలిపారు. 8 నెలల్లో 24 కేసులు నమోదు చేసి 48 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఆర్‌ఎల్‌బీల బలోపేతానికి రూ.444 కోట్లు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల (ఆర్‌ఎల్‌బీ) బలోపేతానికి కేంద్రం రూ.444.38 కోట్లను విడుదల చేసింది. పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఈమేరకు సోమవారం ప్రకటన జారీ చేసింది. 15వ ఆర్థిక కమిషన్ నిధుల్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి వీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిధులను ఆర్‌ఎల్‌బీల పరిధిలో బహిర్భూమి రహిత స్టేటస్, తాగునీరు, వ్యర్థాల నిర్వహణ, వర్షపునీటి సంరక్షణ తదితర 29 అంశాలకు సంబంధించి వినియోగించవచ్చని స్పష్టం చేసింది. యునైటెడ్ గ్రాంట్స్ రెండో వాయిదా కింద రూ.342.59 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొంది. వీటిని 20 అర్హత జిల్లా పరిషత్‌లు, 296 సమితులు, 6,734 పంచాయతీల పరిధిలో వినియోగించాలని వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి వాయిదా కింద మిగతా రూ.101 కోట్లకు పైగా నిధులను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. 20 జిల్లా పరిషత్‌ల పరిధిలో 233 సమితులు, 649 పంచాయతీల్లో వీటిని వినియోగించనున్నారు. దీంతో ఆయా ఆర్‌ఎల్‌బీల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు, ఇతరత్రా సమస్యలు తీరనున్నాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది.

ఓ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన కుళాయి వద్ద నీటిని పట్టుకుంటూ...

నేటి నుంచి బొయితొ బొంధానో ఉత్సవాలు

● గోపాల్‌పూర్ వేడుకలు విజయవంతం చేద్దాం

విలేకర్లతో మాట్లాడుతున్న పాలనాధికారి వి.కీర్తివాసన్, ఉన్నతాధికారులు

గోపాలపూర్, న్యూస్‌టుడే: కళింగ సంస్కృతీ వైభవం, కళామతల్లి గర్వపడే కార్యక్రమాలు, నౌకా వాణిజ్య పరంపరకు అద్దంపట్టే 'బొయితొ బొంధానొ' మూడు రోజుల ఉత్సవాలు గోపాల్‌పూర్ తీరానికి చేరువగా బుధవారం (5న) నుంచి ప్రారంభం కానున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంజాం జిల్లా పాలనాధికారి వి.కీర్తివాసన్ చెప్పారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ సర్క్యూట్ అతిథి భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కార్తికపౌర్ణమి నుంచి ప్రారంభం కానున్న వేడుకల్లో ప్రముఖ కళాకారులు గానం, నృత్యాలతో అలరిస్తారన్నారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు పిండి వంటకాలు, రంగోళి, ఉలాల పోటీలు జరుగుతాయని, ఉత్కళీయ సామ్రాజ్యం, చరిత్రకు సంబంధించి పరిశోధకులతో సదస్సులు చేపడుతున్నామన్నారు. పల్లెశ్రీ మేళా వాణిజ్య స్టాళ్ల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యాలు, రాకపోకలు, వాహనాల రాకపోకలకు చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో బ్రహ్మపుర సబ్‌కలెక్టర్ అవినాష్‌కుమార్, బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రథమేష్ అరవింద్ రాజ్‌షిర్కే, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిణి ఆదితీ ఆచార్య, పోలీసు అధికారి ఎస్.ఎస్.పరిఢ తదితరులు పాల్గొన్నారు. కార్తిక ఉత్సవాల నేపథ్యంలో గోపాల్‌పూర్ ఉప్పుటేరు, సాగర సంగమ స్థలం ఆవరణలో ఉత్సవాల వేదిక, వాణిజ్య, ఎస్‌హెచ్‌జీ స్టాళ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన జరిగాయి.

ఉత్సవాల ప్రదర్శన స్టాళ్లు

7న విద్యాసంస్థల్లో వందేమాతరం గానం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: 'వందేమాతరం' గీతానికి ఈ నెల 7 నాటికి 150 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, స్కూళ్లలో విద్యార్థులు సామూహికంగా గానం చేస్తారు. దీనికి సంబంధించి మంగళవారం సాంస్కృతిక, భాషా విజ్ఞానశాఖ ఉన్నత, ప్రాథమిక విద్యాశాఖల ఉన్నతాధికారులు, విద్యాసంస్థలకు లిఖితపూర్వకంగా తెలిపింది.

ఆదివాసీ యువతను ప్రోత్సహించడమే లక్ష్యం

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆదివాసీ యువతను విద్య, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సహిస్తూ వారిని దేశ ప్రధాన స్రవంతిలో భాగస్వామ్యం చేసేలా అంతా నడుం బిగిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. భారత యువ, క్రీడలు, వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 17వ ఆదివాసీ యువత ఎక్ఛేంజ్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఇందులో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర క్రీడాశాఖ అదనపు కార్యదర్శి బిజయకుమార్ స్వయిన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల ఆదివాసీ యువత తమ నైపుణ్యాలతో వివిధ రంగాల్లో రాణించాలన్న ధ్యేయంతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా యువత తమ అభిరుచులు, అనుభవాలను ఒకరికొకరు పంచుకునేందుకు ఈ వేదికలు ఎంతో తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. వివిధ సేవా సంస్థలు, ఆదివాసీ అభివృద్ధి సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. వారం రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 200 మంది ఆదివాసీ యువతీయువకులు పాల్గొంటున్నారు. సమావేశం అనంతరం ఆయా రాష్ట్రాల యువత ప్రదర్శించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

హాజరైన వివిధ రాష్ట్రాల ఆదివాసీ యువతీయువకులు

ఒడిస్సీ నృత్యంతో అలరిస్తున్న రాష్ట్ర యువతులు

శ్రీవేంకటేశ్వర స్వామికి వెండి కవచంతో అలంకరణ

బ్రహ్మపురలోని పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరునికి 'వెండి కవచం'తో దివ్యంగా అలంకరించారు. వెండి ధగధగల మధ్య శ్రీవారి నిజపాదాలు దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. ఇదే ఆలయ ఆవరణలోని మందిరంలో శ్రీ మహాలక్ష్మిని వెండి ఆభరణాలతో అలంకరించి కుంకుమార్చనలు చేశారు.

–న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త

డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్

కలక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కన ఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం

శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ.7500/- విలువ చేయు పరీక్షలు కేవలం 3500/-కే

ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్ రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.

9393752255, 9393122525

ఈ పథకం 10 రోజులు మాత్రమే | ప్రతి ఆదివారం శెలవు



(c) eenadu

హబిషాళులతో ప్రభాతి ముచ్చట్లు

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీలో నెల రోజులుగా వారంతా చేసిన పూజలు, వ్రతాలతో రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందని, జగన్నాథుని కృపా వీక్షణాలు అందరిపై ఉంటాయని ఉప ముఖ్యమంత్రి ప్రవాతీపరిద చెప్పారు. పూరీలోని బృందావని నివాస్, మున్సిపల్ కల్యాణ మండపం, ఇతర మఠాల్లో ఉంటూ కార్తికవ్రతాలు చేసిన హబిషాళులు (వృద్ధులు) దీక్షలకు ముగింపు బుధవారం (5న) పూర్ణాహుతి నిర్వహించనున్నారు. మంగళవారం బృందావని నివాస్‌లో వ్రతధారులతో సమావేశమయ్యారు. వారితో కలిసి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం పూరీ వీడనున్న వారంతా స్వగ్రామాలకు చేరుకునే వరకు ఆధ్యాత్మికత, సేవాభావం వీడరాదన్నారు. కార్యక్రమంలో పూరీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మహంతి, జిల్లా పాలనాధికారి దివ్యజ్యోతి పరిద, ఎస్పీ ప్రతీక్‌సింగ్ పాల్గొన్నారు.

విద్యార్థులకు అథ్లెటిక్స్, యోగాసనాల పోటీలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: గంజాం జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో 69వ గంజాం జిల్లా పాఠశాలల అండర్-14, 17 బాలబాలికల అథ్లెటిక్స్, యోగాసనాల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఛత్రపురంలోని పీఎంశ్రీ ఆరెస్సో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, క్రీడామైదానంలో రెండు రోజులు నిర్వహిస్తున్న ఇందులో జిల్లాలోని 22 సమితుల పాఠశాలలకు చెందిన 800 మంది బాలబాలికలు పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్, జావెలిన్‌త్రో, యోగాసనాల్లో పోటీపడుతున్నారు. గంజాం జిల్లా వ్యాయామ విద్యాధికారి భగీరథ స్వయిన్, వివిధ పాఠశాలల పీఈటీలు పోటీలు పర్యవేక్షిస్తున్నారు.

యోగాసన పోటీల్లో బాలిక

లాంగ్‌జంప్ చేస్తున్న బాలిక

మానవత్వం చాటుకొన్న బీఈఎంసీ కమిషనర్

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర పురపాలక సంఘం (బీఈఎంసీ) పరిధిలోని 25వ వార్డులో బోర్డింగ్ వీధిలోని ఇంట్లో సోమవారం రాత్రి దుబుణి మహరణా అనే వృద్ధురాలు హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వార్డు కార్పొరేటరు నరసింహ సేథి ఈ విషయాన్ని బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, కమిషనర్ ప్రమేష్ అరవింద్ రాజేష్‌పాటిల్‌కు ఫోనులో తెలియజేశారు. స్పందించిన కమిషనర్ రాజేష్, బోర్డింగ్ వీధి చేరుకుని వృద్ధురాలిని అంబులెన్స్‌లో స్థానిక సిటీ ఆసుపత్రికి తరలించారు. వెంట ఆసుపత్రికి వచ్చిన కమిషనర్ దగ్గరుండి ఆమెకు సత్వర చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నారు. వృద్ధురాలికి తదుపరి మెరుగైన చికిత్సలకు తగిన చర్యలు తీసుకుంటామని మేయరు, కమిషనర్ హామీ ఇచ్చారు.

వృద్ధురాలిని సిటీ ఆసుపత్రికి తరలించిన కమిషనర్ రాజేష్‌పాటిల్, చిత్రంలో ఇతరులు

భక్తిశ్రద్ధలతో కార్తికమాస పూజలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కార్తికమాసం ముగింపు సందర్భంగా మంగళవారం పలు ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సిమిలిగుడ: కీర్తనలు ఆలపిస్తున్న ఎమ్మెల్యే పవిత్ర

కొరాపుట్‌లోని శబరి శ్రీక్షేత్రంలో జగన్నాథ దర్శనం

ఖరగ్‌పూర్: జగద్ధాత్రి అమ్మవారు

పర్లాఖెముండి: వెంకటేశ్వరుని చిత్రపటం వద్ద దీపం వెలిగిస్తున్న ఎస్పీ జేకే పండా, పక్కన ఉపాధ్యక్షులు డీఎన్ రావు దంపతులు

జయపురం: గాయత్రీ హోమానికి ముహూర్తపు రాట

పర్లాఖెముండిలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

నష్టపరిహారం అందజేయాలంటూ డిమాండ్

నవరంగపూర్, న్యూస్‌టుడే: ట్రాక్టర్ కింద పడిపోయి మృతిచెందిన బాలుడి కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని గ్రామస్థులు ఉమ్మర్‌కోట్-రాయ్‌ఘర్ రహదారిపై ఉమ్మర్‌కోట్ ఠాణా పరిధిలో దొర్గాగూడ గ్రామంలో టైర్లకు నిప్పంటించి, చెట్లను తగలబెట్టి ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. . గ్రామానికి చెందిన కొందరు బాలులు సరదాగా ట్రాక్టర్లో కూర్చొని బెహెరా పంచాయతీ శిమాగూడ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా, శిమాగూడ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం కింద దంబరు పూజారి(17) ఇరుక్కుపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు వాహన చోదకుడ్ని అదుపులోకి తీసుకోగా, అతడి వద్ద లైసెన్స్ లేదని, వాహనం నడిపేటపుడు మద్యం తాగి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి చోదకుడు రూ.లక్ష ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.

రహదారిపై ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

జగన్నాథ కీర్తనలు ఆలపించిన సంబిత్

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ ఎంపీ సంబిత్ పాత్ర బహుముఖ ప్రజ్ఞాశాలి. జగన్నాథుని భక్తుడైన ఆయన స్వామి కీర్తనలు ఆలపించడంలో దిట్ట. కార్తికపౌర్ణమి ఉత్సవాల నేపథ్యంలో సోమవారం రాత్రి పూరీలోని శరదాబాలి ఆవరణలో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంబిత్ పురుషోత్తముని కీర్తనలు ఆలపిస్తూ అందరినీ ఆనందపరిచారు. భువనేశ్వర్‌కి చెందిన చలనచిత్ర పరిశ్రమ కళాకారుల సంగీత విభావరి ఆకట్టుకుంది.

కీర్తనలు ఆలపిస్తున్న ఎంపీ సంబిత్

సీఎం మోహన్ సంతాపం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ వద్ద మంగళవారం సాయంత్రం ప్రయాణికుల రైలు, గూడ్స్ ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి సంతాపం తెలిపారు. మృతులకు ఆత్మశాంతి చేకూరాలని జగన్నాథుని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.

ఆకట్టుకున్న చిత్రం

పూరీ శ్రీక్షేత్ర శిఖరం సోమవారం రాత్రి చందమామ ఆలయ శిఖరంపై ఉన్న పతిత పావన జెండా వద్ద ఉన్నట్లు కెమెరాలో ఫొటోగ్రాఫర్ ఫొటో తీశారు. ఇది వైరల్ కావడంతో అందరూ ప్రశంసించారు.
-న్యూస్‌టుడే, గోపాలపూర్

మత్తు.. యువతను చిత్తు చేస్తోంది

● సామూహిక ఉద్యమం అవసరమన్న గవర్నర్

ప్రసంగిస్తున్న హరిబాబు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మత్తు యువతను చిత్తు చేస్తోందని, ఎంతో మంది వ్యసనం బారినపడి జీవితాలను బలిపెట్టుకుంటున్నారని, ఈ మహమ్మారిపై సామూహికంగా ఉద్యమించాలని గవర్నర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో గల అభిషేక్ సమావేశ మందిరంలో 'నిషాముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు. ముఖ్యఅతిథి గవర్నరు మాట్లాడుతూ 2047 నాటికి దేశం ఆరోగ్యంతోపాటు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలన్నది దేశ ప్రజల ఆకాంక్ష అని, ఈ లక్ష్యం వమ్ము కారాదన్నారు. విద్యాసంస్థల్లో 'నిషాముక్త్ అభియాన్' కార్యక్రమాలు చేపట్టి దారి తప్పుతున్న యువతను సంస్కరించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి భూపేంద్రసింగ్ పుణియా, కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల మానసిక వ్యాధి నిపుణుడు ఆచార్య శారదాప్రసాద్ స్వయిన్, గవర్నరు ప్రిన్సిపల్ కార్యదర్శి రూపారోషన్ సాహు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

10వ తేదీన శివపార్వతి కల్యాణం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ నింపురా శ్రీ కనకదుర్గా మందిరంలో కార్తికమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 10వ తేదీన శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రకటించింది. భక్తులు హాజరవ్వాలని కోరారు.

మాలధారుల ప్రత్యేక పూజలు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అయ్యప్ప మాలధారులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సన్ననాయుడు వీధి ప్రాంతంలో సోమవారం రాత్రి అప్పారావు గురుస్వామి ఆధ్వర్యంలో మాలధారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష చేశారు.

మండపం వద్ద పూజలు చేస్తున్న అయ్యప్ప దీక్షాదారులు

వైభవంగా నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నందపూర్‌లో అతి పురాతన సర్వేశ్వర మందిరంలో మంగళవారం నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. పురోహితులు విజయ్‌కుమార్ పండా పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించాక నియమ నిష్ఠలతో మండపంపై నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి

బహుమతి పొందిన నృత్య బృందం, అతిథులు

రాయగడ, గుణుపురం, న్యూస్‌టుడే: సబ్ డివిజన్ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి విజేతలుగా నిలవాలని బీడీఓ మనోజ్‌కుమార్ గొమాంగో అన్నారు. సోమవారం గుణుపురం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సురభి శిశు మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలి సాహు పాల్గొన్నారు.

కలెక్టర్ అధ్యక్షతన వినతుల స్వీకరణ

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండిలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మధుమిత అధ్యక్షతన మంగళవారం వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 79 వినతులు అందాయి. వ్యక్తిగతం 62, 17 గ్రామ సమస్యలు ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఎస్పీ జేకే పండా, శంకర్ కెర్కెటా, సబ్ కలెక్టర్ అనూప్‌పండా పాల్గొన్నారు.

ఫిర్యాదును పరిశీలిస్తున్న కలెక్టర్ మధుమిత, ఎస్పీ జేకే పండా

19వ వార్డు అభివృద్ధికి కృషి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సునాబెడ పురపాలక సంస్థ పరిధిలో ఉన్న 19వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పురపాలక సంస్థ అధ్యక్షుడు రాజేంద్రకుమార్ పాత్ర్ హామీ ఇచ్చారు. వార్డులో మంగళవారం ఉదయం ఆయన పర్యటించి, సమస్యలు పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, మంచి నీటి సదుపాయం తదితర సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడ పార్క్, సామాజిక కేంద్రం, పాఠశాల పనితీరు పరిశీలించారు.

స్థానికులతో మాట్లాడుతున్న రాజేంద్ర

శివానంద ఆశ్రమ రహదారిలో ఇబ్బందులు

రాయగడ, న్యూస్‌టుడే: పట్టణ శివారు ప్రాంతం శివానంద ఆశ్రమ రహదారిలో ట్రక్కు నిలిచిపోవడంతో ఆశ్రమానికి, అటుగా వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం ఉదయం కాలువ పైనుంచి ట్రక్కు వెళుతుండగా సిమెంట్ పలకలు విరిగి కాలువలో కూరుకుపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రహదారి పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

కాలువ సిమెంట్ పలకలు విరిగి ఇరుక్కుపోయిన లారీ

ధవళేశ్వరంలో 'బొడొ ఉసా'

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్ చేరువలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం ధవళేశ్వరంలో కార్తిక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం 'బొడొఉసా' వ్రతాలు జరిగాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే జలాభిషేకాలు చేసిన భక్తులు ఉపవాసాలతో నోములు నోచుకున్నారు. శివనామస్మరణతో ఆలయం పరిసరాలు మార్మోగాయి.

లింగానికి అలంకరణ

విజిలెన్స్ వలలో అకౌంటెంట్, ప్యూన్

శేఖర్‌చంద్ర సాహు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఓ ఆరోగ్య కార్యకర్త ఇంక్రిమెంట్ బకాయి చెల్లింపునకు రూ.7 వేలు లంచం తీసుకున్న అకౌంటెంట్, ప్యూన్‌లను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ వర్గాల సమాచారం మేరకు.. బరగఢ్ జిల్లా బర్పాలి సీహెచ్‌సీలో శేఖర్‌చంద్ర సాహు అకౌంటెంట్‌గా, తమన్న సాహు ప్యూన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సీహెచ్‌సీలో పనిచేస్తున్న ఓ ఆరోగ్య కార్యకర్తకు సంబంధించి గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్, ఇతర భత్యాలు మంజూరు చేసేందుకు రూ.7 వేల లంచాన్ని శేఖర్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విజిలెన్స్‌ను ఆశ్రయించగా, వారి సూచన మేరకు ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేస్తున్న సమయంలో అధికారులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా శేఖర్‌కు బదిలీ చేయగా, విఫలం కావడంతో తమన్న ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

చేపల పెంపకం, పశుపోషణ ద్వారా ఉపాధి మార్గాలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: చేపల పెంపకం, పశుపోషణ ద్వారా రైతులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత అన్నారు. జిల్లా పశు వైద్య విభాగం ఆధ్వర్యంలో దశమంత్‌పూర్‌లో మంగళవారం సమితి స్థాయి రైతు చైతన్య శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు సూచనలు, సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ముఖ్య పశు వైద్యాధికారి లక్ష్మీధర్ బెహరా కార్యక్రమం లక్ష్యాన్ని వివరించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సాగర్‌కుమార్ రామ్ అధ్యక్షతన సమితి అధ్యక్షురాలు పూర్ణిమ జానీ, ఉపాధ్యక్షులు అరుణ్‌కుమార్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. పశు వైద్యం, మత్స్య శాఖ ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేశారు. 9 మంది ఉత్తమ రైతులను సన్మానించారు.

మహిళా రైతుకు రుణాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే

జగన్నాథ మందిరంలో సబ్ కలెక్టర్

రాయగడ, గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం జగన్నాథ మందిర ప్రాంగణంలో కన్నుల పండువగా జరుగుతున్న అష్టప్రహరీ నామయజ్ఞంలో సబ్ కలెక్టర్ దిలీప్ అభిషేక్ పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన చేతికి పండితులు రక్షాసూత్రం కట్టి, పూజలు చేయించారు.

సబ్ కలెక్టర్‌కు రక్షా సూత్రం కడుతున్న పండితుడు

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్.ఐ.

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ జిల్లా పిపిలి సమితి బొంతలసింగి ప్రాంత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ.) జీవన్ కృష్ణ పరిడ మంగళవారం సాయంత్రం భూతగదా పరిష్కారానికి సంబంధించి ఒక వ్యక్తి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

బ్రహ్మపురలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: జయ జగన్నాథ యువక సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మపుర పురపాలక సంఘం (బీఈఎంసీ) 26వ వార్డు కార్పొరేటరు ధిరేష్ సాబత్ (సిల్లు) నాయకత్వంలో మంగళవారం 'మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం' జరిగింది. గుసానినువాగాం మెయిన్ రోడ్డులోని కె.సి. ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఇందులో బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, బ్రహ్మపుర మాజీ ఎంపీ చంద్రశేఖర సాహు, పలు వురు కార్పొరేటర్లు తదితరులు అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానానికి ముందుకు వచ్చిన దాతల్ని వారు అభినందించారు.

శిబిరంలో రక్తదానం చేస్తున్న దాత. చిత్రంలో బీఈఎంసీ మేయరు దొళాయి, మాజీ ఎంపీ సాహు, ఇతరులు

133 యూనిట్ల రక్తంసేకరణ

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ 21వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న 'ద న్యూ రే ఆఫ్ లైట్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ క్లబ్' ఆధ్వర్యంలో 12వ వార్షిక మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా సాగింది. 133 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ డి.వాసంతి హాజరై నిర్వాహకులకు అభినందించారు.

రక్తదానం చేస్తున్న దాతలు

కాలువలో పసికందు మృతదేహం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా జగన్నాథప్రసాద్ సమితిలోని ఖమరాపల్లి పంచాయతీలోని పటాధార కాలువపై ఉన్న వంతెన కింద మంగళవారం పసికందు మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తి అదృశ్యం

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సమితి కంగా పంచాయతీ భాజిగూడ ప్రాంతానికి చెందిన **నారాయణ గండ్** (50) గత 10 రోజులుగా కనిపించడం లేదని బంధువులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణ కుంద్రా సమితి డంగరపొన్సి పంచాయతీ బెడపొన్సి గ్రామానికి చెందినవాడు. వివాహం జరిగిన తరువాత భార్యతో నారాయణ భాజిగూడలో స్థిరపడ్డాడు. ఏడాది కిందట భార్య మృతిచెందింది. అప్పటి నుంచి నారాయణ మతిస్థిమితం లేకపోవడంతో ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

యువతిపై అత్యాచార యత్నం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని బర్మండ బస్టాండులో మంగళవారం ఒక యువతిపై అత్యాచార యత్నం జరగ్గా, నిందితుడ్ని భరత్‌పూర్ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. బస్టాండులోని విశ్రాంతి గదిలో ఒక పాపను పట్టుకుని నిద్రిస్తున్న మహిళపై గంజాం జిల్లా బెగునియాపడకు చెందిన పవిత్రకహర్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేయగా, ఆమె కేకలు వేసింది. ప్రయాణికులంతా వచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితున్ని కస్టడీలోకి తీసుకున్నారు.

నవరంగపూర్‌లో మరొకరు..

నవరంగపూర్, న్యూస్‌టుడే: యువతిపై అత్యాచారయత్నం చేసిన కేసులో నవరంగపూర్ జిల్లా రాయ్‌ఘర్ సమితి కుందేయి పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారు. నిందితుడు డీఎన్‌కే గ్రామానికి చెందిన నితాయి మండల్‌గా గుర్తించారు. నితాయి నీలగిరి కలప వ్యాపారి వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే యువతి ఇంటికి సోమవారం రాత్రి ఎవరూ లేని సమయంలో వెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకుని నితాయిని పట్టుకొని యువతిని రక్షించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు?

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: పెను సంచలనం సృష్టించిన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పితబాస పండా హత్య ఘటనలో మాస్టర్ మైండ్ ఉమా బిశోయి, కాల్పులు జరిపిన షూటర్ కురుపతి భుయ్యాలను బ్రహ్మపుర పోలీసులు పట్టుకున్నారంటూ మంగళవారం ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసుల నుంచి ఇంతవరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

నగదు లాక్కెళ్లిన నిందితుడిని పట్టుకున్న స్థానికులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని వెళుతున్న ఓ వృద్ధుడి వద్ద నగదు లాక్కొని పరారైన నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. భద్రక్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్పీ కార్యాలయం సమీపాన ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొని వెళుతుండగా నిందితుడు ఆ నగదు లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరు కున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

జయపురంలో పెరుగుతున్న చోరీలు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణంలో గత రెండు రోజుల్లో కుంబార్‌సాహి, ఎన్‌కేటీ రోడ్డులో తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి దుండగులు చొరబడి చోరీ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను దుండగులు టార్గెట్ చేస్తున్నారని, బయటకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఐఐసీ ఉల్లాస్ చంద్రరౌత్ సూచించారు. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 27 వేలు నగదు, రూ.3 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.

గాంధీనగర్ కూడలిలో..

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర టౌన్ ఠాణా పరిధిలో గాంధీనగర్ కూడలిలోని రహదారి పక్కనున్న ఓ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణం తలుపు తాళాలు విరిచిన దొంగలు రూ.12 వేలు నగదు, ఇతర చోరీ చేశారంటూ బాధిత చిరు వ్యాపారి మంగళవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించారు.

గంజాయి తరలిస్తూ ఒకరి అరెస్టు

కొరాపుట్, సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఈస్ట్ కోస్ట్ రైల్వే కొరాపుట్ జంక్షన్ వద్ద గంజాయి తరలిస్తున్న యువకుడు రైల్వే పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కొరాపుట్‌లో హీరఖండ్ రైలు ఎక్కుతుండగా రైల్వే పోలీసులు వినోద్ సామల్‌ను అదుపులోకి తీసుకుని తన బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 9 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సామల్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

ముగిసిన కొరాపుట్ సమితి సురభి ఉత్సవాలు

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో సమితి స్థాయి సురభి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో కొరాపుట్ సమితికి చెందిన పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాల్లో తమ ప్రతిభను చాటారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్‌పర్సన్ స్మిత మెలకా నిర్వాహకులను, విద్యార్థులను అభినందించారు.

సమితి ఉత్సవాల్లో విజేతలుగా నిలిచిన కొరాపుట్ విద్యార్థులు

సమితిస్థాయిలో సురభి పోటీలు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణం జగదీష్ చంద్రనాయక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సమితిస్థాయిలో సురభి పోటీలు జరిగాయి. ముఖ్య అతిథులుగా సమితి విద్యాశాఖాధికారి చందన్‌కుమార్ నాయక్, ఏబీఈఓ కె.గోపాల్ హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ప్రధానోపాధ్యాయుడు దిలీప్‌పండా అధ్యక్షతన 15 క్లస్టర్లలో 231 పాఠశాలలకు చెందిన 398 మంది విద్యార్థులు నృత్యం, చిత్రలేఖన, పాటలు, వ్యాసరచన, పరుగు పోటీలు నిర్వహించారు.

పోటీల్లో నాట్యం చేస్తున్న విద్యార్థినులు

పేదలకు దుప్పట్లు అందజేత

రాయగడ, గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు లాడి శేషగిరిరావు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సోమవారం వివిధ ఆలయాల వద్ద ఉన్న 50 మందికి వీటిని అందజేశారు. కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, క్లబ్ అధ్యక్షుడు నరేంద్ర సాహు, కార్యదర్శి సురేష్ సుమన్ తదితరులు హాజరయ్యారు.

దుప్పట్లు అందజేస్తున్న శేషగిరిరావు తదితరులు

(c) eenadu

విద్యలో సామాజిక దృక్పథంతోనే ప్రయోజనం


ఆరాధ్యను అభినందిస్తున్న ప్రభుత్వ విప్ అశోక్, మాజీ మంత్రి శివాజీ

సోంపేట, న్యూస్‌టుడే: సామాజిక దృక్పథంతో కూడిన విద్యతోనే ఉన్నత భవిత సాధ్యపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. మంగళవారం సోంపేట మహర్షి విద్యానికేతన్‌లో అదనపు తరగతి గదులను మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీతో కలిసి ప్రారంభించారు. మాజీమంత్రి మాట్లాడుతూ విద్యతోనే సామాజిక, కుటుంబ అభివృద్ధి జరుగుతుందని, సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్, మురళి, శకుంతల, రోజారాణి ఉపాధ్యాయులు నాయకులను సన్మానించారు. విద్యార్థులు కోలాటం, ఇతర కార్యక్రమాలతో ఆహ్వానం పలికారు. నాయకులు శేఖర్, శ్రీను, షణ్ముఖరావు, నారాయణ, ఆనంద్, రాజారావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. ● కంచిలి మండలం ఎంఎస్‌పల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య పాణిగ్రహిని ప్రభుత్వ విప్ అశోక్, మాజీ మంత్రి శివాజీ అభినందించారు. మాక్ అసెంబ్లీలో పాల్గొనడానికి నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఆరాధ్య ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీతో పాల్గొననుంది.

ఆర్థిక సాయం అందజేత.. కంచిలి గ్రామీణం, కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: సాలినపుట్టుగలో మొంథా తుపాను కారణంగా గోడ కూలి ఇబ్బందులు పడుతున్న సాలిన ఢిల్లీరావుకు ఎమ్మెల్సీ నర్తు రామారావు, స్థానిక వైకాపా నాయకులు మంగళవారం ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్సీ రూ.5 వేలు, ఆ పార్టీ మండలాధ్యక్షుడు మృత్యుంజయ రూ.5 వేలు, కొల్లి ఈశ్వరరావు రూ.వెయ్యి అందించారు. ఎంపీపీ దేవదాస్‌రెడ్డి, ధర్మారావు, బాలస్వామి పాల్గొన్నారు. ● రాజపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2008-09 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు తోటి విద్యార్థి గురునాథ్ మాతృమూర్తి అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. జైహింద్ సేవ ఫౌండేషన్ వారి స్ఫూర్తితో స్నేహితుడికి రూ.8 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

జారి పడతారు జాగ్రత్త..

– న్యూస్‌టుడే, సారవకోట, నరసన్నపేట గ్రామీణం, జలుమూరు, పోలాకి

నరసన్నపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వీధి కాలువల వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుద్ధ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో మార్పు కనిపించడంలేదు. పలు గ్రామాల రోడ్లపై నుంచి ఏడాది పొడవునా మురుగునీరు ప్రవహిస్తుండగా, చినుకు పడితే కొన్ని చోట్ల వరద నిలిచి రాకపోకలకు అష్టకష్టాలు పడుతున్నారు. దోమల బెడద తప్పడం లేదు. వాహన చోదకులు, బాటసారులు అప్రమత్తంగా లేకపోతే జారిపడే ప్రమాదం ఉంది.

అధ్వానంగా గ్రామీణ రహదారులు

● సారవకోట మండలంలోని గొర్రిబంద గ్రామ శివారు సీసీ రోడ్డుపై నుంచి ఏడాది కాలంగా మురుగునీరు ప్రవహిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు చేసేవారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవలసి వస్తోంది. 10 మీటర్ల పొడవునా నాచుపట్టి జారుగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ● నరసన్నపేట మండలంలో కుమ్మరిపేట, ఉర్లాం కాపువీధి, సాయివీధి, జల్లువానిపేట తదితర గ్రామాల్లో రహదారులపై మురుగునీరు ప్రవహిస్తోంది. జలుమూరు మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. ● గ్రామాల్లోని కాలువల్లో ఉన్న చెత్త, ఇతర వ్యర్థాలు తొలగించే పరిస్థితి లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలపై అక్రమణ నిర్మాణాలు తొలగించకపోవడంతో అపారిశుద్ధ్యం, దోమలబెడద తప్పడంలేదని వాపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు గ్రామాల్లోకి వస్తున్నారని తెలిస్తే హుటాహుటిన కాలువలు శుభ్రంచేసే పనులు చేయిస్తున్నారని, మిగతా సమయంలో పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

గొర్రిబందలో సీసీ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న మురుగునీరు

నరసన్నపేట నియోజకవర్గ వివరాలు		
మండలాలు	పంచాయతీలు	సమస్య ఉన్న గ్రామాలు
సారవకోట	35	11
నరసన్నపేట	34	10
జలుమూరు	40	15
పోలాకి	31	3

చర్యలు తీసుకుంటాం..

కొన్ని గ్రామాల్లో వీధి కాలువల వ్యవస్థ సరిగా లేదు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అమలు చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. - **అప్పన్న, ప్రవీణ, ఉమామహేశ్వరరావు, పద్మావతి ఈవోపీఆర్డీలు**

అంతర పంటే.. ఆధారమైంది..!

–న్యూస్‌టుడే, జలుమూరు : అంతర పంటలుగా వివిధ రకాల ఆకు కూరలు, పంటలు ఏక కాలంలో పండిస్తున్నారు రాణా గ్రామానికి చెందిన మహిళా రైతు...

రాణాలో వరలక్ష్మి పొలంలో పెరిగిన క్యాబేజీ

విక్రయానికి సిద్ధం చేసిన ముల్లంగి

బొప్పాయి పాలు.. విదేశాలకు

సస్యరక్షణ చర్యలు ఇలా..

అప్రమత్తతతోనే వ్యాధుల దూరం

మేకలకు మందులు వేస్తున్న పశువైద్య సిబ్బంది

పురుగు బారిన పడకుండా చూడాలి

– జి.వరలక్ష్మి, మహిళా రైతు, రాణా

రైతేరాజు

చేపలు మేత తినడం లేదు

పటేల్ స్ఫూర్తిని నింపుదాం.. పార్వతీపురం, న్యూస్‌టుడే: భారతదేశాన్ని ఒకటిగా నిలిపి, ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఐక్యత ర్యాలీతో యువతలో ఆయన స్ఫూర్తిని నింపేందుకు కృషి చేయాలని కలెక్టరు ప్రభాకరరెడ్డి అన్నారు. మైభారత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న సర్దార్ @150 ఐక్యతా మార్చ్ ప్రచార పత్రికలను మంగళవారం ఛాంబరులో ఆవిష్కరించారు. ఈనెల 24 వరకు జిల్లాలో పాదయాత్ర జరుగుతుందన్నారు. డీఆర్వో హేమలత పాల్గొన్నారు.

కొజ్జిరియా గ్రామంలో పంట పొలాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త బృందం

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

అందరికీ 100 రోజుల పని కల్పించాలి

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జాబ్ కార్డులున్న ప్రతి ఒక్కరికీ 100 రోజులు పని కల్పించాలని ఎంపీపీ బోర పుష్ప అన్నారు. టి.బరంపురంలో ఉపాధి హామీ వేతనదారులతో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఏపీవో శ్రీనివాసరావు, సర్పంచి త్రినాథ్ పాల్గొన్నారు.

పరిహారం పెంపు..హాలధారికి ఊరట..!

– న్యూస్‌టుడే, రణస్థలం

ఆరుగాలం కష్టపడి సాగుచేసి పండించిన పంట...

జె.సిగడాం మండలం ఆనందపురంలో తుపానుకు నేలకొరిగిన వరి పంట

పెంచిన పరిహారం వివరాలు (హెక్టార్లలో)		
పంట	గతంలో (రూ.)	ప్రస్తుతం
పసుపు	17,000	35,000
అరటి	25,000	35,000
మినుము	10,000	15,000
నువ్వులు	8,500	15,000

...తెలిపారు. పంట నష్ట అంచనాలు ఇప్పటికే దాదాపు ఖరారు చేశామని, నివేదిక ప్రభుత్వానికి పంపి పరిహారం విడుదల చేసిన వెంటనే అందజేస్తామని పేర్కొన్నారు.

◆ వరి, బొప్పాయి, కూరగాయలు, చెరకు, పత్తి, వేరుశనగ, మిరప పంటలకు గతంలో రూ. 17 వేలు ఉండగా, ప్రస్తుతం 25 వేలు చేశారు.

రోడ్డెక్కిన రెక్కల కష్టం..!

సారవకోట మండలంలో సారవకోట, కొత్తూరు, కుమ్మరిగుంట తదితర గ్రామాల పరిధిలో యంత్రాల సహాయంతో వరి చేను కోత, నూర్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. పొడి వాతావరణం నెలకొనడంతో కోత దశకు చేరిన పంటను రైతులు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాక్టర్ల సహాయంతో ధాన్యాన్ని తరలించి జాతీయ రహదారికి ఆనుకుని కొందరు, సీర్వసు రోడ్లపై మరి కొందరు ఆరబెడుతున్నారు. సారవకోట నుంచి జగ్గయ్యపేట గ్రామం వరకు 2 కిలోమీటర్ల పొడవునా ఎక్కడ చూసినా ధాన్య రాశులు కనిపిస్తున్నాయి. పచ్చి ధాన్యం 80 కిలోల బస్తా రూ.1,370కు కొనుగోలు చేయడానికి వ్యాపారులు నిర్ణయించడంతో, ఆసక్తి చూపని రైతులు ఆరబెట్టాలని నిర్ణయించారు. ఆరిన తర్వాత విక్రయిస్తే బస్తాకు రూ.400కుపైగా అధిక ధర లభిస్తుందని 8 ఎకరాల పంటను ఆరబెట్టినట్లు కుమ్మరిగుంట రైతు పాగోటి చిన్నారావు తెలిపారు. –న్యూస్‌టుడే, సారవకోట

మన దగ్గరా.. జెమీమా..శ్రీ చరణిలు..!

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

ఎన్నాళ్లో వేచి చూసిన విజయం భారత మహిళా క్రికెట్ జట్టును వరించింది. చిరస్మరణీయమైన ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోగా.. యువ క్రీడాకారిణుల్లో కొత్త ఆశలు నింపింది. జిల్లాలో కూడా ఇలాంటి మెరికలు ఉన్నారు. అడ్డంకులు ఎదురైనా.. లక్ష్యం దిశగా సాగుతూ.. జెమీమాలా బ్యాట్‌తో.. తెలుగు బిడ్డ శ్రీచరణి రెడ్డిలా బంతితో చెలరేగిపోతున్నారు. అవకాశమిస్తే దేశానికి ప్రాతినిధ్యం వహించే సత్తా వీరికి ఉంది.

భారత మహిళా క్రికెట్ జట్టు విజయంతో కొత్త ఉత్సాహం

మైదానంలో జిల్లా క్రీడాకారిణుల మెరుపులు

● బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తుంది. లెగ్ స్పిన్‌తో వికెట్లు తీస్తుంది గార మండలం అంపోలు గ్రామానికి చెందిన **దుడ్డు కుముదిని.** ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న యువ క్రీడాకిరిణి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూనే నెట్స్‌లో నిరంతరం శ్రమిస్తోంది. సబ్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తండ్రి రమణ, తల్లి తేజేశ్వరి భుజం తట్టడంతో రాణిస్తోంది. అండర్ 19 టీ-20ల్లో టాప్-8, వన్డేల్లో టాప్ 13, సీనియర్స్ విభాగంలో టీ20లో టాప్ 5లో నిలిచి సిక్కోలు తడాఖా చూపించింది. 2023-24 ఏడాదిలో అండర్-15 రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది. దేశవాళీ క్రికెట్‌లో భాగమవ్వాలని కృషి చేస్తోంది.

● **బూసి నవ్య** బంతి చేతికిస్తే ఆఫ్‌స్పిన్ మాయాజాలంతో మ్యాచ్‌నే తిప్పేస్తుంది. పోలాకి మండలం ఈదులవలసకు చెందిన ఈమె తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి, మామ ప్రోత్సాహంతో క్రికెట్‌కు పరిచయమైంది. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నవ్య రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటింది. అండర్ 16లో కేరళపై హ్యాట్రిక్ వికెట్లు, అండర్ 19లో హిమాచల్‌ప్రదేశ్‌పై 5 వికెట్లు తీసి సెలక్టర్లను ఆకట్టుకుంది. ఈ ఏడాది అండర్ 23, సీనియర్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంది.

● ఈ కోవలోనే హారికా యాదవ్, సౌమ్య, శ్రీలత వంటి మేటి క్రీడాకారిణులు ఉన్నారు. అవకాశాలు రాకపోవడంతో సత్తా చాట లేకపోతున్నారు. సరైన శిక్షణ కేంద్రాలు, నిపుణుల పర్యవేక్షణ, వసతులు కల్పిస్తే అంతర్జాతీయ క్రీడాకారిణులకు ఏ మాత్రం తీసిపోని ప్రదర్శన ఇవ్వగలరు.

● నరసన్నపేట మండలం నారాయణవలస గ్రామానికి చెందిన **ముద్దాడ భానుమతి** ఆల్‌రౌండర్. 8 ఏళ్లుగా ఆడుతున్న ఈమె తల్లిదండ్రులు రోజు కూలీలు బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్ అదనపు బలం. జిల్లాస్థాయిలో మంచి ప్రదర్శన ఇస్తోంది. జోన్ పోటీలకు ఎంపికైనా ఆడే అవకాశం రాలేదు. ఎప్పటికైనా ఉత్తమ క్రికెటర్‌గా నిరూపించుకోవాలని శ్రమిస్తోంది.

పరదీప్ కళింగ బలిజత్ర - 2025 ప్రారంభం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: చారిత్రక పరదీప్ కళింగ బలిజత్ర - 2025 మంగళవారం రాత్రి 8.45 గంటలకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శుభారంభం చేశారు. పరదీప్ ఓడరేవు ఆవరణలో ఈ వేడుకలు ఏడు రోజుల పాటు జరగనున్నాయి. బుధవారం ఉదయం సీఎం ఇక్కడ బొయితొ బొందానొ చేయనున్నారు. బలిజత్ర ప్రారంభవేడుకలో పరిశ్రమల శాఖ మంత్రి సంపత్ స్వాయిన్, జగత్‌సింగ్‌పూర్ ఎంపీ విభూ ప్రసాద్ తరాయ్, పరదీప్ బోర్డ్ ట్రస్టు అధ్యక్షుడు పీఎల్ హరినాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబరాల వేదికపై ముఖ్యమంత్రి మోహన్‌కు గజమాలతో సత్కారం

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సంబల్‌పూరి పాటకు నృత్యం చేస్తున్న కళాకారులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: కార్తికమాసాన్ని పురస్కరించుకొని పర్లాఖెముండి పట్టణంలోని జగన్నాథ మందిర ప్రాంతంలో మంగళవారం హైటెక్ సంస్థల ఛైర్మన్ తిరుపతి పాణిగ్రాహి అధ్యక్షతన పరల కళా సంస్కృతి సేవ ట్రస్టు ఆధ్వర్యంలో మహాభజన-2025 కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల సాయమ్మ, పుర అధ్యక్షురాలు నిర్మలశెఠి పాల్గొన్నారు. ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.

ఉత్కళ్ బిల్డర్ ఆస్తులపై ఐటీ దాడులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఉత్కళ్ బిల్డర్ కార్యాలయాలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. భువనేశ్వర్‌లోని ప్రధాన కార్యాలయం, ఇతర శాఖల్లో ఐటీ శాఖకు చెందిన 18 జట్లు సోదాలు చేస్తున్నాయి. ఈ బిల్డర్ కంపెనీ ఆదాయం పన్నులు చెల్లించనందున ఐటీ యంత్రాంగం చర్యలకు శ్రీకారం చుట్టింది. సోదాలు కొనసాగుతున్నందున వివరాలు తెలియాల్సి ఉంది.

ఒడిశా సుభిక్షం కోసం హోమాలు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా శాంతిహోమాలు నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు కోరినట్లు నైమిశారణ్య పీఠాధిపతి స్వామి బాలబ్రహ్మానంద సరస్వతి తెలిపారు. ఒడిశా పర్యటనలో భాగంగా మంగళవారం భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి, ఆయనను ఆశీర్వదించినట్లు తెలిపారు. శాలువతో సత్కరించి, వారాహి అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు బహూకరించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పీఠం సేవలను గవర్నర్ తెలుసుకొని ప్రశంసించారు.

ఒడిశా గవర్నర్‌తో బాలబ్రహ్మానంద సరస్వతి

గుంత.. దాటేందుకు చింత..

కొళిగాం, బొడ్డబడ రహదారి మలుపు మార్గంలో గుంత ఏర్పడి ప్రమాదకరంగా ఉంది. సుమారు రెండడుగుల లోతున్న గుంత దాటితేగాని అక్కడే ఉన్న పీహెచ్‌సీతోపాటు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. సైకిళ్లపై వచ్చినప్పుడు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని వారు వాపోతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ విక్రమను వివరణ కోరగా తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

వాలింది.. కూలేలా ఉంది..

ఇచ్ఛాపురం కంద్రవీధికి వెళ్లే మార్గంలో ఓ విద్యుత్తు స్తంభం అడుగు భాగం పట్టుతప్పి, కాంక్రీట్ ఊడిపోవడంతో ఒకవైపు వాలింది. ఈ మార్గంలో మూడు వార్డుల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను విద్యుత్తు శాఖ ఏఈ గోవిందరావు దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలించి, అవసరమైన పనులు చేపడతామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

మూలకు స్వచ్ఛ సంకల్పం

పలాస మండలం బ్రాహ్మణతర్లాలో స్వచ్ఛ సంకల్పం రిక్షా మూలకు చేరింది. దాన్ని వినియోగంలోకి తీసుకు రావాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇదే విషయం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా ఆ రిక్షా పాడైందని, మూడు రోజుల్లో దానికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

అడ్డు పడుతున్నాయి తొలగించండి

బెల్లుపడ నుంచి ఎక్కల గ్రామానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా పనికిరాని మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డును ఆక్రమించటంతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు తప్పించుకోవటానికి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్‌శాఖ ఏఈ ధనంజయ వద్ద ప్రస్తావించగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

(c) eenadu

సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు

ప్యారిస్, న్యూస్‌టుడే: సినీనటి త్రిష, నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. చెన్నై డీజీపీ కార్యాలయానికి మంగళవారం వచ్చిన ఈ-మెయిల్‌లో.. చెన్నైలో ఉన్న నటి త్రిష, నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం ఇళ్లలో బాంబులు ఉన్నట్లు ఉంది. వెంటనే బాంబు స్క్వాడ్ వారి నివాసాల్లో తనిఖీ చేపట్టింది. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నైలో పారిశ్రామికవేత్తల నివాసాల్లో ఈడీ సోదాలు

ప్యారిస్, న్యూస్‌టుడే: పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. చెన్నై నెర్కుంద్రంకి చెందిన వెంకటేశ్ విగ్గుల ఎగుమతి వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఇంట్లో మంగళవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు జరిపారు. అలాగే కోయంబేడులోని పారిశ్రామికవేత్త లోకనాథన్ ఇల్లు, కోడంబాక్కంలో ఉంటున్న ఇద్దరు పారిశ్రామికవేత్తల ఇళ్లు సహా మొత్తం ఐదుగురు పారిశ్రామికవేత్తల ఇళ్లలో తనిఖీలు చేశారు. అక్రమ నగదు బదిలీ, పన్ను ఎగవేత ఫిర్యాదులపై సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

రెండాకుల గుర్తు వ్యవహారాన్ని త్వరగా తేల్చండి

ఈసీకి సెంగోట్టైయన్ లేఖ

చెన్నై, న్యూస్‌టుడే: రెండాకుల గుర్తు వ్యవహారాన్ని త్వరగా విచారించాలని ఎన్నికల కమిషన్‌ను అన్నాడీఎంకే మాజీ మంత్రి, గోబిశెట్టిపాళెయం ఎమ్మెల్యే సెంగోట్టైయన్ కోరారు. ఆయన ఈసీకి రాసిన లేఖలో.. ఎడప్పాడి పళనిసామి నాయకత్వంలోని పార్టీ నిజమైన అన్నాడీఎంకే కాదన్నారు. పార్టీ వాస్తవిక పరిస్థితిని నిరూపించడానికి అవకాశం కావాలని కోరారు. రామనాథపురం జిల్లా పసుంపొన్‌లో అక్టోబరు 30న జరిగిన దేవర్ జయంత్యుత్సవాల్లో అన్నాడీఎంకే బహిష్కృత నేతలైన శశికళ, ఒ.పన్నీర్‌సెల్వం, టీటీవీ దినకరన్‌లను సెంగోట్టైయన్ కలిసి మాట్లాడటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆయన్ను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధానకార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండాకుల గుర్తు వ్యవహారమై ఎన్నికల కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసును అస్త్రంగా సెంగోట్టైయన్ చేతిలోకి తీసుకోవడం గమనార్హం.

4 జిల్లాల్లో.. పర్యావరణ ఉద్యమం

☛ 2030-50 మధ్య ప్రత్యేక లక్ష్యాలతో అమలు ☛ విడతలవారీగా మరిన్ని ఎంపిక

ఈనాడు-చెన్నై

రాష్ట్రాన్ని 2050లోపు కర్బనరహితంగా మార్చే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తాజాగా జిల్లా కర్బనరహిత కార్యాచరణ ప్రణాళిక(డీడీఏపీ) ప్రత్యేక ప్రాజెక్టును తెచ్చింది.

ఇందులోకి విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను తీసుకురానున్నారు. రాష్ట్ర లక్ష్యాల్ని జిల్లాలవారీగా అమలు చేసేందుకు నిర్దిష్టంగా ముందుకెళ్తున్నారు. తొలివిడతగా 4 జిల్లాల్ని ప్రకటించారు. ఈ జాబితాలో నీలగిరి, కోయంబత్తూరు, రామనాథపురం, విరుదునగర్ ఉన్నాయి. ఇక్కడ పలు పర్యావరణహిత ప్రాజెక్టులు తెచ్చి ఎప్పటికప్పుడు పనితీరు, ఫలితాలపై రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను తెస్తున్నారు. పర్యావరణ, వాతావరణ, అటవీశాఖ, వసుంధర ఫౌండేషన్, థింక్ ట్యాంక్ పర్యవేక్షణలో తమిళనాడు గ్రీన్ క్లైమేట్ కంపెనీ(టీఎన్‌జీసీసీ) దీన్ని చేపడుతోంది.

అక్కడ మార్పు మొదలైతే..

ఎంపిక చేసిన నాలుగు జిల్లాలు రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో 10శాతం భాగమై ఉన్నాయి. ఇక్కడి ఆర్థిక వనరులూ ఎక్కువే. కోయంబత్తూరు, విరుదునగర్‌లో పారిశ్రామికాభివృద్ధి విస్తృతంగా ఉండగా, పశ్చిమకనుమల్లో సహజ సౌందర్యాలకు నెలవుగా ఉన్న నీలగిరి ఉంది. తీరప్రాంత జీవవైవిధ్యాన్ని కాపాడే రామనాథపురం రాష్ట్రానికి గొప్ప సంపదగా ఉంది. ఇక్కడ మార్పుతెస్తే రాష్ట్ర లక్ష్యాల్ని అందుకోవడం మరింత సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

29.7 లక్షల టన్నుల ఉద్గారాలు..

తాజాగా ఈ జిల్లాల్ని ప్రకటించేముందు.. ప్రభుత్వం పలు పరిశోధనలు చేయించింది. వాటి ప్రకారం 2050లోపు ఈ నాలుగు జిల్లాల్లో 92శాతం కర్బన ఉద్గారాల్ని తగ్గించేందుకు వీలుందన్నట్లు తేలింది. పలు ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఇందుకోసం పర్యావరణహితంగా విద్యుత్తు వాడకం, పారిశ్రామిక ప్రగతి, ప్రస్తుత సవాళ్లకు పరిష్కారాలు తీసుకురావాలని వాటిలో ఉన్నాయి. అడవుల పునరాభివృద్ధి, పర్యావరణహిత వ్యవసాయ, చిత్తడినేలల సంరక్షణ, తీర పర్యావరణ వ్యవస్థ పునరుజ్జీవం లాంటి కార్యక్రమాలు తేవాలనే ప్రతిపాదనలున్నాయి. వాటిద్వారా 29.7లక్షల టన్నుల కర్బన ఉద్గారాల్ని అదుపుచేయొచ్చని అంచనాకు వచ్చారు.



విరుదునగర్ జిల్లా రాజపాళయంలో కాలనీల మధ్య హరితం

ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ..

2030

నీలగిరిలో సుస్థిర పర్యాటకాన్ని వృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ-మొబిలిటీ పకడ్బందీగా అమలుచేస్తే సాధ్యం.

2047

రామనాథపురం జిల్లా పరిధిలో మత్స్యకారుల పడవలకు విడతలవారీగా విద్యుదీకరణవైపు తీసుకొచ్చే ప్రణాళికలున్నాయి. మడ అడవుల్ని విస్తృతంగా పెంచడం ద్వారా మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల్ని తగ్గించడాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.

2050

విరుదునగర్ జిల్లాలో సంజీవినికొండపై హరితాన్ని పునరుద్ధరించడం, పెద్ద ఎత్తున పర్యావరణహిత వ్యవసాయాన్ని తేవడం లక్ష్యంగా ఉంది. ఈ జిల్లాతో పాటు కోయంబత్తూరులోని పరిశ్రమల నుంచి ఉద్గారాలు తగ్గించే ప్రాజెక్టులు తెస్తున్నారు. విద్యుత్తు వాహనాల్ని అమల్లోకి తేవడంలాంటివి ఉన్నాయి.

మార్చి 2 నుంచి ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు

❖ పదో తరగతికి మార్చి 11 నుంచి ❖ అకౌంటెన్సీ పరీక్షకు కాలిక్యులేటర్ అనుమతి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల్లో అకౌంటెన్సీ సబ్జెక్టులో తొలిసారిగా పరీక్షగదిలోకి కాలిక్యులేటర్లను అనుమతిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర పాఠ్యాంశాల్లో ప్లస్‌టూ, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జాబితాను అన్నా సెంటినరీ లైబ్రరీలో మంగళవారం విడుదల చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు భయం లేకుండా రాయాలన్నారు.

● ప్లస్‌టూ పబ్లిక్ పరీక్ష మార్చి 2 నుంచి 26 వరకు జరగనుందన్నారు. ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 9 నుంచి 16 వరకు నిర్వహించనున్నామన్నారు.

● 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు మార్చి 11న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు జరగనుందన్నారు. ప్లస్‌టూ పరీక్షలు 8.07లక్షల మంది, 10వ తరగతి పరీక్షలు 8.70 లక్షల మంది రాయనున్నారని చెప్పారు.

పరీక్షల జాబితా విడుదల చేస్తున్న మంత్రి అన్బిల్ మహేష్

కోవై నేరస్థులకు గరిష్ఠ శిక్ష పడేలా పోలీసుశాఖకు ఆదేశం: స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: కోయంబత్తూర్‌లో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేరస్థులకు గరిష్ఠ శిక్ష పడేలా చూడాలని పోలీసుశాఖను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ఆయన తన 'ఎక్స్' పేజీలో.. కోవై ఘటన అమానవీయమన్నారు. నిందితులను కనిపెట్టి వెంటనే అరెస్టు చేశారన్నారు. నెలలోపు అభియోగపత్రం దాఖలు చేసి వారికి గరిష్ఠ శిక్షను త్వరగా పడేలా చూడాలని పోలీసుశాఖను ఆదేశించానని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ మరింత సాధించే పురోభివృద్ధి ఇలాంటి వక్రమైన పురుషాధిక్య మానసిక స్థితికి ముగింపు పలుకుతుందని, పరిపూర్ణ ప్రగతిశీల సమాజాన్ని రూపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనను ఖండిస్తూ మంగళవారం వివిధ పార్టీలు నిరసనలు చేపట్టాయి.

టీవీకే సభ్యులు..

నిరసన చేపడుతున్న అన్నాడీఎంకే మహిళా విభాగం నిర్వాహకులు, ఎమ్మెల్యేలు

కోయంబత్తూరు దక్షిణ తాలూకా కార్యాలయం వద్ద 500మందికి పైగా అన్నాడీఎంకే మహిళా విభాగం సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. అన్నాడీఎంకే మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి వళర్మతి నేతృత్వంలో జరిగిన నిరసనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి పాల్గొన్నారు. ● కోయంబత్తూరు దక్షిణ తాలూకా కార్యాలయం ఎదుట టీవీకే తరఫున నిరసన కార్యక్రమం జరిగింది. 500 మందికి పైగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే మహిళల భద్రతకు భరోసా లభిస్తుందని తెలిపారు. ● రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతను నిర్లక్ష్యం చేస్తోందని ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ తరఫున డిమాండ్ చేశారు. కోయంబత్తూర్ కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో 50మందికి పైగా పాల్గొన్నారు.

'నమ్మ స్కూల్ నమ్మ ఊరు పళ్లి'కి రూ.1000 కోట్ల విరాళం

చెన్నై, న్యూస్‌టుడే: 'నమ్మ స్కూల్ నమ్మ ఊరు పళ్లి'(మన స్కూలు మన ఊరి బడి) పథకానికి ఇప్పటివరకు రూ.1000 కోట్ల విరాళం అందినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన 'ఎక్స్' పేజీలో.. ఈ ఏడాది మాత్రమే రూ.46,767 కోట్ల నిధుల కేటాయింపుతో దేశంలోని పాఠశాల విద్య దృష్టిని డీఎంకే మోడల్ ప్రభుత్వం ఆకర్షించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5లక్షలు తొలి విరాళం అందించి తాను ప్రారంభించిన 'నమ్మ ఊరు నమ్మ ఊరు పళ్లి' ప్రయత్నానికి ఇప్పటివరకు రూ.1000 కోట్ల విలువైన సహాయాలు అందినట్లు తెలిపారు. వాటిద్వారా వేలాది సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం(స్టెమ్) పరికరాలు, స్మార్ట్ తరగతులు, ఆధునిక మరుగుదొడ్లు, నైపుణ్య శిక్షణ తదితర పనులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసినట్లు పేర్కొన్నారు. మనల్ని పెంచిన సమాజానికి, పాఠశాలకు సహాయపడాలనే ఉన్నత ఉద్దేశంతో బాధ్యత అందించిన 885 సంస్థలు, 1,500 మంది దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతమంది నమ్మకాన్ని కాపాడేలా పారదర్శకతతో, నిజాయతీగా వ్యవహరించి మంచి పేరును పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి, 'నమ్మ స్కూల్ నమ్మ ఊరు పళ్లి'(ఎన్‌ఎస్‌ఎన్‌ఓపీ) ఫౌండేషన్ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ అందించారంటూ వారికి అభినందనలు తెలిపారు.

'సర్' కోసం జిల్లాస్థాయిలో వార్‌రూమ్

చెన్నై, న్యూస్‌టుడే: 'సర్' కోసం జిల్లాస్థాయిలో వార్‌రూమ్ ప్రారంభించనున్నట్లు టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. 'సర్'ని కేంద్రం ఎన్నికల కార్యాలయంగా వ్యవహరించనుందన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చెన్నై జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున ఉపాధ్యక్షుడు 10వేల మంది వద్ద సేకరించిన సంతకాలను మంగళవారం సత్యమూర్తిభవన్‌లో సెల్వ పెరుంతగైకు అప్పగించారు. మీడియా ప్రతినిధులతో సెల్వ పెరుంతగై మాట్లాడుతూ... కోయంబత్తూర్ ఘటన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసుశాఖను ఆధునికీకరించాలని, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, సీసీటీవీల సంఖ్యను పెంచాలని కోరారు. జనరద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 'సర్'ను ఎలా అమలు చేయాలనే విషయమై 2003లో ఎన్నికల కమిషన్ వెల్లడించగా దానిని నేడు భాజపాకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు.

సంతకాలు సేకరించిన పత్రాలను సెల్వ పెరుంతగైకు అందిస్తున్న దృశ్యం

'ఎస్ఐఆర్'కు నిషేధం విధించాలి

సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

ప్యారిస్, న్యూస్‌టుడే: తమిళనాడు ప్రజల ఓటు హక్కును ప్రశ్నార్థకం చేసే ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్ఐఆర్)కు నిషేధం విధించాలని డీఎంకే తరఫున ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐఆర్ అమలుకు ఇది సరైన సమయం కాదని, అమలు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారం లేదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అర్హులను తొలగించేందుకు, అనర్హులను చేర్చేందుకు వీలుగా ఈ విధానం ఉందని, అమలు చేస్తే లక్షల మంది తమిళనాడు ప్రజలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడతాయని పలు ముఖ్య కారణాలు పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఈనెల 6 లేదా 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అప్పుడే స్వాగతిస్తాం: టీకేఎస్ ఇళంగోవన్

చెన్నై, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రూపొందించి వాటిని అనుసరించి ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(సర్) జరిగితే స్వాగతిస్తామని డీఎంకే సమాచార సంబంధాల విభాగం అధ్యక్షుడు టీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు. అన్నా అరివాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ... బిహార్‌లో అవకతవకలు జరిగిన కారణంగానే 'సర్'ను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. బిహార్ నుంచి 65లక్షల మంది వలస వెళ్లినట్లు, వారిలో 6.5 లక్షల మంది తమిళనాడుకు వలస వెళ్లినట్లు చెప్పే ఎన్నికల కమిషన్ మిగతా రాష్ట్రాలకు వలస వెళ్లినవారి వివరాలను వెల్లడించలేదని తెలిపారు. 6.5 లక్షల మంది కొత్త ఓటర్లను తమిళనాడు ఓటర్ల జాబితాలో అదనంగా చేర్చడం కోసమే ఇలా చెప్పి ఉండొచ్చని ఆరోపించారు. ఓటర్ల జాబితాను భాజపాకు అనుకూలంగా రూపొందిస్తున్నారనే కారణంతోనే 'సర్'ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

నెలలో ముగించడం సాధ్యం కాదు: బాలకృష్ణన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: నెలలోనే ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(సర్) పూర్తి కావడం కష్టమని, తద్వారా పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని సీపీఎం రాజకీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు బాలకృష్ణన్ అన్నారు. ఆయన మంగళవారం తంజావూర్‌లో మాట్లాడుతూ.. తమిళనాడులో 6.18కోట్ల ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఒకే నెలలో 'సర్' నిర్వహించడం కుదరదన్నారు. 20 నుంచి 30శాతం వరకు ఓటర్లు ఓటు వేయలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని ఈ విషయమై సీపీఎం తరఫున రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామన్నారు. తమిళనాడులో ఖనిజ అక్రమ రవాణా రాజకీయ ప్రభావంతో జరుగుతోందన్నారు. మంత్రి నెహ్రూ నిజంగానే అవినీతి చేసి ఉంటే విమర్శించి ఉండవచ్చన్నారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్, విజయధరణి, కరాటే త్యాగరాజన్ తదితరులు

స్టాలిన్‌కు భయపడే అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు: తమిళిసై

సైదాపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రికి భయపడే అఖిలపక్ష సమావేశంలో 41 పార్టీలు పాల్గొన్నాయని రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ విమర్శించారు. తమిళిసై రాసిన 'ది స్టోరీ ఆఫ్ ఎస్ఐఆర్' పుస్తకావిష్కరణ చెన్నై గిండిలో మంగళవారం జరిగింది. భాజపా ప్రముఖులు విజయధరణి, కరాటే త్యాగరాజన్ తదితర పలువురు పాల్గొన్నారు. తమిళిసై మాట్లాడుతూ... ఎస్ఐఆర్‌పై ముఖ్యమంత్రి సహా అన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఓటు హక్కు హరించేందుకని అబద్ధాలు చెబుతున్నారన్నారు. రెండేళ్లుగా డీఎంకే నకిలీ ఓటర్లను నమోదు చేసి బూత్‌కు 200 మందిని అదనంగా చేర్చిందని ఆరోపించారు. అందుకే ఎస్ఐఆర్‌ను చూసి భయపడుతున్నారని తెలిపారు.

సీబీఐ దర్యాప్తునకు 12 మంది హాజరు

విల్లివాక్కం: కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఘటనా స్థలంలోని దుకాణాలు, సంస్థల యజమానులు, స్థానికులకు సమన్లు పంపారు. వాటి ఆధారంగా ఈనెల 2న 13 మంది దర్యాప్తునకు హాజరయ్యారు. సోమవారం ఉదయం కుదువ దుకాణం, బేకరీ, మందులషాపుతో బాటు 12 మందితో మాట్లాడారు. ఘటన సమయంలో దుకాణం తెరిచారా, సీసీ కెమెరాల ఫుటేజీలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు దర్యాప్తు కొనసాగింది.

ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పొంగల్ రిజర్వేషన్ ప్రారంభం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది జనవరిలో పొంగల్‌కు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సులలో రిజర్వేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది పండుగకు చెన్నై నుంచి నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా 6 లక్షల మందికిపైగా ప్రయాణం చేశారన్నారు. 2026లో జనవరి 14న పొంగల్ రానుందన్నారు. ప్రత్యేక బస్సుల ప్రకటన జనవరి మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ రవాణ సంస్థ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఎన్నికలు ఎలా ఎదుర్కొందాం?

సైదాపేట, న్యూస్‌టుడే: రాబోయే శాసనసభ ఎన్నికలు ఎదుర్కోవటంపై భాజపా రాష్ట్రస్థాయి బూత్ కమిటీ సభ్యుల మహానాడు మంగళవారం చెన్నై రాయపేటలోని వైఎంసీ మైదానంలోని ఆడిటోరియంలో జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి బైజయంత్ పాండా, జాతీయ సహ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు అన్నామలై, జాతీయ సర్వసభ్య సభ్యుడు హెచ్.రాజా, జాతీయ మహిళా విభాగ అధ్యక్షురాలు వానతీ శీనివాసన్, మాజీ గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి పొన్.రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. బూత్ కమిటీ సభ్యుల కార్యాచరణ, ఇతర సన్నద్ధతపై చర్చించారు.

మాట్లాడుతున్న బైజయంత్ పాండా

పాల్గొన్న బూత్ కమిటీ సభ్యులు

డీఎంకే, అన్నాడీఎంకేలకు ఆత్మగౌరవంపై మాట్లాడే హక్కు లేదు: సీమాన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: డీఎంకే, అన్నాడీఎంకేకు ఆత్మగౌరవంపై మాట్లాడే హక్కు లేదని ఎన్టీకే కో-ఆర్డినేటర్ సీమాన్ అన్నారు. ఆయన మంగళవారం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కోయంబత్తూర్‌లో 24 గంటలూ అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. కఠిన చట్టాలు ఉంటేనే వాటికి అడ్డుకట్ట వేయగలమన్నారు. ఎడప్పాడిని తాను విమర్శించలేదని, నిజం చెప్పానన్నారు. వారిలో ఎవరికైనా ద్రోహం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఖర్చు పెట్టకుండా బరిలోకి దిగడం లేదన్నారు. తాను ఒక్క పైసా ఇవ్వకుండా 35లక్షల ఓట్లు పొందానని తెలిపారు.

నేడు టీవీకే ప్రత్యేక సర్వసభ్య సమావేశం

చెన్నై: టీవీకే ప్రత్యేక సర్వసభ్య సమావేశం మామల్లపురంలోని ఓ హోటల్‌లో బుధవారం జరుగనుంది. కరూర్ తొక్కిసలాట దుర్ఘటన తర్వాత పార్టీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాలంటీర్లను నియమించి వారికి శిక్షణ ఇవ్వడం, పార్టీలో వివిధ విభాగాలకు నిర్వాహకులను నియమించడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. గుర్తింపు కార్డు, వర్తమానలేఖ ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు అధిష్ఠానం తెలిపింది.

డీఎంకేలో చేరిన పాల్ మనోజ్ పాండియన్

ఆయన ఓపీఎస్ మద్దతు ఎమ్మెల్యే

చెన్నై, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మద్దతుదారుడు, ఆలంకుళం ఎమ్మెల్యే, న్యాయవాది పాల్ మనోజ్ పాండియన్ డీఎంకేలో చేరారు. తేనాంపేటలోని అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. సీనియర్ న్యాయవాది అబ్దుల్ సలీమ్ కూడా డీఎంకేలో చేరారు. వారిని శాలువా కప్పి పార్టీలోకి స్టాలిన్ ఆహ్వానించారు. వెంట డీఎంకే ప్రధానకార్యదర్శి దురైమురుగన్, ముఖ్యకార్యదర్శి కేఎన్ నెహ్రూ, ఉప ప్రధానకార్యదర్శి ఎంపీ కనిమొళి, వ్యవస్థాపక కార్యదర్శి ఆర్.ఎస్. భారతి, మంత్రులు ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, పీకే శేఖర్‌బాబు, సమాచార సంబంధాల విభాగం అధ్యక్షుడు టీకేఎస్ ఇళంగోవన్ తదితరులు ఉన్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేతలు అన్వర్‌రాజా, డాక్టర్ మైత్రేయన్ తదితరులు కొద్దినెలల కిందట డీఎంకేలో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం ఒ.పన్నీర్‌సెల్వం మద్దతుదారుడైన ఎమ్మెల్యే పాల్ మనోజ్ పాండియన్ చేరడం గమనార్హం.

పాల్ మనోజ్ పాండియన్‌ను ఆహ్వానిస్తున్న స్టాలిన్

అన్నాడీఎంకేలో ఇమడలేక..

మీడియా ప్రతినిధులతో పాల్ మనోజ్ పాండియన్ మాట్లాడుతూ... సిద్ధాంతాలను పాటించే డీఎంకేలో చేరానన్నారు. రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టని నేత స్టాలిన్ అని కొనియాడారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్, ఆ పార్టీని కాపాడుకున్న జయలలిత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని తాకట్టు పెట్టలేదన్నారు. నేటి అన్నాడీఎంకే వేరొక పార్టీని నమ్ముకుని, వారి చెప్పుచేతల్లో నడిచే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని విమర్శించారు. భాజపా శాఖగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఆ పార్టీలో ఇమడలేక డీఎంకేలో చేరానని తెలిపారు. సాయంత్రం ఆయన సభాపతి అప్పావును కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ అందించారు.

ఎన్నికలకు ఎత్తుగడ?

ఒ.పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిసామితో విభేదించినప్పటి నుంచి పాల్ మనోజ్ పాండియన్ ఆయనకు అండగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డీఎంకేలో చేరడంపై భిన్నాభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే శిబిరాన్ని ఖాళీ చేయించే చర్యల్లో భాగంగానే ఒ.పన్నీర్‌సెల్వం వర్గం నేతలపైనా డీఎంకే దృష్టి సారించిందని కొందరు భావిస్తుండగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓపీఎస్‌ను తమ గూటికి ఆహ్వానించే ఎత్తుగడకు ఇది తొలిమెట్టుగా మరికొందరు భావిస్తున్నారు.

డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా పొన్ముడి

✹ సామినాథన్‌కూ చోటు ✹ పార్టీలో పదవుల సంఖ్య పెంపు

చెన్నై, న్యూస్‌టుడే: వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ పదవి, మంత్రి పదవి కోల్పోయిన డీఎంకే సీనియర్ నేత పొన్ముడికి అధిష్ఠానం మళ్లీ అవకాశం ఇచ్చింది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 7కు పెంచిన నేపథ్యంలో ఆయనకు మళ్లీ చోటు కల్పించింది. మంత్రి సామినాథన్‌నూ ఆ పదవిలో నియమించింది. గతంలో డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శులుగా ఐ.పెరియసామి, ఏ.రాజా, కనిమొళి, అందియూర్ సెల్వరాజ్, పొన్ముడి ఉండగా వైష్ణవ, శైవ మతాలపై వివాదాస్పద తీరుతో పార్టీ పదవిని ఏప్రిల్ 11న పొన్ముడి కోల్పోయారు. అదేనెల చివరిలో మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీలో ఆయన స్థానాన్ని ఎంపీ తిరుచ్చి శివకు కల్పించారు. ఈ నేపథ్యంలో ఉప ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 7కు పెంచాలని డీఎంకే అధిష్ఠానం నిర్ణయించింది. ఆ మేరకు మంగళవారం మాజీ మంత్రి పొన్ముడి, మంత్రి సామినాథన్‌లను ఉప ప్రధాన కార్యదర్శులుగా పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నియమించారు. సామినాథన్ ఉప ప్రధానకార్యదర్శిగా నియమితులు కావడంతో అప్పటివరకు ఆయన వహించిన తిరుప్పూర్ తూర్పు జిల్లా కార్యదర్శి పదవిలో దక్షిణ జిల్లా కార్యదర్శి పద్మనాభన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ నియమించారు. దక్షిణ జిల్లా కార్యదర్శిగా ఈశ్వరసామిని నియమించారు.

వేలూరు జిల్లాకు..

పార్టీ పాలనా సౌలభ్యం, పార్టీ పనులను మెరుగుపరిచేందుకు వేలూర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలను వేలూర్ ఉత్తరం, వేలూరు దక్షిణ జిల్లాలుగా డీఎంకే అధిష్ఠానం విభజించింది. వేలూర్, అనైకట్టు, గుడియాత్తం శాసనసభ నియోజకవర్గాలతో కూడిన వేలూర్ దక్షిణ జిల్లా బాధ్యులుగా ఎమ్మెల్యే నందకుమార్, కాట్పాడి, కె.వి.కుప్పం శాసనసభ నియోజకవర్గాలతో కూడిన వేలూర్ ఉత్తర జిల్లా బాధ్యులుగా ఎంపీ కతిర్ ఆనంద్‌ను నియమిస్తున్నట్లు దురైమురుగన్ ప్రకటించారు.

ఆయనకు మళ్లీ పార్టీ పదవా? అన్నాడీఎంకే

సైదాపేట: పొన్ముడికి మళ్లీ పార్టీ పదవి ఇవ్వటాన్ని అన్నాడీఎంకే విమర్శించింది. కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిందని, ఇలాంటి సమయంలో అరివాలయం మహిళలను హేళనగా, కించపరిచేలా మాట్లాడిన పొన్ముడికి మళ్లీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అవార్డుగా ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మహిళలకు భద్రత లేని పరిస్థితి నెలకొందన్నారు. డీఎంకే మహిళలకు వ్యతిరేకమని పొన్ముడికి పదవి ఇవ్వటం ద్వారా స్పష్టమవుతోందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

(c) eenadu

పాలారు నదీ తీరంలో పురాతన నాణేలు లభ్యం

లభించిన నాణెం

మహాబలిపురం, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై జిల్లా చెయ్యార్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో చరిత్ర విభాగ ఆచార్యుడిగా పనిచేస్తున్న మదురై వీరన్ తన బృందంతో కలిసి చెంగల్పట్టు సమీప పాలారు నది పరీవాహక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశోధనలు చేపట్టారు. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న పరిశోధనల్లో పురాతన నాణేలు వెలుగుచూశాయి. ఈ సందర్భంగా మదురై వీరన్ మాట్లాడుతూ.. అవి పల్లవుల కాలం నాటి మిశ్రమలోహపు నాణేలని, కుడివైపున ఎద్దు చిత్రం, పైభాగంలో శ్రీవత్సమ చిహ్నం, వెనుక వైపు సాధారణంగా ఉందన్నారు. అదేవిధంగా విజయనగర రాజుల కాలం నాటి నాణెం ముందు భాగంలో ఎడమ వైపు ఎద్దు బొమ్మ, దాని చుట్టూ ముత్యాల దండ ఉన్నట్లు తెలిపారు. వెనుక శ్రీ కృష్ణదేవరాయల పేరు తెలుగు లిపిలో ప్రస్ఫుటించినట్లు పేర్కొన్నారు.

హైడ్రోకార్బన్ బావుల ఏర్పాటుకు పర్యావరణ అనుమతి వెనక్కి తీసుకోవాలి

విలేకరుల సమావేశంలో ప్రజా సంక్షేమ సంస్థల ప్రతినిధులు

ప్యారిస్, న్యూస్‌టుడే: రామనాథపురం, శివగంగై జిల్లాల్లో హైడ్రోకార్బన్ బావుల ఏర్పాటుకు ఓఎన్‌జీసీకి ఇచ్చిన పర్యావరణ అనుమతి వెనక్కి తీసుకోవాలని ప్రజా సంక్షేమ సంస్థలు తెలిపాయి. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. తమిళ జాతీయ కార్యకర్త కాళియమ్మాళ్ మాట్లాడుతూ... రామనాథపురం జిల్లాలో 20 చోట్ల హైడ్రోకార్బన్ బావులు తవ్వేందుకు ఓఎన్‌జీసీకి ఇచ్చిన పర్యావరణ అనుమతి రద్దు చేయాలని తెలిపారు. వ్యవసాయ జీవనాధారంగా ఉన్న జిల్లా ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు. రామనాథపురం, శివగంగై జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత ప్రత్యేక వ్యవసాయ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మాదంపట్టి రంగరాజ్‌పై చర్యలు చేపట్టొద్దు

పోలీసులకు మహిళా కమిషన్ లేఖ

ప్యారిస్, న్యూస్‌టుడే: ఫ్యాషన్ డిజైనర్ జాయ్ క్రిజిల్డాను వివాహం చేసుకున్నట్లు ప్రముఖ చెఫ్ మాదంపట్టి రంగరాజ్‌పై చర్యలు చేపట్టొద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పోలీసులకు లేఖ రాసింది. మాదంపట్టి రంగరాజ్ తనను వివాహం చేసుకున్నట్లు, రెండేళ్లుగా కలిసి ఉన్నట్లు, రెండు నెలలుగా తనతో ఉండటం లేదని, కడుపులో ఉన్న బిడ్డకు ఆయన తండ్రి అని తెలిపి గత సెప్టెంబరులో జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీసు కమిషనరేట్‌లో, మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం మహిళా కమిషన్‌లో హాజరై తన తరఫు వివరణ ఇచ్చింది. మహిళా కమిషన్ జారీ చేసిన సమన్లు ఆధారంగా మాదంపట్టి రంగరాజ్ తన భార్య శృతితో కలిసి కమిషన్‌లో హాజరయ్యారు. మాదంపట్టి రంగరాజ్, జాయ్ క్రిజిల్డా మహిళా కమిషన్‌లో రెండోసారి హాజరైన నేపథ్యంలో మూడోసారి దర్యాప్తునకు హాజరు కావాల్సిన నేపథ్యంలో జాయ్ క్రిజిల్డా ప్రసవం కావడంతో హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తరఫు నుంచి చెన్నై పోలీసు కమిషనర్, మహిళలు, పిల్లలకు వ్యతిరేకమైన నేర నియంత్రణ విభాగం డిప్యూటీ కమిషనరేట్‌కు ఓ ఉత్తరం పంపారు. మహిళా కమిషన్ దర్యాప్తులో జాయ్ క్రిజిల్డాను వివాహం చేసుకున్నట్లు, ఆమె బిడ్డకు తండ్రి తానే అని మాదంపట్టి రంగరాజ్ అంగీకరించినట్లు అందులో తెలిపారు. తదుపరి చర్యలకు పోలీసులు ప్రణాళికలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరికి సమన్లు జారీచేసి, వారిచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు, ఇద్దరూ రాజీ పడకపోతే కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

శిక్షణ పొందండి.. ప్రముఖ విద్యా సంస్థల్లో చేరండి!

❖ ప్రవేశ పరీక్షలకు తర్ఫీదు ❖ ప్రభుత్వ కళాశాలల నుంచి 180మంది విద్యార్థులు ఎంపిక

- న్యూస్‌టుడే, వడపళని

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. యూజీ, పీజీలో భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం కోర్సులు చదువుతున్న వారిలో 180 మందిని శిక్షణ కోసం ఎంపిక చేసింది. వీరంతా అగ్రశ్రేణి పరిశోధనా సంస్థల్లో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు మూడు నెలపాటు శిక్షణ అందుకోనున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. మంచి అనుభవం కలిగిన అధ్యాపకులు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితంలో సందేహాలు నివృత్తి చేయడం, గత ప్రశ్నపత్రాలకు సమాధానాలు ఇవ్వడం వంటివి చేస్తారు. డిసెంబరులో వారం రోజులు రెసిడెన్షియల్ కోచింగ్ అందుతుంది. సమయ నిర్వహణ, ప్రశ్నలను ఆకళింపు చేసుకుని త్వరగా సమాధానాలు ఎలా ఇవ్వాలో కూడా నేర్పుతారు. దీని తర్వాత ఆన్‌లైన్ సెషన్లు, బృంద చర్చలు జరుగుతాయని ఉన్నత విద్యాశాఖ అధికారి

ఒకరన్నారు. యూజీ విద్యార్థులకు ఐఐటీ జేఏఎం (మాస్టర్స్ కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్), జేఈఎస్ట్(జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్) టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), (గ్రాడ్యుయేట్ స్కూల్ (జీఎస్) లాంటి ప్రవేశ పరీక్షలకు హాజరు కావడానికి శిక్షణ ఇస్తారు. పీజీ విద్యార్థులకు 'గేట్(గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)', ఎన్ఈట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు శిక్షణ ఉంటుంది.

30కి పైగా సంస్థలు

శిక్షణానంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులు బెంగళూరులోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ)', రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), టీఐఎఫ్ఆర్, ఐఐటీ లాంటి 30కి పైగా పరిశోధనా సంస్థల్లో ప్రవేశాలు పొందే వీలుంటుంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎన్ఎస్‌సీహెచ్ఈ) దరఖాస్తు రుసుమును అందించనుంది. ప్రశ్నపత్రాలలోని సమస్యల గురించి సందేహాలు అడగటానికి, సమాధాన చర్చలు జరిపేందుకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

విద్యార్థినులే అధికం

ఎంపిక చేసిన 180 మందిలో ఎక్కువ మంది విద్యార్థినులుండటం గమనార్హం. వీరంతా ధర్మపురి, తిరువణ్ణామలై, తిరునెల్వేలి సహా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారని అధికారులన్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం బోధించే ఆచార్యులు, లెక్చరర్లు కూడా విశ్లేషణాత్మక ప్రశ్నలు తీసుకుని సమస్యలను పరిష్కరించడానికి నవంబరులో ఓ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది.

'ఐఐటీఎం'లో పెరుగుతున్న జింకల సంతతి

బ్లాక్ బక్

వడపళని, న్యూస్‌టుడే: ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో అంతరించిపోతున్న 'బ్లాక్ బక్' అనే దేశీయ జింకల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల అటవీ శాఖ చేపట్టిన గణనలో 80కి పైగా బ్లాక్‌బక్స్ ఉన్నట్లు తేలింది. ఈ జంతువులకు నిరంతరం ఆవాస రక్షణ కల్పించాలని, ప్రాంగణంలో వాహనాల రాకపోకలు పరిమితం చేయాలని తమ సహకారంతో పర్యవేక్షించాలని ఐఐటీకి అటవీశాఖ సూచించింది. సాధారణ సర్వేలు, కెమెరా ట్రాప్‌ల ద్వారా వాటి కదలికలపై నిఘా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. 80 జింకల్లో అల్బినో రకానికి చెందిన బ్లాక్‌బక్ కూడా కనిపించిందని, చెన్నై మహానగరం నడిబొడ్డున, సువిశాలమైన విద్యా సంస్థలో జింకల సంఖ్య పెరుగుదల ఓ ఆశాజనకమైన సంకేతమని వివరించారు.

చట్టాన్ని నిలబెట్టే తీర్పులపై దృష్టి సారించాలి

ప్యారిస్, న్యూస్‌టుడే: తిరుప్పూర్ కేదార్ ఆస్పత్రి కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేపట్టేందుకు లైసెన్సు ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది. కేదార్ ఆస్పత్రి డైరెక్టర్ కార్తిక్ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ స్వామినాథన్ ఎదుట మంగళవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు చట్టాన్ని నిలబెట్టే తీర్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారోనని ఆందోళన చెందకూడదని న్యాయమూర్తి తెలిపారు.

బృహదీశ్వర ఆలయంలో మహాభిషేకం ప్రారంభం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: అరియలూరులోని జయంకొండ వద్ద గంగైకొండ చోళపురంలో మహాభిషేకం ప్రారంభమైంది. ఇక్కడి బృహదీశ్వర ఆలయంలో ఏటా ఐప్పసి మాసం పౌర్ణమి రోజున అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం బుధవారం జరగనుంది. మంగళవారం బృహదీశ్వర సామి, అంబాళ్‌కు అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి మహాదీపారాధన చేశారు.

మైనారిటీల సంక్షేమశాఖ పథకాలపై సమీక్ష

సమావేశంలో మంత్రి నాజర్, అధికారులు

సైదాపేట, న్యూస్‌టుడే: మైనారిటీల సంక్షేమశాఖ పథకాలపై సమీక్ష సమావేశం మంగళవారం చెన్నై సచివాలయంలో జరిగింది. దీనికి శాఖ మంత్రి నాజర్ నేతృత్వం వహించారు. శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించిన పథకాలు, వాటి అమలు, ప్రస్తుత స్థితి తదితర అంశాల గురించి చర్చించారు. సమావేశంలో శాఖ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.

స్వర్ణ దేవాలయం తరఫున కళాకారులకు ఆర్థికసాయం

సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించి పరిశీలిస్తున్న ఉదయనిధి స్టాలిన్

వేలూరు, న్యూస్‌టుడే: వేలూరు సమీపంలోని శ్రీనారాయణి పీఠాధిపతి శక్తి అమ్మ 50వ జయంతిని పురస్కరించుకొని వేలూరు స్వర్ణ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 మంది జానపద కళాకారులు పాల్గొని ప్రదర్శన ఇచ్చారు. కళాకారులకు స్వర్ణ దేవాలయం తరఫున ఉదయనిధి స్టాలిన్ ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ.. పేదలకు విద్య, వైద్యం అందించడంలో శ్రీనారాయణి పీఠం సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం నారాయణి పీఠం ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు.

జల్లికట్టు పోటీల్లో వ్యాఖ్యాతల సంఖ్య పెంచాలి

ప్యారిస్, న్యూస్‌టుడే: మదురై జల్లికట్టు పోటీల్లో ఒక్కో రౌండ్‌కి ఒక్కో వ్యాఖ్యాతను నియమించాలని కోరుతూ తమిళనాడు జల్లికట్టు సంక్షేమ సంఘం తరఫున మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. మదురైలో జరిగే జల్లికట్టు పోటీల్లో వ్యాఖ్యాతలు కొన్ని ఎద్దుల పేర్లు మాత్రమే చెప్పేందుకు ఎద్దుల యజమానుల వద్ద నగదు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. పోటీల సమయంలో పుదుక్కోట్టై, తిరుచ్చి మొదలైన పలు జిల్లాల నుంచి వ్యాఖ్యాతలను రప్పిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యాఖ్యాతలు ఎద్దుల యజమానుల నుంచి డబ్బులు తీసుకొని కొన్ని ఎద్దుల పేర్లను పలుమార్లు చెబుతుండటంతో గెలుపుని ప్రకటించడంలో గందరగోళం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా డబ్బులు ఇవ్వని యజమానుల ఎద్దుల పేర్లు చెప్పకుండా వెళ్లిపోతున్నారని చెప్పారు. కావున ఒక్కో రౌండ్‌కి ఒక్కో వ్యాఖ్యాతను నియమించాలని, మదురై జిల్లాకు చెందిన వారినే నియమించాలని కోరారు.

మృతుడి కుటుంబానికి డీఎంకే తరఫున ఆర్థిక సాయం

బ్యాంకు చెక్కు అందిస్తున్న స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మరణించిన డీఎంకే కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయాన్ని పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ అందించారు. డీఎంకే తిరునెల్వేలి పశ్చిమ జిల్లా కార్యకర్త మేఘలింగం ఇటీవల కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన సతీమణి సెల్వికి పార్టీ తరఫున రూ.10లక్షల బ్యాంకు చెక్‌ను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళవారం అన్నా అరివాలయంలో అందించారు. వెంట పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆర్.ఎస్.భారతి, మంత్రి కె.ఎన్.నెహ్రూ తదితరులు ఉన్నారు.

మహిళలకు భద్రత కల్పించాలి

నినాదాలు చేస్తున్న వానతి శీనివాసన్ తదితరులు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: మహిళలకు రూ.వెయ్యి ఇస్తే సరిపోదని భద్రత కూడా కల్పించాలని భాజపా జాతీయ మహిళా విభాగ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ అన్నారు. కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ కోవైలో సోమవారం సాయంత్రం నిరసన జరిగింది. మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు సురక్షితంగా తిరగాలంటే పెప్పర్ స్ప్రే తీసుకెళ్లాలని, లైంగిక వేధింపులకు పాల్పడేవారిని కాల్చి చంపడానికి చట్టం కావాలని డిమాండ్ చేశారు.

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ఉదయనిధి స్టాలిన్

ప్రభుత్వ సంక్షేమ సాయం పంపిణీ

వేలూరు, నూస్‌టుడే: వేలూరు నగరంలోని కోట మైదానంలో మంగళవారం లబ్ధిదారులకు సంక్షేమ సాయం పంపిణీకి సంబంధించి భారీ బహిరంగ సభ జరిగింది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు తమ ఉత్పత్తులు విక్రయించేందుకుగాను ప్రభుత్వ బస్సుల్లో 100 కి.మీ ఉచితంగా ప్రయాణించేందుకు గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం పలు పథకాల కింద లబ్ధిదారులకు సంక్షేమ సాయం పంపిణీ చేశారు. పూర్తయిన 31 ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.17.91 కోట్ల విలువైన 15 నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

నగరంలో వ్యాహ్యాళి.. నిలిచిన వాహనాలు

పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వేలూరు నగరానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి ఉధయనిధి స్టాలిన్ సోమవారం రాత్రి వేలూరు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బస చేశారు. మంగళవారం ఉదయం హోటల్ నుంచి వ్యాహ్యాళి (వాకింగ్) చేశారు. విరుదంపట్టు మార్గంగా వేలూరు కోట వైపు నడిచి వెళ్తుండగా ఆయన్ను చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. ఆయనతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. దీంతో ఆ మార్గంలో 20 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. అందులో అంబులెన్స్ కూడా చిక్కుకోవడం గమనార్హం.

తిరువొత్తియూరు ఐటీఐలో ప్రవేశాలకు 14 వరకు గడువు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై తిరువొత్తియూరులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో పలు వృత్తి విద్యా కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నెల 14వ తేదీ వరకు ప్రవేశాలకు గడువు పొడిగించామని, పదో తరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తుతో పాటు మార్కుల జాబితా, బదిలీ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్ కార్డు, అయిదు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జత చేయాలి. మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్, ప్లాంట్ లాజిస్టిక్స్‌లో ఏడాది కోర్సు, టెక్నీషియన్ మెకట్రానిక్స్‌లో రెండేళ్ల కోర్సు ఉంటాయి. ప్లస్‌టూ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా కోర్సుల్లో చేరడానికి అర్హులు.

స్టార్టప్ వ్యవస్థాపకులకు సాయం

స్టార్టప్స్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ తదితరులు

వడపళని: స్టార్టప్ వ్యవస్థాపకులకు సాయమందించేందుకు 'ఐఐటీ మద్రాస్'లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్స్ అండ్ రిస్క్ ఫైనాన్సింగ్(సీఆర్ఈఎస్టీ) చొరవ తీసుకుంది. ఈ చొరవతో దేశంలోని శక్తివంతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలోని ఇతర వాటాదారులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. దీనిని రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ శాఖ మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ ఇటీవల జరిగిన 'టీఎన్ గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్'లో ప్రారంభించారు. సీఆర్ఈఎస్టీ విభాగ హెడ్, ఆచార్యులు తిల్లైరాజన్ మాట్లాడుతూ 'సమాచార అసమానత చాలాకాలంగా వ్యవస్థాపకులకు అతి పెద్ద అడ్డంకులలో ఒకటి. స్టార్టప్స్ ఫర్ ఆల్ ప్రణాళిక ద్వారా, ప్రతి వ్యవస్థాపకుడికి మాత్రమే కాకుండా ప్రతి పౌరుడికి వారి స్థానం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ, వారి స్టార్టప్‌ల కోసం మంచి పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఉందన్నారు.

ఎన్నికల సంఘం కుట్రను అడ్డుకోవాలి: డీఎంకే

ఓటర్ల జాబితా చూపుతున్న డీఎంకే కార్యకర్తలు

తిరుత్తణి, న్యూస్‌టుడే: సర్ పేరిట ఎన్నికల సంఘం చేపట్టిన కుట్రను అడ్డుకోవాలని తిరుత్తణి డీఎంకే నేతలు పార్టీ వర్గీయులకు పిలుపునిచ్చారు. తిరువళ్లూరు పశ్చిమ జిల్లా డీఎంకే కార్యదర్శి ఎస్.చంద్రన్ సూచన మేరకు తిరుత్తణి ఉత్తర మండల డీఎంకే కార్యదర్శి ఏఎల్ విజయకుమార్ అధ్యక్షతన ఎన్ఎన్ కండిగైలో కార్యనిర్వాహక సమావేశం మంగళవారం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో గందరగోళం సృష్టించడానికి ఎన్నికల సంఘం కుట్ర పన్నే అవకాశం ఉన్నందున, పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

5, 8 తేదీల్లో మెము సర్వీసులు తాత్కాలిక రద్దు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై ఎగ్మూరు-విళుపురం సెక్షనులోని దిండివనం యార్డులో లైన్ బ్లాక్, ఇతర పనుల కారణంగా 5, 8 తేదీల్లో పలు మెము సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు దక్షిణ రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

● **66045** తాంబరం-విళుపురం మెము 09.45 రైలు ఓలకూరు నుంచి నడుస్తుంది. ● **66046** విళుపురం-చెన్నై బీచ్ మెము 13.40 రైలు ఓలకూరు నుంచి బయలుదేరుతుంది.

ఆలస్యంగా నడిచేవి... తిరువనంతపురం డివిజన్‌లో జరుగుతున్న ఇంజినీరింగు పనుల కారణంగా ● **16127** తాంబరం-గురువాయూర్ 6న 10.47కి బయలుదేరే రైలు మార్గంలో 85 నిమిషాలు, 8వ తేదీ 55 నిమిషాలు, 11వ తేదీన 30 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి.

హెర్బల్ హుక్కా బార్లపై నిషేధం ఉండాల్సిందే

ప్రభుత్వానికి టీఎన్‌పీఎఫ్‌టీసీ అభ్యర్థన

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: హుక్కా బార్లు, హెర్బల్ హుక్కాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయకూడదని తమిళనాడు పీపుల్స్ ఫోరమ్ ఫర్ టొబాకో కంట్రోల్(టీఎన్‌పీఎఫ్‌టీసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. హుక్కాలో హెర్బల్ పదార్థాలున్నట్లు బార్ యజమానులు నిరూపించగలిగితే నిషేధాన్ని ఎత్తివేయాలని తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ వేదిక సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. హుక్కాలో హెర్బల్ పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీలు చేసేందుకే యంత్రాంగం వేలాది దుకాణాలకు తిరగాల్సి ఉంటోందని, ఇది చాలా కష్టతరమైన ప్రక్రియగా పేర్కొన్నారు. హెర్బల్ హుక్కా వాడకానికి ప్రామాణిక విధానాన్ని(ఎస్‌వోపీ) రూపొందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మౌఖిక ఆదేశాలివ్వడం తమకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ సిరిల్ అలెగ్జాండర్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకవేళ ప్రభుత్వం అమల్లోకి తెస్తే.. అసలు నిషేధం అనే స్ఫూర్తికి దెబ్బ తగులుతుందని వారన్నారు. హుక్కా ఏదైనా హుక్కానేనని, యువతకు ప్రమాదమని వివరించారు. తమ అభ్యర్థనను రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రూపంలో పంపామని ఆయన తెలిపారు.

అర్ధనారీశ్వరునికి ఘనంగా అన్నాభిషేకం

స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించిన దృశ్యం

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అన్నాభిషేక ఉత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న గిరిప్రదక్షిణ బాటలో ఉన్న 11 సన్నిధుల్లో అన్నాభిషేక కార్యక్రమం జరిపారు. అలాగే ప్రధాన ఆలయంలో ఉదయం మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. ఆ సమయంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు.

నేడు సంగమేశ్వరస్వామి ఆలయంలో..

పళ్లిపట్టు: తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు బస్టాండు సమీపంలో ఉన్న పార్వతి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేక ఉత్సవం బుధవారం జరగనుంది. ఈ సందర్భంగా మూలవర్లకు ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు జరుగుతాయి. తర్వాత అన్నాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అభిషేకం చేసిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

ఆలయ ఉత్సవం.. పురుషులకు ప్రత్యేకం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: తేని జిల్లా ఆండిపట్టి సమీపం డి.ఆనైకరపట్టిలో సడైయాండి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా ఐప్పసి మాసంలో ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో పురుషులు మాత్రమే పాల్గొనడం గమనార్హం. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ముందుగా సడైయాండి స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు. ఉత్సవంలో డి.అనైకరపట్టి, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పురుషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 105 మేకలను బలిచ్చి మాంసం వండి భక్తులకు విందు ఏర్పాటు చేశారు.

పక్షుల వేట ప్రాంతం.. అభయారణ్యంగా రూపాంతరం

వేడంతాంగళ్‌లో సీజన్ ప్రారంభం

మహాబలిపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా మధురాతకం తాలూకా వేడంతాంగళ్‌లో భారతదేశంలోనే మొట్టమొదటి పక్షుల అభయారణ్యం 1936లో ఏర్పాటైంది. 2022లో రామ్‌సర్ ప్రదేశంగా ప్రకటించారు. ఏటా ఇక్కడికి 40వేలకు పైగా వలస పక్షులు వస్తాయి. ఇక్కడి చెరువులోని చెట్లపై వాలిన పక్షులు విసర్జించే వ్యర్థాలు నీటిలో కలవడంతో ఆనీరు పారే పంటలు మంచి దిగుబడినిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రాంతాన్ని 17వ శతాబ్దం మొదట్లో ధనవంతులు, బ్రిటిష్ సైనికులు పక్షుల వేట ప్రదేశంగా మార్చుకున్నారు. 18వ శతాబ్దం చివర్లో స్థానికులు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువుకు వచ్చే వలస పక్షులను కాపాడటానికి బ్రిటిష్ ప్రభుత్వం 1798లో పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది. 19వ శతాబ్దంలో అప్పటి జిల్లా కలెక్టర్ దీన్ని రక్షిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1936లో అధికారికంగా వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు.

రెట్టింపై తిరుగు పయనం

1962 జూన్ 4న మద్రాస్ ఫారెస్ట్ చట్టం 1882 ప్రకారం చెరువు పరిసరాల్లో ఉన్న చిత్తడి భూములను రిజర్వ్ ప్రాంతంగా ప్రకటించారు. అనంతరం 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం 1996లో చుట్టుపక్కల 5 కి.మీ పరిధిని అభయారణ్యంలో భాగంగా ప్రకటించడంతో 1998 జులై 8న తుది నోటిఫికేషన్ జారీ అయ్యింది. 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిచిన్న అభయారణ్యం కావడంతో ప్రధాన చెరువుతో అనుసంధానించారు. 16 అడుగుల లోతున్న చెరువు నీరు 250 ఎకరాలకు సాగునీరందిస్తోంది. ఏటా అక్టోబరులో ఇక్కడికి సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, సైబీరియా, కెనడా, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి లిటిల్ కార్మొరెంట్, లిటిల్ ఎగ్రేట్, యురేషియన్ స్పూన్ బిల్ తదితర 21జాతులకు చెందిన సుమారు 40వేల పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తి చేసుకొని 70వేల పక్షులుగా ఏప్రిల్, మే నెలల్లో స్వస్థలాలకు తిరిగి వెళ్తుంటాయి. ప్రస్తుతం ఇక్కడికి సుమారు 13వేల పక్షులు రావడంతో సీజన్ ప్రారంభమైంది.

చెరువులో చెట్లపై వాలిన విదేశీ పక్షులు

పొళ్లాచ్చిలో చిరుత సంచారం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపం ఆనైమలై వద్ద కుప్పుచ్చిపుదూర్ మేట్టుపది ప్రాంతంలో వారం రోజులుగా ఓ చిరుతపులి సంచరిస్తోంది. పంట పొలాల్లో ఉన్న మేకలు, ఆవులపై దాడిచేసి చంపుతోందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ఆ ప్రాంతంలోని ఓ రైతు తోటలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

అన్నా అరివాయలంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మంగళవారం తమిళనాడు కమ్మనాయుడు మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రన్ గెంగుస్వామి నాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.మోహన్ తదితరులు కలిసి కోయంబత్తూర్‌లోని అవినాశి పైవంతెనకు జి.డి.నాయుడు పేరును పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వెంట మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, మాజీ ఎంపీ ఆర్.ఎస్.భారతి తదితరులు ఉన్నారు. - న్యూస్‌టుడే, చెన్నై

దర్శకుడు దయాళన్‌కు కర్ణాటక రాష్ట్ర పురస్కారం

చెన్నై, న్యూస్‌టుడే: విళుపురానికి చెందిన దయాళ్ పద్మనాభన్ కన్నడంలో 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన 'ఆ కరాళ రాత్రి' చిత్రం తర్వాత తెలుగులో 'అనగనగా ఓ అతిథి', తమిళంలో 'కొండ్రాల్ పావం' పేరిట పునర్నిర్మించారు. 2018లో కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల కోసం ఉత్తమ చిత్రంగా 'ఆ కరాళ రాత్రి', ఉత్తమ దర్శకుడిగా దయాళ్ పద్మనాభన్‌ను ఎంపిక చేశారు. 2020లో పురస్కారాలు ప్రకటించినా కొవిడ్ కారణంగా ప్రదానోత్సవం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మైసూర్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా పురస్కారాన్ని దయాళ్ పద్మనాభన్ అందుకున్నారు. 2014లో కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆయన పురస్కారాలు అందుకోవడం గమనార్హం. దీని గురించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 37ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్న తనకు ప్రాంతీయ, భాషాభేదం లేదన్నారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి కేటగిరీల్లో పురస్కారాలు అందించినందుకుగాను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. మాతృభాష తమిళంలోనూ పలు పురస్కారాలు అందుకోవాలన్నదే తన ఆకాంక్షగా వెల్లడించారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి పురస్కారం అందుకుంటున్న దయాళన్

పరాశక్తి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

చెన్నై: సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ తన 25వ చిత్రంగా 'పరాశక్తి'లో నటిస్తున్నారు. ఆకాశ్ భాస్కరన్‌కు చెందిన డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల నాయిక. ఇతర ముఖ్య పాత్రల్లో అథర్వ, రవి మోహన్, ఫజిల్ జోసెఫ్ నటిస్తున్నారు. చిత్రీకరణ పనులు ముగిసి నిర్మాణానంతర పనులు జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న పొంగల్ సందర్భంగా విడుదల కానుంది.

ప్రోమోలోని సన్నివేశం

మలేసియా ఖైదీని కలిసిన కార్తి

చెన్నై: లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి నటించి 2019లో విడుదలైన చిత్రం 'ఖైదీ'ని ప్రస్తుతం మలాయ్ భాషలో పునర్నిర్మించారు. ఆ చిత్రం గురువారం మలేసియాలో విడుదల కానున్న సందర్భంగా ప్రత్యేక ఆటను మంగళవారం ప్రదర్శించారు. సినిమా చూసేందుకు కార్తి మలేసియా వెళ్లారు. ఈ సందర్భంగా ఆ చిత్ర కథానాయకుడిని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

మలాయ్ నటుడితో కార్తి

నటులు రాజకీయాల్లో నటించకూడదు

శరత్‌కుమార్

చెన్నై: నటి నమిత, ఆమె భర్త వీర కలిసి చెన్నైలో యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటుడు, భాజపా నిర్వాహకుడైన శరత్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని తెలిపారు. ఆ మేరకు నటులు రాజకీయాల్లోకి రావచ్చని, అయితే రాజకీయాల్లోనూ నటించకూడదని సూచించారు. రాజకీయ నేతలు కార్యకలాపాలు, వారి ద్వారా వంటి విషయాలను ప్రజలు గ్రహించాలని హితవు పలికారు. అర్హులైనవారు రాజకీయాల్లోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు.

మాట్లాడుతున్న శరత్‌కుమార్

కోవై ఘటనపై జేమ్స్ వసంతన్ వివాదాస్పద పోస్టు

చెన్నై, న్యూస్‌టుడే: కోయంబత్తూర్‌లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. తన 'ఎక్స్' పేజీలో ఆయన... ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రసార మాధ్యమాల్లో చూసినప్పుడు బాధ కలిగిందని, ఆమె బాయ్ ఫ్రెండ్‌పై తనకు కోపం వచ్చిందన్నారు. పగటిపూటే సెల్‌ఫోన్, మెడలోని గొలుసు లాక్కెళ్తున్న ఘటనలు సర్వసాధారణమైన కాలంలో రాత్రి సమయంలో అలాంటి ప్రాంతానికి బాధితురాలు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. అలాంటి ప్రాంతానికి ఓ యువతిని రాత్రి సమయంలో తీసుకెళ్లేటప్పుడు ఆమెను కాపాడే దమ్ము యువకుడిలో ఉండాలన్నారు. ప్రస్తుతం బాధితురాలు కోల్పోయినదానిని అతడు తిరిగి ఇవ్వగలడా అని ప్రశ్నించారు. నిందితులను గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు మిత్రులను వదులుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన బాధితురాలిని నిందిస్తూ చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నెటిజన్లు గళం విప్పారు.

డీఎంకే ప్రభుత్వంలో శాంతిభద్రతలు నాశనం

ఒ.పన్నీర్‌సెల్వం

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను నాశనం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ఆరోపించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... డీఎంకే అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ప్రతిరోజూ హత్యలు, అత్యాచారాలు, చోరీలు, దోపిడీలు, తదితర నేరాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా కోయంబత్తూర్‌లో కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు. మహిళలు ఇంటి నుంచి బయటకు రాలేని విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆగ్రహించారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్టాలిన్ శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. కోయంబత్తూరు ఘటనలో నేరస్థులను అరెస్టు చేసి, కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిసెంబరు 14న 'చెన్నై హాఫ్ మారథాన్'

వడపళని, న్యూస్‌టుడే: భారత నావికా దళం ఈ ఏడాది డిసెంబరు 14న 'చెన్నై హాఫ్ మారథాన్' నిర్వహించనున్నట్టు పీబీలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కావేరి హాస్పిటల్ వైద్య భాగస్వామిగా ఉండనున్న మారథాన్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సమర్పిస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి నావల్ ఏరియా నావల్ అధికారి ఇన్‌ఛార్జి, కమొడోర్ సువరత్ మాగన్ అధికారికంగా 'రేస్ డే టీ షర్ట్'ను మంగళవారం విడుదల చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజరు, జోనల్ హెడ్ టీఎస్ సురేష్, కావేరి హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, చీఫ్ కార్డియోలజిస్ట్ డాక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి, రేస్ మేనేజ్‌మెంట్ పార్ట్‌నర్ నాగరాజ్ అడిగా పాల్గొన్నారు. మారథాన్ మూడు కేటగిరీలుగా ఉంటుంది. ఐఎన్ఎస్ అడయార్ హాఫ్ మారథాన్ 21.1 కి.మీ., ఐఎన్ఎస్ పరుండు 10, ఐఎన్ఎస్ పల్లవ 5 కి.మీ వరకు జరగనుంది. నేపియర్ వంతెన నుంచి ఐఎన్ఎస్ అడయార్ బీచ్ వరకు మారథాన్ ఉంటుంది. విజేతకు రూ.10 లక్షల విలువైన బహుమతులందజేస్తారు. వెబ్‌సైట్‌లో అన్ని కేటగిరీల వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు.

టీ షర్టు విడుదల చేస్తున్న సువరత్ మాగన్. చిత్రంలో టీఎస్ సురేష్, డాక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి తదితరులు

పుదుచ్చేరి ఇండియా కూటమిలో సీట్ల కోసం పోటాపోటీ

ఆర్యేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో ఇండియా కూటమి నాయకత్వంపై డీఎంకే, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రమవుతోంది. తమ నాయకత్వంలో పాలన రావాలని డీఎంకే భావిస్తుండగా కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి పొందడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మొత్తం 30 సీట్లున్న 20 స్థానాలను రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఐదేళ్ల కాలం కొనసాగిన కాంగ్రెస్ నేతలు గిరీష్ చోడంకర్, సూరజ్ హెగ్డే కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. కాంగ్రెస్ 20 నియోజకవర్గాలలో పోటీ చేయాలని కార్యనిర్వాహకులు స్పష్టం చేశారు. పార్టీకి అనుకూలమైన 20 సీట్ల జాబితాను కూడా అందించారు. అందులో డీఎంకే, వీసీకేలు గతసారి పోటీ చేసిన స్థానాలు కూడా ఉన్నాయి. కిందటిసారి కాలాపట్టు, రాజ్‌నివాస్, ఉరులైయాన్‌పేట్టై, నెల్లితోప్పు, మన్నాడిపట్టు, తిరుపువనై, కారైక్కాల్ పశ్చిమ నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేసింది. ఉలవర్కరై నియోజకవర్గంలో వీసీకే బరిలో నిలిచింది. ఈ స్థానాలన్నింటినీ ప్రస్తుతం కాంగ్రెస్ తాను కోరుకుంటున్న జాబితాలో చేర్చుకుంది. కారైక్కాల్ సౌత్‌లో, జిల్లా డీఎంకే నిర్వాహకుడు నజీమ్ గతసారి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ఆ నియోజకవర్గాన్ని కూడా అడుగుతుండటం డీఎంకేను షాక్‌కు గురిచేసింది. 2021 ఎన్నికల్లో విల్లియనూర్, బర్గూర్, నెల్లితోప్పు, కాలాపట్టు నియోజకవర్గాలను డీఎంకేకు తాము వదిలేశామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కచ్చితంగా అధికారంలోకి వస్తామని డీఎంకే, కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి.

పుదుచ్చేరి డీఎంకే ఆర్గనైజర్ శివ, కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యలింగం

కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ నియోజకవర్గంలోని పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు దరఖాస్తులను అందజేస్తున్న ఆర్డీవో బాలాజీ - శ్రీపెరుంబుదూర్, న్యూస్‌టుడే

జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటా

సాయం అందించాలని బాలిక వినతి

టీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు సాయం అందించాలని ఐదో తరగతి విద్యార్థిని కోరుతోంది. సేలం స్టీల్‌ప్లాంట్ సమీపంలోని మారమంగళంపట్టి కురింజినగర్‌కు చెందిన పొన్నుస్వామి, జీవా దంపతులు కూలీలు. వారి కుమార్తె నిషాందిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసు నుంచే వివిధ ప్రాంతాల్లో జరిగిన పరుగు పందెం, మారథాన్ వంటి అనేక పోటీలలో పాల్గొని 21 పతకాలను సాధించింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా ఉందని, ప్రయాణ, ఆహార, వసతి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు తెలిపారు. తనకు సాయం చేయాలని మంగళవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు.

నిషాందిని

నిండుకుండలా చెంబరంబాక్కం చెరువు

శ్రీపెరుంబుదూర్, న్యూస్‌టుడే: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో చెన్నై నగర తాగునీటి అవసరాలు తీరుస్తున్న ప్రధాన జలవనరుల్లో ఒకటైన శ్రీపెరంబుదూర్ సమీపంలో ఉన్న చెంబరంబాక్కం చెరువు పూర్తిగా నిండింది. పూర్తి సామర్థ్యం 24 అడుగులుకాగా ప్రస్తుతం 22 అడుగుల నీరుంది. దీంతో చెన్నై తాగునీటి అవసరాలకు సెకనుకు 100 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అధికారులు నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

దిగువకు విడుదలవుతున్న నీరు

ఉచిత ప్రసాదం వృథా

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రసాదం వృథా అవుతోంది. నాణ్యత బాగున్నా భక్తులకు మోతాదుకు మించి పంపిణీ చేయడంతో చాలా మంది ప్రసాదం దొన్నెలను అక్కడే ఉంచేసి వెళ్లిపోతున్నారు. తిరుపతి అనుబంధ ఆలయాల్లో కొంచెంగా ప్రసాదం ఎన్ని దఫాలైనా పంపిణీ చేస్తుంటారు. ఇక్కడ మోతాదు పెంచి ఇవ్వడం, పంపిణీ చేసే వాళ్లకు ప్రత్యామ్నాయ సిబ్బంది లేకపోవడంతో ఈ తరహా వృథా జరుగుతోంది. అదనంగా పంపిణీ సిబ్బందిని అందుబాటులో ఉంచి ఆలయం తెరచి ఉన్నంత వరకు ప్రసాదం వితరణ చేసే విధంగా అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

ప్రసాద పంపిణీ ప్రదేశంలో వదలిపెట్టి వెళ్లిన దృశ్యం

ఏ స్త్రీకి జరగకూడని దారుణం

సామూహిక అత్యాచార ఘటనపై ఉపరాష్ట్రపతి ఖండన

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచార ఘటనను ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఖండిస్తూ ఇది ఏ స్త్రీకి జరగకూడని దారుణ విషయమన్నారు. కోవైలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంగు గడ్డపై ఇలా జరగడం భరించలేని విషయమన్నారు. నిందితులకు గరిష్ఠ శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత అని తెలిపారు. ఆ సోదరి, ఆమె తల్లిదండ్రులకు సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు

కాంచీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు కాంచీపురం నగరంలోని గాంధీ రోడ్డు దెబ్బతింది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గుర్తించిన రహదారులశాఖ అధికారులు నగరంలో దెబ్బతిన్న ప్రధాన మార్గాల్లో మరమ్మతు పనులు చేపట్టారు.

గుంతలు పూడుస్తున్న దృశ్యం

'ఉంగళుడన్ స్టాలిన్' శిబిరం

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే చంద్రన్

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి నియోజకవర్గంలోని కార్తికేయపురం పంచాయతీ సరస్వతీ నగర్ మాధ్యమిక పాఠశాలలో మంగళవారం ఉంగళుడన్ స్టాలిన్ పథక శిబిరం జరిగింది. ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్హులకు సాయం అందజేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

యువకుడి అరెస్టు

వేలూరు, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన మునియప్పన్ కుమారుడు వల్లరసు(26) తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని పూందకుట్టిపల్లం ప్రాంతంలో ఉన్న సోదరి ఇంటికి వచ్చాడు. స్థానికంగా ఉన్న మానసిక దివ్యాంగురాలిని మంగళవారం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అక్కడకు రావడంతో వల్లరసు పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలి బంధువులు వెంబడించి పట్టుకుని జోలార్‌పేట పోలీసులకు అప్పగించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, రూ.300 ఎస్ఈడీ టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటలు పట్టనుంది. సోమవారం స్వామివారిని 66,322 మంది భక్తులు దర్శించుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ సహా ఇద్దరి మృతి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్ జిల్లా గోపి సమీపం ఒత్తక్కుదిరై కరట్టాంగాట్టు గార్డెన్‌కు చెందిన మనోహరన్, రంగనాయకి(72) దంపతులు. వీరికి సాణార్‌పాలయంలో వాణిజ్య సముదాయం ఉంది. ప్రతిరోజు రంగనాయకి అక్కడకు వెళ్లి వచ్చేవారు. ఇదిలా ఉండగా సోమవారం తన సోదరి అల్లుడు సిరువలూర్‌కు చెందిన మురుగన్(55)తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఒత్తక్కుదిరైలోని నాలుగు రోడ్ల కూడలి దాటుతున్న సమయంలో వంట గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదంలో రంగనాయకి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో పోరాడుతున్న మురుగన్‌ని గోపి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ సిరువలూర్‌కు చెందిన మెయ్యరసన్(20)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన ఇద్దరు వృద్ధురాళ్లు...

టీనగర్: సేలం జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు వృద్ధురాళ్ల మృతదేహాలు నీటి తొట్టెలో తేలాయి. తారమంగళం పట్టణానికి చెందిన పాపాయి (70), పెరియమ్మాళ్ (75) ఇద్దరూ స్నేహితులు. వీరు ఆదివారం ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుచోట్ల గాలించారు. ఈ నేపథ్యంలో సోమవారం తారమంగళం అమ్మనైజి అనే వ్యక్తికి చెందిన కళాశాలలోని నీటి తొట్టెలో వారి మృతదేహాలు తేలుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

లారీ ఢీకొని కార్మికుడు...

విల్లివాక్కం: ధర్మపురి జిల్లా పాపిరెడ్డిప్పట్టి సమీపం పైయర్‌నత్తంకి చెందిన వీరభద్రన్(68) కార్మికుడు. సోమవారం అదే గ్రామానికి చెందిన చెన్నయ్యన్(58)తో కలిసి ద్విచక్ర వాహనంపై బొమ్మిడి రోడ్డులో వెళ్తుండగా దేవరాజ్‌పాలయం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఘటనలో వీరభద్రన్ అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నయ్యన్ గాయపడ్డాడు. ఘటనపై పాపిరెడ్డిప్పట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో మరొకరు...

విల్లివాక్కం: ధర్మపురిలో డీఎంకే ఎంపీ ఎ.మణి ఇంట వివాహ వేడుక సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలకడానికి నగరంలోని రోడ్ల వెంబడి, డివైడర్లపై డీఎంకే జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తడంగం ప్రాంతంలో నాటిన పార్టీ జెండాలను కార్మికులు తొలగిస్తుండగా జెండాకున్న ఇనుప గొట్టం పైన ఉన్న విద్యుత్తు తీగలకు తగిలింది. సేలం జిల్లా మేట్టూరుకు చెందిన జీవా(49) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురవడంతో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.

కంటైనర్ లారీ బోల్తాపడి డ్రైవరు...

అరక్కోణం: రాణిపేట జిల్లా వాలాజాపేట సమీపం వన్నివేడు వద్ద చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ కంటైనర్ లారీ మంగళవారం తెల్లవారు జామున అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పల్లంలో బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాలాజాపేట పోలీసులు క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. మృతుడు కరూర్ ప్రాంతానికి చెందిన వేలుస్వామి(50)గా తెలిసింది.

లారీని క్రేన్ సాయంతో పైకి లేపుతున్న దృశ్యం

నీళ్ల తొట్టెలో దూకి తండ్రి, కుమార్తె ఆత్మహత్య

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నామక్కల్ పట్టణంలోని కొసవంపట్టి యోగా నగర్‌కు చెందిన విశ్రాంత తపాలా శాఖ ఉద్యోగి మయిల్‌కణ్ణన్(68), కస్తూరి(54) దంపతులు. వీరికి కుమారుడు ప్రదీప్ కణ్ణన్(37), కుమార్తె ప్రీతి కణ్ణన్(34) ఉన్నారు. కస్తూరి పదేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రదీప్ కణ్ణన్ అక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. మయిల్ కణ్ణన్, ప్రీతి కణ్ణన్ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రీతికి ఇంకా పెళ్లి కాకపోవడంతో తండ్రి మనోవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి తండ్రి, కుమార్తె ఇంట్లోని నీళ్ల తొట్టెలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు పరిశీలించగా నీళ్ల తొట్టెలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

మయిల్ కణ్ణన్, ప్రీతి కణ్ణన్ (పాతచిత్రాలు)

మద్యం మత్తులో స్నేహితుడి హత్య

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా దిమ్మరాజపురానికి చెందిన బాలకృష్ణన్(46), సమీప ప్రాంతానికి చెందిన సెల్వం(60) స్నేహితులు. కూలీలైన ఇద్దరూ సోమవారం రాత్రి ఓ మాంసం దుకాణం వద్ద కూర్చొని మద్యం తాగారు. ఆ సమయంలో సెల్వం గురించి బాలకృష్ణన్ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఆగ్రహించిన సెల్వం మాంసం దుకాణంలోని కత్తితో స్నేహితుడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలకృష్ణన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మత్తుపదార్థంతో ఉన్న బ్యాంకు ఉద్యోగి అరెస్టు

ప్యారిస్: చెన్నై మీనంబాక్కం పోలీసులకి అందిన సమాచారం మేరకు సోమవారం మీనంబాక్కం రైల్వే స్టేషన్ వద్ద గస్తీ చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. మత్తుపదార్థం ఉండే 121 ఎల్ఎస్‌డీ స్టాంపులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న దీపక్‌ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

దీపక్

సహకార సంఘంలో అవినీతికి పాల్పడిన కార్యదర్శి...

తిరువణ్ణామలై: తిరువణ్ణామలై జిల్లా కలశపాక్కం మేల్‌విల్వరాయనల్లూరు ప్రాథమిక సహకార పరపతి సంఘంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో బంగారు రుణాల మంజూరులో రూ.3 కోట్ల అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు విచారణ చేపట్టారు. సదరు సహకార సంఘ ఇన్‌ఛార్జి కార్యదర్శి కృష్ణమూర్తి అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. దీని గురించి సహకార సంఘాల రిజిస్ట్రార్ వసంతలక్ష్మి తిరువణ్ణామలై క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణమూర్తిని అరెస్టు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

కృష్ణమూర్తి

ప్రైవేటు లగ్జరీ బస్సులో మంటలు

ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ప్రైవేటు లగ్జరీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. 20 మందికిపైగా ప్రయాణికులతో సోమవారం రాత్రి ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు కోయంబత్తూరు నుంచి తిరుచ్చికి బయలుదేరింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తిరుప్పూర్ జిల్లా పల్లడం ప్రాంతంలో వెళ్తుండగా బస్సులోకి పొగ రావడం మొదలైంది. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సుని ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో అందరూ వెంటనే కిందికి దిగేశారు. కాసేపటికే మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.

పూర్తిగా కాలిపోయిన బస్సు

పీఎంకే ఎమ్మెల్యేపై దాడికి యత్నం

టీనగర్, న్యూస్‌టుడే: పీఎంకే (పాట్టాలి మక్కల్ కట్చి) రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్ మద్దతుదారుడు, ఎమ్మెల్యే అరుళ్ కారుపై సోమవారం దాడి జరిగింది. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని పెద్దనాయకన్‌పాళయం వద్ద ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అరుళ్ తన అనుచరులతో వెళ్లారు. ఈ క్రమంలో తనపై రామదాస్ కుమారుడు అన్బుమణి రామదాస్ నేతృత్వంలో సాగుతున్న మరో వర్గానికి చెందినవారు దాడికి యత్నించినట్లు అరుళ్ ఓ వీడియోలో పేర్కొన్నారు. నిందితులు రాళ్లు, కర్రలతో తన కారుపై దాడి చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో అరుళ్ అనుచరులు, అన్బుమణి అనుచరులు ఘర్షణకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో అరుళ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘర్షణకు దిగిన ఇరువర్గాలు

లంచం తీసుకున్న వీఏవోకి ఏడాది జైలు శిక్ష

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్ జిల్లా అరవక్కురిచ్చి సమీపం కుమారపాలయానికి చెందిన సెంథిల్‌కుమార్ 2013లో తన తల్లి పేరిట ఉన్న స్థలాన్ని తన పేర మార్చాలని పెరియమంజువెలి వీఏవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు వీఏవో కదిరేశన్ రూ.1,500 లంచం ఇవ్వాలని అడిగాడు. దీంతో సెంథిల్‌కుమార్ తిరుచ్చి అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు సెంథిల్‌కుమార్ రసాయనం పూసిన నగదు నోట్లను కదరేశన్‌కి ఇస్తుండగా అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు సోమవారం కరూర్ జిల్లా చీఫ్ బెంచ్ కోర్టులో విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో కదిరేశన్‌కి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించకుంటే మరో 3 నెలలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో సూచించారు.

క్రైం కార్నర్

కిలో గంజాయి స్వాధీనం

వేలూరు, న్యూస్‌టుడే: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట పట్టణంలో పోలీసులు మంగళవారం రైల్వే పైవంతెన సమీపంలో గస్తీ నిర్వహించారు. అక్కడ గంజాయి ప్యాక్ చేస్తున్న తమిళరసన్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

టన్ను పొగాకు ఉత్పత్తులు, మద్యం...

విల్లివాక్కం: కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపం మత్తగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని పూనప్పహళ్లి వద్ద ఉన్న చెక్‌పోస్టులో కర్ణాటక నుంచి రాష్ట్రానికి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తుంగారు. ఈ క్రమంలో సోమవారం కర్ణాటక నుంచి వస్తున్న మినీ లారీని ఆపారు. వెంటనే డ్రైవర్ కిందకు దిగి పారిపోయాడు. అనంతరం పోలీసులు లారీలో తనిఖీ చేసి టన్ను పొగాకు ఉత్పత్తులు, 48 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

సండూరులో కౌశల్య విశ్వవిద్యాలయం!

జ్యోతి వెలిగిస్తున్న సిద్ధరామయ్య. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : బళ్లారి జిల్లా సండూరులో కౌశల్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కేంద్రం ద్వారా 2032 నాటికి 30 లక్షల మంది యువకులకు కౌశల్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి, వారికి ఉద్యోగాలు లభించేలా చూడడమే లక్ష్యమని వెల్లడించారు. ఐటీఐలలో యువతులకు 33 శాతం ప్రవేశం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంగళవారం రాత్రి ఇక్కడ నిర్వహించిన 'బెంగళూరు కౌశల్య సదస్సు'ను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్ తదితరులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్-కర్ణాటక ద్వారా ప్రపంచంలోని ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలను యువతకు తెలియజేసేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. కర్ణాటకలోని జనాభాలో 60 శాతం కన్నా ఎక్కువ మంది 35 ఏళ్ల వయసులోపల ఉన్నారని గుర్తు చేశారు. ఒక దశాబ్దంలో 1.2 కోట్ల మంది ఉద్యోగ, వృత్తి జీవితాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఆ సమయానికి వారందరికీ ఆయా రంగాల్లో కౌశల్యాభివృద్ధి సాధ్యమైతే.. పారిశ్రామిక అభివృద్ధి కూడా గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత బడ్జెట్‌లో ప్రకటించినట్లు 2025-32 ఏడాదులకు కర్ణాటక కౌశల్యాభివృద్ధి విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ స్థాయికి కార్మిక శక్తిని, మానవ వనరులను సిద్ధం చేసేందుకు కర్ణాటక స్కిల్ ఒలింపిక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన కౌశల్య పోటీల్లో కర్ణాటక 48 పతకాలతో రెండో స్థానంలో నిలిచిందని, అంతర్జాతీయ స్థాయిలోనూ నాలుగు పతకాలు సాధించామని గుర్తు చేశారు. కర్ణాటకను 2032 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థికత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

రికార్డులు మోతెక్కేలా.. శస్త్రచికిత్సల శరపరంపర

హుబ్బళ్లి కేఎంసీఆర్ఐ ఘనత

ఈనాడు, బెంగళూరు

ప్రభుత్వ ఆస్పత్రి అంటే వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే అన్న వాదనను కర్ణాటకలోని హుబ్బళ్లి ఆస్పత్రి కొట్టిపారేస్తోంది. ఇక్కడి కర్ణాటక వైద్య కళాశాల, పరిశోధన సంస్థ (కేఎంసీఆర్ఐ) దశాబ్దాలుగా పేదలకు ఉచిత, ప్రభుత్వ పథకాల ద్వారా లక్షలాది శస్త్ర చికిత్సలు నిర్వహిస్తోంది. ఈ సేవల్లో భాగంగా ఓ రికార్డు నమోదు చేసింది. ఈ ఆస్పత్రి తాజా రికార్డుల ప్రకారం 2024లో 1,00,912 శస్త్ర చికిత్సలు నిర్వహించగా ఈ ఏడాది సెప్టెంబరు వరకు 75,227 కేసులు నమోదు చేసింది. ఇదే ఆస్పత్రిలో 2022 నుంచి వీటి పరంపర కొనసాగుతోంది. ఏటేటా ఈ సంఖ్య రెట్టింపవుతోంది. తాజా ఏడాదిలో 15,382 మేజర్ ఓటీ, 59,845 డే కేర్ ఓటీ కేసులు పూర్తి చేసింది. సగటున ఓ రోజుకు 252 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర హొసమని వెల్లడించారు. రికార్డుల పరంగా కర్ణాటకలో ఓ ఏడాదిలో ఇన్ని శస్త్ర చికిత్సలు నిర్వహించటం కేఎంసీఆర్ఐకే చెల్లింది. దేశవ్యాప్త రికార్డుల్లోనూ 2018లో దిల్లీలోని ఎయిమ్స్‌లో ఓ ఏడాదిలో అత్యధికంగా 1.94 లక్షల శస్త్ర చికిత్సలు నిర్వహించటం అప్పటికి రికార్డుగా నమోదైంది. కర్ణాటకలో బెంగళూరులోని ఆస్పత్రుల్లో మాత్రమే లభ్యమయ్యే రేడియోథెరపీ, ఏంజియోగ్రఫి, ఏంజియోప్లాస్టీ వంటి ఆధునిక చికిత్సలు, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ విభాగాల్లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు కేఎంసీఆర్ఐలో ఉన్నాయి. ఉత్తర కర్ణాటకలో పేద రోగులకు తక్కువ ధరలకు మెరుగైన చికిత్సలు అందిస్తున్న కారణంగా ఏటేటా శస్త్రచికిత్సలు ఎక్కువగా చేయాల్సి వస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అన్ని విభాగాల్లో నిపుణులైన వైద్యులను నియమించటం, వారి రాజీలేని సేవలు కూడా పేదల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.

పేదల సంజీవని..

సంవత్సరం	శస్త్రచికిత్సలు
2022	64,062
2023	75,013
2024	1,00,912
2025	75,227

(సెప్టెంబరు నాటికి)

పేదలపాలిట ఆరోగ్యరక్ష.. హుబ్బళ్లిలోని కేఎంసీఆర్ఐ

భగ్గుమన్న భూమిపుత్రులు

బెళగావి, విజయపుర బాగలకోటెలో చెరకు రైతుల ఆందోళనబాట

బెళగావిలో మంగళవారం ఉదయం నుంచి రహదారులను దిగ్బంధించిన చెరకు సాగుదారులు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : చెరకు టన్నుకు రూ.3500 మద్దతు ధర, ఇప్పటి వరకు ఇవ్వవలసిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బెళగావి జిల్లాలో రైతులు ఆందోళన తీవ్రం చేశారు. వారికి విజయపుర, బాగలకోటె జిల్లాల వారూ తోడుగా నిలిచారు. ఈ మూడు జిల్లాలు, తాలూకాల కేంద్రాల్లో ధర్నా, రోడ్డురోకోలు మంగళవారం జోరందుకున్నాయి. కన్నడ సంఘాల కార్యకర్తలకు మద్దతుగా నిలవడానికి వీలుగా గోకాక్, చిక్కోడి, మూడలగి, గుర్లాపుర, అథణి, జాంబోటి తదితర ప్రాంతాల్లో విద్యా సంస్థలు, వ్యాణిజ్య కేంద్రాలను స్వచ్ఛందంగా మూసి సెలవు ప్రకటించారు. ఈ ఏడాది చెరకుకు తాత్కాలిక మద్దతు ధరగా ప్రభుత్వం టన్నుకు రూ.3200 ప్రకటించింది. మద్దతు ధర కోరుతూ నిర్వహిస్తున్న ఆందోళన మంగళవారానికి ఆరో రోజుకు చేరుకుంది. చెరకు సరఫరా లేక ఈ జిల్లాల్లో 26 చక్కెర పరిశ్రమలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటాన్ని తీవ్రం చేశారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే అన్ని జాతీయ రహదారులపై రాస్తారోకోలకు దిగుతామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆందోళనకు భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర మద్దతు ప్రకటించారు. రైతులతో కలిసి తన పుట్టిన రోజును ఆచరించుకుని, ధర్నాలో పాల్గొన్నారు. వారి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఆరు మిలియన్ టన్నుల చెరకు నరుకుతుండగా, మెలాసిస్, ఇథనాల్ తదితరాల నుంచి ప్రభుత్వానికి ఏటా రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. బెళగావిలో 2014 నాటి చలికాలం విధానసభ సమావేశాల సమయంలో చెరకుకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ విఠల అరెబావి బలవన్మరణానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్దతు ధరకు అదనంగా రూ.150 అందించారని తెలిపారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారా లేదా అనేది బిహారు ఎన్నికల అనంతరం తేటతెల్లమవుతుందని, ఆ లోగా రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.

అశ్లీల చిత్రాలతో సతాయింపు

నిందితుడు నవీన్

బెంగళూరు (ఆడుగోడి), న్యూస్‌టుడే : ఓ బుల్లితెర నటికి అశ్లీల చిత్రాలను వాట్సప్‌లో పంపించి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ డెలివరీ మేనేజరు నవీన్‌ను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు వాట్సాప్, ఫేస్‌బుక్‌కు పంపించి హింసిస్తున్నట్లు డీసీపీ గిరీష్ తెలిపారు. వేధింపులు భరించలేక ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టుచేశారు.

హత్య కేసులో జీవిత ఖైదు

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే : ఇన్ఫోసిస్ ఉద్యోగి సిద్ధార్థ (26)ను 2018 జూన్ 26న హత్య చేసిన మహేశ్, గిరీశ్ అనే వ్యక్తులకు జీవిత ఖైదు, తలా రూ.10 వేల జరిమానా విధిస్తూ 59వ సీసీహెచ్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బిహారుకు చెందిన సిద్ధార్థ స్థానిక జేపీనగరలో ఉండేవారు. ఆ రోజు రాత్రి తన స్నేహితులతో కలిసి భోజనం చేసి తిరిగి వస్తుండగా, నిందితులు ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టాడు. ఇదే విషయమై అతనితో గొడవ పెట్టుకుని ఇనుప చువ్వలతో కొట్టి హత్య చేశారు. మైకోలేఅవుట్ ఠాణా పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేయడంతో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష, జరిమానా విధించారు.

పెళ్లి కాలేదని.. కత్తితో పొడుచుకుని

కార్వార, న్యూస్‌టుడే : వయసు మీద పడుతున్నా, వివాహం కావడం లేదన్న బాధతో ప్రజ్ఞేశ్ ప్రకాశ్ సేఠ్ (45) అనే వ్యక్తి కడుపులో కత్తితో పొడుచుకుని మంగళవారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. కడుపులోకి కత్తి లోతుగా దిగడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పదేళ్లుగా సంబంధాల కోసం చూస్తున్నా, ఒక్కటి కూడా కుదరకపోవడంతో మానసిక వ్యధకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించారని కార్వార నగర ఠాణా పోలీసులు తెలిపారు.

మళ్లీ కంపించిన భూమి

విజయపుర : విజయపుర తాలూకాలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం 7.49కి భూమి కంపించింది. భూత్నాళ్ తాండా నుంచి వాయువ్యానికి సుమారు 3.6 కి.మీ. లోతులో భూకంపన కేంద్రం ఉందని ప్రకృతి విపత్తుల నిర్వహణ కేంద్రం గుర్తించింది. కంపన తీవ్రత రిక్టర్ మాపనంపై 2.9గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

డ్యాన్స్ మాస్టర్ విషాదాంతం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : దాబస్‌పేట సమీపంలోని పెమ్మనహళ్లి ఉపరితల వంతెన వద్ద మంగళవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరులో పేరున్న 'శ్యామ్ డ్యాన్స్ స్కూల్' ఉపాధ్యాయుడు సుధీంద్ర దుర్మరణం చెందారు. దొడ్డబళ్లాపుర నుంచి దాబస్‌పేటకు వెళుతున్న సమయంలో స్నేహితులు కనిపించడంతో వంతెనపై కారును నిలిపి కిందకు దిగారు. వారితో మాట్లాడి మళ్లీ కారు ఎక్కుతుండగా, పక్క నుంచి వచ్చిన క్యాంటర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు.

చేతులు కలిపినా.. చదరంగమే

నివురుగప్పిన నిప్పులా రాజకీయం

సతీశ్ జార్కిహొళి

శివుడు, సిద్ధు కరచాలనం.. నిజంగానే స్నేహమేనా?

బెళగావి, న్యూస్‌టుడే : నవంబరు 21న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వర్గానికి చెందిన నాయకుల విశ్వాసం రాజకీయాలను వేడెక్కిస్తోంది. కాంగ్రెస్ అధినాయకి సోనియాగాంధీకి ఆప్తురాలు అంబికా సోనిని శివకుమార్ ఇటీవలే కలిసి విస్తృతంగా చర్చించారు. ఇతర నాయకులను కలుసుకోవడం సాధ్యం కాక బెంగళూరుకు తిరిగి వచ్చారు. రాష్ట్రంలో నిర్మించిన వంద కాంగ్రెస్ కార్యాలయాలను ప్రారంభించేందుకు అగ్రనాయకులు సోనియా, రాహుల్‌ను ఆహ్వానించడానికి హస్తినకు వెళ్లి వచ్చానని డీకే చెబుతున్నారు. ఆ మాటలను ముఖ్యమంత్రి వర్గం నేతలు విశ్వసించడం లేదు. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని సూచించమని తనకు అధిష్ఠానం ఆదేశించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు.. సిద్ధుకు పరమఆప్తుడు సతీశ్ జార్కిహొళి మూడు రోజుల పర్యటనకు హస్తినకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారమే ఆయన హస్తినకు వెళ్లవలసి ఉండగా.. ఆఖరి నిమిషంలో పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. బిహారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు దిల్లీకి వెళ్లనని ప్రకటించిన సీఎం.. ఈ నెల 15న ప్రయాణమవుతానని ఇప్పటికే ప్రకటించారు. ఆలోగా తన ఆప్తులను పంపించి, తననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జార్కిహొళి వెళ్లిన వెంటనే మాజీ మంత్రి రాజణ్ణ కూడా పయనమై.. చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. సీనియర్లు పరమేశ్వర్, కేహెచ్ మునియప్ప, తదితర నాయకులు తమకు అవకాశం వస్తే ముఖ్యమంత్రిని అవుతామని చెబుతుండగా.. నాకేమీ అలాంటి ఆశ లేదని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పారు. అధికార మార్పిడి జరిగితే, మధ్యంతర ఎన్నికలు వస్తాయని, భాజపాతో కలిసి ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించడం మరో ఘట్టం. బిహారు ఎన్నికల వరకు వేచి చూడాలని కమలనాథులు భావిస్తున్నారు. ఒక వేళ మంత్రివర్గంలో మార్పులు- చేర్పులు పెద్ద సంఖ్యలో చేపట్టినా మధ్యంతర ఎన్నికలు వస్తాయని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర జోస్యం చెప్పారు. భాజపా, దళ్ నేతలు ఇద్దరూ పగటి కలలు కంటున్నారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యతో తాను సఖ్యతతో ఉన్నానని, ఆయన మార్గదర్శకంలోనే పని చేస్తున్నానని చెప్పారు. తాను 1985 నుంచి రాజకీయాల్లో ఉండగా, 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారీ నాకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. పార్టీలో ఏ నిర్ణయమైనా అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

పాత నోట్ల పేరిట కొత్త మోసం

స్వాధీనం చేసుకున్న నోట్లను పరిశీలిస్తున్న కొత్వాల్

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : పూజపేరుతో రూ.2 వేల నోట్లను కురిపిస్తామని ప్రజలను నమ్మించి మోసగిస్తున్న పది మంది వ్యక్తులను హలసూరు గేట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల ముఖ విలువ చేసే రూ.2 వేల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నోట్లను మంగళవారం ఆయన ఇక్కడ పరిశీలించారు. కబ్బన్‌పేట నివాసులు మోహన్, శ్రీనివాస్‌మూర్తి, రాజు, బసవరాజు, మునిస్వామి, రామకృష్ణ, మురళీధర్, మంజు, రాజశేఖర్, మంజునాథ్ అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించామన్నారు. రద్దు చేసిన రూ.2 వేల నోట్ల వ్యవహారంపై ఆర్‌బీఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను వేటాడి పట్టుకున్నామన్నారు. పాత మైసూరు బ్యాంకు కూడలి వద్ద ఓ నిందితుడిని అరెస్టు చేయడంతో మిగతా నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు పరారయ్యారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితుల కోసం పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.

మాదక ద్రవ్యాల స్వాధీనం

బెంగళూరు (యశ్వంతపుర): కొకైన్, ఎండీఎంఏ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న నైజీరియా దేశానికి చెందిన చిబుగో గాడ్విన్ (45) అనే వ్యక్తిని బండేపాళ్య పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.75 లక్షల విలువచేసే 752 గ్రాముల సరకు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఆ సరకును ఆయన మంగళవారం ఇక్కడ పరిశీలించారు. 2018లో వ్యాపారం పేరుతో నిందితుడు భారతదేశానికి వచ్చి దిల్లీలో దుస్తుల వ్యాపారం చేసేవాడని వివరించారు. ఆపై బెంగళూరు నగరానికి చేరుకుని మత్తు మందు వ్యాపారంతో సంపాదన మరిగినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎక్కువగా సరకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

భర్త చనిపోయాడని.. ఆమె గుండె ఆగింది

దంపతులు శశిధర్, సరోజా

బాగలకోటె, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రం బాగలకోటె జిల్లా బీళగి పట్టణ పరిధి కిల్లా వీధి నివాసి శశిధర్ పత్తార (40)- సరోజా పత్తార (35) అన్యోన్య దంపతులు. అనూహ్యంగా శశిధర్ సోమవారం అర్ధరాత్రి 1.45కు గుండెపోటుతో కన్నుమూశారు. తన కళ్లముందే భర్త మరణించడాన్ని చూసి తట్టుకోలేక అతని భార్య సరోజ పత్తార (35) 2.15కు గుండెపోటుకు గురై మరణించారు. ఈ దంపతులకు ప్రీతమ్, అభి అనే కుమారులు ఉన్నారు. దంపతుల అంత్యక్రియలను వారి బంధువులు మంగళవారం నిర్వహించారు.

బెయిల్ కోసం సుప్రీం మెట్లెక్కిన దర్శన్

రాజాజీనగర, న్యూస్‌టుడే : బెయిలు కోసం నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడ సుప్రీంకోర్టులో అర్జీ వేసుకున్నారు. అర్జీల విచారణ గురువారం ఉంటుందని వారి తరఫు న్యాయవాది తెలిపారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో కారాగారం చేరిన 17 మంది నిందితులకు ఉన్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. వారిలో ఏడుగురి బెయిలు రద్దు చేయాలని పోలీసులు సర్వోన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానం బెయిలు రద్దు చేయడంతో గత రెండు నెలల నుంచి దర్శన్, పవిత్రాగౌడ కారాగారంలో ఉంటున్న విషయం విదితమే.

అన్నదాత కడుపు మండింది

బాధితుడ్ని తరలిస్తున్న రైతులు

మండ్య, న్యూస్‌టుడే : ఆస్తి విషయంలో తనకు న్యాయం జరగడం లేదన్న బాధతో కేఆర్‌పేట తాలూకా మోడనహళ్లి గ్రామానికి చెందిన మంజేగౌడ అనే రైతు మండ్య జిల్లాధికారి కార్యాలయం ముందు మంగళవారం ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఒళ్లంతా మంటలు అంటుకున్నట్లు గుర్తించిన స్థానికులు, అక్కడకు వచ్చిన రైతులు నీళ్లు పోసి మంటల్ని ఆర్పారు. విద్యుత్తు తీగ తాకి మంటలు అంటుకున్నాయని భావించగా.. తానే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నానని బాధితుడు వెల్లడించారు. భూవివాదం పరిష్కారం కాకపోవడంతో ఆవేదనతో ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. బాధితుడ్ని చికిత్స కోసం మిమ్స్‌కు తరలించారు. మండ్య నగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మాజీ మంత్రి మేటి కన్నుమూత

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి, బాగలకోటె ఎమ్మెల్యే హుల్లప్ప యమనప్ప మేటి (79) కన్నుమూశారు. గతంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో 2013-16 వరకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో అప్పట్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. గుళేదగుడ్డ నియోజకవర్గం నుంచి మూడుసార్లు, బాగలకోటె నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జనతాదళ్ సభ్యునిగా బాగలకోటె నుంచి లోక్‌సభకు 1996లో నెగ్గారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మేటి అత్యంత ఆప్తులలో ఒకరు. కొద్ది రోజుల కిందటే అనారోగ్యానికి గురైన మేటిని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. మంగళవారం ఉదయం.. ఆసుపత్రికి మంత్రి మహదేవప్పతో కలిసి వెళ్లి మేటి భౌతికకాయం వద్ద సిద్ధు నివాళి అర్పించారు. జనతాదళ్‌లో ఉన్నప్పటి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇదే సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంగళవారం హాజరు కావలసిన కొన్ని కార్యక్రమాలను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. ఆర్‌టీనగర దిణ్ణూరు బండె వద్ద మేటి కుమార్తె నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బసవరాజ బొమ్మై, ఇతర నాయకులు మేటి భౌతికకాయం వద్ద నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఆసుపత్రిలో మేటి పార్థివదేహం వద్ద నేతల బృందం.. మేటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

రాజధానిలో పట్టపగలే వ్యాపారి హత్య

బెంగళూరు (ఆడుగోడి), న్యూస్‌టుడే : పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు కాచనాయకనహళ్లి నివాసి మాదేశ్(40)ను కత్తితో పొడిచి కడతేర్చిన ఘటన మంగళవారం మధ్యాహ్నం కలకలం రేపింది. హెబ్బగూడి పోలీసుఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా డీఎస్పీ సతీశ్ నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించి, నిందితుడి వేట సాగిస్తున్నామని ఎలక్ట్రానిక్ సిటీ విభాగం డీసీపీ ఎం.నారాయణ వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర డెంకణీకోట ప్రాంతానికి చెందిన మాదేశ్ పుష్కర కాలంగా కాచనాయకనహళ్లిలో ఉండేవాడు. సిగరెట్ల విక్రయదారుడిగా ఉపాధి పొందాడు. మధ్యాహ్న వేళ ద్విచక్రవాహనంపై వచ్చిన నిందితుడు.. ఇంట్లోకి ప్రవేశించి కత్తితో చెలరేగిపోయాడు. హత్యకు దారితీసిన కారణాలు తెలియలేదు.

వలలో కుప్పలు తెప్పలుగా పడిన చేపలు

చేపల పంట పండింది!

కార్వార, న్యూస్‌టుడే : చాలా నెలల అనంతరం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో భూతాయి (వీటిని తెలుగులో మత్తి, సూడై, కవల్లుగా వ్యవహరిస్తారు) చేపలు పడ్డాయి. తార్లే మీనుగా వ్యవహరించే ఈ చేపలకు స్థానికంగా గిరాకీ ఎక్కువ. కార్వార, బేలెకేరి, ముదగా ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ట్రాలర్లు, పర్సిన్ దోణి, బోట్లలో వెళ్లారు. వెళ్లిన కొంత సమయానికే టన్నుల కొద్దీ చేపలు వలల్లో పడ్డాయి. ప్రకృతి వైపరీత్యాలతో పలు నెలలుగా సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లకపోవడమే చేపల సంతతి వృద్ధికి కారణమని మత్స్యకారులు భావిస్తున్నారు.

నగల మాయగాళ్ల ఆటకట్టు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : వడ్డీ లేకుండా బంగారు నగలపై రుణం ఇస్తామని పత్రికల్లో ప్రకటించి ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయల నగలను దోచుకుని పరారైన ఇద్దరు నిందితులను కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పీణ్యా ప్రాంతానికి చెందిన సలాం, అజిత్ అనే నిందితులను అరెస్టు చేసి రూ.1.80 కోట్ల విలువ చేసే 1478 గ్రాముల బంగారు నగలు, ఐదు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విద్యారణ్యపురలో దుకాణం ప్రారంభించి వడ్డీ రహితంగా బంగారునగలపై రుణం ఇస్తామని ప్రకటించారు. ప్రచారాన్ని నమ్మిన ప్రజలు అనేక మంది బంగారు నగలను కుదువ పెట్టారు. 11 నెలల్లోగా నగలు విడిపించుకోవాలని నిందితులు షరతు విధించారు. ప్రజలు కుదువ పెట్టిన నగలను ఇతర బంగారు దుకాణాల్లో విక్రయించి, నగదు తీసుకుని పరారైనట్లు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఇలాంటి ప్రకటనలు చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

పాలికె ఎన్నికల నిర్వహణకు ఆదేశం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కారణమే లేకుండా ఆరేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న గ్రేటర్ బెంగళూరు పాలికె ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిందని సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన, కొత్త వార్డుల ఏర్పాటు పేరిట ఆరేళ్ల పాటు ప్రభుత్వాలు ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చాయి. కార్పొరేటర్లు లేక పోవడంతోనే పలు చోట్ల అభివృద్ధి పనులు జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నగర పరిధిలో కొత్తగా రూపొందించిన ఐదు పాలికెలకు సంబంధించి నవంబరు 15 లోగా నోటిఫికేషన్ ప్రకటించి, డిసెంబరు 15 లోగా వార్డులకు రిజర్వేషన్ ప్రకటించాలని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.

కృత్రిమ మేధతో మెట్రోకు భద్రత

అత్యాధునిక వ్యవస్థ ఏర్పాటుకు ముందడుగు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నమ్మ మెట్రోను సైబర్ దాడి నుంచి నియంత్రించేందుకు సీసీ కెమెరాలను సమన్వయం చేసేందుకు నమ్మ మెట్రో బయ్యప్పనహళ్లి డిపోలో భద్రత కార్యాచరణ కేంద్రం (ఎస్‌ఓసీ) ఏర్పాటుకు ఉపక్రమించింది. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఆధునిక సాంకేతిక భద్రత వ్యవస్థ దేశంలోనే మొదటి సారిగా అమలులోకి తెచ్చిన గుర్తింపు వస్తుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా ఆ కేంద్రం పని చేస్తుంది. కేంద్రం ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. భద్రత కార్యాచరణ కేంద్రం 24 గంటలూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా పని చేస్తుంది. సిగ్నల్ వ్యవస్థ, ట్రాక్ నిర్వహణ, టికెట్ వితరణ.. తదితరాలన్నీ కృత్రిమ మేధ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రయాణ ప్రాంగణాల బయట-లోపల, బోగీల పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి నైపుణ్యం కలిగిన సైబర్ అంశాల నిపుణులు వాటిని నిర్వహిస్తారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తినప్పుడు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు మెట్రో వ్యవస్థ సంరక్షణ చర్యలు చేపడతారు.

● విదేశాల్లో మెట్రో సంచార వ్యవస్థపై సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్తు సరఫరా నియంత్రించడం, రైలు వ్యవస్థను హ్యాకింగ్ చేయడం, టికెట్ వ్యవస్థ తప్పుదారి పట్టించడం తదితరాలను నిలువరించాలని నిర్ణయించారు. రానున్న ప్రమాదాలను ముందుగా పసిగట్టిన కేంద్ర నగరాభివృద్ధిశాఖ దేశంలోని మెట్రో సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సైబర్ దాడి నుంచి రక్షణ చర్యలకు ఉపక్రమించేలా సూచనలు చేసింది. రానున్న మూడు నెలల్లో ఎస్‌ఓసీ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆయా మెట్రో సంస్థలకు సూచించింది. అందులో భాగంగా ఏఐ ఆధారిత ఎస్‌ఓసీ ఏర్పాటుకు బీఎంఆర్‌సీఎల్ శ్రీకారం చుట్టింది.

● నమ్మ మెట్రోలో నేరేడు, ఆకుపచ్చ, పసుపు కారిడార్‌లో 93.89 కిలోమీటర్ల మార్గం ఉండగా 89 ప్రయాణ ప్రాంగణాలు సేవలందిస్తున్నాయి. ఆరు బోగీలుండే రైల్లో 24 సీసీకెమెరాలు ఉండగా.. ప్రస్తుతం 62 రైళ్లలో 1,488 కెమెరాలను పర్యవేక్షించాలి. ఇప్పటికే నిత్యం 9.50 లక్షల మంది మెట్రో సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఈ వ్యవస్థ ఉపయోగించుకున్నంత సేపూ వీరందరి ఎలక్ట్రానిక్ ఉపకరణాలూ సైబర్ దాడులకు గురికాకుండా అప్రమత్తం చేయడమే కొత్త వ్యవస్థ లక్ష్యం!

తొలిసారిగా ప్రారంభమైన మెట్రో రైలు వ్యవస్థకు మరింత భద్రత

ప్రయాణికులను సైబర్ దాడి నుంచి రక్షించడానికే కొత్త వ్యవస్థ

భద్రత కేంద్రం.. బయ్యప్పనహళ్లి స్టేషన్ ఆవరణలో ఏర్పాటుకు చర్యలు

కాంగ్రెస్ కొనసాగితేనే భాజపా బలపడేది!

బెళగావి, న్యూస్‌టుడే : ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి సమయం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితేనే మంచిదని భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు, మంత్రివర్గ విస్తరణ జరిగినా మరో రెండేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ఈసారి పూర్తి మెజార్టీతో భాజపా అధికారంలోకి వస్తుందని విశ్లేషించారు. ఆయన సోమవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్‌లో ఎవరూ 'ఏకనాథ్ శిండే, అజిత్ పవార్' లేరని వ్యాఖ్యానించారు. భాజపా నుంచి బహిష్కరణకు గురైన బసనగౌడ పాటిల్ యత్నాళ్‌కు నానాటికీ ప్రజాదరణ పెరుగుతుందని.. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్రకు తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. భాజపాలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు ఉండవని విశ్వసిస్తున్నా, పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి తాముతా బద్ధులమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జార్కిహొళి ఎవరు ముఖ్యమంత్రి అయినా తాము సిద్ధాంతపరంగా పోరాటాన్ని చేస్తామని స్పష్టం చేశారు.

రమేశ్ జార్కిహొళి

ఎమ్మెల్సీ రవిపై పోలీసులకు ఫిర్యాదు

చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే: రాష్ట్ర విధానపరిషత్ సభ్యుడు, మాజీ మంత్రి సి.టి.రవి సవిత సామాజిక వర్గాన్ని అవమానం, అవహేళన చేసేలా సంబోధించారని, ఆయనపై చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని సవిత సమాజం నేత ఎన్.డి. కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు స్థానిక పోలీసు ఠాణాలో ఫిర్యాదు దాఖలు చేశారు. మంగళవారం ఆయన పోలీసులకు అందించిన లేఖలో సి.టి. రవి బహిరంగంగా నిషేధించిన పదాన్ని ఉపయోగించడం ద్వారా తమ సమాజాన్ని కించపరిచారని పేర్కొన్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకునేవరకు పోరాటం తప్పదన్నారు.

ఎమ్మెల్సీ సి.టి.రవిపై ఫిర్యాదు చేస్తున్న సవిత సమాజం నేత ఎన్.డి. కుమార్

13 నుంచి అగ్నివీర్ సేన నియామక ర్యాలీ

బళ్లారి, న్యూస్‌టుడే: ఈ నెల 13 నుంచి 19 వరకు నగరంలోని జిల్లా క్రీడామైదానంలో నిర్వహించే అగ్నివీర్ సేన నియామక ర్యాలీని ప్రణాళిక ప్రకారం విజయవంతం చేయడానికి వివిధశాఖాధికారులు శ్రమించాలని జిల్లా పాలనాధికారి కె. నాగేంద్రప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం తన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణ కర్ణాటక విభాగం పరిధిలోని ఆర్మీ నియామక ర్యాలీకి బళ్లారి జిల్లాను ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. జిల్లాలో ఉన్న కేంద్ర, రాష్ట్ర శాఖాధికారులు సహకారంతో క్రమశిక్షణతో ర్యాలీని నిర్వహించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలన్నారు. ఈనెల 13 నుంచి 19 వరకు జరిగే ఆర్మీ నియామక ర్యాలీలో శారీరక దృఢత్వం, వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని ప్రక్రియలు పూర్తయ్యే వరకు జిల్లా అధికారులు ఆర్మీ అధికారులకు సహకరించాలన్నారు. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఆర్మీ అధికారి మేజర్ కెబిల్ మాట్లాడుతూ జిల్లాలో వారం పాటు జరిగే ర్యాలీలో కర్ణాటక, కేరళ రాష్ట్రాల అభ్యర్థులు పాల్గొంటారన్నారు. ర్యాలీ ప్రక్రియ ఉదయం 5గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రతి రోజు 800 నుంచి 1000 మంది అభ్యర్థులు పాల్గొనడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వీరిలో రెండు రోజులు పాటు 40శాతం మంది అభ్యర్థులు బసచేస్తారు. జిల్లా పాలనాధికారి కె.నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చే అభ్యర్థులకు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం, పోలీస్ జింఖానా, వాల్మీకి భవనం, డా. బాబు జగన్ రామ్ వాటిలో ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సమూదాయ భవనాల్లో వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా క్రీడామైదానంలో మరుగుదొడ్లు, శుభ్రత, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని నగర పాలికె కమిషనర్ మంజునాథకు సూచించారు. బళ్లారి ఆర్మీ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చే అభ్యర్థుల కోసం బళ్లారి రైల్వే స్టేషన్, బస్సు ప్రాంగణాల నుంచి బస్సులను ఏర్పాటు చేయాలని కేఎస్‌ఆర్టీసీ అధికారులకు డీసీ సూచించారు. జిల్లా క్రీడామైదానం చిరునామా కోసం క్యూఆర్ కోడ్ బ్యానర్లను ఏర్పాటు చేయాలి. అభ్యర్థులకు అనారోగ్య సమస్యలు వస్తే జిల్లా క్రీడామైదానంలో చూసే విధంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఏడీసీ మహమ్మద్ ఝుబేర, ఏఎస్పీ రవికుమార్, నగర పాలికె కమిషనర్ మంజునాథ, డీహెచ్‌వో డాక్టర్ యల్లా రమేష్‌బాబు, ఆర్మీ అధికారి కర్నల్ వివేక్ జమీందార్ వివిధశాఖాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీసీ కె.నాగేంద్ర ప్రసాద్, చిత్రంలో ఏడీసీ మహమ్మద్ ఝుబేర, కమిషనర్ మంజునాథ్

నేడు టీబీడ్యాంలో పర్యవేక్షక ఇంజినీర్ల స్థాయి సమీక్ష సమావేశం

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర నీటి వినియోగంపై చర్చలు జరిపేందుకు బుధవారం టీబీడ్యాంలోని మండలి కార్యాలయంలో మూడు రాష్ట్రాల పర్యవేక్షక ఇంజినీర్ల స్థాయి ఆన్‌లైన్ సమీక్ష సమావేశం జరుగుతుందని మండలి పర్యవేక్షక ఇంజినీరు నారాయణ్ నాయక్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. ఏడాదిలో మే, నవంబరు నెలల్లో రెండుసార్లు సమీక్ష సమావేశం జరుగుతుందన్నారు. ప్రస్తుతం తుంగభద్రలో నిల్వ ఉన్న నీటిని ఎలా వినియోగించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మునిరాబాద్, యరమరాస్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పర్యవేక్షక ఇంజినీర్లు పాల్గొంటారు.

ఒకే మంత్రం.. 28 జంటలు ఏకం

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి తాలూకా రామసాగరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం సామూహిక వివాహాలు జరిగాయి. 28 జంటలు నూతన దాంపత్య జీవనంలోకి అడుగిడాయి. దళిత సంఘర్ష సమితి (సాగర్) ఈ వివాహాలను ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే గణేశ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సామూహిక వివాహాలతో అనవసర ఖర్చును నియంత్రించవచ్చు. దళిత సంఘర్ష సమితి గత పుష్కర కాలంగా రామసాగరలో సామూహిక వివాహాలు నిర్వహిస్తోందన్నారు. సమితి నాయకుడు, జీపీ ఉపాధ్యక్షుడు ఆర్.ఎం. రామయ్య మాట్లాడుతూ అందరి సహకారంతో ఈ వివాహాలు నిర్వహిస్తున్నాం. 12 ఏళ్లుగా 206 వివాహాలు జరిపించామన్నారు. జడ్పీ మాజీ సభ్యుడు మాణయ్య, నాయకులు శివశంకర గౌడ, నారాయణప్ప, జగదీశ్ గౌడ, ఎ.సి.దానప్ప, హొసకోటె జగదీశ్, కరెంటు గోపాలప్ప, వీరాంజనేయులు, సిద్ధప్ప పాల్గొన్నారు.

వరుడికి తాళిబొట్టు అందిస్తున్న ఎమ్మెల్యే గణేశ్

7న ఉద్యోగాల ఎంపిక మేళా

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా ఉద్యోగ వినిమయ కేంద్రంలో ఈ నెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారి హట్టప్ప తెలిపారు. మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి, పీయూసీ, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో నేరుగా హాజరు కావాలని కోరారు.

స్వయం రక్షణ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా అల్పసంఖ్యాక శాఖ ఆధీనంలోకి వచ్చే మొరార్జీదేశాయి వసతి శాల, కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 6, 7, 8, 9వ తరగతి, ప్రథమ పీయూసీ విద్యార్థులకు కరాటేలో ఆరునెలలపాటు శిక్షణ ఇవ్వడానికి అర్హులైన మహిళ, పురుష శిక్షకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు అధికారులను సంప్రదించాలన్నారు.

'ఆన్‌లైన్' వంచనతో కుదేలు

దావణగెరె, న్యూస్‌టుడే : ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో ఎక్కువ లాభం వస్తుందని ఫేస్‌బుక్‌లో వచ్చిన లింక్‌లోని సమాచారాన్ని నమ్మి కేబీ లేఅవుట్‌కు చెందిన ఒక వ్యక్తి రూ.42.51 లక్షలు కోల్పోయాడు. చరవాణుల మరమ్మతు చేసుకుని ఉపాధి కల్పించుకున్న బాధితుడు ట్రేడింగ్ కోసం అప్పులు చేయడంతో పాటు, తన తల్లి, భార్య, సోదరి ఆభరణాలపై రుణాన్ని తీసుకుని వంచకులకు చెల్లించాడు. ప్రారంభంలో లాభాలు వచ్చాయని కొంత నగదును జమ చేస్తుండడంతో పెద్ద మొత్తంలో మదుపు చేసి వంచనకు గురయ్యారు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించి, సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో నెలకొన్న పౌష్టికాహార లోపాలను నివారించడానికి కర్ణాటక పర్యావరణ సంస్థ (కె.ఎం.ఇ.ఆర్.సి.) నిధులతో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బళ్లారి జిల్లాలోని బళ్లారి, సండూరు తాలూకాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం పండగ వాతావరణాన్ని తలపించింది. బళ్లారి నగరంలో బుధవారం కర్ణాటక పబ్లిక్ బాలికల పాఠశాలలో క్షేత్ర విద్యాశాఖాధికారి డి.కస్తూరి నేతృత్వంలో జిల్లా పంచాయతీ అధికారులు ప్రారంభించారు. సండూరు పట్టణంలోని మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విద్యాశాఖాధికారి ప్రారంభించారు. విద్యార్థులకు విటమిన్లు ఉన్న వేరుసెనగ విత్తనాలు, పెసలు, బత్తాయి, సపోటా, వేరుసెనగ విత్తనాలతో సిద్ధం చేసిన బర్ఫీ అందజేశారు. నిత్యం మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తర్వాత 4 గంటలకు ఈ పౌష్టికాహారం అందజేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు, కోడిగుడ్డు, అరటి పండు అందిస్తున్నారు. ప్రత్యేకంగా కేఎంఈఆర్‌సీ నిధులతో సాయంత్రం 4 గంటలకు అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా వితరణ చేయాలని కోరారు. అధికారులు లక్ష్మీదేవి, షఖీల్ అహ్మద్, మనోహర్, ఝఫర్, షరీఫ్, బసవరాజ్ మించేరి తదితరులు పాల్గొన్నారు.

సండూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం వడ్డిస్తూ..

మార్కెట్ సమీపంలోని పాఠశాలలో ఉడికించిన గింజలను ఆరగిస్తున్న విద్యార్థులు

మొలకల గింజలతో లాభాలెన్నో..

చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన తాలూకాల్లో ఒకటైన మొలకాల్మూరు తాలూకాలోని 146 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 17,196 మంది విద్యార్థులకు రోజూ పౌష్టికాహారాన్ని అందించడానికి చర్యలు తీసుకొంటామని ఎమ్మెల్యే ఎన్వై గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం రాంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం కింద మొలకల గింజలను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలోని పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర గనుల పరిసరాల పునశ్చేతన మండలి సమకూర్చిన ప్రత్యేక నిధుల కింద విద్యార్థులకు రోజూ పౌష్టికాహారం అందిస్తారని చెప్పారు. తాలూకా పంచాయతీ ఈవో హనుమంతప్ప, విద్యాశాఖ అధికారి నిర్మలాదేవి పాల్గొన్నారు.

రాంపుర ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మొలకల గింజలను అందిస్తున్న ఎమ్మెల్యే గోపాలకృష్ణ

ఆకట్టుకున్న ప్రదర్శన

నీలిరంగుతో వేసిన చిత్రంతో సంగీత జిందాల్, ప్రముఖ చిత్ర కళాకారుడు

తోరణగల్లు (బళ్లారి), న్యూస్‌టుడే: దుమ్ము ధూళి, పొగలతో కూడిన కాలుష్యం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపడం కాదు. ..మనం వేస్తున్న రసాయన రంగులతో సిద్ధం చేసిన దుస్తులతో చర్మవ్యాధులు వ్యాపిస్తాయి. భవిష్యత్తులో ప్రకృతి సిద్ధమైన నీలి మొక్కల నుంచి తీసిన రంగులతో దుస్తులు తయారు చేసి ప్రజలకు పరిచయం చేయడానికి జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు సంగీత జిందాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తోరణగల్లు సమీపంలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేసిన 'హంపీ ఆర్ట్స్ ల్యాబ్స్ బ్లూ ఫ్యూచర్ రీమ్యాజింగ్ ఇండిగో ప్రదర్శన ఆకట్టుకుంది. 2024లో ప్రారంభించిన పనులు నేటికి పూర్తి అయినట్లు చెప్పారు. దేశంలోనే కాదు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్ర కళాకారులు కూడా హంపీ ఆర్ట్స్ ల్యాబ్స్ బ్లూ ఫ్యూచర్‌లో రీమ్యాజినింగ్‌లో ఉంటూ..దుస్తులు, వృథాగా పడేసిన వ్యర్థాలతో నీలి రంగు ఉపయోగించి చేసిన వస్తువులు ఆకట్టుకున్నాయి. ముంబయికి చెందిన ప్రముఖ శిల్పి మనీశనై, ప్యారిస్‌కు చెందిన నీలిరంగుల మాస్టర్ అబూబకర్ ఫోఫానా మాలీ ఆధారిత జీవసమాజ రంగులతో చేసిన దుస్తులు, జపాన్‌కు చెందిన ప్రసిద్ధ కళాకారుడు స్టూడియో బుఐయో పారంరిక నీలితోటల సాగు, రంగులు వేసే కళలను పరిచయం చేశారు. ప్రముఖ చిత్ర కళాకారుడు అళ్వార్ బాలసుబ్రహ్మణ్యం పలు చిత్రాలను పరిచయం చేశారు. రీమ్యాజినింగ్ డైరెక్టర్ మీరా కురం ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన వారికి వివరించారు. నీలి మొక్కలు తమిళనాడులో ఎక్కువగా సాగు చేస్తున్నారు. వాటిని బళ్లారికి పరిచయం చేయడానికి జిందాల్‌లోనూ ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్లు తెలిపారు.

కృత్రిమ రంగులు వినియోగించకుండా వేసిన దుస్తులు

రాజధాని ప్రగతి పట్టని భాజపా

కాంగ్రెస్ నేతల మండిపాటు

బెంగళూరు (యలహంక) : బెంగళూరు నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటైన సంచార రద్దీ నియంత్రణకు ప్రతిపాదించిన సొరంగ మార్గ పనులను భాజపా నేతలు వ్యతిరేకించి తప్పుడు ప్రచారం చేపట్టడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి ఎం.లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎస్.మనోహర్ తదితరులు మాట్లాడారు. బెంగళూరు నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తే తక్షణం భాజపా నేతలు వ్యతిరేకించడం అలవాటుగా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు గాలిలో తుపాకీ పేల్చి.. చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ తదితరులు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంచార రద్దీ నియంత్రించేందుకు ఇంజినీరింగ్ నిపుణుల సలహా సూచనలతోనే ప్రభుత్వం 16 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించతలపెట్టినట్లు వివరించారు. గతంలో మెట్రో నిర్మాణ పనులూ వ్యతిరేకించారని, హెబ్బాళ నుంచి బసవేశ్వర కూడలి వరకు ఉక్కు వంతెన పథకాన్ని వ్యతిరేకించారని తప్పుపట్టారు. వారికి బెంగళూరు నగరాభివృద్ధి ఇష్టం లేదని విరుచుకుపడ్డారు. అభివృద్ధి పథకాలను అడ్డుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడినట్లేనని హెచ్చరించారు.

బతికున్నావా.. అన్నోరు లేరాయె

హాసన, న్యూస్‌టుడే : వయో సహజమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న పార్వతమ్మ (81) అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. నెల కిందట ఆమె ఆరోగ్యం తిరగబెట్టడంతో చికిత్స కోసం హాసన ప్రభుత్వ ఆసుపత్రి (హిమ్స్)లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమెను తీసుకువెళ్లేందుకు పిల్లలు ఎవరూ రాలేదు. చివరికి ఆసుపత్రి సిబ్బంది స్పందించి ఆమెను చెన్నరాయపట్టణలోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం నాడు అక్కడే మరణించింది. ఆలూరు తాలూకా కవళికెరె గ్రామంలో ఉంటున్న ఆమె కుమారులకు అక్కడి సిబ్బంది సమాచారాన్ని అందించారు. మృతదేహాన్ని తమకే అప్పగించాలని ఆమె ఆరుగురు సంతానం వచ్చి గొడవకు దిగారు. ఊరి పెద్దలను పిలిపించి, వారి సమక్షంలో మృతదేహాన్ని అప్పగించారు. గ్రామానికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిపేరిట ఉన్న ఆభరణాల కోసమే వీరంతా వచ్చారని బంధువులు దుమ్మెత్తిపోశారు.

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : ప్రజల సమస్యలను గుర్తించడం, వాటికి స్థానికంగా పరిష్కార మార్గాలను సూచించేందుకు ఒక 'రీసర్చ్ వింగ్'ను ఏర్పాటు చేసుకోవాలని సంఘ పరివార్ నాయకులు భాజపాకు సూచించారు. ఒక వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిర్బంధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు తీసుకోవలసిన చర్యలపై భారతీయ విద్యాభవన్‌లో సంఘ్ నేతలు ప్రత్యేక కార్యశాలను నిర్వహించారు. సామాజిక మాధ్యమాలకు కీలక పాత్ర ఉన్న నేపథ్యంలో వాటిని చురుకుగా వినియోగించుకుంటూ, ప్రజలకు కావలసిందేమిటో అర్థం చేసుకుంటే సగం విజయం సాధించినట్లు భావించాలని సంఘ్ నేతలు సూచించారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర, విపక్ష నాయకులు అశోక్, చలువాది నారాయణస్వామి, పార్టీ నేతలు సీటీ రవి, సునీల్ కుమార్, డాక్టర్ అశ్వత్థ నారాయణ, జనార్ధన రెడ్డి, కోటె శ్రీనివాసపూజారి తదితరులు కార్యశాలలో పాల్గొన్నారు.

తోకలేని పిట్టలు.. అందమైన కబుర్లు!

చరిత్రకు దర్పణంపట్టే తపాలా సేవలు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : తపాలా బిళ్లలు, ఫస్ట్ డే కవర్లు చరిత్రకు ఆనవాళ్లని సీనియరు సాహితీవేత్త హంప నాగరాజయ్య పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ మార్పులు చేసుకుంటూ, సేవలు అందిస్తోందని ప్రశంసించారు. బెంగళూరులోని ప్రభుత్వ చిత్రకళా పరిషత్తు 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరు వలయం జనరల్ పోస్ట్‌మాస్టర్ డాక్టర్ చంద్రశేఖర్ కాకుమాను, చిత్రకళా పరిషత్తు అధ్యక్షుడు బీఎల్ శంకర్, తపాలా శాఖ అధికారులు సందేశ్ మహదేవప్ప, వి.తార తదితరులతో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన తపాలా బిళ్ల, ఫస్ట్‌డే కవర్‌లను విడుదల చేసి మాట్లాడారు. తపాలా బిళ్లల సేకరణకు ఈ తరహా ప్రదర్శనలు సహకరిస్తాయని తెలిపారు. దేశ చరిత్రను తెలిపే నిర్మాణాలు, మహనీయులు, పక్షులు, కీటకాలు, వన్యప్రాణులు.. తదితరాలను వివిధ కేటగిరీల్లో సేకరించుకునే ఫిలాటలీ సంఘాల ప్రతినిధులు యువతకు మార్గదర్శనం చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉత్తరాలను బట్వాడా చేసేందుకు వచ్చే పోస్ట్ మ్యాన్ తన రక్షణకు ఈటె, చీకట్లోనూ ముందుకు సాగేందుకు లాంతరు దగ్గర ఉంచుకునే వారని గుర్తు చేశారు. చిన్నతనంలో తాను చూసిన పోస్ట్‌మ్యాన్‌ను మళ్లీ చూస్తున్నట్లు ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ప్రదర్శన వీక్షిస్తున్న బాలలు



తపాలా బిళ్లలు, ఫస్ట్ డే కవర్‌ను ప్రదర్శిస్తున్న అతిథులు, అధికారులు

ఉత్తరాల బట్వాడ ఉద్యోగి సంప్రదాయ ఆహార్యం.. వీక్షిస్తున్న ప్రతినిధులు

(c) eenadu

నేత్రపర్వంగా..స్వామివారి కల్యాణోత్సవం

అమృతేశ్వరస్వామి కల్యాణోత్సవం చేస్తున్న వేదపండితులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: బాలాజీ క్యాంపులో వెలసిన అమృతేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిపారు. పార్వతీదేవి, అమృతేశ్వరస్వామిలకు అభిషేకాలు, పూజలు జరిపారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలతో అలంకరించారు. పరిణయ మండపంలో పరిణయోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, ఆలయ ధర్మకర్త సినిగిరాళ్ల కొర్రపాటి సాయి కుటుంబసభ్యులు, క్యాంపువాసులు, భక్తులు పాల్గొన్నారు.

బళ్ళారి

• బళ్ళారి • రాయచూరు • కొప్పళ • విజయనగర • చిత్రదుర్గ

పగలే వెలుగులు

బళ్లారి, న్యూస్‌టుడే: ఏకశిలా కొండగా పేరు పొందిన బళ్లారి కొండపై వేసిన విద్యుత్తు దీపాలు నాలుగు రోజులుగా పగటి పూట వెలుగుతున్నాయి. బళ్లారి కొండ అందాలను నగరవాసులు రాత్రి పూట తిలకించడానికి బళ్లారి జిల్లా యంత్రాంగం వీటిని ఏర్పాటు చేసింది.. నాగలచెరువు వైపు వేసిన విద్యుత్తు దీపాలు నాలుగు రోజులుగా ఇలా వెలుగుతున్నాయి. అధికారులు స్పందించి ఆన్, ఆఫ్ మీటలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నగరవాసులు కోరుతున్నారు.

బళ్లారి కొండపై పగటి పూట వెలుగుతున్న విద్యుత్తు దీపాలు

నగర రోడ్లపై నరకయాతన

గంపెడు మట్టైనా వేయరాని ప్రజల మండిపాటు

అటవీశాఖ కార్యాలయం ముందు ప్రధాన రహదారి మధ్యలో తవ్వి ఇలా మట్టికుప్ప వదిలేశారు

బళ్లారి, న్యూస్‌టుడే: నగర వాసులకు ఎన్నాళ్ల కష్టాలు...సుధాక్రాస్‌లో రైల్వే గేటుపై వంతెన పనుల కోసం గేటును మూసివేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు రెండో రైల్వే (రేడియోపార్క్) గేటు ఆధారంగా మారింది. ఈ గేటు నుంచి అటవీశాఖ కార్యాలయం వరకు రహదారి వర్షాలకు బురద కుంటగా మారింది. ఉన్న రహదారిని తవ్వి మట్టిని తొలగించి మధ్యలో వదిలేయడంతో మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్ల లేని విధంగా మారింది. పది రోజులుగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా...పాలికె అధికారులు కంకర, గంపెడు మట్టి వేయకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం రావడంతో బురద కుంటగా మారింది. ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి గుంతలో పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి అతన్ని సురక్షితంగా పైకి లేపి పంపించారు. ఈ రహదారిలో తవ్విన మట్టిని ఆసుపత్రి ముందు వేయడంతో మరింత ఇబ్బందిగా మారింది. ఈ రహదారిపై వెళ్లడానికి ఇబ్బందిగా ఉండటంతో వాహనదారులు రెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఏకు మక్కళ ఆలయం ముందు ఉన్న వైవంతెన మీద వెళ్లే పరిస్థితి నెలకొంది. మరోవైపు అటవీశాఖ కార్యాలయం ముందు హొసపేటెకు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో తాగునీటి గొట్టం లీకేజీ రావడంతో మరమ్మతుల కోసం తవ్వి వారం గడిచినా పూడ్చలేదు. వాహనదారులు గుంతలో పడుతామోనని భయపడుతున్నారు. సుధాక్రాస్ రైల్వే గేటు వద్ద వైవంతెన కోసం నిర్మించిన పిల్లర్ల పనులు పూర్తి చేసినా.. కనీసం అక్కడ పడిన గుంతలను పూడ్చక పోవడంతో పాదచారులు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. కనీసం మరమ్మతులు చేయాలని విద్యార్థులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

రేడియోపార్క్ రైల్వే గేటు వద్ద దుస్థితికి చేరుకున్న రహదారి

ఇబ్బందులు పడుతున్నాం

మాది అల్లీపురం నిత్యం ఇదే రహదారిపై వెళ్తున్నా. వందలాది మంది విద్యార్థులు వస్తున్నారు. సుధాక్రాస్ రైల్వే గేటు వద్ద నడుచుకుంటూ వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. రేడియోపార్క్ వద్ద కూడా రహదారిపై వాహనాలు వెళ్లడానికి వీలుకాని విధంగా తయారైంది. గుంతల్లోకి అధికారులు గంపెడు మట్టి వేయడం లేదు. తారు రోడ్డు వేయడానికి ఆలస్యమైతే. కంకర, మట్టివేసి గుంతలను పూడ్చాలి. లేకపోతే వాహనదారులు, ప్రజలు ప్రమాదాలబారిన పడతారు.

-శ్రీనివాసరెడ్డి, సామాజిక కార్యకర్త, అల్లీపురం

యువత భవితకు కనకదాస అధ్యయన కేంద్రం కృషి

తంబూరా వాయించి కార్యక్రమాన్ని ప్రారంభించిన కనకదాసు అధ్యయన కేంద్రం అధ్యక్షుడు చిక్కణ్ణ

చెళ్లకెర(చిత్రదుర్గం), న్యూస్‌టుడే: యువకులు, విద్యార్థుల్లో కవి కనకదాసు తన తత్వపదాల ద్వారా ప్రచారం చేసిన మానవీయ విలువలను పెంపొందించడానికి కనకదాస అధ్యయన కేంద్రం కృషి చేస్తోందని అధ్యక్షుడు చిక్కణ్ణ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనకదాసు ఉత్సవాల్లో తంబూర వాయించి ప్రారంభించారు. సమాజంలో ఉత్తమ ప్రజలుగా జీవించడానికి అవసరమైన సాంస్కృతిక వాతావరణం, పరిసరాలను నిర్మించాల్సి ఉందన్నారు. కనకదాసు రచనలతో పాటు, ఇతర దాస సాహిత్యకర్తలు, కీర్తన కారులు, తత్వపదాల రచనకారుల రచనల్లోని మానవీయ అంశాలపై విస్తృతంగా చర్చించి, మరింత లోతుగా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందన్నారు. చెళ్లకెర, హిరియూరు, చిత్రదుర్గం, హొళల్కెర తాలూకాల్లోని 8 డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు చర్చల్లో పాల్గొన్నారు. కళాశాల ప్రధానాచార్యుడు కరియప్ప మాళిగే, ఐక్యూఏసీ సంచాలకులు తారిణి శుభదాయిని, పరీక్షల విభాగం నియంత్రణాధికారి సురేశ్, కన్నడ విభాగం ముఖ్యుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపంపిణీ శాఖ కార్యాలయం తరలింపు

హొసపేటె, న్యూస్‌టుడే: పట్టణంలోని పుణ్యమూర్తి కూడలిలో ఉన్న తాలూకా ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యాలయాన్ని తాలూకా కార్యాలయ ఆవరణానికి తరలించామని సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులు, ఇతర సౌకర్యాలపై సమాచారం కోసం ప్రజలు సంబంధించిన కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

గౌరి పండగకు జోరుగా కొనుగోళ్లు

గాంధీ కూడలిలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన వివిధ రూపాల్లో గౌరమ్మలు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: గౌరి పండగ ఆచరించేందుకు గౌరమ్మ ప్రతిమలు, చక్కెర హారతుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగువారు కార్తిక పౌర్ణమి ఆచరించే రోజున స్థానికంగా గౌరి పండగను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. పండగకు అవసరమైన గౌరి ప్రతిమలు, వివిధ రూపాల్లో తయారు చేసిన చక్కెర హారతులు (పటిక బెల్లంతో తయారు చేసిన చిలకలు, ఇతరత్రా పదార్థాలు) పట్టణంలోని గాంధీ కూడలిలో విక్రయించారు.

విద్యతోనే గ్రామాల అభివృద్ధి

నూతన తరగతి గదులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ నవీన్, చిత్రంలో ఎమ్మెల్యే చంద్రప్ప

చెళ్లకెర చిత్రదుర్గం), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని విధాన పరిషత్ సభ్యుడు కె.ఎస్.నవీన్ పేర్కొన్నారు. మంగళవారం హొళల్కెర తాలూకా గిలికేనహళ్లి గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి మాట్లాడారు. స్త్రీ, పురుష భేదంలేకుండా ప్రతి ఒక్కరికీ విద్య ఎంతో అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వందల కోట్లు వ్యయం చేస్తున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఎం.చంద్రప్ప ప్రారంభించారు. తాలూకా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు వాణి, ఉపాధ్యక్షురాలు విశాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

హొసపేటె, న్యూస్‌టుడే: పట్టణ పరిధి చెలువాదికేరిలో ఉన్న 220కేవీ విద్యుత్తు పంపిణీ కేంద్రంలో నిర్వహణ పనులు చేపడుతున్న నేపథ్యంలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జెస్కాం ఏఈఈ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్టేషన్ మార్గం, చాపలగడ్డ, అంబేడ్కర్ కూడలి, చిత్తవాడ్గీ, బసవేశ్వ, సాయిరామ్, అన్నపూర్ణ బడావణె ప్రాంతాలు, పటేల్‌నగర్, ఇందిరానగర్, గాంధీ నగర్ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని అందులో పేర్కొన్నారు.

పాఠకులకు రాయితీ ధరలో వర్సిటీ పుస్తకాలు

హొసపేటె, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హంపీ కన్నడ వర్సిటీ వర్గాలు పుస్తక ప్రియులు, పఠనాసక్తులకు రాయితీ ధరలో పుస్తకాలను విక్రయించేందుకు ముందుకు వచ్చారు. నవంబరు నెలపూర్తి వర్సిటీ ప్రచురించిన పుస్తకాలను 50 శాతం రాయితీ ధరలో విక్రయిస్తున్నారు. ఆసక్తులు వర్సిటీ ఆవరణలోని ప్రచురణ శాఖ, బెంగళూరు ప్యాలెస్ రోడ్డులో ఉన్న వర్సిటీ పుస్తక విక్రయ కేంద్రంలో సంప్రదించాలని ప్రచురణ శాఖ సంచాలకుడు ఒక ప్రకటనలో కోరారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

04-11-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1626.04	1632.00
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	9010	15,536
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	9,510	15,116
నీటి నిల్వ (టి.ఎం.సి)	79.935	101.773

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు ప్రమాణపత్రం అందిస్తున్న సంస్థ ప్రతినిధులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: ప్రగతి రక్షా పథకం గుంపు సభ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుందని ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా నిర్దేశకుడు రోహితాక్ష పేర్కొన్నారు. దరూరులో మంగళవారం ఆయన గ్రామస్థులతో కలిసి గుంపు సభ్యులుగా ఉన్న ఖాసీంసాబ్ ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి ప్రగతి రక్షా కవచ పథకం కింద రూ.3 లక్షలు, జీవిత బీమా తరపున మంజూరైన రూ.2,01,157 కలిపి మొత్తం రూ. 5,01,157కు ఆర్థిక మంజూరు పత్రాన్ని పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ దరూరు గ్రామంలో సంస్థ ఆధ్వర్యంలో శ్రీసాయి కృప సంఘం సభ్యులుగా ఉన్న ఖాసీం సాబ్ రహదారి ప్రమాదంలో మృతి చెందగా, సంస్థ నుంచి మంజూరైన డబ్బును కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని తెలిపారు. తాలూకా యోజనాధికారి సుధీర్ హంగళూరు, సంస్థ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పోటేదైనా అలసత్వం వద్దు

గోడపత్రికలను విడుదల చేస్తున్న వైద్యులు, అధికారులు

బళ్లారి, న్యూస్‌టుడే: మన శరీరంలో ఎక్కడైనా పోటు(స్ట్రోక్) వచ్చినప్పుడు బాధితులు నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రిని సందర్శించాలని జిల్లా ఆసుపత్రి బాధ్యుడు డా.బసరెడ్డి సూచించారు. జిల్లా యంత్రాంగం, పంచాయతీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆసుపత్రి, కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ట్రీట్‌మెంట్ కేంద్రం, మరిస్వామి ప్రాథమిక నగర ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ స్ట్రోక్ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పక్షవాతం, మెదడు గాయం అనేది మెదడులోని కొంత భాగానికి ఆక్సిజన్ అందకుండా పోయే పరిస్థితి అన్నారు. 30 ఏళ్ల పైబడిన వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం అధికారి, కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి డా.వీరేంద్రకుమార్ మాట్లాడారు. స్ట్రోక్ అంటే మెదడులోని రక్తనాళం మూసుకుపోవడం లేదా చీలిపోవడం వల్ల నాడీ వ్యవస్థపై కలిగే ప్రభావమని వివరించారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలన్నారు. క్రమం తప్పకుండా ఆహారం, యోగా, వ్యాయామం, సంగీతం వంటి ఇతర చురుకైన కార్యకలాపాలతో చురుకుగా పాల్గొనాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, తల తిరగడం లేదా రక్త ప్రసవరణలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమాదేవి, డా.సౌజన్య, ఖుర్షీద్‌బేగం, తదితర వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎడమ కాలువకు సాగునీరివ్వాలని నిరసన

తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న రైతుసంఘాల నాయకులు

సింధనూరు, న్యూస్‌టుడే: తుంగభద్ర ఎడమకాలువ రైతులకు రెండోపంట కోసం సాగునీరు ఇవ్వాలి, డిసెంబరు ఒకటి నుంచి ధాన్యం, జొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సింధనూరులో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, ప్రాంత రైతు సంఘాలు మంగళవారం నిరసనకు దిగాయి. ఏపీఎంసీ నుంచి మినీవిధానసౌధ వరకూ జెండాలతో ప్రదర్శనగా వచ్చిన నాయకులు తహసీల్దారు అరుణ్ దేశాయ్‌కు వినతిపత్రం అందించారు. జలాశయంలో రెండోపంటకు చాలినన్ని జలాలు ఉండగా..రైతుల పొట్ట గొట్టే చర్యలకు పాల్పడవద్దని విన్నవించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంలో తాత్సారం చేసి రైతులను నట్టేట ముంచకుండా ముందుగానే కేంద్రాలు ఆరంభించాలని కోరారు. అతివృష్టితో అతలాకుతలమై పంటలు నష్టపోయిన వరి, కంది, పత్తి, జొన్న, సజ్జ రైతులను ఆదుకునే దిశలో పరిహారం వెంటనే అందించాలని కోరారు. ప్రముఖులు అమీన్‌పాషా దిద్దిగి, బసవంతరాయగౌడ, బసవరాజ్ గోడిహాళ, బసవరాజ్, విరుపాక్షగౌడ, కె.నరేంద్రబాబు, నాగప్ప, బసప్ప, వెంకటేశ్, ఆదనగౌడ, విశ్వనాథ్ పాల్గొన్నారు.

రైతులను దారి తప్పించవద్దు

విలేకరులతో మాట్లాడుతున్న మస్కి ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ

సింధనూరు, న్యూస్‌టుడే: మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకునేదే తప్ప పొట్ట కొట్టేది కాదని, ప్రతిపక్ష నాయకులు సాగునీటి విషయంలో గందరగోళం సృష్టిస్తూ రాజకీయ లాభం కోసం రైతులను దారి తప్పించే ప్రయత్నం చేయడం సరికాదని మస్కి ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ అన్నారు. ఆయన మంగళవారం సింధనూరులో విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయం, సాగునీటి పరిస్థితులు ఏటా ఉన్న విధంగా ఈసారి లేవు. రైతులకు శాశ్వత పరిష్కారాన్ని వెతికే గేట్ల అమరికతో ఈ ఏడాది ముడిపడి ఉంది. వీటిని అందరూ అర్థం చేసుకోవాలి, గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలతో నిర్ణయాలు తీసుకునే సమయం ఇది అన్నారు. ఏదేమైనా కాస్త ఓర్పు వహించాలి, తుంగభద్ర బోర్డు, ఐసీసీ సమావేశాల్లో ఏం నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూసి ముందడుగు వేయాలి..అంతేకాని రాజకీయం చేసి రైతులను దిక్కు తప్పించే పని చేయొద్దని ప్రతిపక్ష నాయకులకు పరోక్షంగా సలహాలిచ్చారు.

ఫుట్‌పాత్‌పైకి చేరిన వర్షపునీరు

స్వాతంత్ర్య సమరయోధుడి ఉద్యానవనంపై ఇంత నిర్లక్ష్యమా

బళ్లారి, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధుడు...బళ్లారి లోక్‌సభ క్షేత్రం నుంచి లోక్‌సభ సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించిన టేకూరు సుబ్రహ్మణ్యం పేరు పెట్టిన ఉద్యానవనం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. బుడా కార్యాలయానికి కూతవేటు దూరంలో విశాలమైన ప్రదేశంలో ఉద్యానవనం ఏర్పాటు చేసినా అభివృద్ధికి నోచుకోలేదు. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురవవడంతో వాననీరు ఉద్యానవనంలోకి చొరబడి చెరువును తలపిస్తోంది. ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు, జిమ్ పరికరాలు వర్షపునీటిలో ఉండిపోయాయి.

ఉద్యానవనంలో నిలబడిన వర్షపునీరు

'సహకారమే' సమాజ సేవకు మార్గం


దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అతిథులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: సహకార రంగంలో పేదలు, సామాన్యుల ఆర్థిక బలోపేతంతో పాటు సమాజ సేవ సంతరించుకుందని విశ్రాంత అధ్యాపకుడు శివకుమార బళిగార్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర సౌహార్ద సంయుక్త సహకారి బెంగళూరు, సిరుగుప్ప సహకార సౌహార్ద సంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్ఈఎస్ విద్యా సంస్థల కళాశాలలో మంగళవారం విద్యార్థుల కోసం యువత సహకార క్షేత్రంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు, మానవ సంబంధాలు ఉన్నట్లే సహకార రంగం ద్వారా సామాన్యులు, మధ్య తరగతి వాసుల ఆర్థిక బలోపేతానికి తోడ్పాటు అందిస్తోందన్నారు. రాష్ట్ర సౌహార్ద సంయుక్త సహకార సమాఖ్య నిర్దేశకుడు హెచ్.జె.హనుమంతయ్య మాట్లాడుతూ విద్యార్థులు సహకార రంగంపై అవగాహన పొందాలన్నారు. సంఘాల ప్రతినిధులు గాది లింగనగౌడ, ఎస్ఈఎస్ విద్యాసంస్థల కార్యదర్శి బి.ఇ.అవినాశ్, విష్ణు విలాస్ సహకార సంఘం కార్యనిర్వహణ అధికారి అనిల్‌కుమార్ కళాశాల ప్రధాన ఆచార్యుడు బసవనగౌడ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్పర్ కృష్ణ కమ్మ వారి సంఘం(రి)
సురపుర, కెంబావి,
సురపుర తాలూకా, యాదగిరి జిల్లా వారి ఆధ్వర్యంలో

కమ్మవారి కార్తీకమాస వనభోజన ఆహ్వానం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
Lion గారపాటి రామకృష్ణ
ప్రెసిడెంట్ అఖిల కర్నాటక
కమ్మవారి సంఘం (రి) బెంగళూరు

ఈ కార్యక్రమం వివరాలు తేది: 06/11/2025 గురువారం

స్థలం: శ్రీ సీతారామకళ్యాణమండపం, శ్రీరాంనగర్, కవిడిమట్టి క్యాంప్ నందు ఉదయం 6.00 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం, గోపూజ, తులసి పూజ, ఉసిరిచెట్టు పూజలు, 12 గంటలకు సభా కార్యక్రమం 12 గంటల నుండి వనభోజనములు సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించబడును. కావున మన కమ్మ కుటుంబ సభ్యులు సకుటుంబ సపరివార సమ్మేతంగా అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు : అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు
అప్పర్ కృష్ణ కమ్మవారి సంఘం (రి), సురపుర, కెంబావి
సంప్రదించండి సెల్: 9448583866, 9663179999, 9448465822
అందరికి స్వాగతం కోరువారు

శ్రీమతి & శ్రీ బండి సత్యనారాయణ
బండి శ్రీదేవి
తింతిని గ్రామం. 9448037374

శ్రీమతి & శ్రీ గారపాటి శ్రీరామమూర్తి
గారపాటి రమాప్రభ
తింతిని గ్రామం. 9448294131

కోదండరామాలయంలో కార్తికదీపారాధన

అభయ వరదాంజనేయస్వామి ఆలయంలో సహస్రదీపాలు వెలిగిస్తున్న భక్తులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: కార్తిక చతుర్దశిని పురస్కరించుకుని అవంబావి కోదండరామాలయంలో మంగళవారం ఓం నమఃశివాయ రూపంలో కార్తికదీపాలు వెలిగించి కార్తిక పురాణ పఠనం చేశారు. స్వామివార్లకు విశేష పూజలు చేసి అలంకరించారు. వేంకటేశ్వరనగర్ అభయ వరదాంజనేయస్వామి ఆలయంలో సహస్రదీపాలు వెలిగించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మిల్లరుపేట మల్నాడు దుర్గమ్మ తల్లికి కార్తిక పూజలు వైభవోపేతంగా జరిపారు. పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో పూజలు

మాన్వి: తాలూకాలో కార్తిక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాలూకాలోని హరనహళ్లి గ్రామ సమీపంలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్న ప్రాచీన రామలింగేశ్వర ఆలయంలో కార్తిక మాస దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, మహామంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలను ఆచరించారు. రాత్రి ఆలయంలో కార్తిక దీపాలను వెలిగించారు. నీలగల్ సంస్థాన బృహన్మఠం రేణుక శాంత మల్ల శివాచార్య, రాయచూరు సోమవారపేట హిరేమఠం అభినవ రాచోటివీర శివాచార్య మహాస్వామి రామలింగేశ్వరుడికి పూజలు చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడారు. కార్తిక మాసం దీపోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించారు. ఆలయ అర్చకులు అమరేశ్‌తాత స్థానిక ప్రముఖులు మహిళలు పాల్గొన్నారు.

మల్నాడు దుర్గమ్మతల్లికి అలంకరణ

రామలింగేశ్వరాలయంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

కృత్రిమ మేధతో మెట్రోకు భద్రత

అత్యాధునిక వ్యవస్థ ఏర్పాటుకు ముందడుగు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నమ్మ మెట్రోను సైబర్ దాడి నుంచి నియంత్రించేందుకు సీసీ కెమెరాలను సమన్వయం చేసేందుకు నమ్మ మెట్రో బయ్యప్పనహళ్లి డిపోలో భద్రత కార్యాచరణ కేంద్రం (ఎస్‌ఓసీ) ఏర్పాటుకు ఉపక్రమించింది. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఆధునిక సాంకేతిక భద్రత వ్యవస్థ దేశంలోనే మొదటి సారిగా ఇక్కడే అమలులోకి తెచ్చిన గుర్తింపు వస్తుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా ఆ కేంద్రం పని చేస్తుంది. కేంద్రం ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. భద్రత కార్యాచరణ కేంద్రం 24 గంటలూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా పని చేస్తుంది. సిగ్నల్ వ్యవస్థ, ట్యాక్ నిర్వహణ, టికెట్ వితరణ.. తదితరాలన్నీ కృత్రిమ మేధ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రయాణ ప్రాంగణాల బయట-లోపల, బోగీల పరిధిలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి నైపుణ్యం కలిగిన సైబర్ అంశాల నిపుణులు వాటిని నిర్వహిస్తారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తినప్పుడు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు మెట్రో వ్యవస్థ సంరక్షణ చర్యలు చేపడతారు.

ప్రయాణికులను సైబర్ దాడి నుంచి రక్షించడానికే కొత్త వ్యవస్థ

● విదేశాల్లో మెట్రో సంచార వ్యవస్థపై సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్తు సరఫరా నియంత్రించడం, రైలు వ్యవస్థను హ్యాకింగ్ చేయడం, టికెట్ వ్యవస్థ తప్పుదారి పట్టించడం తదితరాలను నిలువరించాలని నిర్ణయించారు. రానున్న ప్రమాదాలను ముందుగా పసిగట్టిన కేంద్ర నగరాభివృద్ధిశాఖ దేశంలోని మెట్రో సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సైబర్ దాడుల నుంచి రక్షణ చర్యలకు ఉపక్రమించేలా సూచనలు చేసింది. రానున్న మూడు నెలలో ఎస్‌ఓసీ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆయా మెట్రో సంస్థలకు సూచించింది. అందులో భాగంగా ఏఐ ఆధారిత ఎస్‌ఓసీ ఏర్పాటుకు బీఎంఆర్‌సీఎల్ శ్రీకారం చుట్టింది.

● నమ్మ మెట్రోలో నేరేడు, ఆకుపచ్చ, పసుపు కారిడార్‌లో 93.83 కిలోమీటర్ల మార్గం ఉండగా 89 ప్రయాణ ప్రాంగణాలు సేవలందిస్తున్నాయి. ఆరు బోగీలుండే రైల్లో 24 సీసీకెమెరాలు ఉంటాయి.. ప్రస్తుతం 62 రైళ్లలో 1,488 కెమెరాలను పర్యవేక్షించాలి. ఇప్పటికే నిత్యం 9.50 లక్షల మంది మెట్రో సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఈ వ్యవస్థ ఉపయోగించుకున్నంత సేపు విరివిరి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సైబర్ దాడులకు గురికాకుండా అప్రమత్తం చేయడమే కొత్త వ్యవస్థ లక్ష్యం!

తొలిసారిగా ప్రారంభమైన మెట్రో రైలు వ్యవస్థకు మరింత భద్రత

భద్రత కేంద్రం.. బయ్యప్పనహళ్లి స్టేషన్ ఆవరణలో ఏర్పాటుకు చర్యలు

పాలికె ఎన్నికల నిర్వహణకు ఆదేశం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కారణమే లేకుండా ఆరేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న గ్రేటర్ బెంగళూరు పాలికె ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిందని సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన, కొత్త వార్డుల ఏర్పాటు పేరిట ఆరేళ్ల పాటు ప్రభుత్వాలు ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చాయి. కార్పొరేటర్లు లేకపోవడంతోనే పలు చోట్ల అభివృద్ధి పనులు జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నగర పరిధిలో కొత్తగా రూపుదాల్చిన ఐదు పాలికెలకు సంబంధించి నవంబరు 15 లోగా నోటిఫికేషన్ ప్రకటించి, డిసెంబరు 15 లోగా వార్డులకు రిజర్వేషన్ ప్రకటించాలని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.

'ఆన్‌లైన్' వంచనతో కుదేలు

దావణగెరె, న్యూస్‌టుడే : ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో ఎక్కువ లాభం వస్తుందని ఫేస్‌బుక్‌లో వచ్చిన లింక్‌లోని సమాచారాన్ని నమ్మి కేబీ లేఅవుట్‌కు చెందిన ఒక వ్యక్తి రూ. 42.51 లక్షలు కోల్పోయాడు. చరవాణుల మరమ్మతు చేసుకుని ఉపాధి కల్పించుకున్న బాధితుడు ట్రేడింగ్ కోసం అప్పులు చేయడంతో పాటు, తన తల్లి, భార్య, సోదరి ఆభరణాలపై రుణాన్ని తీసుకుని వంచకులకు చెల్లించాడు. ప్రారంభంలో లాభాలు వచ్చాయని కొంత నగదును జమ చేస్తుండడంతో పెద్ద మొత్తంలో మదుపు చేసి వంచనకు గురయ్యారు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించి, సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

'అటవీ శాఖలో అవినీతి రాజ్యం'

చామరాజనగర, న్యూస్‌టుడే : గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఉన్నప్పుడే అడవి బాగుండేదని రైతు సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. వన్యప్రాణులు చుట్టుపక్కల గ్రామాల్లోకి వచ్చేవి కాదని, అడవి మధ్యలో అక్రమంగా గనుల తవ్వకాలు జరిగేవి కావని పేర్కొన్నారు. చామరాజనగర, మైసూరు జిల్లాల రైతులతో మంత్రులు ఈశ్వర ఖండ్రే, కె వెంకటేశ్‌లు ఇక్కడ నిర్వహించిన సమావేశంలో రైతులు ఈ వ్యాఖ్యలు చేశారు. వన్య ప్రాణులు దాడి చేస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు తక్షణమే స్పందించడం లేదన్నారు. ఇదే బాధతో ఇటీవల కాలంలో కొందరు పశువుల కాపర్లు, రైతులు రెండు పులులు, నాలుగు పులిపిల్లలకు విషాహారం పెట్టి హత్యలు చేశారని పేర్కొన్నారు. అటవీశాఖలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపణలు చేశారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే మైసూరు, చామరాజనగర జిల్లాల్లోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఖండ్రే వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు సి. పుట్టరంగశెట్టి, ఎ. ఆర్. కృష్ణమూర్తి, ఎం. ఆర్. మంజునాథ్, దర్శన్ ధ్రువ నారాయణ్, ఎమ్మెల్సీ మంజేగౌడ, అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ కొనసాగితేనే భాజపా బలపడేది!

రమేశ్ జార్ఖిహోళి

బెళగావి, న్యూస్‌టుడే : ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి సమయం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితేనే మంచిదని భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహోళి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు, మంత్రివర్గ విస్తరణ జరిగినా మరో రెండేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ఈసారి పూర్తి మెజార్టీతో భాజపా అధికారంలోకి వస్తుందని విశ్లేషించారు. ఆయన సోమవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్‌లో ఎవరూ 'ఏకనాథ శింధే, అజిత్ పవార్' లేరని వ్యాఖ్యానించారు. భాజపా నుంచి బహిష్కరణకు గురైన బసనగౌడ పాటిల్ యత్నాళ్‌కు నానాటికీ ప్రజాదరణ పెరుగుతుండగా.. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్రకు తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. భాజపాలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు ఉండవని భావిస్తున్నానని, పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి తామంతా బద్ధులమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జార్ఖిహోళి ఎవరు ముఖ్యమంత్రి అయినా తాము సిద్ధాంతపరంగా పోరాటాన్ని చేస్తామని స్పష్టం చేశారు.

బతికున్నావా.. అన్నోరు లేరాయె

హాసన, న్యూస్‌టుడే : వయో సహజమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న పార్వతమ్మ (81) అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. నెల కిందట ఆమె ఆరోగ్యం తిరగబెట్టడంతో చికిత్స కోసం హాసన ప్రభుత్వ ఆసుపత్రి (హిమ్స్)లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమెను తీసుకువెళ్లేందుకు పిల్లలు ఎవరూ రాలేదు. చివరికి ఆసుపత్రి సిబ్బంది స్పందించి ఆమెను చెన్నరాయపట్టణలోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం నాడు అక్కడే మరణించింది. ఆలూరు తాలూకా కవళికెరె గ్రామంలో ఉంటున్న ఆమె కుమారులకు అక్కడి సిబ్బంది సమాచారాన్ని అందించారు. మృతదేహాన్ని తమకే అప్పగించాలని ఆమె ఆరుగురు సంతానం వచ్చి గొడవకు దిగారు. ఊరి పెద్దలను పిలిపించి, వారి సమక్షంలో మృతదేహాన్ని అప్పగించారు. గ్రామానికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిపేరిట ఉన్న ఆభరణాల కోసమే వీరంతా వచ్చారని బంధువులు దుమ్మెత్తిపోశారు.

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : ప్రజల సమస్యలను గుర్తించడం, వాటికి స్థానికంగా పరిష్కార మార్గాలను సూచించేందుకు ఒక 'రీసర్చ్ వింగ్'ను ఏర్పాటు చేసుకోవాలని సంఘ పరివార్ నాయకులు భాజపాకు సూచించారు. ఒక వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిర్బంధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు తీసుకోవలసిన చర్యలపై భారతీయ విద్యాభవన్‌లో సంఘ్ నేతలు ప్రత్యేక కార్యశాలను నిర్వహించారు. సామాజిక మాధ్యమాలకు కీలక పాత్ర ఉన్న నేపథ్యంలో వాటిని చురుకుగా వినియోగించుకుంటూ, ప్రజలకు కావలసిందేమిటో అర్థం చేసుకుంటే సగం విజయం సాధించినట్లు భావించాలని సంఘ్ నేతలు సూచించారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర, విపక్ష నాయకులు అశోక్, చలువాది నారాయణస్వామి, పార్టీ నేతలు సీటీ రవి, సునీల్ కుమార్, డాక్టర్ అశ్వత్థ నారాయణ, జనార్ధన రెడ్డి, కోటె శ్రీనివాసపూజారి తదితరులు కార్యశాలలో పాల్గొన్నారు.

తోకలేని పిట్టలు.. అందమైన కబుర్లు!

చరిత్రకు దర్పణంపట్టే తపాలా సేవలు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : తపాలా బిళ్లలు, ఫస్ట్ డే కవర్లు చరిత్రకు ఆనవాళ్లని సీనియరు సాహితీవేత్త హంప నాగరాజయ్య పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ మార్పులు చేసుకుంటూ, సేవలు అందిస్తోందని ప్రశంసించారు. బెంగళూరులోని ప్రభుత్వ చిత్రకళా పరిషత్తు 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరు వలయం జనరల్ పోస్ట్‌మాస్టర్ డాక్టర్ చంద్రశేఖర్ కాకుమాను, చిత్రకళా పరిషత్తు అధ్యక్షుడు బీఎల్ శంకర్, తపాలా శాఖ అధికారులు సందేశ్ మహదేవప్ప, వి. తార తదితరులతో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన తపాలా బిళ్ల, ఫస్ట్‌డే కవర్లను విడుదల చేసి మాట్లాడారు. తపాలా బిళ్లల సేకరణకు ఈ తరహా ప్రదర్శనలు సహకరిస్తాయని తెలిపారు. దేశ చరిత్రను తెలిపే నిర్మాణాలు, మహనీయులు, పక్షులు, కీటకాలు, వన్యప్రాణులు.. తదితరాలను వివిధ కేటగిరీల్లో సేకరించుకునే ఫిలాటలీ సంఘాల ప్రతినిధులు యువతకు మార్గదర్శనం చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉత్తరాలను బట్వాడా చేసేందుకు వచ్చే పోస్ట్ మ్యాన్ తన రక్షణకు ఈటె, చీకట్లోనూ ముందుకు సాగేందుకు లాంతరు దగ్గర ఉంచుకునే వారని గుర్తు చేశారు. చిన్నతనంలో తాను చూసిన పోస్ట్‌మ్యాన్‌ను మళ్లీ చూస్తున్నట్లు ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ప్రదర్శన వీక్షిస్తున్నబాలలు

తపాలా బిళ్లలు, ఫస్ట్ డే కవర్‌ను ప్రదర్శిస్తున్న అతిథులు, అధికారులు

ఉత్తరాల బట్వాడ ఉద్యోగి సంప్రదాయ ఆహార్యం.. వీక్షిస్తున్న ప్రతినిధులు

చిన్ని కృష్ణుడికి లక్ష దీపార్చన

రథవీధిలో కొనసాగుతున్న వేడుకల్లో పాల్గొన్న స్వామీజీలు

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : ఉడుపి శ్రీకృష్ణమఠంలో కార్తికమాసం లక్షదీపోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ, అనంతేశ్వర, చంద్రమౌళీశ్వర ఉత్సవ మూర్తులను రథాల్లో అలరింప చేసి.. రథవీధిలో ఊరేగించారు. వేల మంది భక్తులు వేడుకల వీక్షణకు కదలివచ్చారు. శ్రీమఠంలో ఉదయమే తులసి, క్షీరాబ్ధిపూజలు నిర్వహించారు. రాత్రి వేళ లక్షదీపోత్సవాలకు పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థ శ్రీకారం చుట్టారు. మధ్వసరోవరంలో తెప్పోత్సవం కనులకింపుగా సాగింది. ఈ వేడుకల్లో సుగుణేంద్రతీర్థ స్వామితో పాటు జూనియర్ స్వామి సుశీంద్రతీర్థం, అదమారు మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ, పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ తదితరులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి వరకు వేడుకలు కొనసాగుతాయి.



మధ్వసరోవరంలో పార్థసారథికి తెప్పోత్సవం

బందీగా మారిన మదగజం

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : ఇద్దరు రైతు సోదరులపై దాడి చేసి చంపిన మదగజాన్ని (40) అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఆరు కుమ్కీ ఏనుగులతో 17 గంటల కార్యాచరణ నిర్వహించి సోమవారం సాయంత్రం బంధించారు. కుద్రేముఖ్ వన్యప్రాణుల విభాగం కెరెకట్ట విభాగంలో ఉమేశ్ (43), హరీశ్ (41)లపై అక్టోబరు 31న ఇది దాడి చేసింది. చికిత్సకు తరలించేలోగా వారిద్దరూ మరణించిన విషయం తెలిసిందే.

విద్యార్థులు ఆసుపత్రిపాలు

బెళగావి, న్యూస్‌టుడే : చిక్కోడి తాలూకా హిరేకోడి గ్రామంలోని మొరార్జీ దేశాయి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు రాత్రి భోజనం అనంతరం వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో సమస్యలు ఎదుర్కొన్నారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం అందరూ కోలుకోగా, మరో 12 మంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం బెళగావి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నేడు టీబీడ్యాంలో పర్యవేక్షక ఇంజినీర్ల సమీక్ష

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర నీటి వినియోగంపై చర్చలు జరిపేందుకు బుధవారం టీబీడ్యాంలోని మండలి కార్యాలయంలో మూడు రాష్ట్రాల పర్యవేక్షక ఇంజినీర్ల స్థాయి ఆన్‌లైన్ సమీక్ష సమావేశం జరుగుతుందని మండలి పర్యవేక్షక ఇంజినీరు నారాయణ్ నాయక్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. ఏడాదిలో మే, నవంబరు నెలల్లో రెండుసార్లు సమీక్ష సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో మునిరాబాద్, యరమరాస్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పర్యవేక్షక ఇంజినీర్లు పాల్గొంటారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	100
క్యారెట్-	105
బీరకాయలు-	60
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కొటి)-	30
సొరకాయ-	50
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	185
కాకర కాయలు-	50
టమాటా(నాటు)-	25
టమాటా(సాధారణ)-	20
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	25
ఉల్లి(మేలురకం)-	25
ఉల్లి(సాధారణ)-	20
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	185
బీట్‌రూట్-	55
వంకాయలు-	70
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	170

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	135
గ్రీన్ ఆపిల్-	295
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	35
ఆరంజి-	65
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

రాజధాని ప్రగతి పట్టని భాజపా

కాంగ్రెస్ నేతల మండిపాటు

బెంగళూరు (యలహంక) : బెంగళూరు నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటైన సంచార రద్దీ నియంత్రణకు ప్రతిపాదించిన సొరంగ మార్గ పనులను భాజపా నేతలు వ్యతిరేకించి తప్పుడు ప్రచారం చేపట్టడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎస్. మనోహర్ తదితరులు మాట్లాడారు. బెంగళూరు నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తే తక్షణం భాజపా నేతలు వ్యతిరేకించడం అలవాటుగా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు గాలిలో తుపాకీ పేల్చి.. చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ తదితరులు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంచార రద్దీ నియంత్రించేందుకు ఇంజినీరింగ్ నిపుణుల సలహా సూచనలతోనే ప్రభుత్వం 16 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించతలపెట్టినట్లు వివరించారు. గతంలో మెట్రో నిర్మాణ పనులూ వ్యతిరేకించారని, హెబ్బాళ నుంచి బసవేశ్వర కూడలి వరకు ఉక్కు వంతెన పథకాన్ని వ్యతిరేకించారని తప్పుపట్టారు. వారికి బెంగళూరు నగరాభివృద్ధి ఇష్టం లేదని విరుచుకుపడ్డారు. అభివృద్ధి పథకాలను అడ్డుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడినట్లేనని హెచ్చరించారు.

జంట భవంతులు.. పగటి కలే

నిర్మాణానికి ముందుకురాని గుత్తేదార్లు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : సెంట్రల్ బెంగళూరు పరిధి మెజెస్టిక్ సమీపంలో 50 అంతస్తుల రెండు భవంతుల (ట్విన్ టవర్లు) నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సాకారం అయ్యేలా కనిపించడం లేదు. రూ. 1500 కోట్లతో ఈ ట్విన్ టవర్ల నిర్మాణానికి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు పూర్తి చేసిన గుత్తేదార్లకు రూ. 32 వేల కోట్ల మేర బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇలా జాప్యం జరగడంతో ఈ భారీ ప్రాజెక్టుకు టెండర్లు వేసేందుకు క్లాస్ వన్ గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ట్విన్ టవర్ల బదులుగా సొరంగ మార్గం నిర్మాణంతోనే కాస్త ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాలు అన్నింటినీ ఒకే చోటుకు తీసుకువచ్చే దిశగా ఈ ట్విన్ టవర్లను నిర్మించాలని యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2020) ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా రెండు సార్లు టెండర్లు పిలిచినా, స్పందన రాకపోవడంతో ఈ పథకాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని ప్రజా పనుల శాఖ తీర్మానించింది.



ట్విన్ టవర్ల నమూనా చిత్రం

● ఆనందరావు కూడలి వద్ద 8.8 ఎకరాల స్థలంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఈ జంట భవంతులను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేసుకోర్సును నగర శివార్లకు మార్చి, ఆ స్థలంలో టవర్లను నిర్మిస్తామని ప్రకటించి ఐదేళ్లు దాటింది. ప్రతి టవర్‌లో మూడు బేస్‌మెంట్లు, ఒక దిగువ అంతస్తు, ఆపైన 50 అంతస్తులు వస్తాయి. కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్), మంత్రి స్క్వేర్ సంపిగె స్టేషన్, విధానసౌధ మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా జంట టవర్లకు చేరుకునేందుకు స్కైవాక్‌లు, వంతెనల నిర్మాణంతో ఇక్కడికి చేరుకునేందుకు వాహన రద్దీ లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం యోచించింది.

ఒకే మంత్రం.. 28 జంటలు ఏకం

వరుడికి తాళిబొట్టు అందిస్తున్న ఎమ్మెల్యే గణేశ్

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి తాలూకా రామసాగరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం సామూహిక వివాహాలు జరిగాయి. 28 జంటలు నూతన దాంపత్య జీవనంలోకి అడుగిడాయి. దళిత సంఘర్ష సమితి (సాగర్) ఈ వివాహాలను ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే గణేశ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సామూహిక వివాహాలతో అనవసర ఖర్చును నియంత్రించవచ్చు. దళిత సంఘర్ష సమితి గత పుష్కర కాలంగా రామసాగరలో సామూహిక వివాహాలు నిర్వహిస్తోందన్నారు. సమితి నాయకుడు, జీపీ ఉపాధ్యక్షుడు ఆర్. ఎం. రామయ్య మాట్లాడుతూ అందరి సహకారంతో ఈ వివాహాలు నిర్వహిస్తున్నాం. 12 ఏళ్లుగా 206 వివాహాలు జరిపించామన్నారు. జడ్పీ మాజీ సభ్యుడు మాణయ్య, నాయకులు శివశంకర గౌడ, నారాయణప్ప, జగదీశ్ గౌడ, ఎ.సి. దానప్ప, హొసకోటె జగదీశ్, కరెంటు గోపాలప్ప, వీరాంజనేయులు, సిద్ధప్ప పాల్గొన్నారు.

అగ్నివీర్ సేన నియామక ర్యాలీకి సన్నద్ధం

బళ్లారి, న్యూస్‌టుడే: ఈ నెల 13 నుంచి 19 వరకు నగరంలోని జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న అగ్నివీర్ సేన నియామక ర్యాలీని ప్రణాళిక ప్రకారం విజయవంతం చేయడానికి వివిధశాఖాధికారులు శ్రమించాలని జిల్లా పాలనాధికారి కె. నాగేంద్ర ప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం డీసీ కార్యాలయంలో డీసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. కల్యాణ కర్ణాటక విభాగం పరిధిలోని ఆర్మీ నియామక ర్యాలీకి బళ్లారి జిల్లాను ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. జిల్లాలో ఉన్న కేంద్ర, రాష్ట్ర శాఖాధికారుల సహకారంతో క్రమశిక్షణతో ర్యాలీని నిర్వహించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలన్నారు. ఈనెల 13 నుంచి 19 వరకు జరిగే ఆర్మీ నియామక ర్యాలీలో శారీరక దృఢత్వం, వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని ప్రక్రియలు పూర్తయ్యే వరకు జిల్లా అధికారులు ఆర్మీ అధికారులకు సహకరించాలన్నారు. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఆర్వో, ఆర్మీ అధికారి మేజర్ కపిల్ మాట్లాడుతూ జిల్లాలో వారం పాటు జరిగే ర్యాలీలో కర్ణాటక, కేరళ రాష్ట్రాల అభ్యర్థులు పాల్గొంటారన్నారు. ర్యాలీ ప్రక్రియ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రతి రోజు 800 నుంచి 1000 మంది అభ్యర్థులు పాల్గొనడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వీరిలో రెండు రోజులు పాటు 40శాతం మంది అభ్యర్థులు బసచేస్తారన్నారు. జిల్లా పాలనాధికారి కె. నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చే అభ్యర్థులకు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం, పోలీస్ జిమ్‌ఖాన్, వాల్మీకి భవనం, డా. బాబు జగన్ రామ్ వాటిలో ప్రాథమిక సౌకర్యాలతో కూడలి సముదాయ భవనాల్లో వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. ఏడీసీ మహమ్మద్ ఝుబేర, ఏఎస్పీ రవికుమార్, నగర పాలికె కమిషనర్ మంజునాథ, డీహెచ్‌వో డాక్టర్ యల్లా రమేష్‌బాబు, ఆర్మీ అధికారి కర్నల్ వివేక్ జమీందార్ వివిధశాఖాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీసీ కె.నాగేంద్ర ప్రసాద్, చిత్రంలో ఏడీసీ మహమ్మద్ ఝుబేర, కమిషనర్ మంజునాథ్

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

తులసి పూజలు చేస్తున్న మహిళ

భక్తి ప్రపత్తులతో తులసి పూజలు

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: నగర దేవాలయాల్లో క్షీరాబ్ధి ద్వాదశి పూజలు భారీ ఎత్తున చేశారు. పలువురు మహిళలు తమ ఇళ్లల్లో ఆది, సోమవారాల్లో తులసి పూజలు నిర్వహించారు. శ్రీహరి, బృందల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. అనంతరం ముత్తయిదువులకు వాయి నాలు ప్రదానం చేశారు. ఇరికి కొమ్మలను తులసి మొక్కలున్న కుండీలలో నాటి ప్రమిదల్లో నూనె పోసి దివ్వ దీపాలను వెలిగించి భక్తిపూర్వకంగా పూజలు ఆచరించారు. ముత్తయిదువులకు పసుపు, కుంకుమ, పండ్లు, గాజు లను వాయనంగా ఇచ్చారు.

అండర్-23 కర్ణాటక జట్టు సారథిగా అనీశ్వర్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: జైపూర్‌లో ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న అండర్-23 క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న కర్ణాటక జట్టుకు అనీశ్వర్ గౌతమ్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. పది రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొంటున్న జట్టును కర్ణాటక క్రికెట్ సంఘం ప్రకటించింది. జట్టు: ప్రభాకర్ చతుర్వేది, ఎస్.యు.కార్తిక్, ఆజే.జస్‌పేర్, డి.హర్షిల్, కేపీ.కార్తికేయ, ధ్రువప్రభాకర్, సంజయ్‌అశ్విన్, ఫైజన్‌ఖాన్-ఇద్దరు వికెట్ కీపర్లు హర్షిక్‌రాజ్, కె.శశికుమార్, యశోవర్ధన్ ప్రతాప్, ఎల్.మన్వంత్‌కుమార్, సమిత్‌ద్రావిడ్, యష్‌రాజ్‌పుంజా, ధీరజ్‌గౌడ.

హోసూరు కబుర్లు

కేంద్రమంత్రిని కలిసిన మాజీ ఎంపీ

రాజ్‌నాథ్ సింగ్‌తో కృష్ణగిరి మాజీ ఎంపీ నరసింహన్

హోసూరు,న్యూస్‌టుడే: కృష్ణగిరికి చెందిన పార్లమెంటు మాజీ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సి.నరసింహన్ తన జన్మదినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను దిల్లీలోని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ఆశీస్సులు పొందారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నరసింహన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తమిళనాడు రాజకీయ ప్రస్తుత స్థితిగతులపై మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో భాజపా ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని నరసింహన్ కృష్ణగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన హోసూరులో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.

డీఎంకే బూత్ ఏజెంట్లకు శిక్షణ

సూచనలు చేస్తున్న మేయర్ సత్య

హోసూరు, న్యూస్‌టుడే: కార్పొరేషను పరిధిలోని 45 వార్డులకు సంబంధించిన డి.ఎం.కె. బూత్ ఏజెంట్లకు మంగళవారం పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి, మేయరు ఎస్.ఎ.సత్య నేతృత్వంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో గమనించాల్సిన విషయాల గురించి వివరించారు. బూత్ ఏజెంట్లు, ప్రతిపక్షాల ప్రతినిధుల నుంచి ఎలా జాగ్రత్త వహించాలనే అంశంపై మేయరు ఎస్.ఎ.సత్య సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉప మేయరు సి.ఆనందయ్య, పార్టీ నగర అధ్యక్షుడు సెందిల్ కుమార్, కార్పొరేటరు చెన్నీరప్ప, కార్మిక సంఘం నాయకుడు గోపాలకృష్ణన్ ఎం.కె.వెంకటేష్, శ్రీనివాసన్, నాగరాజ్, జి.రాము, రాజా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఘనంగా క్రీడోత్సవం

మారథాన్ పరుగులో పాల్గొన్న బృందావనం విద్యార్థులు

హోసూరు,న్యూస్‌టుడే: తాలూకా బాగలూరు సర్జాపురం రహదారిలోని కొత్తపల్లిలో నిర్వహిస్తున్న బృందావన విద్యా సంస్థల నిర్వాహకులు డాక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో కర్ణాట రాజ్యోత్సవం, తమిళనాడు ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కొత్తపల్లి పాఠశాల్లో క్రీడోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హోసూరు ఎమ్మెల్యే వై.ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో కొత్తపల్లి పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి కన్నడలో మాట్లాడారు. పాఠశాల నాణ్యత కలిగిన విద్యను అందిస్తూ పేరు ప్రతిష్ఠలను పొందిందని తెలిపారు. బృందావనం పాఠశాల విద్యార్థులు సుమారు 1500 మంది కిలోమీటరు మారథాన్ పరుగులో పాల్గొన్నారు. విజేతలకు ముఖ్య అతిథులైన హోసూరు పంచాయతీ యూనియన్ కార్యదర్శి డాక్టర్ లోకేష్‌రెడ్డి, మాజీ వైస్ ఛైర్మన్ కె.నాగరాజస్వామి, రాకేష్‌శర్మ తదితరుల చేతుల మీదుగా బహుమతులు వితరణ చేశారు. కార్యక్రమంలో బృందావన విద్యాసంస్థల అధికారి పుష్పలత, నల్లూరు ప్రిన్సిపల్ చంద్రలేఖ తదితర ప్రముఖులు పాల్గొని మాట్లాడారు.

వైభవంగా కుంభాభిషేకం

అలంకృతులైన వారాహమ్మ, దర్శనం చేసుకుంటున్న భక్తులు

డెంకణికోట న్యూస్‌టుడే: దేవనత్తం పంచాయతీ పెద్ద బాళేగుళి గ్రామంలో మంగళవారం వారాహి అమ్మ, కాలభైరవేశ్వరస్వామి ఆలయ మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవతలకు విశేష అలంకరణ, పూజలు చేశారు. గణపతి, గాయత్రి, వాస్తు, నవగ్రహ హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం తరఫున అన్నదానం, తీర్థ ప్రసాద వితరణ చేశారు.

అడవి పంది దాడిలో వృద్ధుడికి గాయాలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు

కెలమంగలం (డెంకణికోట) న్యూస్‌టుడే: కెలమంగలం శివారు ఒన్నగురుకి గ్రామానికి చెందిన శివప్ప ముత్తప్ప మంగళవారం వేకువజామున తన పొలం వద్దకు వెళ్తుండగా అడవి పంది దాడి చేసింది. రాగి పంటలను మేసేందుకు వచ్చిన వీటిని వీడకనే బయలుదేరడంతో దారి మధ్యలో ఆకస్మాత్తుగా అతనిపైకి అడవి పంది దూకింది. తప్పించుకునేందుకు పరుగెత్తిన క్రమంలో ముత్తప్పకు కాలు, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతనిని కెలమంగలం ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం డెంకణికోటకు తీసుకెళ్లారు. విషయాన్ని బాధితుడు కెలమంగలం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సరస్సు అక్రమార్కుల పాలు

కలుషిత కేంద్రంగా మారిన మంచినీటి సరస్సు

ముళబాగిలు, న్యూస్‌టుడే: స్థానిక కేజీఎఫ్ రోడ్డులోని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సరస్సు అక్రమార్కుల పాలవుతోంది. విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ సరస్సు ప్రజల ప్రసిద్ధ ఆంజనాద్రి కొండ నుంచి ప్రవహించే పరిశుభ్రమైన నీటితో నిండి ఉంటుంది. ఈ నీటి తీపి రుచిని తాగిన వారెవరు మరువలేరని అప్పట్లో ప్రతీతి. అటువంటి శుద్ధమైన సరస్సు ఇప్పుడు భవన నిర్మాణాలు, కబ్జాకోరుల చేతుల్లో అంతకంతకూ కుంచించుకుపోతోంది. కబేళా స్థలంగా మారింది. అపరిశుభ్ర వాతావరణంలో భరించలేని దుర్గంధంతో జనం అటువైపు రావాలనికే జంకే దుస్థితి నెలకొంది. ఒకప్పుడు ప్రజలు దీనిని పవిత్ర క్షేత్రంగా, తీర్థయాత్రికులు సేద తీరే ప్రాంతంగా భావించేవారు. గతంలో నగర ప్రజలు తాగునీటి వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగించుకుని జీవించారు. సరస్సు చుట్టూ స్థలాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. సరస్సుకు పూర్వవైభవం తెస్తే నాథులు ఎవరని ఈ ప్రాంతవాసులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

5న స్వాభిమాన్ పాదయాత్ర

ముళబాగిలు, న్యూస్‌టుడే: బెంగళూరులో 200 మీటర్ల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీమ్ ప్రజా సంఘం..బుధవారం కోలార్ నరకేసన్ నుంచి స్వాభిమాన పాదయాత్ర రెండో విడత నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు మునిగేశ్ తెలిపారు. గతంలో బిదర్ నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర నిర్వహించాలని భావించగా అనుమతి లేనందున వెలకు రాలేదని ఆయనన్నారు.

రైతులు మెచ్చే..వేరుసెనగ జాతరొచ్చే

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: పేరుకు తగ్గట్లే.. ఇదో సంబరం..రైతులకు పండగ..అప్పారు లకు, అనురాగాలు వెల్లివిరిసే వేదిక. కేవలం సరకు క్రయ, విక్రయాలకే పరిమితం కాదు. రాష్ట్రాల సరిహద్దులు దాటి రైతులంతా ఒక్కచోట చేరే ఆనందంగా తమ కార్యకలాపాలు సాగించే వేదిక. కాడు మల్లేశ్వర గెళయ బళగ ఈ నెల 8-10 వరకు వేరుసెనగ జాతరకు వేదికవుతోంది. శ్రీభ్రమరాంబ సమేత శ్రీ కాడుమల్లేశ్వర స్వామి దేవాలయం ముందున్న ఆలయం వీధిలో 'హణ్ణిమ హబ్బ' వేరుసెనక్కాయ జాతర నిర్వహిస్తున్నట్లు బళగ అధ్యక్షుడు బీకే శివరాం తెలిపారు. తొమ్మిదో ఏడాది జాతరను దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ ప్రారంభిస్తారని ప్రకటించారు. ఉదయంలో స్వామి వారికి, నందికి వేరుసెనగలతో అభిషేకం చేయడం ద్వారా ఉత్సవాలు, జాతర ప్రారంభమవుతాయని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర నుంచి వస్తున్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు రహదారికి ఇరువైపులా స్టాళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వీరి నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత జాతరను నిర్వహించేందుకు ఒక లక్షకు పైగా కాగితం, వస్త్రంతో చేసిన సంచులను వితరణ చేస్తున్నామని తెలిపారు. కళలు, సాహిత్యం, సాంస్కృతికం, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని నిత్యం రాత్రుళ్లు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో బళగ ప్రతినిధులు లీలా సంపిగె, అనూప్ అయ్యంగార్, శ్రీవత్స, చంద్రశేఖర నాయుడు, సోమశేఖర్, నరసింహ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

గోడ పత్రికలు ప్రదర్శిస్తున్న మల్లేశ్వరం గెళెయర బళగ సభ్యులు

ఆటల్లో గెలుపోటములు సహజమే

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే మునిరాజు, విద్యాశాఖ అధికారి అంజినప్ప

బెంగళూరు(పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే: క్రీడల్లో విద్యార్థులు ధైర్యంగా పాల్గొనడమే ముఖ్యమని గెలుపోటములు సహజమని దాసరహళ్లి ఎమ్మెల్యే ఎస్.మునిరాజు పేర్కొన్నారు. క్రీడ ఫలితాన్ని ఒకేరకంగా తీసుకోవాలని కోరారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో బెంగళూరు డివిజన్ స్థాయి పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ అంజినప్పతో కలిసి బుడగలు ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ, గ్రామీణ క్రీడ.. ఇందులో ఓడినా గెలిచినా హుందాగా పాల్గొన్న క్రీడాకారులు మురిపించడంతో పాటు శారీరక దృఢత్వం కల్గి ఉంటారన్నారు. ఈ పోటీలను 14 నుంచి 17 ఏళ్లలోపు బాలలకు మాధ్యమాలతో పాటు నిర్వహిస్తున్నట్లు అంజినప్ప తెలిపారు. 11 జిల్లాల నుంచి 660 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు ఉత్తర జిల్లా విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్‌పేర్, ఉత్తర జోన్ ఇన్‌స్పెక్టర్ శేఖరప్ప, గంగప్ప, పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆక్రమణలు తొలగించాలని నోటీసులు

డెంకణికోట న్యూస్‌టుడే: డెంకణికోట నుంచి హోసూరు వెళ్లే రోడ్డు పక్కన, కోట వాకిలి నుంచి బస్సు నిలయం వరకు రోడ్డు, రవాణా శాఖకు చెందిన స్థలాల ఆక్రమణలకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. ఆక్రమణల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని అందువల్ల వచ్చే 12 లోపు స్వచ్ఛందంగా తొలగించాలని సంస్థ ఉప ఇంజినీర్ కోరారు. లేకపోతే పోలీసు బందోబస్తుతో తాము ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించారు.

సేవలకు ప్రతిగా కెంపమ్మ అవార్డు

కెంపమ్మ అవార్డు అందుకుంటున్న లతా కుందరగి

బెంగళూరు(పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే: భూమిక ఫౌండేషన్ అధ్యక్షురాలు లతాకుందరగిని నాడప్రభు కెంపేగౌడ తల్లి కెంపమ్మ అవార్డు వరించింది. సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డును నగర ప్రముఖులు బి.నగేష్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా పదిమందికి మంచి చేయాలన్నారు. తమ సంస్థ ద్వారా గత తొమ్మిదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టర్ సి.వెంకటేష్, హాస్య రచయిత వై.వి.గుండూరావు, చక్రవర్తి, దుండిరాజు, ప్రస్తుతకుమార్ యాదవ్, అవార్డు గ్రహీతలు, పదాధికారులు పాల్గొన్నారు.

కలిసికట్టుగా కృషి చేద్దాం

కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌గౌడ తదితరులు

బెంగళూరు(బాణసవాడి),న్యూస్‌టుడే: వచ్చే ఏడాది విధానపరిషత్తు నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్యకర్తలు ఇప్పటి నుంచి దళ్ గెలుపునకు కలిసికట్టుగా శ్రమించాలని జేడీఎస్ బెంగళూరు నగర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌గౌడ పిలుపు నిచ్చారు. మంగళవారం జేపీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల నాలుగు స్థానాలకు జనవరిలో ఎన్నికలు జరగనున్నాయని, ఎన్‌డీఏ అభ్యర్థుల గెలుపు కోసం పట్టభద్రులు, ఉపాధ్యాయులను సంఘటితం చేయాలని సూచించారు. విధానపరిషత్తు ఎన్నికలలో జేడీఎస్ సత్తా చూపించాలని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని ప్రచారం చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించలేదన్న అంశంపై ప్రచారం చేపట్టాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎస్.ఎల్.భోజేగౌడ, జవరాయి గౌడ, టి.ఎ.శరవణ, మాజీ శాసనసభ్యులు తిప్పేస్వామి, చౌడరెడ్డి తూపల్లి తదితరులు హాజరయ్యారు.

బాలలకు ఉచిత నేత్ర పరీక్షలు

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెలాఖరు వరకు బొమ్మనహళ్లిలోని తమ శాఖలో 15 ఏళ్లలోపు బాలలకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నామని వాసన్ ఐ కేర్ వైద్యుడు డాక్టర్ నిశాంత్ తెలిపారు. మంగళవారం ఇక్కడి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ వీణా ప్రభు, వైద్యులు డాక్టర్ మహేశ్ భండారి, డాక్టర్ వర్షిణిలతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించారు. వైద్యులతో చేశారు. ఎక్కువ సమయం చరవాణి, టీవీ, డిజిటల్ పరికరాలను వినియోగించడం ద్వారా నేత్ర సమస్యలు ఎదుర్కొనే బాలల సంఖ్య ఎక్కువవుతోందని వైద్యులు పేర్కొన్నారు. డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, నేత్ర వైద్యుల సూచనలను పాటించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే నేత్ర సమస్యల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు.

ఉపరితల వంతెన పనులు వేగవంతం

కోడిగేహళ్లి వద్ద రహదారిని పరిశీలించిన చీఫ్‌కమిషనర్ మహేశ్వర్‌రావు తదితరులు

బెంగళూరు(బాణసవాడి),న్యూస్‌టుడే: సంచార రద్దీ నియంత్రణకు హెబ్బాళ్ ఉపరితల వంతెన వద్ద కొత్తగా చేపట్టిన ఉప ఉపరితల వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) చీఫ్ కమిషనర్ మహేశ్వర్‌రావు సూచించారు. మంగళవారం ఇక్కడ ఆయన బెంగళూరు ఉత్తర నగర పాలికె ఉన్నతాధికారులతో కలిసి హెబ్బాళ్, కోడిహళ్లి, బ్యాటరాయపుర, యలహంక రైల్వే వంతెన తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆమార్గంలో సాగుతున్న మెట్రో పనులు మార్గం నిర్మాణ పనులు వాహన సంచారానికి అడ్డంకి కాకుండా చర్యలు తీసుకోవాలని, కోడిగేహళ్లి క్రాస్ వద్ద సంచార రద్దీ నియంత్రించాలని, బ్యాటరాయపుర వద్ద సర్వీసు రహదారులను అభివృద్ధి చేయాలని కోరారు. రహదారులకు ఇరువైపులా వాన నీటి కాలువలను శుభ్రం చేయాలని, యలహంక రైల్వే వంతెన పనులపై దృష్టి సారించాలన్నారు. బళ్లారి రహదారిలో సంచార రద్దీ ఏర్పడేందుకు కారణాలను పరిశీలించి శాశ్వత పనులు చేపట్టాలని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తున్నాయని, వాహనాలు సాఫీగా ప్రయాణించేలా చూడాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.

ముంపు నుంచి విముక్తి

ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి కృష్ణభైరేగౌడ

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: చిన్న వానొస్తే ముంపునకు గురవుతున్న మాన్యత టెక్ పార్కు వద్ద శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు బెంగళూరు ఉత్తర నగర పాలికె ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని చేపట్టింది. ఈమేరకు నివేదికను ఆయా ఇక్కడి పాలికె కమిషనర్ సునీల్‌కుమార్ తదితరులు రెవెన్యూశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ ప్రత్యేక సమావేశమయ్యారు. వానొస్తే ఆప్రదేశం మునిగిపోతుంది. పార్కు పక్కన రాజకాలువ రక్షణగోడలను తక్కువ ఎత్తులో నిర్మించారు. హెబ్బాళ్ చెరువు అలుగు పారడంతో రాజకాలువ పొంగి ప్రవహిస్తుంది. ముంపు నుంచి ఆ ప్రదేశాన్ని సంరక్షించే కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసి అమలు చేయనున్నట్లు మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు.

న్యాయమూర్తులకూ పెరిగిన పని ఒత్తిడి

విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రోణ్‌వాసుదేవ్

చిత్రదుర్గం, న్యూస్‌టుడే: ప్రస్తుతం న్యాయమూర్తులకూ పని ఒత్తిడి పెరిగిపోయిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రోణ్‌వాసుదేవ్ పేర్కొన్నారు. జిల్లాలో 15 లక్షలకు పైగా జనాభా ఉండగా 49 వేలకు పైగా కేసులు విచారణలో ఉన్నాయి. కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్నది కేవలం 22 మంది న్యాయమూర్తులేనన్నారు. మంగళవారం ఆయన జిల్లా కోర్టులో విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రతి 10 లక్షల జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ముగ్గురు పనిని ఒకరు నిర్వహించాల్సి వస్తోందన్నారు. 3 వేలకు పైగా కేసులను డిసెంబరు 13న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోజును సద్వినియోగం చేసుకొని రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా ఉచిత న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం.విజయ్ సమావేశంలో పాల్గొన్నారు.

అంతరక్లబ్ క్రికెట్ పోటీల్లో మల్లేశ్వరం జయభేరి

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: కర్ణాటక క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న అంతర క్లబ్ క్రికెట్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. మల్లేశ్వరం యునైటెడ్ క్రికెట్ జట్టు 198 పరుగుల తేడాతో జోడియాక్ క్రికెట్ జట్టుపై విజయం సాధించింది. కీర్తన్‌రామ బ్యాటింగ్‌లో అద్భుత పోరాట పటిమ కనబరచి 78-నాటౌట్ సహాయంతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. మంగళవారం నగరంలోని వేర్వేరు మైదానాల్లో జరిగిన ఈ టోర్నమెంట్ తొలి పోటీలో మొదట బ్యాటింగ్ చేసిన మల్లేశ్వరం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8-260 పరుగులు సాధించింది. ఇందుకు బదులుగా జోడియాక్ జట్టు ప్రత్యర్థి బౌలర్ల దాటికి 26.3 ఓవర్లలోనే కేవలం 62 పరుగులకు కుప్పకూలింది. బౌలర్లు శ్రీహరి, ప్రీతం చెరీ మూడు వికెట్లు, సుధీర్ రెండు వికెట్లు కూల్చి జోడియాక్ జట్టు స్కోరును నియంత్రించారు. మరొక పోటీలో హెరాన్స్ క్రికెట్ జట్టు 173 పరుగుల తేడాతో వల్లర్స్ క్రికెట్ జట్టుపై నెగ్గింది. స్కోర్-హెరాన్స్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8-176 పరుగులు; వల్లర్స్ 26 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌట్; వీవిర్ మ్యాచ్‌లో జూపిటర్ క్రికెటర్స్ జట్టు 69 పరుగుల తేడాతో కోలారుకు చెందిన పాలార్ స్పోర్ట్స్ జట్టుపై నెగ్గింది. జూపిటర్స్ జట్టు సాధించిన 195 పరుగులకు (41.4 ఓవర్లలో) బదులుగా కోలారు జట్టు 46.1 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది.

ఆసక్తికరంగా ఫుట్‌బాల్ పోటీలు

గెలుపు ఆనందంలో ఎస్‌యుఎఫ్‌సీ ఆటగాళ్లు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: కర్ణాటక ఫుట్‌బాల్ సంఘం నిర్వహిస్తున్న సూపర్ డివిజన్ ఫుట్‌బాల్ పోటీలో సౌత్‌యునైటెడ్ ఫుట్‌బాల్-ఎస్‌యుఎఫ్‌సీ జట్టు 2-1 గోల్స్ తేడాతో రియల్‌బెంగళూరు ఫుట్‌బాల్ జట్టుపై విజయం సాధించింది. మంగళవారం బెంగళూరు ఫుట్‌బాల్ మైదానంలో ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో ఇరు జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. విజేత జట్టులో క్రిస్టోఫర్ షెర్పా, జోష్ కె.మీబాయ్ చెరో గోల్‌ను సాధించి తమ జట్టును విజయపథంలో నిలిపారు.

సమీక్ష గడువు పొడిగించాలి

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కర్ణాటక వెనకబడిన వర్గాల శాశ్వత కమిషన్ చేపట్టిన ఆర్థిక విద్యా సామాజిక సమీక్ష-2025 కులగణన సమయాన్ని మరో నెల పాటు పొడిగించాలని కర్ణాటక మాలమ హాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 22 నుంచి కులగణన ప్రారంభించగా, నగరంలో అక్టోబరు 3 నుంచి మొదలు పెట్టారు. ఈ సమయం సరిపోదని, పూర్తి స్థాయి వివరాలు సేకరణకు మరో నెలపాటు సమయం ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరారు. నగరంలో కులగణన కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదని, నగరంలో సామాజికంగా వెనకబడిన వర్గాలకు కనీస సమాచారం కోసం ఇంకా నెలపాటు పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి పనులకు రూ.1241.57కోట్లు విడుదల

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ) ఐదునగర పాలికె పరిధిలో ఉన్న రహదారులు మరమ్మతులు చేసేందుకు రూ.1241.57కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వార్డు స్థాయి రహదారులు, కాలువలు మరమ్మతులు తదితర వాటికి అదనంగా రూ.900కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నగరపాలికెకు రూ.208.65కోట్లు, బెంగళూరు తూర్పునగర పాలికెకు రూ.192.18కోట్లు, పడమటి నగర పాలికెకు రూ.334.62కోట్లు, బెంగళూరు ఉత్తర నగర పాలికెకు రూ.211.12కోట్లు, బెంగళూరు దక్షిణ నగర పాలికెకు రూ.295 కోట్లతో కూడిన కార్యాచరణ పథకాలను సిద్ధం చేసినట్లు ప్రకటించారు.

పనిమనిషిపై దాడి:దర్యాప్తునకు ఆదేశం

బెంగళూరు(న్యూతిప్పసంద్ర),న్యూస్‌టుడే: పశ్చిమబెంగాల్ మహిళపై వర్తూరు పోలీసులు దాడి చేసిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. విచారణ నిర్వహించి నివేదిక అందించాలని వైట్‌ఫీల్డ్ విభాగం డీసీపీ పరమేశ్వరకు సూచించినట్లు తెలిపారు. మంగళవారం ఇక్కడి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు తప్పు చేసినట్లు దర్యాప్తులో తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుందరిబీబీ(34) వర్తూరు పోలీసుఠాణా పరిధిలోని ఓఅపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో పని చేస్తున్నారు. గతనెలలోని ఫ్లాట్‌ను శుభ్రం చేసేటప్పుడు కిందపడిన రూ.100ను తీసి యజమానికి ఇచ్చారు. ఇంట్లో నగదుతో పాటు బంగారు నగలు దొంగిలించినట్లు ఆమెకు వ్యతిరేకంగా యజమాని వర్తూరు పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసుఠాణాకు బాధితురాలను పిలిచి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాడి విషయం పశ్చిమబెంగాల్ ఎంపీ సమీర్ ఉల్లా దృష్టికి రావడంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో మాట్లాడారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ స్వయం పేరిత కేసు నమోదు చేసుకుని పోలీసు కమిషనరుకు లేఖ రాశారు. స్పందించిన పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు.

సముద్ర తీరం కోసుకుపోతుంది

అనుమతులు రద్దు చేయండి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ మంగళవారం ఇక్కడ నిజనిర్ధారణ నివేదికను విడుదల చేశారు. ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు గతంలో పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ప్రైడ్ ఫ్యూచర్-కర్ణాటక, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఆల్ ఇండియన్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్సు రూపొందించిన నివేదికను విడుదల చేశారు. స్థానికులను సంప్రదించి వారి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపొందించిన నివేదికను విడుదల చేశారు. స్థానికుల డిమాండ్లు, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకార ప్రాంతాల్లో ప్రజల వినతులను అర్థం చేసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ప్రాజెక్టు వద్దంటూ పోరాటం చేసిన వారిపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను ప్రభుత్వం బేషరతుగా రద్దు చేయాలని కోరారు. బ్రేక్ వాటర్ నిర్మాణాలతో తీరం క్రమంగా కోతకు దారి తీస్తుందని చెప్పారు. మత్స్య సంపద అదృశ్యం అయ్యే ప్రమాదం ఉందని, శరావతి నదీ ముఖద్వారం వద్ద కూడా సమస్యలు వస్తాయని తెలిపారు. రక్షిత జాతి అయిన ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు కూడా ముప్పు ఉంటుందన్నారు. ప్రాజెక్టుకు 2010లో ఇచ్చిన అనుమతులను వాస్తవాల ఆధారంగా కాకుండా నకిలీల అంచనాల ఆధారంగా ఇచ్చారని ఆరోపించారు. త్వరలో నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేస్తామని ఆమె తెలిపారు.

నివేదిక విడుదల చేసి ప్రదర్శిస్తున్న మేధా పాట్కర్

ఆహూతుల మనసులు మీటిన నృత్యప్రదర్శన



కళాకారిణుల కథక్ నృత్య అభినయం

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: స్థానిక ఏడీఏ రంగమందిరంలో స్పేస్ నృత్య సంస్థ నిర్వహించిన కథక్ నృత్యోత్సవం ఆహూతుల మనసులను చూరగొంది. కథక్ నృత్యరంగంలో నృత్యవిదుషి అంజనాప్రసాద్ సంకల్పం, నృత్యరూపకాలను రూపొందించడంలో మంచి గుర్తింపు పొందారు. వివిధ కథావస్తువులను ఎంచుకుని సుందర, సందేశాత్మకమైన నృత్యరూపకాలు ప్రదర్శించడం ఈమె ప్రత్యేకత. ప్రస్తుత నృత్యప్రదర్శనలో శ్రీహరి దశావతార కథాంశంతో ఆకర్షణీయ రీతిలో కథక్ విన్యాసాన్ని ప్రదర్శించారు. అరిషడ్వర్గాల్లోని మంచిచెడులను, మానసిక సంఘర్షణలను నృత్య రూపకంగా వేదికపై సాక్షాత్కరింపజేసి అభినందనలు అందుకున్నారు. నృత్య కళాకారిణులు హావభావాలు పదవిన్యాసాలు ప్రేక్షకుల చూపుల్ని కట్టిపడేయడం విశేషం. దుష్టశక్తులతో, అంతరంగ దుష్టశక్తులతో పోరాడే విధానాన్ని నృత్యాభినయంలో ఈ కథాంశం ద్వారా అభివ్యక్తీకరించి అందర్నీ మైమరపించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో కళాభిమానులు, ప్రముఖులు హాజరయ్యారు.

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

గాలికుంటు టీకా తప్పనిసరి

గోడపత్రం విడుదల చేస్తున్న శివానంద తదితరులు

రాయచూరు: పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా టీకా వేయించాలని జిల్లా అదనపు పాలనాధికారి శివానంద రైతులకు సూచించారు. జాతీయ జంతువుల రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం సభా భవనంలో ఆయన గోడపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయడానికి గ్రామాలకు వచ్చే పశు వైద్యులకు, సిబ్బందికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు. పశుపాలనా, పశు వైద్యసేవా శాఖ ఉప నిర్దేశకుడు డాక్టర్ సింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

చేపల పంట పండింది!


వలలో కుప్పలు తెప్పలుగా పడిన చేపలు

కార్వార: చాలా నెలల తర్వాత చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో భూతాయి(తెలుగులో మత్తి, సూడై) చేపలు పడ్డాయి. తార్లే మీనుగా వ్యవహరించే ఈ చేపలకు స్థానికంగా గిరాకీ ఎక్కువ. కార్వార, బేలెకేరి, ముదగా ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ట్రాలర్లు, పర్సిన్ దోణి, బోట్లలో వెళ్లారు. వెళ్లిన కొంత సమయానికే టన్నుల కొద్దీ చేపలు వలల్లో పడ్డాయి. చాలాకాలం సుదూరంలో వేటకు వెళ్లకపోవడమే అందుకు కారణమని భావిస్తున్నారు.

జేసీఐ వలయ అధ్యక్షుడిగా రాయచూరు వాసి

గౌతమ్

రాయచూరు, న్యూస్‌టుడే: నగర జేసీఐ (జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్) సభ్యుడు గౌతమ్‌ను 2026 ఏడాదికి గాను వలయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 2న ఎన్నిక నిర్వహించారు. అత్యధిక సభ్యులు గౌతమ్‌కు మద్దతు ఇచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రాయచూరు ప్రాంతాలు ఈ 12వ వలయ పరిధిలోకి వస్తాయి. గౌతమ్‌ను రాయచూరు జేసీఐ ప్రతినిధులు అభినందించారు. విభాగం అధ్యక్షుడు సందీప్ జైన్ నేతృత్వంలో ఆయనను సన్మానించారు.

నవోదయ వెంకన్న ఆలయంలో ఆధ్యాత్మిక శోభ

రాయచూరు, న్యూస్‌టుడే: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక నవోదయ నగర్‌లోని వెంకన్న ఆలయంలో ఈ నెల 5 నుంచి 7వరకు శ్రీవారి కల్యాణోత్సవం, పుష్పయాగ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ తరఫున తిరుమల తిరుపతి అర్చకులు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా ఈ మాసంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలకు వెళ్లలేని వారు ఇక్కడ దర్శించుకోవచ్చు. స్వామి వారికి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో నగర భక్తులు పాల్గొని తరించాలని దేవాలయం ఛైర్మన్ ఎస్.రాజేంద్రరెడ్డి విజ్ఞప్తి చేశారు.

వేంకటేశ్వర ఆలయం

ఆలమట్టి, నారాయణపురాల్లో జలకళ

రాయచూరు, న్యూస్‌టుడే: ఉత్తర కర్ణాటకలోని ప్రముఖ జలాశయాలు భర్తీ అయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆలమట్టిలో 123.081, నారాయణపురలో 33.315 టీఎంసీల గరిష్ఠ మట్టంతో కళకళలాడుతున్నాయి. ఆలమట్టి ఇన్‌ఫ్లో 9710, ఔట్ ఫ్లో 9 వేలు, నారాయణపుర ఇన్ ఫ్లో 11,000, ఔట్ ఫ్లో 3 వేలు, కల్వలకు 7950 క్యూసెక్కులు నమోదయ్యాయి. తుపాను కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వానలకు కృష్ణా నదిలో ప్రవాహం పుంజుకుంది. ఫలితంగా ఆనకట్టలు నిండుకుండలా మారాయి.

భక్తి శ్రద్ధలతో కార్తిక దీపోత్సవం

మాన్వి, న్యూస్‌టుడే: తాలూకాలో కార్తిక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాలూకాలోని హరనహళ్లి గ్రామ సమీపంలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్న ప్రాచీన రామలింగేశ్వర ఆలయంలో కార్తిక మాస దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, మహామంగళారతి తదితర పూజా కార్యక్రమాలను ఆచరించారు. రాత్రి ఆలయంలో కార్తిక దీపాలను వెలిగించారు. నీలగల్ సంస్థాన బృహన్మఠం రేణుక శాంతమల్ల శివాచార్య, రాయచూరు సోమవార పేట హిరేమఠం అభినవ రాచోటివీర శివాచార్య మహాస్వామి రామలింగేశ్వరుడికి పూజలు చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడారు. కార్తిక మాసం దీపోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించారు. ఆలయ అర్చకులు అమరేశ్‌తాత స్థానిక ప్రముఖులు మహిళలు పాల్గొన్నారు.

రామలింగేశ్వరాలయంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

భారీగా మాదక ద్రవ్యాల స్వాధీనం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కొకైన్, ఎండీఎంఏ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న నైజీరియా దేశానికి చెందిన చిబుగో గాడ్విన్ (45) అనే వ్యక్తిని బండేపాళ్య పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.75 లక్షల విలువచేసే 752 గ్రాముల సరకు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఆ సరకును ఆయన మంగళవారం ఇక్కడ పరిశీలించారు. 2018లో వ్యాపారం పేరుతో నిందితుడు భారతదేశానికి వచ్చి దిల్లీలో దుస్తుల వ్యాపారం చేసేవాడని వివరించారు. ఆపై బెంగళూరు నగరానికి చేరుకుని మత్తు మందు వ్యాపారంతో సంపాదన మరిగినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎక్కువగా సరకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

నీటి కోసం కోటి ఆశలు

● ఐసీసీ సమావేశానికి రైతుల ఎదురుచూపులు

నీరెండిన తుంగభద్ర కాలువ

రాయచూరు, న్యూస్‌టుడే: తుంగభద్ర, విజయనగర కల్వల నీటిపారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశం పైనే రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. బెంగళూరులోని విధానసౌధలో జలవనరుల శాఖ మంత్రి డి.కె.శివకుమార్ నేతృత్వంలో పంటల భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని భావించిన సమావేశం కాస్తా వాయిదా పడింది. ముఖ్యంగా రాయచూరు, కొప్పళ, విజయనగర, బళ్లారి జిల్లాల అన్నదాతలు అత్యధికంగా వరిని సాగు చేస్తుండడంతో రెండో పంటకు నీరివ్వాలని బలంగా కోరుతున్నారు. రబీకి నీటి విడుదలపై సానుకూల నిర్ణయం రాకపోతే గట్టిగా నిలదీయటానికి సిద్ధమవుతున్నారు.

గేట్లు అమరుస్తూ నీటి సరఫరా సాధ్యమేనా?

క్రస్ట్‌గేట్ల పనులు చేయాల్సినందున రెండో పంటకు నీరు ఇవ్వడం కుదరదని మంత్రి డి.కె.శివకుమార్ గత నెల చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు, రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధులు, రైతులు మండిపడ్డారు. ప్రస్తుతం డ్యామ్‌లో 79.935 టీఎంసీల నిల్వ ఉంది. ఫిబ్రవరి 15 వరకు 40 నుంచి 45 టీఎంసీలను విడుదల చేయాలని, ఆ తర్వాత క్రమేపీ తగ్గిస్తూ గేట్ల పనులు చేపట్టాలని సలహా ఇచ్చారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నదిలో నీటి నిల్వ తగ్గిపోతుంది, ఆ సమయంలో శరవేగంతో పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. కొప్పళ జిల్లా బాధ్య మంత్రి, సలహా సమితి అధ్యక్షుడు శివరాజ్ తంగడగి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నీరు ఇవ్వడం కష్టమని చేసిన వ్యాఖ్యల పట్ల నాలుగు జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత కన్పించింది.

సమావేశం వాయిదాపై మండిపాటు: బెంగళూరులోని విధానసౌధలో బుధవారం జరగాల్సిన 125వ ఐసీసీ సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేయడంపై ప్రతిపక్షాలు, రైతు నాయకులు మండిపడుతున్నారు. రాయచూరు, కొప్పళ, విజయనగరం, బళ్లారి జిల్లాల రైతు సంఘాల ప్రతినిధులు బెంగళూరుకు వెళ్లారు. వాయిదా విషయాన్ని మంగళవారం ఉదయం వెల్లడించి ఉంటే సబబుగా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు వైఫల్యమే కారణమని భాజపా, దళ్ నేతలు ఆరోపిస్తున్నారు.

జల కమిషన్, బోర్డు నిర్ణయించాయి



ఒక పంటకు 60 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం డ్యామ్‌లోని నీటిలో కర్ణాటక వాటా దాదాపు 52 టీఎంసీలు. ఇందులో ఆవిరి, తాగునీటి అవసరాల, సిస్టం లాస్‌లో 10 టీఎంసీలు రిజర్వు చేయాలి. నవంబరు నుంచి తమ కోటా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఆలాంటప్పుడు రబీకి నీరు ఇవ్వడం అసాధ్యమని మూడు రోజుల క్రితం మంత్రి తేల్చారు. 'డిసెంబరు తొలి వారంలో గేట్లను అమర్చే పనులు మొదలవుతాయి. ఒక గేట్‌ను కూర్చోబెట్టేందుకు కనీసం 15 రోజులు కావాలి. మొత్తం ఆరు మాసాలు కావాలి. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని' ప్రతిపక్షాలకు హితవు పలికారు. - శివరాజ తంగడగి (జలవనరుల శాఖ మంత్రి)

జలాశయంలో పుష్కలంగా నీరు



తుంగభద్రలో నీరు పుష్కలంగా ఉన్నందునే రెండో సాగుకు సరఫరా చేయాలని కోరుతున్నాం. అతివృష్టి, తుపానుతో ఖరీఫ్‌లో వరి దిగుబడులను కోల్పోయారు. రబీకి నీరు అందితే కొంత మేరకు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అన్నదాతలకు పూర్తి ప్రయోజనం చేకూర్చేలా తీర్మానం చేయకపోతే ఆందోళనలకు దిగుతాం.

-చామరస్ మాలిపాటిల్ (రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు)

భర్త చనిపోయాడని.. ఆమె గుండె ఆగింది

బాగలకోటె, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రం బాగలకోటె జిల్లా బీళగి పట్టణ పరిధి కిల్లా వీధి నివాసి శశిధర్ పత్తార (40)- సరోజా పత్తార (35) అన్యోన్య దంపతులు. అనూహ్యంగా శశిధర్ సోమవారం అర్ధరాత్రి 1.45కు గుండెపోటుతో కన్నుమూశారు. తన కళ్లముందే భర్త మరణించడాన్ని చూసి తట్టుకోలేక అతని భార్య సరోజ పత్తార (35) 2.15కు గుండెపోటుకు గురై మరణించారు. ఈ దంపతులకు ప్రీతమ్, అభి అనే కుమారులు ఉన్నారు. దంపతుల అంత్యక్రియలను వారి బంధువులు మంగళవారం నిర్వహించారు.

అశ్లీల చిత్రాలతో సతాయింపు

బెంగళూరు (అడుగోడి), న్యూస్‌టుడే : ఓ బుల్లితెర నటికి అశ్లీల చిత్రాలను వాట్సప్‌లో పంపించి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ డెలివరీ మేనేజర్ నవీన్‌ను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పంపించి హింసిస్తున్నట్లు డీసీపీ గిరీశ్ తెలిపారు. తెలుగు, కన్నడ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న ఆమెకు మూడు నెలలుగా ఈ ఇక్కట్లు ఎదురయ్యాయి. వేధింపులు భరించలేక ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టుచేశారు.

పాత నోట్ల పేరిట కొత్త మోసం

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : పూజపేరుతో రూ.2 వేల నోట్లను కురిపిస్తామని ప్రజలను నమ్మించి మోసగిస్తున్న పది మంది వ్యక్తులను హలసూరు గేట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల ముఖ విలువ చేసే రూ.2 వేల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నోట్లను మంగళవారం ఆయన ఇక్కడ పరిశీలించారు. కబ్బన్‌పేట నివాసులు మోహన్, శ్రీనివాస్‌మూర్తి, రాజు, బసవరాజు, మునిస్వామి, రామకృష్ణ, మురళీధర్, మంజు, రాజశేఖర్, మంజునాథ్ అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించామన్నారు. రద్దు చేసిన రూ.2 వేల నోట్ల వ్యవహారంపై ఆర్‌బీఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను వేటాడి పట్టుకున్నామన్నారు. పాత మైసూరు బ్యాంకు కూడలి వద్ద ఓ నిందితుడిని అరెస్టు చేయడంతో మిగతా నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు పరారయ్యారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితుల కోసం పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తదితరులు

రైతులను దారి తప్పించవద్దు

సింధనూరు, న్యూస్‌టుడే: మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకునేదే తప్ప పొట్ట కొట్టేది కాదని, ప్రతిపక్ష నాయకులు సాగునీటి విషయంలో గందరగోళం సృష్టిస్తూ రాజకీయ లాభం కోసం రైతులను దారి తప్పించే ప్రయత్నం చేయడం సరికాదని మస్కి ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ అన్నారు. ఆయన మంగళవారం సింధనూరులో విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయం, సాగునీటి పరిస్థితులు ఏటా ఉన్న విధంగా ఈసారి లేవు. రైతులకు శాశ్వత పరిష్కారాన్ని వెతికే గేట్ల అమరికతో ఈ ఏడాది ముడిపడి ఉంది. వీటిని అందరూ అర్థం చేసుకోవాలి, గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలతో నిర్ణయాలు తీసుకునే సమయం ఇది అన్నారు. ఏదేమైనా కాస్త ఓర్పు వహించాలి, తుంగభద్ర బోర్డు, ఐసీసీ సమావేశాల్లో ఏం నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూసి ముందడుగు వేయాలి..అంతేకాని రాజకీయం చేసి రైతులను దిక్కు తప్పించే పని చేయొద్దని ప్రతిపక్ష నాయకులకు పరోక్షంగా సలహాలిచ్చారు.

విలేకరులతో మాట్లాడుతున్న మస్కి ఎమ్మెల్యే బసనగౌడ

భగ్గుమన్న భూమిపుత్రులు

● బెళగావి, బాగలకోటెలో చెరకు రైతుల ఆందోళనబాట

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : చెరకు టన్నుకు రూ.3500 మద్దతు ధర, ఇప్పటి వరకు ఇవ్వవలసిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బెళగావి జిల్లాలో రైతులు ఆందోళన తీవ్రం చేశారు. వారికి విజయపుర, బాగలకోటె జిల్లాల వారూ తోడుగా నిలిచారు. ఈ మూడు జిల్లాలు, తాలూకాల కేంద్రాల్లో ధర్నా, రోడ్డురోకోలు మంగళవారం జోరందుకున్నాయి. కన్నడ సంఘాల కార్యకర్తలకు మద్దతుగా నిలవడానికి వీలుగా గోకాక్, చిక్కోడి, మూడలగి, గుర్లాపుర, అథణి, జాంబోటి తదితర ప్రాంతాల్లో విద్యా సంస్థలు, వ్యాణిజ్య కేంద్రాలను స్వచ్ఛందంగా మూసి సెలవు ప్రకటించారు. ఈ ఏడాది చెరకుకు తాత్కాలిక మద్దతు ధరగా ప్రభుత్వం టన్నుకు రూ.3200 ప్రకటించింది. మద్దతు ధర కోరుతూ నిర్వహిస్తున్న ఆందోళన మంగళవారానికి ఆరో రోజుకు చేరుకుంది. చెరకు సరఫరా లేక ఈ జిల్లాల్లో 26 చక్కెర పరిశ్రమలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటాన్ని తీవ్రం చేశారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే అన్ని జాతీయ రహదారులపై రాస్తారోకోలకు దిగుతామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆందోళనకు భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర మద్దతు ప్రకటించారు. రైతులతో కలిసి తన పుట్టిన రోజును ఆచరించుకుని, ధర్నాలో పాల్గొన్నారు. వారి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఆరు మిలియన్ టన్నుల చెరకు నరుకుతుండగా, మెలాసిస్, ఎథెనాల్ తదితరాల నుంచి ప్రభుత్వానికి ఏటా రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. బెళగావిలో 2014 నాటి చలి కాలం విధానసభ సమావేశాల సమయంలో చెరకుకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ విఠల అరెబావి బలవన్మరణానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్దతు ధరకు అదనంగా రూ.150 అందించారని తెలిపారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారా లేదా అనేది బిహారు ఎన్నికల అనంతరం తేటతెల్లమవుతుందని, ఆ లోగా రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.

బెంగాలీ మహిళ నిర్బంధంపై విచారణ

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : బెంగాల్‌కు చెందిన ఒక పనిమనిషిని వర్తూరు ఠాణా పోలీసులు అక్రమంగా నిర్బంధించి అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన ఆరోపణలపై విచారించి నివేదిక ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌కు సూచించానని హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నివేదికలోని అంశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు. చెరకు రైతులు ఆరు రోజులుగా చేస్తున్న నిరసన ప్రదర్శనలు తీవ్రం అయ్యేందుకు దారి తీసిన పరిస్థితులను చక్కెర శాఖ మంత్రి శివానంద పాటిల్‌తో చర్చించానని చెప్పారు. వారు కోరినట్లు మద్దతు ధరను ప్రకటించే దిశగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్ఖిహొళితో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించని భాజపా ఇప్పుడు అన్నదాతలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.

చేతులు కలిపినా.. చదరంగమే

బెళగావి, న్యూస్‌టుడే : నవంబరు 21న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వర్గానికి చెందిన నాయకుల విశ్వాసం రాజకీయాలను వేడెక్కిస్తోంది. కాంగ్రెస్ అధినాయకి సోనియాగాంధీకి ఆప్తురాలు అంబికా సోనిని శివకుమార్ ఇటీవలే కలిసి విస్తృతంగా చర్చించారు. ఇతర నాయకులను కలుసుకోవడం సాధ్యం కాక బెంగళూరుకు తిరిగి వచ్చారు. రాష్ట్రంలో నిర్మించిన వంద కాంగ్రెస్ కార్యాలయాలను ప్రారంభించేందుకు అగ్రనాయకులు సోనియా, రాహుల్‌ను ఆహ్వానించడానికి హస్తినకు వెళ్లి వచ్చానని డీకే చెబుతున్నారు. ఆ మాటలను ముఖ్యమంత్రి వర్గం నేతలు విశ్వసించడం లేదు. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని సూచించమని తనకు అధిష్ఠానం ఆదేశించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు.. సిద్ధుకు పరమఆప్తుడు సతీశ్ జార్ఖిహొళి మూడు రోజుల పర్యటనకు హస్తినకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారమే ఆయన హస్తినకు వెళ్లవలసి ఉండగా.. ఆఖరి నిమిషంలో పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. బిహారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు దిల్లీకి వెళ్లనని ప్రకటించిన సీఎం.. ఈ నెల 15న ప్రయాణమవుతానని ఇప్పటికే ప్రకటించారు. ఆలోగా తన ఆప్తులను పంపించి, తననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జార్ఖిహొళి వెళ్లిన వెంటనే మాజీ మంత్రి రాజణ్ణ కూడా పయనమై.. చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. సీనియర్లు పరమేశ్వర్, కేహెచ్ మునియప్ప, తదితర నాయకులు తమకు అవకాశం వస్తే ముఖ్యమంత్రిని అవుతామని చెబుతుండగా.. నాకేమీ అలాంటి ఆశ లేదని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పారు. అధికార మార్పిడి జరిగితే, మధ్యంతర ఎన్నికలు వస్తాయని, భాజపాతో కలిసి ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించడం మరో ఘట్టం. బిహారు ఎన్నికల వరకు వేచి చూడాలని కమలనాథులు భావిస్తున్నారు. ఒక వేళ మంత్రివర్గంలో మార్పులు- చేర్పులు పెద్ద సంఖ్యలో చేపట్టినా మధ్యంతర ఎన్నికలు వస్తాయని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర జోస్యం చెప్పారు. భాజపా, దళ్ నేతలు ఇద్దరూ పగటి కలలు కంటున్నారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యతో తాను సఖ్యతతో ఉన్నానని, ఆయన మార్గదర్శకత్వంలోనే పని చేస్తున్నానని చెప్పారు. తాను 1985 నుంచి రాజకీయాల్లో ఉండగా, 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారీ నాకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. పార్టీలో ఏ నిర్ణయమైనా అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

శివుడు, సిద్ధు కరచాలనం.. నిజంగానే స్నేహమేనా?

'నగల' మాయగాళ్ల ఆటకట్టు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : వడ్డీ లేకుండా బంగారు నగలపై రుణం ఇస్తామని పత్రికల్లో ప్రకటించి ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయల నగలను దోచుకుని పరారైన ఇద్దరు నిందితులను కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పీణ్యా ప్రాంతానికి చెందిన సలాం, అజిత్ అనే నిందితులను అరెస్టు చేసి రూ.1.80 కోట్ల విలువ చేసే 1478 గ్రాములు బంగారు నగలు, ఐదు కిలోలు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విద్యారణ్యపురలో దుకాణం ప్రారంభించి వడ్డీ రహితంగా బంగారునగలపై రుణం ఇస్తామని ప్రకటించారు. ప్రచారాన్ని నమ్మిన ప్రజలు అనేక మంది బంగారు నగలను కుదువ పెట్టారు. 11 నెలలులోగా నగలు విడిపించుకోవాలని నిందితులు షరతు విధించారు. ప్రజలు కుదువ పెట్టిన నగలను ఇతర బంగారు దుకాణాల్లో విక్రయించి, నగదు తీసుకుని పరారైనట్లు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు.

అన్నదాత కడుపు మండింది

మండ్య, న్యూస్‌టుడే : ఆస్తి విషయంలో తనకు న్యాయం జరగడం లేదన్న బాధతో కేఆర్‌పేట తాలూకా మోడనహళ్లి గ్రామానికి చెందిన మంజేగౌడ అనే రైతు మండ్య జిల్లాధికారి కార్యాలయం ముందు మంగళవారం ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఒళ్లంతా మంటలు అంటుకున్నట్లు గుర్తించిన స్థానికులు, అక్కడకు వచ్చిన రైతులు నీళ్లు పోసి మంటల్ని ఆర్పారు. విద్యుత్తు తీగ తాకి మంటలు అంటుకున్నాయని భావించగా.. తానే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నానని బాధితుడు వెల్లడించారు. భూవివాదం పరిష్కారం కాకపోవడంతో ఆవేదనతో ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. బాధితుడ్ని చికిత్స కోసం మిమ్స్‌కు తరలించారు. మండ్య నగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సాగునీరివ్వండి.. కొనుగోలు కేంద్రాలు తెరవండి

సింధనూరు, న్యూస్‌టుడే: తుంగభద్ర ఎడమ కాలువ రైతులకు రెండోపంట కోసం సాగునీరు ఇవ్వాలి, డిసెంబరు ఒకటి నుంచి ధాన్యం, జొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సింధనూరులో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, ప్రాంత రైతు సంఘాలు మంగళవారం నిరసనకు దిగాయి. ఏపీఎంసీ నుంచి మినీవిధానసౌధ వరకూ జెండాలతో ప్రదర్శనగా వచ్చిన నాయకులు తహసీల్దారు అరుణ్ దేశాయ్‌కు వినతిపత్రం అందించారు. జలాశయంలో రెండోపంటకు చాలినన్ని జలాలు ఉండగా..రైతుల పొట్టగొట్టే చర్యలకు పాల్పడవద్దని విన్నవించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంలో తాత్సారం చేసి రైతులను నట్టేట ముంచకుండా ముందుగానే కేంద్రాలు ఆరంభించాలని కోరారు. అతివృష్టితో అతలాకుతలమై పంటలు నష్టపోయిన వరి, కంది, పత్తి, జొన్న, సజ్జ రైతులను ఆదుకునే దిశలో పరిహారం వెంటనే అందించాలని కోరారు. ప్రముఖులు అమీన్‌పాషా దిద్దిగి, బసవంతరాయగౌడ, బసవరాజ్ గోడిహాళ, బసవరాజ్, విరుపాక్షగౌడ, కె.నరేంద్ర బాబు, నాగప్ప, బసప్ప, వెంకటేశ్, ఆదనగౌడ, విశ్వనాథ్ పాల్గొన్నారు.

తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న రైతుసంఘాల నాయకులు

జంట భవంతులు.. పగటి కలే

● నిర్మాణానికి ముందుకురాని గుత్తేదార్లు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : సెంట్రల్ బెంగళూరు పరిధి మెజెస్టిక్ సమీపంలో 50 అంతస్తుల రెండు భవంతుల (ట్విన్ టవర్లు) నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సాకారం అయ్యేలా కనిపించడం లేదు. రూ.1500 కోట్లతో ఈ ట్విన్ టవర్ల నిర్మాణానికి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనులు పూర్తి చేసిన గుత్తేదార్లకు రూ.32 వేల కోట్ల మేర బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇలా జాప్యం జరగడంతో ఈ భారీ ప్రాజెక్టుకు టెండర్లు వేసేందుకు క్లాస్ వన్ గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ట్విన్ టవర్ల బదులుగా సొరంగ మార్గం నిర్మాణంతోనే కాస్త ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావించింది.. ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాలు అన్నింటినీ ఒకే చోటుకు తీసుకువచ్చే దిశగా ఈ ట్విన్ టవర్లను నిర్మించాలని యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2020) ప్రభుత్వం నిర్ణయించింది.

● ఆనందరావు కూడలి వద్ద 8.8 ఎకరాల స్థలంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఈ జంట భవంతులను నిర్మించాలని ప్రభుత్వ ప్రణాళిక.. ప్రతి టవర్‌లో మూడు బేస్‌మెంట్లు, ఒక దిగువ అంతస్తు, ఆపైన 50 అంతస్తులు వస్తాయి. కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్), మంత్రి స్క్వేర్ సంపిగె స్టేషన్, విధానసౌధ మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా జంట టవర్లకు చేరుకునేందుకు స్కైవాక్‌లు, వంతెనల నిర్మాణంతో చేరుకునేలా ప్రణాళిక వేశారు.

ట్విన్ టవర్ల నమూనా చిత్రం

అప్పర్ కృష్ణ కమ్మ వారి సంఘం(రి)
సురపుర, కెంబావి,
సురపుర తాలూకా, యాదగిరి జిల్లా వారి ఆధ్వర్యంలో
కమ్మవారి కార్తీకమాస వనభోజన ఆహ్వానం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
Lion గారపాటి రామకృష్ణ
ప్రెసిడెంట్ అఖిల కర్నాటక కమ్మవారి సంఘం (రి) బెంగళూరు
ఈ కార్యక్రమం వివరాలు తేది: 06/11/2025 గురువారం
స్థలం: శ్రీ సీతారామకళ్యాణమండపం, శ్రీరాంనగర్, కవిడిమట్టి క్యాంప్ నందు ఉదయం 6.00 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం, గోపూజ, తులసి పూజ, ఉసిరిచెట్టు పూజలు, 12 గంటలకు సభా కార్యక్రమం 12 గంటల నుండి వనభోజనములు సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించబడును.
కావున మన కమ్మ కుటుంబ సభ్యులు సకుటుంబ సపరివార సమ్మేతంగా అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇట్లు : అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు
అప్పర్ కృష్ణ కమ్మవారి సంఘం (రి), సురపుర, కెంబావి
సంప్రదించండి సెల్: 9448583866, 9663179999, 9448465822
అందరికి స్వాగతం కోరువారు

శ్రీమతి & శ్రీ బండి సత్యనారాయణ బండి శ్రీదేవి
తింతిని గ్రామం. 9448037374

శ్రీమతి & శ్రీ గారపాటి శ్రీరామమూర్తి గారపాటి రమాప్రభ
తింతిని గ్రామం. 9448294131

(c) eenadu

'ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్' ఛానళ్ల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తణుకులో నిర్వహించాల్సిన కార్తిక దీపోత్సవం వాయిదా పడింది. భారీ వర్షం కారణంగా రద్దు చేశామని నిర్వాహకులు ప్రకటించారు. తదుపరి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
– ఈనాడు, తణుకు

నూజివీడులో నవజాత శిశుసంరక్షణ కేంద్రం

ఈనాడు-ఏలూరు: నూజివీడు ప్రాంతీయ వైద్యశాలలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్‌సీయూ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్వహిస్తారు. అప్పుడే పుట్టిన శిశువులకు పుట్టుకతోనే ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఈకేంద్రాల్లో ఉంచి సంరక్షిస్తారు. బరువు తక్కువ పిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే శిశువులను కోలుకొనే వరకు ఇక్కడే ఉంచుతారు పస్తుతం ఏలూరు బోధనా సుపత్రిలో మినహా మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా ఈ సేవలు అందుబాటులో లేవు. నూజివీడు చుట్టుపక్కల ఎక్కడా ఆసుపత్రుల్లేవు. ఏలూరు, విజయవాడకు వెళితేనే అత్యవసర చికిత్స అందుతుంది. అలాంటిది ఇప్పుడు నూజివీడులోనే ఎస్ఎన్‌సీయూ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ నెలకు 120 నుంచి 150 వరకు ప్రసవాలు జరుగుతాయి. ఏడాదిలో సుమారు 2 వేల దాకా ప్రసవాలుండే ఆసుపత్రుల్లో ఈ కేంద్రం తప్పనిసరిగా ఉండాలి. 20 పడకలతో ఈ కేంద్రం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 'తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, పచ్చకామెర్లు, హైపో థెర్మియా, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, సెప్సిస్‌తో బాధపడుతుంటే వాటన్నింటికి ఈ కేంద్రంలోనే వైద్యసేవలు అందుతాయి' అని ఏలూరు బోధనాసుపత్రి చిన్నపిల్లల విభాగం వైద్యురాలు సుజాతాదేవి వివరించారు.

త్వరలో ఐక్యత పాదయాత్ర

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా.. ఏలూరులో త్వరలోనే ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో శ్రీహరి, జిల్లా యువజన సేవల అధికారి ఎస్.రాము తెలిపారు. స్థానిక మై భారత్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ సమైక్యతకు స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం పటేల్ జయంతి వేడుకలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా అక్టోబరు 30 నుంచి నవంబరు 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టిందన్నారు. యువతలో దేశభక్తి, ఐక్యత భావం పెంచేందుకు కార్యక్రమాలు దోహద పడతాయన్నారు. ఏలూరులో నిర్వహించనున్న ఐక్యత పాదయాత్ర తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

సారథులూ..చూడరా వారధులు

పరిశీలన

• జిల్లాలో కాలం చెల్లిన వంతెనలు
• ఒక్కొక్కటిగా కూలుతున్నా.. పట్టని పరిస్థితి

కలిదిండి, కుక్కునూరు, ముదినేపల్లి, న్యూస్‌టుడే : కాలం చెల్లిన వారధులు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. కూలిన చోట తూములు పెట్టి సరిపెట్టేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 200కు పైగా చిన్న, పెద్ద వారధులు శిథిలస్థితిలో ఉన్నాయి. ఇవి ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. కొత్త వంతెనల నిర్మాణం మిథ్యగా మారింది.

(సంకేతాలు: ఊరు | వారధి పేరు | ఆధారం | మండలం | పరిస్థితి | ప్రతిపాదనలు)

ఊరు: కలిదిండి
మండలం: కలిదిండి
వారధి పేరు: లాల్వ కాలువ
పరిస్థితి: మూడు సార్లు కూలింది. తూములు పెట్టి.. పైన రోడ్డు వేశారు.
ఆధారం: కలిదిండి - కైకలూరు మండలాలకు ప్రధాన మార్గం
ప్రతిపాదనలు: పంపించలేదు

కలిదిండిలో లాల్వ కాలువపై తూములతో వేసిన డైవర్షన్ రోడ్డు

కైకలూరు నియోజకవర్గంలో 25 వారధులు శిథిలస్థితికి చేరాయి. కలిదిండి, కొండంగి, అన్నవరం కాలువపై వంతెనలు కూలిపోగా, తూములు పెట్టి మళ్లింపు దారి నిర్మించి వదిలేశారు. పోలవరం నియోజకవర్గంలో 40కి పైగా శిథిలస్థితిలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వంతెనల నిర్వహణపై దృష్టి సారించాం. కొత్తవాటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి అంచనాలు పంపామని ఆర్అండ్‌బీ ఈఈ కిశోర్ బాపూజీ తెలిపారు.

ఊరు: దాచారం
మండలం: కుక్కునూరు
వారధి పేరు: లోతువాగు
పరిస్థితి: ఐదేళ్ల కిందట వారధి పడిపోయింది. నేటికీ నిర్మాణం జరగలేదు
ఆధారం: 30 గ్రామాలకు ప్రధాన మార్గం
ప్రతిపాదనలు: పంపించారు.

జాడ లేని లోతు వాగు వంతెన

సగం కూలిపోయిన పేరూరు వారధి

ఊరు: పేరూరు
మండలం: ముదినేపల్లి
వారధి పేరు: పేరూరు వారధి
పరిస్థితి: నాలుగేళ్ల కిందట సగ భాగం కూలింది. దాతల సాయంతో ఇనుప రాడ్లు, రేకులు ఏర్పాటు చేశారు.
ఆధారం: ముదినేపల్లి - గుడివాడ మండలాలకు దగ్గర మార్గం
ప్రతిపాదనలు: రూ.2 కోట్లకు ప్రతిపాదనలు వెళ్లాయి.

కొంటాం.. ఇంకా..ఇంకా..

• అదనంగా ధాన్యం కొనుగోలు లక్ష్యం
• త్వరలోనే కేంద్రాల ప్రారంభం

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగైన ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది 3.50 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. ఈ సారి మరో లక్ష టన్నులు అదనంగా కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు త్వరలోనే 234 కేంద్రాలు ప్రారంభించనున్నారు. అన్నదాతలు ధాన్యం విక్రయించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతిక విధానం అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా ఏవైనా ఇబ్బందులుంటే, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రభుత్వానికి సమస్యలు చెప్పొచ్చు.

సంచుల వివరాలిలా..

అవసరమైనవి:	1.12 కోట్లు
సేకరించినవి:	85 లక్షలు
రైసు మిల్లులు:	108
లారీలు:	3,803



కంట్రోలు రూము నంబర్లు 77020 03584, 1800 425 6453

ఖరీఫ్‌లో సాగు వివరాలిలా..

విస్తీర్ణం:	2.02 లక్షల ఎకరాలు
రైతులు:	80 వేలు
ధాన్యం దిగుబడి:	6.20లక్షల టన్నులు (అంచనా)
సేకరణ లక్ష్యం:	4.50 లక్షలు
కొనుగోలు కేంద్రాలు:	234

73373 59375కు హాయ్ పెడితే..

అన్నదాతలు తమకు సమీపంలోని కేంద్రంలో ధాన్యం విక్రయించవచ్చు. ముందస్తు సమాచారం తెలిపేందుకు వాట్సాప్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. 73373 59375 నంబరుకు హాయ్ అని పెడితే.. ఆర్ఎస్‌కేలు, ధాన్యం సేకరణ, ఇతర వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు పి.శివరామ మూర్తి తెలిపారు.

దిగమింగిన సొమ్ము కక్కించేలా

• పంచాయతీల్లో అక్రమాలు..రికవరీకి నోటీసులు • స్పందించకుంటే బాధ్యుల ఆస్తుల జప్తు

ఈనాడు-ఏలూరు: వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీల్లో పెద్దఎత్తున పన్నుల ఆదాయాన్ని దిగమింగారు. ప్రజలు చెల్లించిన ఇంటి పన్నులు, భవన అనుమతుల ఫీజులు, ప్రకటనల పన్నుల ఆదాయాలను కొందరు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కుమ్మక్కై జేబుల్లోకి మళ్లించుకున్నారు. ఆ అక్రమాలు పంచాయతీ అధికారుల పరిశీలన, ఆడిట్ నిర్వహణలో వెలుగుచూశాయి. ఆ మొత్తాన్ని తిరిగి జమచేయాలని బాధ్యులైన కార్యదర్శులు, సర్పంచులు, బిల్ కలెక్టర్లకు మొక్కుబడిగా నోటీసులు పంపి నాటి ఉన్నతాధికారులు మిన్నకుండిపోయారు. వాటికి స్పందించకపోయినా చర్యలు తీసుకోలేదు.

పక్కదారి సొమ్ము రూ.కోట్లలో: కారణాలేమైనా నాడు జిల్లా పంచాయతీ అధికారులు పక్కదారి పట్టిన పన్నుల రుసుములను తిరిగి రాబట్టే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి విచారణలు చేసి పక్కదారి పట్టిన పన్ను రుసుములను నిర్ధారించారు. ప్రస్తుత జిల్లా పంచాయతీ అధికారి కొండా అనురాధ బాధ్యతలు తీసుకున్నాక 25 పంచాయతీల్లో విచారణలు చేసి అవకతవకలను నిర్ధారించారు. అంతకు ముందు మరో ఐదు పంచాయతీల్లో నిధుల దుబారా, దుర్వినియోగాలను తేల్చారు. ఆయా పంచాయతీల్లో పక్కదారి పట్టిన నిధులు రూ.కోట్లలోనే ఉంటాయని డీపీవో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలుమార్లు రికవరీ కోసం నోటీసులు పంపగా వాటికి స్పందన లేదని చివరి అస్త్రంగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఆర్ఆర్ యాక్టు ప్రయోగానికి సన్నద్ధమయ్యారు.

నడిపల్లికి తొలి తాకీదు

పెదవేగి మండలం నడిపల్లిలో రూ.15 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఆ మొత్తానికి బాధ్యుడైన నాటి కార్యదర్శికి ఆర్ఆర్ యాక్టు నోటీసులు పంపారు. వారంలోపు స్పందించి చెల్లిస్తే సరి.. లేదంటే ఆస్తులు జప్తు చేసి ఆ మొత్తాన్ని రాబడతామని పంచాయతీ అధికారి కొండా అనురాధ తెలిపారు. మిగిలిన పంచాయతీలకు ఆర్ఆర్ నోటీసులు తయారుచేసి రెండు, మూడు రోజుల్లో పంపుతామని చెప్పారు. అభివృద్ధి పనులు చేయకుండా చేసినట్లు బిల్లులు పెట్టడం, శానిటేషన్ సామగ్రి కొనకున్నా కొన్నట్లు, కొందరు పన్నులు చెల్లిస్తే వాటిని జమచేయకుండా బొక్కయటం వంటివి చేశారు. ఈ అవకతవకలను నిర్ధారించి అందుకు బాధ్యులైన కార్యదర్శి, సర్పంచుల నుంచి రాబట్టడానికి ఆర్ఆర్ నోటీసులు పంపుతున్నామని ధ్రువీకరించారు.

కలిసికట్టుగా సహకారం బలోపేతం : గన్ని

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: సహకార వ్యవస్థ బలోపేతానికి అధ్యక్షులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలని ఆప్కాబ్, డీసీసీబీ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. స్థానిక క్రాంతి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ మంగళవారం నిర్వహించారు. డీసీసీబీ సీఈవో సింహాచలం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెండు తీర్మానాలు ఆమోదించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై త్రిసభ్య కమిటీ అధ్యక్షులు ఏకరవు పెట్టారు. గత పాలక వర్గాలతో సిబ్బంది కుమ్మక్కై సహకార సంఘాలను నష్టాల బాట పట్టించారని ఆరోపించారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 258 సహకార సంఘాలుండగా.. 248 చోట్ల కంప్యూటీకరణ, ఇ-ఆడిట్ పూర్తి చేశామన్నారు. రెండు నెలల్లో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకుల్లో ఆన్‌లైన్ సేవలందిస్తామని చెప్పారు.

పాల్గొన్న సొసైటీల అధ్యక్షులు

మాట్లాడుతున్న వీరాంజనేయులు

డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. డీసీసీబీ బ్యాంకు పరిధిలో రూ.4,400 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగుతున్నట్లు తెలిపారు. జిల్లా సహకార అధికారి ఎ.శ్రీనివాస్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

బకాయిలు, అడ్వాన్సుల సంగతేమిటి : డివిజన్ పరిధిలో రైతు నేస్తం పథకంలో రూ.10 లక్షల వరకు రుణాలివ్వాలని పలు సొసైటీల అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. నాణ్యత లేని గోనె సంచులు సరఫరా చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సొసైటీల్లో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కమీషన్ బకాయిలున్నాయని, అడ్వాన్స్‌లూ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి హుండీల ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. శ్రీవారి దేవస్థానం కల్యాణ మండపంలో అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ ఆలయ అధికారులు హుండీలను మంగళవారం తెరిచి లెక్కించారు. గడిచిన 41 రోజులకు రూ.4,22,31,799, బంగారం 569 గ్రాములు, వెండి 7.708 కిలోలు లభించినట్లు ఆలయ ఈవో ఎన్‌వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. చెల్లని పాత రూ.500 (30నోట్లు), రూ.1000 (20నోట్లు), రూ.2000 (3నోట్లు) నోట్లుతో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ కూడా సమకూరిందన్నారు.

బొమ్మ నోట్లు.. హుండీల లెక్కింపులో కొన్ని టోయ్(బొమ్మ)నోట్లు బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీవారి హుండీలో బొమ్మ 500 నోట్లు వేశారు. లెక్కింపులో రూ.50 వేలు కట్ట బయటపడింది. ఈ నోట్లు చెల్లవని అధికారులు పక్కన పెట్టారు.

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ అధికారులు, సిబ్బంది.

మద్ది క్షేత్రం భక్తజన సంద్రం

ప్రత్యేక అలంకరణలో ఆంజనేయస్వామి

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తిక మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామికి ప్రీతికరమైన తమలపాకులతో పూజలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ ముఖ మండపం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం ఒక్కరోజే వివిధ సేవల రూపేణా రూ.6,01,570 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు. రద్దీ దృష్ట్యా జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

నేటి నుంచి బీచ్‌కు అనుమతి

మొగల్తూరు, న్యూస్‌టుడే: మండలంలోని పేరుపాలెంసౌత్, కేపీపాలెంసౌత్‌లలోని బీచ్‌కు బుధవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తామని అంతర్వేది మెరైన్ సీఐ నవీన్ నరసింహ మూర్తి తెలిపారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా ఒడ్డునే పుణ్యస్నానాలు ఆచరించాలని ఆయన భక్తులకు సూచించారు.

తరచూ తనిఖీలతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట

ప్రయాణికుల భద్రతే ముఖ్యం :ఎమ్మెల్యే

చింతలపూడి, న్యూస్‌టుడే: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సూచించారు. రవాణాశాఖ అధికారులతో కలిసి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తిస్తున్నామని ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా ట్రావెల్స్ బస్సుల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని సూచించారు.

డ్రైవర్ మద్యం తాగటంతోనే..

జిల్లా ఉపరవాణాశాఖ అధికారి షేక్ కరీం మాట్లాడుతూ ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్‌కు 15 మంది ప్రయాణికులతో భారతి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సోమవారం రాత్రి బయలుదేరిందన్నారు. డ్రైవర్ తాగి ఉండటంతో జూబ్లీనగర్ వద్ద అదుపుతప్పి బస్సు బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో యువకుడు వీరంకి ప్రవీణ్ బాబు మృతిచెందగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. రికార్డులు మంగళవారం పరిశీలించగా బస్సు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, ఆల్ట్రేషన్ చేయించారన్నారు. బస్సులో ఛైర్ సీట్లకు మాత్రమే అనుమతి ఉండగా సగం సీట్లను స్లీపర్ బెర్తులుగా మార్చడం జరిగిందన్నారు. కనీస నిబంధనలు పాటించకపోవడం వల్ల బస్సుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రైవర్ చాలా కాలం తర్వాత బస్సు డ్రైవింగ్ చేసేందుకు వచ్చాడన్నారు.

రవాణాశాఖ అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న రోషన్ కుమార్

లింగపాలెం, న్యూస్‌టుడే: లింగపాలెంలో సోమవారం రాత్రి ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సు డ్రైవర్ జిలుగు రాజ్‌కుమార్‌ను ధర్మాజీగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణికుడు గోలి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.వెంకన్న తెలిపారు.

విద్యార్థులకు సైన్స్ డ్రామా పోటీలు

నేడు ఏలూరులో జిల్లా స్థాయి ఎంపికలు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్, టెక్నాలజికల్ మ్యూజియం(బెంగళూరు) ఆధ్వర్యంలో విద్యార్థులకు దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నారు. 'సైన్స్, టెక్నాలజీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మ్యాన్‌కైండ్' ప్రధానాంశంతో ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్ ఉప అంశాల్లో పోటీలుంటాయి. డ్రామా సమయం 30 నిమిషాలు. ప్రతి బృందంలో గరిష్ఠంగా 10 మంది సభ్యులుండొచ్చు. వేషధారణ, సంగీతం తదితరాలను బృంద సభ్యులే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ ప్రాంతీయ భాషలో ఉండొచ్చు. ఆంగ్ల అనువాదం తప్పనిసరి.

తొలి రెండో స్థానాల్లో.. స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి పోటీలుంటాయి. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచే వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులవుతారు. ఈ నెల 6, 7 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచేవారు ఈ నెల 20, 21 తేదీల్లో బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని జిల్లా సైన్స్ అధికారి సోమయాజులు తెలిపారు.

• జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ దుకాణ నిర్వాహకుడు తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతేడాది ఫిబ్రవరి 10న నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. తాజాగా ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏలూరు స్పెషల్ స్పీడ్ ట్రయల్, పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

• ఏలూరు ఒకటో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి డబ్బులివ్వడం లేదని గతేడాది మే 1న తల్లిని కర్రతో కొట్టి హతమార్చాడు. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మూడ్రోజుల కిందట ఏలూరు అయిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

నేరస్థుల

వెన్ను వణకాలి.. వెనకడుగేయాలి!

• కేసుల్లో విచారణ వేగవంతం
• స్పీడ్ ట్రయల్ రన్, మానిటరింగ్ సెల్‌తో త్వరితంగా శిక్షలు

ఉమ్మడి జిల్లాలో కోర్టు మోనిటరింగ్ సెల్ ఏర్పాటయ్యాక శిక్షలు పడ్డాయిలా..

శిక్ష	నిందితులు
జీవిత ఖైదు	17
20 ఏళ్లు	3
10 "	8
7 "	3
3 "	5
4 "	1

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నేరం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా.. నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. స్పీడ్ ట్రయల్ రన్, మోనిటరింగ్ సెల్ ద్వారా వేగవంతంగా శిక్షలు అమలు చేస్తూ.. నిందితులను కటకటాల వెనక్కు నెడుతున్నాయి. పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేసి నేరగాళ్ల భరతం పడుతున్నారు. ఇలా కూటమి ప్రభుత్వ హయాంలో పోక్సో కేసుల్లో నిందితులు, అత్యాచారాలు, హత్యలకు ఒడిగట్టిన ఘాతుకులకు గుణపాఠం చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల స్పీడ్ ట్రయల్ రన్ ద్వారా త్వరితగతిన శిక్షలు ఖరారు చేశారు.

రోజులు మారాయి.. నేరం చేశాక శిక్షలు పడాలంటే దశాబ్దాల కాలం ఎదురుచూసే రోజులు పోయాయి. గతంలో అరెస్టైయిన నిందితులు.. బెయిల్‌పై దర్జాగా కళ్ల ముందు తిరుగుతుంటే బాధితుల గుండె రగిలిపోయేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకట్రెండు ఏళ్లలోనే ముద్దాయిలకు కఠిన శిక్షలు విధిస్తున్నారు. గతేడాది ఆగస్టులో కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయగా.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 37 మంది నిందితులకు న్యాయమూర్తులు శిక్షలు విధించారు.

20 మంది సభ్యులు..

జిల్లాలో 20 మంది కోర్టు మానిటరింగ్ సభ్యులున్నాయి. వీరిలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా ఆయా పోలీసుస్టేషన్లలో నమోదైన పోక్సో, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు.. ఇలా ప్రధాన కేసులపై దృష్టి సారిస్తున్నారు. నిందితులు తప్పించుకోకుండా ఉచ్చు బిగించి.. సాక్ష్యులను సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశ పెడుతున్నారు. 'నేరగాళ్లు తప్పించుకోకుండా, వారికి త్వరితం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధితులకు స్వాంతన చేకూర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. కోర్టు మోనిటరింగ్ సెల్ ఏర్పాటుతో సత్ఫలితాలు సాధిస్తున్నాం.' అని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు.

దుకాణాలకు ఇంకా చేరని రేషన్

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : జంగారెడ్డిగూడెం ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో సుమారు 15 దుకాణాలకు ఇంకా రేషన్ చేరలేదు. సమీపంలోని పలు మండలాల్లో బియ్యం, ఇతర సరకులు దుకాణాలకు ఇంకా చేరక పంపిణీ చేసే పరిస్థితి లేదు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి దుకాణాలకు స్టేజ్ 2 గుత్తేదారు బియ్యం, పంచదార, కందిపప్పు, ఇతర సరకులు చేరుస్తారు. ప్రతి నెలా 18న మొదలై నెలాఖరులోపు ఇది ముగుస్తుంది. ఈ నెల మొదలై నాలుగు రోజులు గడిచినా దుకాణాలకు సరకులు పంపడంలో అధికారులు విఫలమయ్యారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమలు, ఆహార శుద్ధి యూనిట్లు నెలకొల్పేలా చూడాలన్నారు. జిల్లాలో 168 ఆహార శుద్ధి యూనిట్లు మంజూరు కాగా, కేవలం 12 మాత్రమే ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 24లోపు మిగతా యూనిట్లు నెలకొల్పేలా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గానికో పారిశ్రామికవాడ ఏర్పాటుకు సంబంధించి దెందులూరు, నూజివీడులో భూములు సేకరించాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుకు భూ సేకరణపై అధికారులతో కలెక్టర్ దూర దృశ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు.

● జిల్లాలో పత్తి కొనుగోలుపై జేసీ అభిషేక్ గౌడ సమీక్షించారు.

నైపుణ్యాభివృద్ధితో మెరుగైన వైద్య సేవలు: మంత్రి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: నర్సులు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం(ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన నర్సులకు సమగ్ర పాఠశాల, ఆరోగ్యం, వెల్‌నెస్ కార్యక్రమంపై తోటపల్లిలోని హీల్ పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సులు 'నివారణే ఉత్తమ వైద్యం' అనే భావనను అమల్లో పెట్టాలని సూచించారు. సమయానుకూల నివేదికల ద్వారా 37 మంది విద్యార్థుల ప్రాణాలు రక్షించగలిగామని అన్నారు. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డా.వి.ప్రసన్న వెంకటేశ్, యూనిసెఫ్ ఆరోగ్య నిపుణురాలు సలీమా భాతియా, మంగళగిరి ఎయిమ్స్ రిజిస్ట్రార్ ఎస్.సత్యనారాయణ, రాజీవ్ అరవిందాక్షన్, తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న బాల వీరాంజనేయ స్వామి, పక్కన ప్రసన్న వెంకటేశ్

(c) eenadu

పాఠశాలల్లో గిరిజన గర్వదిన పక్షోత్సవం

15 వరకు వివిధ పోటీలు, చర్చలు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య యోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా ఏపీ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో జనజాతీయగౌరవ్ దివస్(గిరిజన గర్వదిన) పక్షోత్సవాలు(జన్‌జాతీయ గౌరవ్‌దిన్ పక్వాడా) అధికారులు నిర్వహిస్తున్నారు. భారతదేశ గిరిజన సమాజాల ఘనమైన సంస్కృతి, విలువలను గౌరవించడం, నేటి తరం బాలలకు వివరించడం దీని లక్ష్యం.

ప్రణాళిక ఇలా.. ఈ నెల నాలుగో తేదీన గిరిజన సంప్రదాయ నృత్యాలు, నాటిక, కథలు చెప్పడం, మొదలైన అంశాల్లో పోటీలు, 6వ తేదీన చరిత్రకారులను లేదా గిరిజన నాయకుల సమక్షంలో ముఖాముఖి లేదా క్విజ్ పోటీలు, ఏడున తరగతి గది కృత్యాలు, గిరిజన సంస్కృతిపై చర్చ, వ్యాసరచన పోటీలు, 10న వివిధ రంగాల్లో విజేతలైన గిరిజనులపై వీధి నాటికలు, లఘు నాటికలు(స్థానిక గిరిజన విజేతల సమక్షంలో), 11న గిరిజన ప్రాంతాల క్షేత్రసందర్శన, ఆన్‌లైన్ విధానంలో గిరిజన మ్యూజియంల సందర్శన(వర్చువల్ మ్యూజియం టూర్), 12న గిరిజన తెగల సంప్రదాయ పాటలు, నృత్య ప్రదర్శన(స్థానిక గిరిజనులతో కలసి), 13న గిరిజన రుచులతో సామూహిక వన భోజనం, 14న ఇంటింట సందర్శన, 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ వేడుకలు, ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా ఏపీసీ పంకజ్‌కుమార్ తెలిపారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: టి.నర్సాపురం మండలం నరసాపురం ఉన్నత పాఠశాలలో ఈనెల 3న ఏలూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పలత తెలిపారు. విజయకుమార్, లిలిల్, అక్షయ్ కుమార్, అభిలాష్‌లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 7 నుంచి కర్నూలులో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.శివనాగేంద్ర, ఎస్.సుగుణరాజు, సాయి కోరోనకు ఉపాధ్యాయులు అభినందించారు.

క్రీడాకారులతో గురువులు

రగ్బీలో.. జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌జీఎఫ్ రగ్బీ అండర్-14 ఎంపిక పోటీలు మంగళవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రగ్బీతోపాటు ఇతర పోటీలు రసవత్తరంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి అండర్ 14, 17 విభాగాల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. సుమారు 300 మంది వరకు హాజరయ్యారు, వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి అబిదేవి పేర్కొన్నారు. వీరంతా గన్నవరంలో నవంబరు 6న జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ విభాగాల్లో..

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: పెదవేగి గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లా బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 450 మంది క్రీడాకారులు తరలివచ్చారు. వీరిలో ప్రతిభ కనబరిచిన బాల బాలికలను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 20 నుంచి 22 వరకు పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కె.జయరాజు తెలిపారు. ఎంపికలను ప్రధానోపాధ్యాయుడు ఎం.రమేశ్‌బాబు, దుర్గాప్రసాద్, పలువురు వ్యాయామోపాధ్యాయులు పర్యవేక్షించారు.

మద్యం మత్తు, ఫిట్స్‌తోనే అపస్మారక స్థితికి!

యువతి ఆచూకీ కనుగొన్న పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మద్యం తాగిన యువతి.. ఫిట్స్‌కి గురవడంతో అపస్మారక స్థితికి చేరుకుందని, ఆమె ఎలాంటి అఘాయిత్యానికి, అత్యాచారానికి గురికాలేదని డీఎస్పీ శ్రావణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 'సోమవారం రాత్రి కొందరు టోల్‌ఫ్రీ నంబరు 112కు ఫోన్ చేశారు. రెండో పట్టణ సీఐ అప్రమత్తమై తన సిబ్బందితో కొత్తపేటలోని 12 పంపుల కూడలికి వెళ్లారు. అక్కడ అపస్మారక స్థితిలోని యువతిని పోలీసు వాహనంలోనే తీసుకొచ్చి సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యులు చికిత్సనందించారు. యువతి కోలుకొని తన వివరాలు చెప్పారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా దూబచర్లకు చెందిన వివాహిత. భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం ఆర్నెల్ల పాపతో కలిసి తల్లి వద్ద ఉంటున్నారు. పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఏలూరు తీసుకొచ్చారు.

కూలి పనులకెళ్తూ.. యువతి మద్యానికి బానిసయ్యారు. ఈమెకు ఫిట్స్ ఉంది. కూలి పనులకెళ్తూ.. కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతూ మద్యం తాగుతుంటారు. ఈ క్రమంలో 12 పంపుల కూడలిలోని దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగారు. అక్కణ్నుంచి నడిచి వస్తుండగా ఫిట్స్ రావడంతో పడిపోయారు. ఆమెను అక్కడి యువకులు రోడ్డు పక్కకు చేర్చారు. స్థానికులు అపస్మారక స్థితిలో పడిఉన్న యువతిని, అక్కడ పోగైన యువకులను చూసి కేకలు వేశారు. దాంతో వారు భయపడి పారిపోయారు. ప్రస్తుతం యువతి కోలుకున్నారు. తనపై ఎలాంటి అఘాయిత్యం, అత్యాచారం జరగలేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. అక్కడి సీసీ కెమెరాలు సైతం పరిశీలించి, ఈ విషయం నిర్ధారించాం' అని డీఎస్పీ వెల్లడించారు.

SRIRAMKI CONSTRUCTIONS

Head Office : Plot No.306, Sri Vishnu Abode-401, Ayyappa Socity Main Road, Madhapur, Hyderabad-500081.
Registered Office : #402, 28-5-40, Padmavathi Residency, Santhi Nagar, 14th Cross, E luru, West Godavari Dist. A.P-534002. E-mail: srkconstructions304@gmail.com

FORM NO.URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Companies Act, 2013 [Pursuant to section 374(b) of the Companies Act, 2013 and rule 4(1) of the Companies (Authorised to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar of Companies, Central Registration Centre (CRC) that M/s. Sriramki Constructions a partnership firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.
2. The Principal objects of the company are as follows:-
(a) To carry on the business of General Construction Services of Works Contracts, tunnels, Waterways, Dams, Water Mains and Lines, Irrigation and other Tunnel works.
3. A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at 402, Shanti Nagar, 14Th Cross Road, Eluru, West Godavari, Andhra Pradesh-534002.
4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar of Companies, Central Registration Centre (CRC), Ministry of Corporate Affairs, Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6, 7, 8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Dated this 04th day of November, 2025.

For Sriramki Constructions
(Balusu Lakshmana Ramesh) Partner

దాటే దారి లేదు.. గోడు వినే దిక్కులేదు!

కాలువపై కల్వర్టు లేక అవస్థలు

ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కథనం

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం నుంచి పుల్లేపూడి మీదుగా రెడ్డిగణపవరం, తోటపల్లి, శ్రీనివాసపురం గ్రామాల రైతులు అవస్థలు పడుతున్నారు. సుమారు 30 ఏళ్ల కిందట పుల్లేపూడి వద్ద రేలకాలువపై రైతులంతా కలిసి నిర్మించుకున్న కల్వర్టు శిథిలమై పదేళ్లు గడుస్తోంది. రెండేళ్ల క్రితం వరదలకు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. సాధారణ రోజుల్లో కాలువ సులువుగా దాటేస్తున్నా.. వర్షాకాలంలో రాకపోకలు సాగించాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు.

రాకపోకలకు ప్రమాదం.. ఎగువ ప్రాంతాల వరద జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల పరిధిలోని పానకాల, పట్టెన్నపాలెం, మొద్దుల చెరువుల నుంచి రేల కాలువలో కలుస్తోంది. అక్కడి నుంచి జల్లేరు వాగులోకి చేరుతోంది. వర్షాలతో చెరువులు పొంగి రేల కాలువ ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి.

మోకాలు లోతు నీటిలో పొలాలకు వెళ్తున్న రైతులు

అప్పులు చేస్తున్నా.. 'కాలువ ఉద్ధృతంగా రావడంతో ఉన్న ఎకరం పొలం నీట మునుగుతోంది. రోజుల తరబడి నీరు నిలవడంతో పంట మొత్తం కుళ్లిపోతుంది. ఒక్కోసారి రెండు సీజన్లలో పంట పాడై నష్టం రావడంతో అప్పులు చేయాల్సి వస్తోంది.' అని స్వామి అయ్యప్ప తెలిపారు.

వెళ్లడం అసాధ్యం.. 'నాకు 13 ఎకరాలు ఉంది. పొలానికి వెళ్లాలంటే కాలువ దాటి వెళ్లాలి. కాలువ పొంగినప్పుడు అటుగా రాకపోకలు చేయడం అసాధ్యం. వరద తగ్గిన తరువాత వెళ్లి పశువుల పోషణ, పొలం పనులు చూసుకోవాల్సి వస్తోంది.' అని జానకిరామయ్య అన్నారు.

20 కి.మీ. ప్రయాణించి.. 'రెడ్డిగణపవరం చెరువు కింద 2 ఎకరాలు, కౌలుకు కొంత పొలం సాగు చేస్తున్నా. కల్వర్టు లేకపోవడంతో 20 కి.మీ.చుట్టూ తిరిగి పొలాలకు చేరుకోవాల్సి వస్తోంది.' అని ధర్మరాజు తెలిపారు.

● 'కల్వర్టు నిర్మాణానికి గతంలో సుమారు రూ.25 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. పరిశీలించి తిరిగి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.' అని జలవనరులశాఖ డీఈ సునీత తెలిపారు.

ఐస్‌క్రీం తయారీ దుకాణంపై దాడి

గడువు తీరినట్లు గుర్తింపు.. కేసు నమోదు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వట్లూరు పారిశ్రామికవాడలోని ఐస్‌క్రీం తయారీ చేసే మెస్సర్స్ సాయి త్రివేణి డెయిరీ ఫుడ్స్‌పై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆహార తనిఖీ, తూనికలు, కొలతల అధికారులు మంగళవారం దాడులు చేశారు. దుకాణంలో గడువు తీరిన ముడి సరుకు ఉత్పత్తులను గుర్తించారు. వాటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు. లైసెన్స్ లేకుండా ప్యాకింగ్ చేయడం, రెండు కాటాలు వేయడం తదితరాలను గుర్తించి మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎస్పై కె.నాగరాజు, తూ.కొ.శా. అధికారి జి.వి.ప్రసాద్, ఆహార తనిఖీ అధికారి కె.రామరాజు తదితరులు పాల్గొన్నారు.

తనిఖీలో విజిలెన్స్ అధికారులు

అవినీతి రహిత పాలన అందిద్దాం: డీఆర్వో

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు అన్నారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో మంగళవారం దూర దృశ్య సమావేశం నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నతస్థాయి నుంచి కింది వరకు ఆదాయానికి మించిన ఆస్తులున్నా, సక్రమ ఉద్యోగం దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనిశా ఉమ్మడి జిల్లా డీఎస్పీ వి.సుబ్బరాజు మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు వారం రోజులు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబరు 1064 లేదా 94404 46157, 94404 46158 నంబర్లకు ఫోన్ చేయాలని ఆయన కోరారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

మాట్లాడుతున్న రమణమూర్తి

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: కార్మికులు, రైతులు సమష్టిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేత రమణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక మర్చంట్ ఛాంబర్ హాల్లో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ తరగతులు మంగళవారం కొనసాగాయి. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, కర్షక, కార్మికులపై ప్రభుత్వాలు పోరాటాలను సాగిస్తున్నాయని విమర్శించారు. రోజుకు 12 గంటల పని వేళలను ప్రవేశపెట్టి శ్రామికులను యంత్రాల మాదిరిగా ప్రయోగిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంయుక్త రంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రసాద్, కె.పోలారి, నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, మోహన్, వెంకటేశ్వర్లు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తర్వు జారీకి ఎన్టీఏ వినతి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగినులకు పొడిగించిన ప్రసూతి సెలవులకు సంబంధించి ఉత్తర్వులు త్వరితం విడుదల చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్(ఎన్టీఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.మురళి, ఎం.రాంబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

స్వయంభువుడీ భీమేశ్వరుడు

చినకాశీగా ఖ్యాతిగాంచిన పెదనింద్రకొలను శివాలయం

కార్తికం.. దర్శనీయం

నిడమర్రు, న్యూస్‌టుడే: పెదనింద్రకొలను స్వయంభూ పార్వతీ సమేత భీమేశ్వరాలయం చినకాశీగా ఖ్యాతి గడించింది. ఇక్కడి భీమేశ్వరుడి దర్శనానికి కార్తిక మాసంతోపాటు, ప్రతి సోమవారం, మహాశివ రాత్రి, ఇతరత్రా ఉత్సవాలు, పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారి ఆలయం పక్కన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వినాయక, రాజరాజేశ్వరి, సూర్యనారాయణ దేవాలయాలున్నాయి. కోనేరులో ధ్యాన ముద్రలోని పశుపతి నాథుడి విగ్రహం కనువిందు చేస్తుంది.

కోనేరులో పశుపతినాథుడి విగ్రహం

గర్భ గుడిలోని శివలింగం

400 ఏళ్ల చరిత్ర.. ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు స్వయంభూగా వెలిశారన్నడానికి ఆధారాలున్నాయి. శతాబ్దాల కిందట ఇక్కడ కలువ పూల కొలను ఉండేది. లంబాడీలు తమ ఆవులు మేపుకొనేందుకు ఇక్కడికొచ్చి.. వంట చేసేందుకు మూడురాళ్లు పెట్టారు. అందులో ఓ రాయిలో స్వామివారు కొలువు ఉండటంతో.. వంట చేసేందుకు ప్రయత్నించిన లంబాడీలంతా మూర్ఛపోయారు. ఆ తర్వాత భీమేశ్వరుడు గ్రామ పెద్దకు స్వప్నంలో కనిపించడంతో ఆలయం నిర్మించారు. లంబాడీలు వంటకు స్వామివారి రాయిని వాడారన్నడానికి నిదర్శనంగా స్వామివారి ఎడమ కన్ను నిత్యం చెమర్చుతూ ఉంటుందని చెబుతారు.

మార్గమిలా.. నిడమర్రుకు 3, గణపవరానికి 9, నారాయణపురం జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది, ఆటోలు, బస్సుల్లో చేరుకోవచ్చు.

దర్శన సమయాలు: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు.

గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు జమకాని పరిహారం

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నిర్వాసితుల ఖాతాలకు పరిహారం జమైంది. ఒక్క గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు మాత్రం ఇప్పటికీ జమ కాలేదు. ఇటీవల రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి, ఒకే బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామీణ బ్యాంకు పేరిట మార్పులు చేశారు. గతంలో స్టేట్ బ్యాంకు పరిధిలో ఉన్న వీటిని తాజా మార్పులతో యూనియన్ బ్యాంకు పరిధిలోకి తెచ్చారు. దీంతో గతంలో ఉన్న ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు ఖాతా నంబర్లలో మార్పులు జరిగాయి. గతంలో 11అంకెలతో ఉన్న ఖాతా నంబరు ఇప్పుడు 15 అంకెలకు పెరిగింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మారిపోయింది. ఈ కారణంగా జాప్యం జరుగుతోందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ● కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మూడు గ్రామీణ బ్యాంకులున్నాయి. కుక్కునూరుతో పాటు ఆ మండలంలోని ఉప్పేరు, వేలేరుపాడులో ఈ శాఖలు పనిచేస్తున్నాయి. 2017కు పూర్వం వరకూ ఈ రెండు మండలాల్లో ఇదే బ్యాంకు పనిచేసేది. 2017లో కుక్కునూరులో, ఆ తర్వాత వేలేరుపాడులో ఆంధ్రాబ్యాంకు శాఖలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అవి యూనియన్ బ్యాంకులుగా కొనసాగుతున్నాయి. ఎప్పటినుంచో ఉంటున్న గ్రామీణ బ్యాంకుల్లోనూ వేల సంఖ్యలో ఖాతాదారులున్నారు. ప్రస్తుత పరిహారం రూ.కోట్లల్లో ఆ బ్యాంకు ఖాతాలకు చేరాల్సి ఉంది. కానీ ఈ సాంకేతిక ఇబ్బందులు కారణంగా ఇప్పటికీ జమ కాలేదని నిర్వాసితులు వాపోతున్నారు.

ఎక్కడ జాప్యం... జాప్యం ఎక్కడ చోటుచేసుకున్నది ప్రశ్నార్థకం. బ్యాంకు అధికారులు మాత్రం గ్రామీణ బ్యాంకుగా విలీనమయిన వెంటనే ఆర్అండ్ఆర్ అధికారులకు ఆయా ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు అందజేశామనీ, ఖాతాలో జమయ్యేందుకు ఎటువంటి ఆటంకం లేదని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ నమోదయి ఉన్న ఖాతా నంబర్లు, కోడ్ మార్చాల్సి రావటం వలన ఆ కార్యాలయంలోనే ఆలస్యం జరుగుతుండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. 'పరిహారం జమ కావటంలో బ్యాంకు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. విలీనప్రక్రియ పూర్తయిన వెంటనే జరిగిన మార్పులతో వివరాలు ఆర్అండ్ఆర్ అధికారులకు సమర్పించాం' అని కుక్కునూరు గ్రామీణ బ్యాంకు మేనేజరు తెలిపారు.

భక్తుల భద్రత.. దేవునిపైనే భారం

ఆలయాల వద్ద పటిష్ఠ చర్యలు అవసరం

సింగరాయపాలెం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద రద్దీ

ముదినేపల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం అందరినీ కలచి వేసింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల వద్ద భద్రత చర్చకు వస్తోంది. ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకోకుండా ఉన్న లోపాలు ముందుగానే సరిదిద్దడం ద్వారా ఇటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేయొచ్చు.

సామాజిక మాధ్యమాల ప్రభావం అధికమైన నేపథ్యంలో ప్రజల్లో భక్తిభావం పెరుగుతోంది. ఫలానా రోజు ఫలానా పూజలు చేస్తే, ఆలయాల్లో దర్శనాలు చేసుకుంటే మంచిదంటూ చేస్తున్న ప్రచారంతో భక్తులు ఊహించనంతగా ఆలయాలకు వస్తున్నారు. అలాంటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాశీబుగ్గ లాంటి ఘటనలు జరిగే అవకాశముంది. ముందు జాగ్రత్తలే రక్షగా నిలుస్తాయి.

జిల్లాలో..	
దేవాదాయశాఖ పరిధిలోనివి	727
పరిధిలో లేనివి సుమారు	4వేలు

అప్రమత్తతే రక్ష.. గతంలో సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాల అన్న సమారాధనకు తోపులాట జరిగి బారికేడ్లు సైతం విరిగిపోయి దర్శనాలు అర్ధాంతరంగా ఆపేశారు. ఆ తరువాత ఏడాది ఆ ఉత్సవాల్లోనే తెప్పోత్సవంలో బాణసంచా పేలి భారీ తోపులాట జరిగి అనేక మంది గాయపడ్డారు. ఏటా పాతాళ భోగేశ్వర స్వామి ఆలయంలో, బలివేలో జరిగే శివరాత్రి వేడుకల్లో భక్తులు తోపులాటకు గురై గాయపడుతున్నారు. వడాలి జగన్నాథస్వామి ఆలయంలో నిర్వహించే రథోత్సవంలో వేలమంది భక్తులు పాల్గొంటారు. కాశీబుగ్గ ఘటన నుంచి పాఠం నేర్చుకోవడం ద్వారా ప్రమాద రహిత ఆధ్యాత్మికతకు అవకాశం ఉంటుంది.

ముందస్తు జాగ్రత్తగా.. కమిషనర్ ఆదేశాలు మేరకు అన్ని ఆలయాల్లో ప్రత్యేక భద్రత చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ జిల్లా ఇన్‌ఛార్జి సహాయ కమిషనర్ కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాల్లో క్యూలైన్‌లను పటిష్ఠ పరచడం, లైనులో ఎదురు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్తిక పౌర్ణమి రావడంతో దీపాలు వెలిగించే వద్ద ప్రమాదం జరగకుండా అగ్నిమాపక నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, ప్రైవేటు ఆలయాల్లోనూ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసేలా పోలీసులను కోరుతున్నామని వివరించారు.

విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ట్రాక్టర్ చోదకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన దుర్ఘటన బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురానికి చెందిన అయినం దుర్గారావు(64) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం కొమ్ముగూడెంలో సత్యనారాయణ అనే రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా కేబుల్ తీగలు అడ్డువచ్చాయి. వాటిని ట్రాక్టర్ పైకి ఎక్కి కడుతుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగ నుంచి కేబుల్ వైర్లకు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఇన్‌ఛార్జి వీఆర్వో ఆశా ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని కుమారుడు హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో యువకుడి.. జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: సిర్రివారిగూడెం సమీపాన మంగళవారం జరిగిన ఒక ట్రాక్టర్ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన యువకుడు అఖిల్(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ ట్రాక్టర్ నడుపుతూ వస్తుండగా.. గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టు మోడును ఢీకొంది. అతను ట్రాక్టర్ పైనుంచి కింద పడిపోవడంతో ట్రక్కు వెనుక చక్రం తల మీద నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అమ్మమ్మ ముత్తమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు అఖిల్ తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.

రైలు ఢీకొని ఒకరి దుర్మరణం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. హనుమాన్‌జంక్షన్ సమీప ఏపూరు వద్ద రైల్వే వంతెన కింద సుమారు 50-55 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి పట్టాలు దాటుతున్నారు. ఆయన్ను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

ప్రమాదవశాత్తు జారి పడి.. ఏలూరు నేరవార్తలు: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వృద్ధుడు మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ఉమాశంకర్(72) వృద్ధుడు భువనేశ్వర్ వెళ్లేందుకు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మార్గం మధ్యలోని వట్లూరు సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో.. దెందులూరు, న్యూస్‌టుడే: సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)

(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -109 రిటైల్ ధర 134 చికెన్ విత్ స్కిన్ - 197, చికెన్ స్కిన్‌లెస్ - 224. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 130, 139, 150 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

బండెనక బండి.. అదుపు తప్పెనండి!

సినీ ఫక్కీలో రోడ్డు ప్రమాదాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల సమీప జాతీయ రహదారిపై మంగళవారం పశువుల దాణా బస్తాలతో లారీ వెళ్తోంది. కొన్ని బస్తాలు పడిపోవడంతో దాణా రోడ్డుపై చెల్లాచెదురైంది. లారీ వెనుకొస్తున్న ద్విచక్ర వాహనదారులు దాణా కారణంగా అదుపు తప్పి పడిపోయారు. ఆ వెనకే వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులేశారు. ఆ కారును వెనుకొస్తున్న లారీ ఢీకొంది. ఇలా ఒకదాని వెనుక మరొకటి ప్రమాదానికి గురయ్యాయి. దాంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న మూడో పట్టణ సీఐ కోటేశ్వరరావు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుపై పడిన దాణా తొలగిస్తున్న సిబ్బంది

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

TO LET

భీమవరం ఆదివారం బజారు G.V.R. కాంప్లెక్స్‌లో 2BHK ఫ్లాట్స్ (రెసిడెన్షియల్/ కమర్షియల్) అద్దెకి ఇవ్వబడును. Cont: 98491 33995.

JOBS

Wanted English Speaking teachers for 10th Maths. English Speaking teachers for Lower Classes. Rs:15000/- Per month. AYEM High School, Kombotlapalem ✆ 83416 28723.

రామకృష్ణ గ్రూప్ Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్దులు/పేషెంట్ల సేవకు ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+వ+ జీతం 16-18K ✆ 9704051122, 9010680011.

భీమవరంలో పద్మప్రియ ఫైనాన్స్ నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్. ✆ 93924 88877, 99851 61166.

ఏలూరు బ్రాంచ్‌లో పనిచేయుటకు స్త్రీ/పు సేల్స్ మేనేజర్స్ కావలెను. విద్యార్హత డిగ్రీ, శాలరీ నెలకు 30000/- + ఇన్సెంటివ్స్. కాంటాక్ట్: 90632 40898.

ఏలూరు శనివారపుపేట శ్రీరామ్ నగర్ 11వ రోడ్ శ్రీ సాయిబాబా గుడిలో చేయుటకు 4 హారతులు, అభిషేకం వచ్చిన అర్చకులు కావలెను. ✆ 94406 79383.

భీమవరంలో ఫైనాన్స్ కంపెనీ యందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్ Male జీ: 14000 to 16000. Ph: 91339 87779, 96526 74226.

ప్రముఖ సోలార్ కంపెనీలో Openings కలవు. ఎకౌంటెంట్-1, కంప్యూటర్ ఆపరేటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (BVRM, TPG, ELR). ✆ 90634 95764.

వంట మనిషి కావలెను
ఉత్తరాఖండ్‌లో నలుగురికి వంటచేయుటకు ఆడవంట మనిషి కావలెను.
జీతం: 21,000/-
వసతి సదుపాయం కలదు.
✆ 92597 43163

TOURS AND TRAVELS

ఇండియన్ రైల్వేస్- తమిళనాడు & కేరళలో పవిత్ర ఆలయాలైన అరుణాచలం, తిరుచ్చి, తంజావూర్, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరువనంతపురం, గురువాయూర్, కొచ్చిన్‌కు ప్రత్యేక పర్యాటక రైలు. నవంబర్ 16 న, Rs. 19,950/- నుండి మొదలు. మరిన్ని వివరాలకు 9355021516 లో మరియు tourtimes.in ను సంప్రదించండి.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.85 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

ఏలూరు
• ఏలూరు • దెందులూరు • ఉంగుటూరు

కరపత్రాలు ప్రదర్శిస్తున్న ఆశాలు, నాయకులు

మహాసభల విజయవంతానికి పిలుపు

గుండుగొలను(భీమడోలు), న్యూస్‌టుడే: విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు నిర్వహించనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు పిలుపునిచ్చారు. గుండుగొలను, పూళ్ల పీహెచ్‌సీల్లో మంగళవారం ఆశా కార్యకర్తలతో కలిసి మహాసభ ప్రచార కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు పద్మ, నమోమి, ఉదయమణి, దైవమణి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలన్నింటికీ సామగ్రి అందించండి

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: కేవలం క్లస్టర్ పాఠశాలలకు మాత్రమే కాకుండా అన్నింటికీ విద్యా సామగ్రి అందజేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) నాయకులు జి.మోహన్, ఎం.ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. స్థానిక డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. దివ్యాంగ ఉపాధ్యాయులు లీప్ యాప్‌లో హాజరు వేసేలా చూడాలని వారు కోరారు.

డీఈవోకు వినతిపత్రం ఇస్తున్న ఫ్యాప్టో నాయకులు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ? స్థానిక శ్రీరామ్ నగర్ 9వ రోడుకిరువైపులా పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగిపోయాయి. రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. - ఆలీషా
✔ రహదారిపై పిచ్చిమొక్కలు తొలగిస్తాం. వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం. - భానుప్రతాప్, కమిషనర్

పెదపాడు, న్యూస్‌టుడే: ? వసంతవాడ నుంచి గోగుంట వెళ్లే దారి గోతులమయంగా మారింది. రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. - సురేశ్, స్థానికుడు
✔ రహదారి మరమ్మతులకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపుతాం. - శేషుకుమార్, ర.భ.శా. ఏఈ, పెదపాడు

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: ? అడవికొలను కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటోంది. రోజుల తరబడి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది. - పరమేశ్
✔ సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చల్లిస్తాం. - సంజీవరావు, పంచాయతీ కార్యదర్శి

? స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయ సమీప డ్రెయినేజీలో మురుగు ముందుకెళ్లడం లేదు. రహదారిపైకి వాడుకప నీరు చేరుతుండటంతో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. - రాఘవేంద్ర
✔ మురుగు తొలగించి, దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తాం. - స్వామి, ఉప ఎంపీడీవో

మాదక ద్రవ్యాల జోలికెళ్లొద్దు

• యువతకు అవగాహన కల్పిస్తున్నాం • 'ఈనాడు' ఫోన్ ఇన్‌లో నిడమర్రు సీఐ

గణపవరం, న్యూస్‌టుడే

'యువత మాదక ద్రవ్యాల జోలికెళ్లొద్దు. ఒక్కసారి బానిసైతే.. వాటి నుంచి విముక్తి పొందడం కష్టం. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం' అని నిడమర్రు సీఐ రజనీకుమార్ పేర్కొన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్ ఇన్‌కు స్పందన లభించింది. నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఫోన్లు చేసి తమ సమస్యలు ఏకరవు పెట్టారు. వాటన్నింటికీ సీఐ సమాధానాలిచ్చారు.

సమస్యలు వింటున్న రజనీకుమార్

? నిడమర్రు, పిప్పర, క్రొవ్విడి గ్రామాల్లోని మద్యం దుకాణాల వద్ద అనుమతులేకపోయినా గదులు ఏర్పాటు చేశారు. మందుబాబులు అక్కడే మద్యం తాగి రోడ్లపై రాకపోకలు సాగించే మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. - లోకేశ్, అయ్యప్ప(గణపవరం)
✔ ఎక్సైజ్ అధికారులతో మాట్లాడతాం. ఆయా మద్యం దుకాణాలపై చర్యలు తీసుకుంటాం.

? గణపవరం, పిప్పరలో డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలు ముగిశాక ఇళ్లకెళ్లే విద్యార్థినులతో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. - సునీతమ్మ, ఝాన్సీ(గణపవరం)
✔ గణపవరం ఉన్నత, జూనియర్ కళాశాలల వద్ద పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. మిగతా చోట్ల నిఘా ఉంచుతాం.

? గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. - రామకృష్ణ (నారాయణపురం), చందు (గణపవరం)
✔ ఎక్సైజ్ అధికారులతో కలిసి గొలుసు దుకాణాలపై దాడులు చేస్తాం. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశాం.

సమస్య: నిడమర్రు మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు, జూద క్రీడలు నిత్యకృత్యమయ్యాయి. వీటి నియంత్రణకు చర్యలు చేపట్టాలి. - రాజబాబు(క్రొవ్విడి), నాగేశ్వరరావు(గుణపర్రు)
సీఐ: జూద క్రీడలపై ప్రత్యేక నిఘా ఉంచాం. దాడులు సైతం చేస్తున్నాం. ఎక్కడైనా జూదం ఆడుతుంటే 94407 96655 నంబరుకు ఫోన్ చేయండి.

? ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయి. తరచూ ఏదో ఒక కొత్త మోసాలతో నేరగాళ్లు సామాన్యులను మోసం చేస్తున్నారు. - బండారు బాలాజీ (సరిపల్లె) మండల రామకృష్ణ(అడవికొలను)
✔ సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మోసపోతే 1930 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారమివ్వాలి.

? మాదక ద్రవ్యాల వినియోగం పల్లెలకూ సోకింది. యువత వీటికి బానిస కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. - ఆనంద్‌కుమార్ (నారాయణపురం), బాల గంగాధర్ (గణపవరం)
సీఐ: మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడితే పోలీసులకు సమాచారమివ్వాలి.

నేడు ఉద్యోగ మేళా

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక కేపీడీటీ ఉన్నత పాఠశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన, ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు తెలిపారు. 17 సంస్థల ప్రతినిధులు పాల్గొని 1,205 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగులు అర్హులన్నారు. 18- 35 ఏళ్లలోపు వయసున్న వారు పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు 94934 82414 నంబరును సంప్రదించాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వృద్ధాశ్రమంలో అన్నదానం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ జన్మదిన వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఆయనకు ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీలు శ్రావణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, ప్రసాదరావు, సీఐలు మల్లేశ్వరరావు, సుబ్బారావు, అశోక్‌కుమార్, కోటేశ్వరరావు, సత్యనారాయణ, అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పత్తేబాదలోని వృద్ధాశ్రమంలో ఎస్పీ కేక్ కోసి వృద్ధులకు తినిపించారు. వారికి భోజన సదుపాయం కల్పించారు.

శ్రామిక గుర్తింపు కార్డులతో సదుపాయాలు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసి గుర్తింపు కార్డులు పొందాలని.. తద్వారా వచ్చే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ తెలిపారు. స్థానిక న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలనలు జరిపి, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయ సహాయార్థం టోల్‌ఫ్రీ నంబరు 15100కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. కార్మిక శాఖ సహాయాధికారి గోపాలకృష్ణ, న్యాయవాది కూన కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రత్నప్రసాద్

అభ్యంతరాలుంటే చెప్పండి

ఉంగుటూరు, న్యూస్‌టుడే: కైకరంలో పైవంతెన నిర్మాణానికి రైల్వే శాఖ ప్రిలిమినరీ గెజిట్ నోటిఫికేషన్(రాజపత్రం) విడుదల చేసిందని.. భూ యజమానులు ఏవైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోపు చెప్పాలని తహసీల్దారు వై.పూర్ణచంద్రప్రసాద్ సూచించారు. కైకరం పంచాయతీ కార్యాలయంలో వీఆర్వో దుర్గమ్మ మంగళవారం రాజపత్రాన్ని ప్రదర్శించారు. 19 సర్వే నంబర్లలో 6.875 ఎకరాల భూ సేకరణకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తహసీల్దారు తెలిపారు.

నాణ్యత లోపంపై నివేదిక ఇవ్వండి

దెందులూరు, న్యూస్‌టుడే: రైతు సేవా కేంద్ర భవనం (ప్రస్తుత సచివాలయం) నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశించారు. గాలాయగూడెం, గోపన్నపాలెం, సోమవరప్పాడు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గాలాయగూడెంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆర్ఎస్‌కే భవనం అధ్వాన స్థితికి చేరుకుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయన భవనాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనంతరం గ్రామ వీధుల అంచుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను పరిశీలించి, వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు సైతం రోడ్లపై వ్యర్థాలు పడేయొద్దని సూచించారు.

వీధిలో పేరుకుపోయిన చెత్తను పరిశీలిస్తున్న ప్రభాకర్

పెదవేగి(పెదపాడు): మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని విడిది కార్యాలయంలో ఆయన్ను పలువురు మహిళలు కలిసి తమ సమస్యలు ఏకరవు పెట్టారు. వాటన్నింటినీ విన్న చింతమనేని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

తుపాను బాధితులకు ప్రభుత్వం అండ: బడేటి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్థానిక మినీ బైపాస్‌లో గుడారాలు వేసుకుని బొమ్మలు తయారు చేసి జీవనోపాధి పొందుతున్న పలువురు తుపాను కారణంగా ఉపాధి కోల్పోయారు. వారికి ఎమ్మెల్యే మంగళవారం రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కూటమి సర్కారు అప్రమత్తతతో తుపాను నష్ట తీవ్రతను తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఇడా ఛైర్మన్ శివప్రసాద్, తహసీల్దారు గాయత్రి, ఏఎంసీ ఛైర్మన్ పార్థసారథి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందిస్తున్న ఎమ్మెల్యే చంటి

చెకుముకి పోటీల్లో ప్రతిభ

భీమడోలు, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం చెకుముకి ప్రతిభా పోటీలు నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బాలబాలికలు హాజరయ్యారు. పోటీలను ప్రధానోపాధ్యాయిని పద్మజ పర్యవేక్షించారు.

గణపవరం: స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ప్రధానోపాధ్యాయుడు సింహాద్రి అప్పారావు, జన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

నిడమర్రు: మండల స్థాయి చెకుముకి పోటీల్లో పెదనిండ్రకొలను ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎం.డేవిడ్ లివింగ్‌స్టన్, మద్దిపట్ల పవన్ కుమార్, భలే అభిరామ్ వరుసగా ప్రథమ, ద్వితీయ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారిని ఎంఈవోలు అనూరాధ, శేషగిరిరావు, ప్రధానోపాధ్యాయుడు సత్యేంద్ర కుమార్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

విద్యార్థులకు సూచనలిస్తున్న ఉపాధ్యాయులు

నేత్రాలు కాపాడుకుందాం

దెందులూరు, న్యూస్‌టుడే: సర్వేంద్రియాల్లో నయనం ప్రధానమని... వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని కంటి వైద్యురాలు హేమలత అన్నారు. దోసపాడులో మంగళవారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 180 మందికి నేత్ర పరీక్షలు చేసి.. 32 మందికి కంటి అద్దాలు అందజేశారు. హేమలత మాట్లాడుతూ.. మధుమేహం కారణంగానూ కంటి చూపు తగ్గే అవకాశముందన్నారు. ఈ వ్యాధి ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రైవేటు బస్సు తనిఖీ

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సును మంగళవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పట్టణంలోని గురుభట్లగూడెం రహదారి వద్ద ఆపి డ్రైవర్‌కు పలు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి డ్రైవింగ్ చేయాలన్నారు. తాగి వాహనం నడపవద్దని ఎమ్మెల్యే సూచించారు.

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	బాహుబలి ఎపిక్
అంబిక మినీ	కాంతార - 2
సాయిబాలాజీ	తెలుసు కదా
బాలాజీ	బాహుబలి ఎపిక్
సత్యనారాయణ స్క్రీన్ 1	ధామా
సత్యనారాయణ స్క్రీన్ 2	డ్యూడ్
సత్యనారాయణ స్క్రీన్ 3	మాస్ జాతర
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	విద్రోహి
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	బైసన్
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	కర్మణ్యే వాధికారస్తే
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	మాస్ జాతర
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	తెలుసు కదా
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	మిత్ర మండలి
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4	బాహుబలి ఎపిక్

గుప్పుమంటోన్న గంజాయి!

• నగరంలో యథేచ్ఛగా కార్యకలాపాలు
• పెడదారి పడుతున్న యువత

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో గంజాయి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘా పెడుతూ.. పటిష్ఠ గస్తీ నిర్వహిస్తున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ప్రధానంగా రెండో పట్టణంలోని కొత్తపేట, 12 పంపుల కూడలి పరిసర ప్రాంతాల్లో గంజాయి వాసన గుప్పుమంటోంది. చీకటి పడితే చాలు.. వీధుల్లోనే తిష్ఠ వేస్తూ గంజాయి, మద్యం తాగుతున్నారు. కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

సినిమాల్లో చూపినట్లు..



ఆయా ప్రాంతాల్లో పొద్దుపోతే చాలు.. కొందరు యువకులు నిర్దేశించిన చోట్ల డబ్బులు పెట్టి వెళ్లిపోతారు. కాసేపటికి ఇతర వ్యక్తులొచ్చి డబ్బులు తీసుకుని గంజాయి ప్యాకెట్లు పెట్టి వెళ్లిపోతారు. సినిమాల్లో చూపినట్లు మాఫియాలా ఈ తంతు సాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో యువకులొచ్చి గంజాయి తీసుకెళ్తున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కళాశాలల నుంచి వచ్చే ఆడ పిల్లలతో గంజాయి బ్యాచ్ అసభ్యంగా ప్రవర్తిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడ్డాగా మార్చుకొని..

కొత్తపేట, 12 పంపుల కూడలి ప్రాంతాల్లోని కొన్ని వీధులను ఆకతాయిలు అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ గంటల తరబడి గడుపుతున్నారు. తమకు అడ్డంకిగా మారుతోందన్న భావనతో వీధి దీపాలు పగులగొడుతున్నారు. పోలీసు సైరన్ మోగినప్పుడు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినప్పుడు మాత్రమే పారిపోతున్నారని.. మళ్లీ యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 'ఎక్కడా గంజాయి కార్యకలాపాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. అనుమానిత ప్రాంతాల వద్ద నిఘా పెడతాం. రాత్రిళ్లు పెట్రోలింగ్ ముమ్మరం చేస్తాం' అని రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ తెలిపారు.

చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: గ్రామాల్లో చెత్త సేకరణను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు డీఎల్‌డీవో శ్రీలక్ష్మి తెలిపారు. పెదవేగి మండలం విజయరాయి, నడిపల్లి గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణను మంగళవారం పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది రోజూ ఇంటికొస్తున్నారా? తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సేకరించిన వ్యర్థాలను తప్పనిసరిగా డంపింగ్ యార్డులకు తరలించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కార్యదర్శులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఎంపీడీవో రవికుమార్, ఈవోపీఆర్డీ షరీఫ్, కార్యదర్శి వరప్రసాద్, సిబ్బంది ఉన్నారు.

సూచనలిస్తున్న డీఎల్‌డీవో శ్రీలక్ష్మి

నకి'లీలల' ఆటకట్టు

• ఉపాధి పథకానికి ఈకేవైసీ తప్పనిసరి
• పారదర్శకత పెంపునకు దోహదం

భీమడోలు, న్యూస్‌టుడే: గ్రామీణులకు స్థానికంగా పనులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకంలోని లోపాలను ఆసరాగా తీసుకుని కొందరు దొంగ మస్టర్లు(హాజరు) వేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఈ నకిలీ హాజరుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పథకంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఉపాధి శ్రామికులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది.

నియోజకవర్గ వివరాలిలా..			
మండలం	శ్రామికులు	క్రియాశీలకం	ఈకేవైసీ పూర్తి
ఉంగుటూరు	28,716	21,235	18,947
భీమడోలు	28,388	22,052	20,276
నిడమర్రు	15,499	9,436	11,228
గణపవరం	17,321	11,384	10,389

విధిగా ఆధార్ నవీకరణ

సాధారణంగా ఉపాధి శ్రామికుల హాజరును యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. కానీ కొందరు సిబ్బంది నకిలీ ఫొటోలు, ఒకరికి బదులు మరొకరు పనికొచ్చినా అంతా సక్రమంగానే ఉన్నట్లు నమోదు చేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు జాబ్‌కార్డులున్న శ్రామికుల ఈకేవైసీ తీసుకొని ఆధార్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా ఒకరి తరఫున మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు. శ్రామికులంతా తమ ఆధార్, జాబ్‌కార్డు వివరాలు ఉపాధి సిబ్బందికి అందజేసి ఈకేవైసీ చేయించుకోవాలి. ఆధార్‌నూ విధిగా నవీకరించుకోవాలి.

ఆలస్యమవుతున్న ప్రక్రియ: ఈకేవైసీ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఆలస్యమవుతోంది. నియోజకవర్గంలో సుమారు 18 వేల మందికి పైగా శ్రామికులు ఈకేవైసీ చేయించుకోలేదు. సిబ్బంది ఇంటికెళ్లి మరీ ఈకేవైసీ చేయిస్తున్నా.. వంద శాతం లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. 'ఉపాధిహామీ శ్రామికులంతా తప్పనిసరిగా ఈకేవైసీ వేయించుకోవాలి. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తాం. ఈకేవైసీ చేయించుకోకుంటే వేతనం పడదు' అని భీమడోలు ఏపీవో నాగరాజు తెలిపారు.

కొల్లేరు.. పోటెత్తిన వరద నీరు

కొల్లేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. ఏలూరు మండలంలోని పలు లంక గ్రామాలకెళ్లే రోడ్లు జలమయమయ్యాయి. పైడిచింతపాడు నుంచి కొల్లేటికోటకు వెళ్లే ప్రధాన మార్గంపై వరద ప్రవహిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలకు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జాస్పర్ ఇండస్ట్రీస్ మేనేజర్ వై.ప్రభాకర్ ఆకాంక్షించారు. పారిశ్రామిక విద్యలో భాగంగా పెదవేగి మండలం విజయరాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏలూరులోని జాస్పర్ ఇండస్ట్రీస్‌ను మంగళవారం సందర్శించారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. పిల్లలు పుస్తకాలు పట్టుకొని చదవడమే కాకుండా అనుభవపూర్వక విషయాలు తెలుసుకునేందుకు పారిశ్రామికవాడలను సందర్శించాలని సూచించారు. పరిశ్రమల స్థాపన, యంత్రాల పనితీరు, ఉత్పత్తి తదితరాలపై విద్యార్థులకు కూలంకుషంగా తెలియజేశారు. ఉపాధ్యాయులు డి.ఎస్.హెచ్.శివప్రసాద్, షేక్ ఆరీఫ్, బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

యంత్రాల పనితీరును తెలుసుకుంటున్న బాలలు

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

భీమడోలు, న్యూస్‌టుడే: రైతులకు ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌బాషా సూచించారు. భీమడోలులో సబ్ డివిజన్ పరిధిలోని ఆర్ఎస్‌కే, పౌరసరఫరాల సంస్థ సిబ్బందికి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ధాన్యంలో తేమ శాతం గుర్తింపు, నమూనాల సేకరణ, ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఎలా అధిగమించాలి? తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం మిల్లుకు చేరిన 48 గంటల్లోపు రైతుల ఖాతాకు నగదు జమ చేస్తామన్నారు. ఏడీఏ సీహెచ్ ఉషారాజకుమారి, భీమడోలు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల, నిడమర్రు మండలాల వ్యవసాయాధికారులు ఉషారాణి, ప్రవీణ్, చెన్నకేశవులు, ఆశీర్వాదం పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హబీబ్‌బాషా

ప్రజా భాగస్వామ్యంతో దోమల నిర్మూలన

గుండుగొలను(భీమడోలు), న్యూస్‌టుడే: జ్వరాల వ్యాప్తికి కారణమవుతోన్న దోమలను ప్రజా భాగస్వామ్యంతో నిర్మూలించగలమని మలేరియా సహాయాధికారి జె.గోవిందరావు అన్నారు. గుండుగొలనులో పీహెచ్‌సీ సిబ్బంది మంగళవారం దోమల నిర్మూలనపై అవగాహన ప్రదర్శన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. పరిసరాలను శుభ్రం ఉంచుకోవాలని, నీటి నిల్వల్లేకుండా చూసుకోవాలని కోరారు. వైద్యాధికారిణి జాహ్నవి, వైద్యాధికారులు రామకృష్ణ, మేక శ్రీనివాసరావు, మురళి, చందు, రత్నకుమారి, భవాని తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న సిబ్బంది

ఏలూరు టూటౌన్: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆశాలు కీలక సేవలందిస్తున్నారని మలేరియా సహాయాధికారి గోవిందరావు అన్నారు. స్థానిక పవరుపేటలోని పట్టణారోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాల దినోత్సవం నిర్వహించారు. వైద్యాధికారి గౌతమ్, ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

వైద్య శిబిరానికి స్పందన

ఉంగుటూరు, న్యూస్‌టుడే: చేబ్రోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచి రాంధే లక్ష్మీసునీత ప్రారంభించారు. రాజమహేంద్రవరానికి చెందిన వేద ఆసుపత్రి వెన్నెముక వైద్యుడు తేజో ఫణీంద్ర పాల్గొని సుమారు సుమారు 140 మందికి ఉచితంగా పరీక్షలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సామర్థ్యం కన్నా ఎక్కువ బరువు మోయడం ద్వారా వెన్నెముక సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు. ఎంపీడీవో రాజ్‌మనోజ్ శిబిరాన్ని సందర్శించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. విశ్రాంత న్యాయమూర్తి బొమ్మిడి అప్పారావు, మాజీ సర్పంచి రాంధే రాజారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభిస్తున్న సర్పంచి లక్ష్మీసునీత

వాయుపుత్రుడి సన్నిధిలో రద్దీ

అప్పనవీడు(పెదపాడు), న్యూస్‌టుడే: అప్పనవీడులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం వాయుపుత్రుడికి అభిషేకాలు, అర్చన, ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక మాసం, ఆపై స్వామివారికి ప్రీతికర రోజు కావడంతో.. భక్తులు వేకువజాము నుంచే దర్శనానికి బారులుదీరారు. ఆలయ సత్రంలో హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ప్రసాద్, నాగస్వరూప దంపతుల ఆర్థిక సహాయంతో అన్నదానం చేశారు. పాలకమండలి ఛైర్మన్ శ్రీనివాసరావు, ఈవో తారకేశ్వరరావు, సిబ్బంది పర్యవేక్షించారు.

సొంతింటి కల.. సాకార వేళ!

నెలాఖరు వరకు దరఖాస్తుల గడువు పొడిగింపు

దెందులూరు, ఏలూరు గ్రామీణ- న్యూస్‌టుడే: పేదల సొంతింటి కల సాకారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. పీఎంఏవైజీలో భాగంగా వీలైనంత ఎక్కువ మందికి ఆవాస యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టాయి. లబ్ధిదారుల నమోదు గడువు ఈ నెల 5తో ముగియనుండగా.. నెలాఖరు వరకు పొడిగించాయి. ఇంకా ఎవరైనా నమోదు కాకుంటే వెంటనే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

3,131 మంది నమోదు

గ్రామాల్లో సొంతిల్లు లేని వారిని గుర్తించేందుకు అధికారులు రెండు నెలల కిందట సమగ్ర సర్వే చేపట్టారు. ఇందులో ఎక్కువ మంది పేదలకు ఇళ్లు లేదని తేలింది. తదనుగుణంగా మరిన్ని గృహాలు మంజూరు చేయాలని రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాయగా.. అందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. పీఎంఏవైజీ 2.0 కింద గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మరోమారు ప్రత్యేక సర్వే చేశారు. యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు 3,131 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. సొంత స్థలాలున్న వారందరికీ ఇళ్లు మంజూరు చేయనున్నారు.

కొత్తూరులో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

నియోజకవర్గ పరిస్థితి..	
మండలం	నమోదు
పెదవేగి	1615
పెదపాడు	656
దెందులూరు	564
ఏలూరు గ్రామీణ	296

ఎవరిని సంప్రదించాలి?

సర్వేలో పేరున్న, ఇళ్లు కావాల్సిన వారు సమీప సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులను సంప్రదించాలి. ఆవాస్ ప్లస్ యాప్‌లో మ్యాపింగ్ చేసిన పరిధిలో పేర్ల నమోదుకు వీలుంటుంది. ఇంజినీరింగ్ సహాయకులు ముఖ హాజరుతో లబ్ధిదారుల వివరాలు నిక్షిప్తం చేస్తారు. వారి నుంచి ఏఈల లాగిన్‌కు వివరాలు వెళ్తాయి. వారు ధ్రువీకరిస్తే గృహ నిర్మాణ సంస్థ పీడీ ఆమోదిస్తారు. 'గ్రామాల్లో అర్హులైన వారు పీఎంఏవైజీలో దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులు, గృహ నిర్మాణ సంస్థ సిబ్బందిని సంప్రదించాలి. ఇప్పటికే కొందరి వివరాలు నమోదు చేశాం' అని గృహనిర్మాణ సంస్థ డీఈఈ వివేకానంద తెలిపారు.

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఉంగుటూరు, న్యూస్‌టుడే: నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, ప్రశ్నావళి పోటీలు నిర్వహించారు. ఇన్‌ఛార్జి ప్రధానాచార్యుడు శ్రీనివాస్ పర్యవేక్షించారు.

CHANGE OF NAME
I,ALLURI VENKATA PADMA W/o. Alluri Srinivasa Satya Gopalakrishnam raju Resident of D.No : 6-137, Pedanindrakolanu Village, Nidamarru Mandal, Eluru District, Andhra pradesh, I have changed my name from ALLURI VENKATA PADHMA (Old Name) to ALLURI VENKATA PADMA (New Name) hence forth i am being called ALLURI VENKATA PADMA W/o. Alluri Srinivasa satya GopalaKrishnam raju for all Purpose.

(c) eenadu

పోలవరం

•పోలవరం • చింతలపూడి

ప్రైవేటు బస్సు తనిఖీ

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సును మంగళవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పట్టణంలోని గురుభట్లగూడెం రహదారి వద్ద ఆపి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి డ్రైవింగ్ చేయాలన్నారు. తాగి వాహనం నడిపిన డ్రైవర్లపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే సూచించారు. బస్సులోనికి వెళ్లి అత్యవసర ద్వారం పనితీరును పరిశీలించారు.

రైతు సేవా కేంద్రాల్లో పంట నష్టం జాబితాలు

పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: మొంథా తుపాను కారణంగా గ్రామాల్లో జరిగిన పంట నష్టానికి సంబంధించిన జాబితాలను మంగళవారం రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు వ్యవసాయాధికారి కె.రాంబాబు చెప్పారు. మొత్తం 1431 మంది రైతులకు చెందిన వరి, మినుము, పత్తి పంటలకు సంబంధించి 1670 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వెల్లడించారు. కొయ్యలగూడెం మండలంలో కూడా జాబితాలను ప్రదర్శనకు ఉంచినట్లు వ్యవసాయాధికారి పోశారావు తెలిపారు.

తెదేపా కార్యాలయం ప్రారంభం

కామవరపుకోట, న్యూస్‌టుడే: అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెదేపా శ్రేణులపై ఉందని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. మంగళవారం కళ్లచెరువులో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.35 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కాలనీ, శ్మశాన రోడ్డుకు భూమి పూజ చేశారు.

ఎంపికైన శ్రీహితతో ఉపాధ్యాయులు

రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు శ్రీహిత

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని మందుగుల శ్రీహిత పూళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ తెరిసమ్మాజాన్ చెప్పారు.

పరుగు పందెంలో..

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కొయ్యలగూడెంలోని మేధా పాఠశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ నల్లూరి మధు తెలిపారు. 14ఏళ్లలోపు విభాగంలో 100 మీటర్లు, 400మీటర్లు పరుగు పందెంలో ఎ.సోమశేఖర్, బి.ధరణి, షాట్‌పుట్‌లో ఎస్.శ్రీవల్లి జంగారెడ్డిగూడెంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చాటారని పేర్కొన్నారు.

పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ

పోలవరం, న్యూస్‌టుడే: పిల్లల ఎదుగుదల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించి ప్రమాణాలు అంగన్‌వాడీ కార్యకర్తలు పాటించి బరువు తూచే సమయంలో ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని కొయ్యలగూడెం సీడీపీవో కె.సరళ అన్నారు. కోండ్రుకోట పునరావాస కాలనీలో మంగళవారం సెక్టార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమావేశంలో సూపర్‌వైజర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

చెబితే వినాలా.. చెత్త నిర్వహణ చేయాలా..!

మారని గ్రామ పంచాయతీల సిబ్బంది తీరు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: పంచాయతీల ఆదాయం పెంచి పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహణ సరిలేక అలంకారప్రాయంగా మారాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎంత చెప్పినా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు.

పోలవరం.. నియోజకవర్గంలో మొత్తం 104 పంచాయతీల్లో 100 సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ మొదట్లో బాగానే ఉన్నా, అనతి కాలంలో గాలికి వదిలేశారు. వీటిలో ప్రస్తుతం 41 మాత్రమే పని చేస్తుండగా 59 సంపద తయారీ కేంద్రాలు పని చేయడం లేదు. పలు గ్రామాల్లో చెత్త సేకరణ సరిలేక, మరికొన్ని గ్రామాల్లో సేకరించిన చెత్తను అక్కడకు తరలించడంలో పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి.

అల్లంచర్లరాజుపాలెంలో పైకప్పు లేని కేంద్రం

కారణాలు.. ఇళ్ల వద్ద నుంచి తడిపొడి చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రంలో ఎరువును తయారు చేయాల్సి ఉంది. అక్కడ తయారైన సేంద్రియ ఎరువును తక్కువ ధరకు స్థానిక రైతులకు విక్రయించి, ఆదాయం సమకూర్చుకోవాలి. కొన్ని పంచాయతీల్లో ఆచరణకు నోచుకోవడం లేదు.

నియోజకవర్గంలో మండలాల వారీగా ఇలా	పంచాయతీలు	సంపద తయారీ కేంద్రాలు	పనిచేయనివి
టి.నరసాపురం	15	14	8
పోలవరం	12	12	6
కొయ్యలగూడెం	17	17	9
బుట్టాయగూడెం	21	18	10
కుక్కునూరు	18	18	13
జీలుగుమిల్లి	12	12	6
వేలేరుపాడు	9	9	7

వినియోగంలోకి తెస్తాం.. ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నియోజకవర్గంలోని అన్ని సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జంగారెడ్డిగూడెం డీఎల్పీవో ఆకుల వెంకట సుబ్బరాయన్ న్యూస్‌టుడేకు తెలిపారు.

జంగారెడ్డిగూడెం ఎస్సైగా వీరప్రసాద్

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం ఎస్సైగా వీరప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఆయన ఏలూరు స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పని చేస్తూ సాధారణ బదిలీలో భాగంగా జంగారెడ్డిగూడెం వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై జబీర్ లక్కవరం పోలీస్‌స్టేషన్‌కు ఇన్‌ఛార్జి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.

అవకతవకలు లేని ఓటర్ల జాబితా కోసం ఆందోళన

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: అవకతవకలు లేని ఓటర్ల జాబితా కావాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఏలూరు రోడ్డులో శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా తదితరులు పాల్గొన్నారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ? తాడువాయి గ్రామంలోని ములగలంపల్లి రోడ్డులో డ్రెయినేజీ కాలువ తూము చిన్నగా ఉండటంతో వర్షం కురిసినపుడు మురుగునీరు ఇళ్లు, రోడ్లపైకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **- కృష్ణారావు, తాడువాయి**

✔ తూమును పరిశీలిస్తాం. ములగలంపల్లి రోడ్డులో డ్రెయినేజీ ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. వీటిని తొలగించేందుకు సర్వే పెట్టాం. **- సునీల్, కార్యదర్శి**

చింతలపూడి, న్యూస్‌టుడే: ? ప్రగడవరం నుంచి తిమ్మిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. **-పుల్లయ్య**

✔ఈ మార్గంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. **- శ్రీకర్, ఆర్‌అండ్‌బీ డీఈ.**

బహుళ ప్రయోజన భవన నిర్మాణాన్ని పరిశీలిస్తున్న రాములు నాయక్

మౌలిక సదుపాయాల మెరుగుకు కృషి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యంలోని మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాములు నాయక్ తెలిపారు. బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన వేరుమద్దిగూడేన్ని మంగళవారం ఆయన సందర్శించారు. జన్ జాతీయ గౌరవ దివస్‌లో భాగంగా గ్రామసభను నిర్వహించి, స్థానికులతో మాట్లాడారు. గ్రామంలో బహుళ ప్రయోజన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం విప్పలపాడు వద్ద ఉన్న కేఆర్‌పురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలను సందర్శించి శిక్షణార్థులతో మమేకమయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ జగన్నాథం, డీఈ శ్రీనివాసు, సర్పంచి తెల్లం రాములు తదితరులు పాల్గొన్నారు.

పైప్ బ్యాండ్ బాలికల విభాగంలో ప్రథమం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ పటమటలోని కేబీసీ జడ్పీహెచ్ స్కూల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో కర్నూలులోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాల జట్టు బ్రాస్ బ్యాండ్ బాలుర విభాగంలో విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో విశాఖ జిల్లా మల్కాపురంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విన్నర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. పైప్ బ్యాండ్ బాలికల విభాగంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల జట్టు ప్రథమ స్థానం సాధించింది.

కొనసాగిన రైతుల ఆందోళన

చర్చల అనంతరం విరమణ

కామవరపుకోట, న్యూస్‌టుడే: ఆయిల్ పామ్ గెలల తూకంలో మోసం చేస్తున్నారంటూ కామవరపుకోట పంచాయతీ కొత్తూరులోని వేబ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి రైతులు చేపట్టిన ఆందోళన మంగళవారం కొనసాగింది. మధ్యాహ్నం సమయానికి సంబంధిత సంస్థ మేనేజరు రామ్మోహన్‌రావుతోపాటు పలువురు అధికారులు వేబ్రిడ్జి వద్ద ఉన్న రైతులతో చర్చలు జరిపారు. ఎలక్ట్రానిక్ కాటా మీద 1000 కిలోలకు గాను 990 కిలోలు మాత్రమే తూకం చూపిస్తున్న సమస్యపై సంస్థ ప్రతినిధులు తనిఖీలు చేసి లోపాలు సరిచేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అంత వరకు సదరు కాటాను మూసివేయడం జరుగుతుందని తెలిపారు. వేబ్రిడ్జిని చక్కదిద్దిన అనంతరం రైతుల సమక్షంలో కాటాను పరీక్షించి తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. రైతులు వేబ్రిడ్జి వద్దకు తెస్తున్న గెలలు గ్రేడింగ్ చేయటంలో అనుసరిస్తున్న కఠిన వైఖరిని సవరించాలని రైతులు ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. గురువారం నాటికి కాటాను చక్కదిద్ది స్థానిక రైతుల సమక్షంలో మళ్లీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. దీంతో కర్షకులు ఆందోళన విరమించారు.

అధికారులతో చర్చలు జరుపుతున్న రైతులు

సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వీఎస్ నారాయణ మాట్లాడుతూ కార్మికులకు బకాయి వేతనాలు విడుదల చేయాలని కోరారు.

కట్టేస్తారు... పెట్టేస్తారు...!

రహదారి మధ్యలో నిర్మాణాలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: అశ్వారావుపేట రోడ్డు వినాయకుడి గుడి ముందున్న విభాజకంలో సిమెంట్ దిమ్మె కడుతున్నారు. విగ్రహం పెట్టేందుకు ఆదివారం రాత్రి ఆఘమేఘాలపై కట్టారు. మెట్లు, ఇతర పనులు ప్రస్తుతం చేస్తున్నారు. పట్టణంలో అశ్వారావుపేట రోడ్డుతోపాటు ఏలూరు రోడ్డు డివైడర్‌లలో ఇష్టానుసారంగా విగ్రహాల కోసం కాంక్రీట్ దిమ్మెలు కట్టే సంస్కృతి పట్టణంలో బాగా పెరిగింది. పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఇటీవల ఒక దిమ్మె కట్టారు. ఇప్పటికే ఈ రెండు రోడ్లలో చాలా దిమ్మెలు కట్టడంతోపాటు విగ్రహాలు ఏర్పాటయ్యాయి. మళ్లీ తాజాగా మొదలయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌తోపాటు యంత్రాంగం పెద్దగా వీటిని పట్టించుకోవడం లేదు. గత కొన్నేళ్లలో చాలా విగ్రహాలు ఇలా పెట్టారు. దీని వల్ల ప్రస్తుతం అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఎవరు దిమ్మెలు కట్టినా అడ్డు చెప్పలేని స్థితిలో పురపాలక సిబ్బంది ఉందంటున్నారు. రహదారుల కూడళ్లలో వాస్తు ఇబ్బంది లేకుండా చేసుకోవడం కోసం అడ్డుగా దిమ్మెలు కట్టించి విగ్రహాలు ఏర్పాటు చేసే యత్నాలు కూడా చేస్తుండటం గమనార్హం.

అశ్వారావుపేట రోడ్డు విభాజకంలో కడుతున్న దిమ్మె

మా దృష్టికి వచ్చింది.. 'దిమ్మె కడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. పనులు ఆపాం. వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం'అని పురపాలక కమిషనర్ రమణ తెలిపారు.

ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్తు కార్యవర్గం ఎన్నిక

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్తు నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కొప్పాక శ్రీనివాసరావు, నిడదవోలు శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు. వీరిని సంఘం నాయకులు మంగళవారం జంగారెడ్డిగూడెంలో ఘనంగా సత్కరించారు. పరిషత్తు సహ కార్యదర్శిగా కలిగొట్ల ప్రకాశ్, కోశాధికారిగా ఎం.కృష్ణప్రియ, ఉపాధ్యక్షులుగా కుందా కుమార్, వెలివెల పెద్దిరాజు, గౌరవాధ్యక్షుడిగా మల్లాది సీతారామారావు గౌరవ సలహాదారుగా తిప్పాభట్ల రామకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సత్కరించిన నాయకులు

దారి పొడవునా పైపులు

పోలవరం, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ వరకు 365 బిబి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సత్యసాయి మంచినీటి పథకం పైపులైన్‌ను అక్కడక్కడా మార్చాల్సి రావడంతో ఎన్‌హెచ్ అధికారులు ప్రత్యేకంగా గుత్తేదారుడిని ఏర్పాటు చేశారు. మండలంలోని ప్రగడపల్లి సమీపంలో జాతీయ రహదారి వెంబడి రెండు కిలోమీటర్ల పొడవునా పైపులు దింపారు. రోడ్డు పనులు ప్రారంభించే లోగా పైపులైన్ మార్చాల్సి ఉండటంతో ఇప్పటికే జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో అక్కడక్కడ పైపులైన్ పనులు జరుగుతున్నాయని ఎన్‌హెచ్ పర్యవేక్షణ ఏఈ కాజాబాబు చెప్పారు.

కాలగర్భంలో కలిసి పోతున్నాయ్

టి.నరసాపురం, న్యూస్‌టుడే: గుర్వాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో 15ఏళ్ల కిందట విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఒక చేతిపంపు వేయించింది. అది చాల కాలం సేవలు అందించింది. అనంతరం గెయిల్ కంపెనీ అదే పాఠశాలలో మరో చేతిపంపు ఏర్పాటు చేసి, దానిని ఉపయోగించి పక్కనే నిర్మించిన మరుగుదొడ్డిపై ఉన్న ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చింది. కొద్దిరోజులు అది నామమాత్రంగా పని చేసింది. ఇటీవల 'నాడు- నేడు'లో పాఠశాలకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే ఆ నీటి నుంచి మరుగుదొడ్డిపై ఉన్న ట్యాంకుకు కనెక్షన్ ఇవ్వడం మరిచారు. ఒకవైపు అక్కడి చేతి పంపులు కాలగర్భంలో కలిసి పోతుండగా, మరోవైపు నీటి నిర్వహణ సరిలేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఆదమరిస్తే.. అంతే!

వేలేరుపాడు, న్యూస్‌టుడే: కొర్రాజులగూడెం - కొత్తూరు గ్రామాల మధ్య నున్న పంచాయతీరాజ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. పడమరమెట్ట, నార్లవరంకాలనీ గ్రామాల మీదుగా కొత్తూరు వరకు 3 కి.మీ దూరంలో గల ఈ రహదారి ఇటీవల గోదావరి వరదల కారణంగా రాళ్లు తేలి నడవడానికి వీల్లేకుండా తయారైంది. ప్రధానంగా కొత్తూరు సమీపంలో రహదారి సగానికి పైగా కోతకు గురవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ఎం.శ్రీహరి మాట్లాడుతూ.. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి బాగు చేయిస్తామన్నారు.

కలుషిత నీరు.. తాగాలంటే బేజారు

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: కొర్రాజులగూడెంలో కలుషిత నీరు తాగ లేక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. చేతి పంపు, మోటర్ పంపు వద్ద మురుగుతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఈ ప్రదేశంలో దోమల బెడదే కాకుండా మురుగు నీరు మోటార్‌లోకి ఇంకి కొన్నిసార్లు నీరు కూడా దుర్వాసన వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డేటా విశ్లేషణపై కార్యశాల

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: స్థానిక సీఎస్‌టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగంలో మంగళవారం డేటా విశ్లేషణపై జాతీయ స్థాయి అంతర్జాల కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్.ప్రసాద్‌బాబు మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో డేటా అనలిటిక్స్‌కు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. కార్యశాలలో వర్చువల్‌గా నాగార్జున విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర ఆచార్యుడు కె.మధుబాబు, పలు ప్రాంతాల నుంచి అర్థశాస్త్ర నిపుణులు శంకరరావు, లీలామోహనరావు తదితరులు పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి.శ్రీనివాసరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎం.మధు తదితరులు పాల్గొన్నారు.

అవి ఇవి అన్నీ

వెబ్‌ల్యాండ్ తెరవండి.. కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం ముంపు పేరుతో మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల వెబ్‌ల్యాండ్ మూసేశారని, ముంపు పరిధిలో లేని గ్రామాలు దీనివలన ఇబ్బందులు పడుతున్నాయని ఇసుకపాడు గ్రామ పీసా సంఘం పేర్కొంది. మంగళవారం గ్రామంలో ఆ కమిటీ సమావేశమైంది. వారసత్వ భూమిని వారసులకు చెందే విధంగా పట్టాలు ఇవ్వాలని కోరింది.

'ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటు వద్దు'

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: మన్యంలో ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వద్దని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బొగ్గవరపు బాబూరావు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద వామ పక్షపార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్ ప్రసంగించారు.

కంటి లోపాలపై నిర్లక్ష్యం తగదు.. కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కంటి విషయంలో నిర్లక్ష్యం తగదని నేత్ర వైద్య సహాయకుడు చక్రవర్తి తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ పాఠశాల వద్ద కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి చూపు విషయంలో జాగ్రత్తలపై వివరించారు.

భాజపా బలోపేతానికి కృషి.. జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: గ్రామాల్లో భాజపా బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మండల ఇన్‌ఛార్జి బొరగం వెంకటలక్ష్మి తెలిపారు. జీలుగుమిల్లిలో స్థానిక నాయకుడు గుడ్ల రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

రక్తపరీక్షలు ప్రారంభం

ఈనాడు కథనానికి స్పందన

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ లేక నెల రోజులుగా రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 'రక్త పరీక్షలు లేక.. ఖర్చు పెట్టలేక' శీర్షికన ఈ నెల 6న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వారానికి మూడు రోజులు తాత్కాలిక ల్యాబ్ టెక్నీషియన్‌ను ఏర్పాటు చేశారు.

అమరుల స్ఫూర్తితో పోరాటం చేయాలి

పోలవరం, న్యూస్‌టుడే: భూ పోరాటాల్లో అనేక మంది గిరిజనులు అమరులయ్యారని వారి స్ఫూర్తితో అడవుల నుంచి ఆదివాసులను గెంటి వేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే.బాషా పిలుపు ఇచ్చారు. మండలంలోని మనుగోపుల గ్రామంలో కారం పార్వతి వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రజా కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు తదితరులు పాల్గొన్నారు.

కొలతలు నేర్చిస్తే.. కొలువు దొరికినట్టే..!

యువ రైతులకు సర్వేపై శిక్షణ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: సర్వేపై కేవలం రెవెన్యూ, ఇంజినీరింగ్, రెవెన్యూ శాఖల్లోని వారికి మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ ఇంటర్, డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న రైతు కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు నేర్పి వారికి జీవనోపాధిని అందించేందుకు పొగాకు బోర్డు, ఏపీఎస్ఎస్‌డీసీ కృషి చేస్తోంది. అసిస్టెంట్ సర్వేయర్‌లో 2 నెలల సర్టిఫికెట్ కోర్సును పొగాకు బోర్డు ఆధ్వర్యంలో అందిస్తున్నారు. 30 మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు. భూమి కొలతలు, రహదారులు, ఇరిగేషన్ చెరువులు, వంతెనల కొలతలు, గొలుసు సర్వే, కంపాస్ సర్వే, ప్లేన్ టేబుల్ సర్వే, ఆటో లెవెల్, థియోటోలైట్, డియోడలైట్, వెర్నియర్ డియోడలైట్, డీజీపీఎస్‌లలో వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఆధునిక పరికరాలతో నిపుణులు దగ్గరుండి నేర్పిస్తున్నారు. ఎన్ఎస్‌డీసీ కోర్సు సర్టిఫికెట్ అందజేస్తుంది. భవిష్యత్తులో ఉపాధి లభిస్తుందని వీరంతా ఆశపడుతున్నారు.

సర్వేపై శిక్షణ పొందుతున్న యువత

ఉపాధికి అవకాశం.. నేను దూరవిద్యలో బీఎస్సీ చదివా. మా నాన్న పొగాకు రైతు. చదువుకుంటూనే ఆయనకు సహాయంగా ఉంటా. అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు బాగుంది. అసలు భూమి కొలతలు, సర్వే అంటే మాకు కనీస అవగాహన లేదు. ఇక్కడ శిక్షణతో చాలా తెలిసింది. పైగా సచివాలయాలు, ప్రాజెక్టుల్లో సహాయ సర్వేయర్లుగా ఉపాధి పొందేందుకు అవకాశం కలుగుతుంది. **- కురసం హరిబాబు, బుట్టాయగూడెం మండలం**

చాలా నేర్చుకున్నా.. సర్వేలో సర్టిఫికెట్ కోర్సును రైతు కుటుంబాలలోని వారి కోసమే ప్రత్యేకంగా ఇప్పించడం ఆనందంగా ఉంది. నేను డిగ్రీ చదివి ఖాళీగా ఉంటున్నా. ఇప్పుడు ఈ కోర్సులో చేరి చాలా నేర్చుకున్నా. వ్యవసాయ క్షేత్రాలు, భూములు, ఎత్తు పల్లాల్లో ఎక్కడ ఉన్నా వాటిని సులభంగా నేను సర్వే ద్వారా కొలతలు వేయగలను. ఈ కోర్సు నాకు ఉపయుక్తం అవుతుంది. **- కణితి శ్రీరాం, సీతప్పగూడెం**

సాంకేతిక పరిజ్ఞానం.. ఇంటర్ చదివా. ఈ కోర్సు వల్ల మంచి సాంకేతిక పరిజ్ఞానం అందుకున్నా. స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్ట్రక్టర్లు సర్వే చేయడం బాగా నేర్పుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. రాకున్నా ప్రైవేటుగా కూడా ఏదో ఒక ఉద్యోగం పొందవచ్చు. **- మోటమర్రి సాయికిరణ్**

ఉపయుక్తంగా ఉంటుందని.. డీఎడ్ చేశా. ఈ డీఎస్సీలో ఉద్యోగం రాలేదు. ప్రస్తుతం సర్వే కోర్సు నేర్చుకుంటున్నా. దీనిలో ఉపాధి పొందవచ్చు. భూమి కొలతలు ఎలా తీయాలో నేర్చుకున్నాం. ఈ కోర్సు ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా నాకు కూడా ఉపయుక్తం అవుతుంది. **- వంకా ఉపేంద్ర, వంకబొత్తప్పగూడెం**

చెకుముకి ప్రతిభ పరీక్ష

టి.నరసాపురం, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి ప్రతిభ పరీక్ష టి.నరసాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. ఈ పోటీల్లో అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు శశిఅభినవ్, తారకరిషిత్, ధర్మఫణితేజ ప్రథమ స్థానంలో టి.నరసాపురం సాయిసూర్య పాఠశాల విద్యార్థులు దివ్యశ్రీ, తులసి, ప్రియ, షర్మిలాదేవి ద్వితీయ స్థానంలో విజేతలుగా నిలిచారు.

'అమలు కాని పింఛను హామీ'

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను ఇస్తామన్న హామీ 16 నెలలు అవుతున్నా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని నాయీబ్రాహ్మణ సేవా సంఘం చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షుడు చిప్పాడ నరసింహారావు ఆరోపించారు. సంఘం నెలవారీ సమావేశం పట్టణంలో మంగళవారం తాడి శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరసింహారావు పలు విషయాలపై మాట్లాడారు.

ఆలయంలో చోరీ

కుక్కునూరు, న్యూస్‌టుడే: కుక్కునూరు - భద్రాచలం ప్రధాన రహదారిపై చీరవల్లి చెరువు కట్ట వద్ద ఉన్న పేరంటాలమ్మ ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఆలయ హుండీని పగలగొట్టి అందులో నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయం వద్దకు వచ్చిన పూజారి ఈ విషయం గమనించి, ఆలయ నిర్వాహకులకు తెలిపారు. వారు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో ఎస్సై రాజారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి, విచారణ జరిపారు.

పరివర్తకాన్ని పగులగొట్టి..

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం వేంపాడులో ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ పరివర్తకాన్ని పగులగొట్టి అందులోని రాగి తీగలను దొంగిలించారు. గ్రామానికి చెందిన రైతు కె.మురళీ పొలంలో మంగళవారం తెల్లవారు జామున ఎవరూ లేని సమయంలో దొంగలు ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి రాగి తీగలను దొంగిలించారు. రైతు పొలంలోకి వెళ్లి చూడగా పరివర్తకం పగిలి పోయి ఉంది.

జూద స్థావరంపై పోలీసుల దాడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో జూద స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. పోలీసులు తమను గుర్తుపట్టకుండా సాధారణ దుస్తులు ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 19 మోటర్ సైకిళ్లు, రూ.20,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు తప్పవని జంగారెడ్డిగూడెం సీఐ సుభాశ్ అన్నారు. జంగారెడ్డిగూడెంలోని బోసుబొమ్మ, బైపాస్‌లోని బుట్టాయిగూడెం కూడళ్ల వద్ద మంగళవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడిపేటప్పుడు చోదకులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. జంగారెడ్డిగూడెం ఎస్సై వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు, శిక్షణ ఎస్సై హరిగోపాల్, ఏఎస్సై రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సీసాలు స్వాధీనం

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి మండలంలో గొలుసు దుకాణాలపై దాడులు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ మంగళవారం తెలిపారు. ఈ దాడుల్లో కంచన్నగూడెం గ్రామంలో మద్యం విక్రయిస్తున్న రమేశ్‌ను అరెస్టు చేసి అతడి నుంచి ఏడు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

(c) eenadu

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు

మాట్లాడుతున్న ఉప తహసీల్దారు ఈశ్వరరావు

చాట్రాయి, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రాల్లో వసతులను ఏర్పాటు చేశామని ఉప తహసీల్దారు ఈశ్వరరావు తెలిపారు. చాట్రాయిలో మంగళవారం సిబ్బందికి ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ ఇచ్చారు. 11 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని తెలిపారు. రైతులు తేమ శాతం నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. సమావేశంలో ఏవో బండారు శివశంకర్, శ్రీనివాస్ రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు: 80085 74698	ఆగిరిపల్లి: 9121229090
ముసునూరు: 93983 81268	చాట్రాయి: 8008574700
కైకలూరు: 73060 88555	మండవల్లి: 8106099008
కలిదిండి: 90594 84862	ముదినేపల్లి: 8008574693

డ్రెయినేజీలు శుభ్రం.. కలిదిండి, న్యూస్‌టుడే: సానారుద్రవరంలోని ప్రధాన రహదారుల పక్కన ఏర్పాటు చేసిన డ్రెయినేజీలు పూడుకుపోవడం వల్ల రోడ్లపైకి మురుగు వస్తోందని గ్రామస్థుడొకరు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్య సర్పంచ్ నున్న రాజేశ్వరమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి రెండ్రోజుల్లో పొక్లెయిన్, సిబ్బంది సహకారంతో డ్రెయినేజీల్లోని పూడిక తొలగించారు.

కైకలూరు, న్యూస్‌టుడే: మండలంలోని వదర్లపాడు శ్మశాన వాటిక సమీపంలో రోడ్డు వెంబడి చెత్త, వ్యర్థాలు డంప్ చేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్థుడు నాగేశ్వరరావు 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ కార్యదర్శి జీవన్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన చెత్త వ్యర్థాలను తొలగింపజేశారు.

లెక్క తేలింది..

ముదినేపల్లి, ఆగిరిపల్లి, న్యూస్‌టుడే

మొంథా తుపాను ప్రభావం కారణంగా కురిసిన వర్షాలు, ఈదురు గాలులకు కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో వరి, మినుము, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా నష్టం అంచనా వేసిన అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలో తుది లెక్క తేల్చారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో సర్వే జరిపాయి. మండల వ్యవసాయాధికారులు, సహాయకులు వీఆర్వోలు కలిసి గ్రామ స్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేశారు. 33 శాతానికి పైగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.

పరిహారం ఇలా.. కైకలూరు నియోజకవర్గంలో 2,652 మంది రైతులకు చెందిన 1285.34 హెక్టార్లు, నూజివీడు నియోజకవర్గంలో 1,119 మంది రైతులకు చెందిన 565.6 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తుది నివేదికలను అధికారులు రూపొందించారు. నష్ట పోయిన పంటలకు కూటమి ప్రభుత్వం పరిహారం పెంచింది. గతంలో వరికి హెక్టారుకు రూ.17 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.25 వేలు, మినుముకు రూ.10వేలు ఉండగా రూ.15వేలు, పత్తికి రూ.17 వేలు నుంచి రూ.25 వేలకు పెంచింది.

పైరు పరిశీలిస్తున్న అధికారులు

మొంథా నష్టాలు.. యాప్‌లో నమోదు

కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో నష్టం హెక్టార్లలో.. ఇలా..

మండలం	రైతులు	నష్టం
ముదినేపల్లి	1497	812.08
మండవల్లి	934	392.75
కలిదిండి	102	35.20
కైకలూరు	119	45.31
నూజివీడు	449	232.51
చాట్రాయి	36	19.63
ముసునూరు	201	72.19
ఆగిరిపల్లి	433	241.27

జాబితాలు ప్రదర్శిస్తాం.. పంట నష్టాల సర్వే పూర్తయింది. జాబితాలను గ్రామ స్థాయిలో ప్రదర్శిస్తాం. సామాజిక తనిఖీలో అభ్యంతరాలు ఉంటే స్వీకరించి చేర్పులు, మార్పులు చేస్తాం. ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తుంది. **- జి.వెంకటమణి, ఏడీఏ, మండవల్లి**

అసాంఘిక శక్తులపై డ్రోన్‌తో నిఘా

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపామని, అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో నేరాలు కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఎస్సై కె.శుభశేఖర్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా, గస్తీ నిర్వహించారు. కొండ ప్రాంతాల్లో సారా తయారీ, రవాణా, జూదాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్ పాత్ర కీలకం అన్నారు. మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే డయల్ 112కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.

వైభవంగా శోభనాచలుడి బ్రహ్మోత్సవాలు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, కృత్తిక దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారికి విశేష అలంకరణ అష్టోత్తర శత కలశ స్నపన, దూర్వాన నిత్య హోమం, వేద పారాయణ, మహా పూర్ణాహుతి, నీరాజన మంత్ర పుష్పం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

దీపాలంకరణ వద్ద అప్రమత్తత తప్పనిసరి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ఆలయాల్లో బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవం, వైష్ణ దర్శనంలో ప్రత్యేక నియమాలు, అధికారుల సూచనలు పాటించాలని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కూచిపూడి శ్రీనివాసు మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దీపాలు ఉన్న చోట గుమిగూడితే వస్త్రాలకు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్నారు. క్రమపద్ధతి పాటిస్తూ అప్రమత్తంగా ఉండి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సంతోషంగా వైభవంగా వేడుకలను జరుపుకోవాలని సూచించారు.

కూటమి పాలనలో జాలర్లకు చేయూత

చాట్రాయి, న్యూస్‌టుడే: మొంథా తుపానులో ఉపాధి దూరమైన జాలర్లకు కూటమి ప్రభుత్వం చేయూతనిస్తోందని నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు జిల్లా తెదేపా నాయకుడు మరిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తమ్మిలేరు జలాశయంలో వేటకు వెళ్లే 74 మంది జాలర్లకు మంగళవారం పోలవరంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జలాశయ నీటి సంఘాధ్యక్షుడు యర్రా రమేష్, ప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకోవాలి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: హోమియోపతి వైద్యం పైన అవగాహన పెంపొందించుకొని ప్రజలకు సేవలు చేయాలని ప్రభుత్వ హోమియో వైద్యురాలు డా.మాధవి కోరారు. మంగళవారం కోసురుపేట పీహెచ్‌సీలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు హోమియోపతి, 'ఆయుష్ వైద్య విధానంలో మధుమేహం నియంత్రణ, సాధారణ వ్యాధులపై అవగాహన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. డా.సాయిసుధ పాల్గొన్నారు.

మంత్రివర్గ ఉప సంఘాన్ని కలిసిన సిటిజన్ ఫోరమ్

హోంమంత్రికి వినతి పత్రం అందిస్తున్న సభ్యులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని మంత్రివర్గ ఉప సంఘానికి నూజివీడు సిటిజన్ ఫోరమ్ మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులకు వినతి పత్రాలను అందించారు. అమరావతి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసి తమ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియ చివర దశకు వచ్చినందున నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రజల ఆకాంక్షను తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రులను కలిసిన వారిలో పీవీ కుమార్, సన్నిహిత శ్రీనివాసరావు, గొల్లపూడి రవిబాబు, న్యాయవాది సయ్యద్ ఫరూక్, మల్లెపూడి రాజశేఖర్ ఉన్నారు.

శ్రామికులకు ఉపాధి కల్పన

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

చాట్రాయి, న్యూస్‌టుడే: అభివృద్ధి పనులతో పాటు శ్రామికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వచ్చే ఏడాదికి పనులను గుర్తించాలని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు కోరారు. చనుబండలో మంగళవారం ఉపాధి పనుల గుర్తింపు కోసం గ్రామసభ నిర్వహించారు. సర్పంచి విస్సంపల్లి జ్యోతి అధ్యక్షత వహించారు. గుర్తించిన పనుల జాబితాను ఏపీవో లక్ష్మీకుమారి సభలో తెలియజేశారు. ఇంకా అవసరమైన పనులను సూచిస్తే వాటిని నమోదు చేస్తామని తెలిపారు. తెదేపా నాయకులు నక్కా రాము, ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనూష

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఎంపీపీ గొళ్ల అనూష సూచించారు. ఆగిరిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని, సగ్గూరు, నరసింగపాలెం గ్రామాల్లో పంటల ఎకరాలు వరి నీట మునిగిందని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంటోందని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఉపాధి హామీ శాఖలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.భార్గవి, ఉప తహసీల్దార్ జి.పవన్ కుమార్, ఏవో అబ్దుల్ సలామ్, జడ్పీటీసీ సభ్యుడు పి.వీరబాబు, వైస్ ఎంపీపీ రమేష్, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఊడ్చిన చెత్తంతా ఊరు మొదట్లో..!

ముదినేపల్లి, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన ముదినేపల్లిలో ఊడ్చిన చెత్తంతా తీసుకువచ్చి ఊరు మొదట్లో జాతీయరహదారి వెంబడి కుప్పలుగా పోస్తున్నారు. చెత్త సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సంపద కేంద్రం ఏర్పాటు చేసింది. దానిని వినియోగించకుండా నిరుపయోగంగా మార్చి చెత్తను జన సంచార ప్రదేశాల్లో వేయడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు వెళ్లాలంటే ముక్కు మూసుకోక తప్పడంలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి జి.రమేశ్‌ను సంప్రదించగా వర్షాల వల్ల అక్కడ వేయించామని, వెంటనే సంపద కేంద్రానికి తరలిస్తామని వివరించారు.

ఆదమరిస్తే అంతే..

కైకలూరు, న్యూస్‌టుడే: పల్లెవాడ మురుగు కాలువ సమీపంలో మండలంలోని వదర్లపాడు-ఉప్పుటేరు ప్రధాన మార్గంలో రోడ్డు అంచుభాగం ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాద బారిన పడక తప్పదు. ఈ రోడ్డు గుండానే జాతీయ రహదారి 165 నూతన మార్గం వెళ్తోంది. ఈ క్రమంలో ఇటీవల రామవరం రోడ్డుకు సుమారు 100 మీటర్ల మేరకు నూతన రోడ్డు పనులు నిర్వహించారు. ఎదురుగా వాహనం వస్తే తప్పుకొనే వీలుండని ఈ ప్రాంతంలో రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేందుకు వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

రహదారిపై తాగుబోతు వీరంగం

మండవల్లి, న్యూస్‌టుడే: కైకలూరు రోడ్డుపై మంగళవారం తాగుబోతు వీరంగం సృష్టించాడు. పూటుగా మద్యం తాగి నడిరోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. దీంతో రోడ్డుపై నుంచి వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. చాలా వాహనాలు తప్పించుకుని పక్క నుంచే వెళ్లిపోయాయి. చివరకు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు రావడంతో అక్కడ నుంచి తాపీగా తూగుకుంటూ వెళ్లిపోయాడు.

అలుగు ధ్వంసమై.. సాగు నీరు వృథా..!

చాట్రాయి, న్యూస్‌టుడే: వర్షాలకు చనుబండ చిన్న చెరువులో నీరు చేరినా.. నిలుపుకునేందుకు వీలు లేకుండా పోయింది. చెరువు అలుగు ధ్వంసమవడమే కారణం. రబీలో పంటల సాగుకు సన్నాహాల్లో ఉన్న రైతుల్లో కలవరం నెలకొంది. సుమారు వంద ఎకరాలకు సాగు నీటి సమస్య రానుంది. ఆరేళ్లుగా సాగు నీటి వనరులైన చెరువుల మరమ్మతులకు నిధులు విదల్చక కాక ఈ పరిస్థితి ఎదురైంది. జల వనరుల శాఖ అధికారులు తాత్కాలిక పనులైనా చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

బడిలో పంట.. రుచికరంగా వంట!

తాడినాడ (కలిదిండి), న్యూస్‌టుడే: 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని పెద్దలు చెప్పారు కదా.. అందుకనే కాబోలు తమ వంతు కృషిగా తాడినాడ అల్లూరి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. క్రాఫ్ట్ ఉపాధ్యాయుడు గొరిపర్తి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బడి మైదానంలో తోటకూర, గోంగూర, బీరకాయలు పండిస్తున్నారు. మంగళ, శుక్రవారాలు వీటిని వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఈ బడిలో 220 మంది చిన్నారులు చదువుతున్నారు. వీరి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు హెచ్‌ఎం జీవీ రమణ తెలిపారు. బడిలో పండించిన గోంగూరతో తయారు చేసిన పచ్చడితో విద్యార్థులు మంగళవారం భోజనం చేశారు.

మాట్లాడుతున్న సీపీఐ నేత రామారావు, పక్కన నాయకులు

పాదయాత్ర విజయవంతం చేయాలని పిలుపు

ముసునూరు, న్యూస్‌టుడే: నూజివీడు నుంచి సింహాద్రిపురం, ముసునూరు, గోపవరం, వేల్పుచర్ల మీదుగా ఏలూరు వెళ్లే ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిని పూర్తి స్థాయిలో నిర్మించాలని ఈ నెల 7న నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి నుంచి ముసునూరు మండలం గోపవరం వరకు సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేత చలసాని వెంకట రామారావు, నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ, కార్యవర్గ సభ్యుడు చెంగల వెంకటేశ్వరరావు, మడుపల్లి నాగేంద్రరావు పిలుపునిచ్చారు. మంగళవారం ముసునూరులో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూజివీడు నుంచి ఏలూరు వెళ్లే రహదారి పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వానంగా మారిందన్నారు. ఈ దారిలో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి చోదకులు గాయాల పాలయ్యారన్నారు. తాత్కాలికంగా మరమ్మతులు చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు:ఎంపీడీవో

కైకలూరు, న్యూస్‌టుడే: విద్యతోనే భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందని, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎంపీడీవో రాజబాబు అన్నారు. కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆటపాక ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును మంగళవారం వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణతో కలిసి పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. అనంతరం పాఠశాలతో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ శాంతి జ్యోతి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఎం శరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వృద్ధురాలి మృతి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు పడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు మంగళవారం ఉదయం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరుకు చెందిన కోడూరు విజయలక్ష్మి(69) భర్త మృతి చెందడం, సంతానంలేకపోవడంతో గురజలోని బంధువులతో ఉంటున్నారు. గత నెల 30న బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో వచ్చారు. గురజ సెంటరులో దిగుతూ ప్రమాదవశాత్తు పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. 108 వాహనంలో గుడివాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9గంటల సమయంలో ఆమె మృతిచెందారు. బంధువు కె.శ్రీరామచౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ముసునూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాలు కూడా తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ శాసన మండలి సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం ముసునూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక నూజివీడులో నిర్వహించారు. ఈ ఎన్నికలో మండల అధ్యక్షుడిగా జి.పద్మకిశోర్, ప్రధాన కార్యదర్శిగా గుడిమెళ్ల రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జాకబ్‌రాజ్, సహాధ్యక్షులు పుల్లయ్య, సత్యప్రియ, కోశాధికారిగా నారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కాసాని గాంగేయుడు, నుకల శ్రీదేవి, యోగితా వింధ్య, బెనర్జీ, రాజు, జ్యోతిప్రకాశ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ముస్తాఫా అలీ, ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ పాల్గొన్నారు.

జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 3న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో ఆగిరిపల్లి జడ్పీ హెచ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు హెచ్ఎం పి.పుష్పలత తెలిపారు. బాలుర విభాగంలో కేశవ, ప్రహర్ష, గోపీచంద్, నాగరోహిత్, బాలికల విభాగంలో సలోమి, జెకియా, వైష్ణవిలు జిల్లా పోటీలకు ఎంపికయ్యారు.

సూరవరం విద్యార్థులు.. ఈ పోటీల్లో సూరవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన సీహెచ్ జాన్, పి.కిరణ్‌తేజ, తస్లీమ్, కౌసర్, ఎం.రాజేశ్వరి, ఎం.శివ రాజ్యలక్ష్మి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఆర్.భవాని తెలిపారు.

ఖోఖో.. ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినిని టి.లక్ష్మీప్రసన్న జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని శైలజ, వ్యాయామ ఉపాధ్యాయురాలు హేమాదేవి మంగళవారం తెలిపారు.

ఎంపికైన క్రీడాకారులతో ఉపాధ్యాయులు

చెకుముకిలో.. ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: మండల స్థాయి చెకుముకి సైన్సు పోటీలు ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. హీల్ పాఠశాల విద్యార్థులు ప్రథమ, ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.

రాష్ట్ర స్థాయికి.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు సెయింట్‌మేరీస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఫా.జోజి బాబు మంగళవారం తెలిపారు. 9వ తరగతి విద్యార్థి ఎస్‌కే సోని షాట్‌పుట్‌లో మూడో స్థానం, టెన్త్ విద్యార్థి పి.రేవంత్ హైజంప్‌లో మొదటి స్థానం సాధించారన్నారు.

సమస్యల లోగిలి.. నూజివీడు పురపాలక సంఘం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు పురపాలక సంఘంలో సమస్యలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులపై అజమాయిషీ కొరవడింది. వైకాపా హయాంలో ప్రజాప్రతినిధుల అతి జోక్యంతో ఇక్కడ వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ వైకాపా నాటి పోకడలే ఇంకా కొనసాగుతున్నాయి. పారిశుద్ధ్య సమస్యలు అధికమవ్వడంతో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజల నుంచి ఆమె నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ప్రధాన వీధుల్లో సమస్యలు పరిష్కారం అవుతున్నప్పటికీ అంతర్గత రహదారుల్లో పారిశుద్ధ్య సమస్య అలానే ఉంది.

మూడేళ్లుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీ.. మూడు సంవత్సరాలుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు భర్తీ చేయలేకపోయారు. హెల్త్ అసిస్టెంట్ పోస్టు తాజాగా ఖాళీ అయింది. మేనేజర్ డిప్యుటేషన్‌పై కుప్పం వెళ్లారు. రెవెన్యూ ఆఫీసర్ మెడికల్ లీవ్‌లో ఉన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులదే పెత్తనం.. ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఉద్యోగుల పెత్తనం ఇక్కడ అధికం. వివిధ పార్టీల నాయకుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకొంటున్నారు. శానిటేషన్‌లో 133, ఇంజినీరింగ్‌లో 72 మంది, శానిటేషన్‌లో పర్మనెంట్ ఉద్యోగులు 16, రెవెన్యూ సెక్షన్‌లో 12, ఆఫీస్‌లో ఆరుగురు, బర్త్ అండ్ డెత్ ధ్రువీకరణ విభాగంలో 3, అకౌంట్స్‌లో 1.. ఇలా వీరందరికి పని లేకుండానే జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల గృహాల్లో పని చేసేవారు మరి కొందరున్నారు. నూతనంగా బాధ్యతలు చేపడుతున్న కమిషనర్ ఈ కక్కుర్తి వ్యవహారాలపై దృష్టి సారించి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

నివాస యోగ్యంకాని స్థలాల్లో ఇల్లెలా కడతాం

మాట్లాడుతున్న రాఘవేంద్రనాథ్, హాజరైన ముక్కొల్లుపాడు గ్రామస్థులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని గ్రామాల్లో గృహ నిర్మాణం ఓ ప్రహసనంగా సాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదంటూ లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా కొండగట్టులపై గృహాలను కేటాయించడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. దీనిపైన మండల స్థాయి అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు ప్రారంభించేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం నూజివీడు మండలంలోని ముక్కొల్లుపాడులో ఎంపీడీవో చెన్నా రాఘవేంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దారు రవికిరణ్ సింగ్, గ్రామ కార్యదర్శి జి.సైదా, వీఆర్వో అమర్‌చంద్ గ్రామంలోని లబ్ధిదారులతో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమకు గట్టుపై స్థలం ఇచ్చారని, నివాస యోగ్యం కాదని అధికారులకు వివరించారు. సెంటున్నర కాకుండా మూడు సెంట్లు స్థలం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీశ్, డీఏ బాబు, ప్రియదర్శిని, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

తెదేపా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడిగా సుధాకరరావు

చాట్రాయి, న్యూస్‌టుడే: చాట్రాయి మండల తెదేపా కల్చరల్ విభాగ అధ్యక్షుడిగా పోతనపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సుధాకరరావును మంత్రి పార్థసారథి నియమించారు. సుధాకరరావును వివిధ గ్రామాలకు చెందిన కూటమి నాయకులు అభినందించారు.

వరిలో తెగుళ్లతో జాగ్రత్త

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: వరిలో తెగుళ్లతో అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారిణి జె.భవాని తెలిపారు. ఆగిరిపల్లి మండలం కనసానపల్లి, అడవినెక్కలం గ్రామాల్లో మంగళవారం రబీ సీజను 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. వరిలో మానిపండు తెగులుతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ తెగులు ఆశించిన వరిలో అండాశయంలో శిలీంద్రం పెరుగుదల వల్ల ఆకుపచ్చ రంగు ముద్దగా అభివృద్ధి చెంది పసుపు రంగులోకి మారి చివరకు నల్లబడిపోతుందని తెలిపారు. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1మి.లీ, లేదా కార్బండిజమ్ 1 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5గ్రాములు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయాలన్నారు.

జూద గృహం.. క్లబ్ వద్దు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: మ్యాంగో రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్‌ను ప్రారంభించొద్దంటూ.. జూద గృహాల వ్యతిరేక కమిటీ పేరుతో కొందరు యువకులు ఆ క్లబ్ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు గ్రామ పరిధిలోని మ్యాంగో రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్‌లో గతంలో పెద్ద ఎత్తున జూదం నిర్వహించేవారు. 2014లో దాడులు నిర్వహించి అధికారులు క్లబ్‌ను సీజ్ చేశారు. తాజాగా ఆ క్లబ్ నిర్వహణకు కోర్టు నుంచి అనుమతొచ్చిందని, తిరిగి క్లబ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారంతో... ఆ క్లబ్ ఎదుట స్థానిక యువకులు మంగళవారం బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎస్సై కె.శుభశేఖర్ సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని సర్దిచెప్పారు.

అవి ఇవి అన్నీ

షార్ట్ టర్మ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఐటీఐ నూజివీడులో ఏపీఎస్ఎస్‌డీసీ స్కిల్ హబ్ ద్వారా షార్ట్ టర్మ్ కోర్సు అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు లయన్ బి.శోభనాచలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రధానాధికారి రజిత తెలిపారు. బీటెక్, డిగ్రీ, డిప్లొమా పాస్ అయిన విద్యార్థులను ఈ కోర్సులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి ఐటీఐలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.



ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి.. ముసునూరు, న్యూస్‌టుడే: నేటి సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కె.లక్ష్మీకుమారి అన్నారు. మంగళవారం ముసునూరు బాలికల గురుకుల పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఒకేషనల్ శిక్షకురాలు తులసి వృత్తి విద్య, నైపుణ్యంపై పోటీలు నిర్వహించారు.

వృత్తి ధర్మాన్ని విస్మరించొద్దు.. చాట్రాయి, న్యూస్‌టుడే: నూతన ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని విస్మరించవద్దని డీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను కోరారు. చాట్రాయిలో సోమవారం రాత్రి ఆయన నూతన ఉపాధ్యాయులకు సేవా పత్రాలను పంపిణీ చేసి వారిని సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌వీఎస్ శోభన్‌బాబు పెండెం రామకృష్ణ, ఆర్.నాగేశ్వరరావు, నంద్యాల శ్రీనివాసరెడ్డి, తేరా రామారావు తదితరులు పాల్గొన్నారు.

'మంత్రి పేరుతో భూముల కబ్జా యత్నం'.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మంత్రి పేరు చెప్పి సీతారామపురం సర్పంచి భర్త లింగమనేని కిశోర్.. బీసీల భూములను కబ్జా చేయాలని యత్నిస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ ఆరోపించారు. మంగళవారం మీర్జాపురం రైతులు పామర్తి బుచ్చిబాబు, చిట్టిబాబులను వెంట పెట్టుకుని నూజివీడు తహసీల్దారును కలిసి సమస్య వివరించారు. రీ సర్వేలో పేరు ఎక్కనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. నూజివీడు జనసేన మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, ముమ్మలనేని సునీల్ కుమార్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విదేశీ వద్దు.. స్వదేశీకే జైకొట్టు.. ముదినేపల్లి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ కోరారు. ముదినేపల్లిలో ఆ పార్టీ మండలాధ్యక్షురాలు సత్యవోలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా స్వదేశీ స్టిక్కర్, కరపత్రాల ఆవిష్కరణ, పంపిణీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ వస్తువులను ఎంచుకోవాలన్నారు. మండల ఇన్‌ఛార్జి, జిల్లా ఉపాధ్యక్షుడు సమయం ఏసుబాబు, నాయకులు కొల్లిపర నాగరాజు, వత్తుమిల్లి ప్రసాద్, రెడ్డి నాగలక్ష్మి, మేలిమి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

సహచరులకు పోలీసుల సన్మానం.. మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్, హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఇద్దరిని మండవల్లి పోలీసులు సన్మానించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అఖిల శ్రావణి ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించారు.

ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ అందజేత.. ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను యూటీఎఫ్ శాఖ వారు అందజేయడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయురాలు ఎస్.శారద తెలిపారు. ఆగిరిపల్లి మండలం ఈదర జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం స్టడీ మెటీరియల్ అందజేశారు.

నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలి.. ముదినేపల్లి, న్యూస్‌టుడే: తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించి ఆదుకోవాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీహరిపురం శివారు చేవూరుపాలెంలో దెబ్బతిన్న వరి పొలాలను మంగళవారం ఆ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, బోయిన రామరాజు, నరసింహారావు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

వేలం ప్రకటన

మహారాజశ్రీ కైకలూరు సివిల్ జడ్జి వారి (జూనియర్ డివిజన్) కోర్టులో
ఇ.పి.నెం.05/2025 ఇన్ ఒ.యస్.నెం. 04/2021

బిట్వీన్:
పెరుమాళ్ళ నెహ్రూ ... డి.హెచ్.ఆర్./వాది
మరియు
1. పెరుమాళ్ళ సత్తికొండ, 2. పెరుమాళ్ళ పోతురాజు
3. పెరుమాళ్ళ నాగరాజు ... జె.డి.ఆర్స్/ప్రతివాదులు

పై నెంబరు ఇ.పి. బాకీ మరియు ఖర్చులు వగైరాల నిమిత్తం జె.డి.ఆర్స్ తండ్రి గారైన పెరుమాళ్ళ కోటేశ్వరరావు గారి తాలూకు ఈ క్రింద షెడ్యూలు ఆస్తిని పై కోర్టు నందు ది. 11-12-2025వ తేదీ ఉదయం 10.30 గంIIలు లగాయితూ పై కోర్టు వారి ఎదుట వేలం వేయబడును. కావలసినవారు వేలం పాటలో పాల్గొని పాట పాడుకొనవచ్చును.

షెడ్యూలు: పూర్వం కృష్ణాజిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా, మండవల్లి సబ్ రిజిస్ట్రారు వారి యిలాకా, మండవల్లి మండలం, పెరికెగూడెం గ్రామములోని జె.డి.ఆర్స్ తండ్రిగారైన పెరుమాళ్ళ కోటేశ్వరరావు గారి పై నెంబరు డిక్రీ బాకీ, ఖర్చులు వగైరాలు క్రింద కాబడిన ఆస్తి వివరం. రీ.స.నెం. 848/2 రులో య. 0.39 ట్లు మరియు రీ.స.నెం. 848/3రులో య. 0.03 ట్లు వెరశి య. 0.42 ట్లు భూమికి హద్దులు. **తూర్పు:** పిండి కొండ గారి భూమి, **దక్షిణం:** పంటబోది అవతల పెరుమాళ్ళ రామకృష్ణ వగైరా, **పడమర:** పెరుమాళ్ళ సర్వేశ్వరరావు రెడ్డి గారి భూమి, **ఉత్తరం:** పెరుమాళ్ళ వెంగలరావు రెడ్డి గారి భూమి. ఈ హద్దుల మధ్య గల య. 0.42 ట్లు శేరీ పల్లం భూమి.

డి.హెచ్.ఆర్.విలువ : రూ. 5,00,000/-లు
అమీనా విలువ : రూ. 10,00,000/-లు

శ్రీ కోర్టు వారి ఉత్తర్వులు ప్రకారం వేలం తేదీ: 11-12-2025
కైకలూరు సం/- ఎ.రాంబాబు, అడ్వకేట్, కైకలూరు
తేది. 4-11-2025 (డి.హెచ్.ఆర్. తరపు న్యాయవాది)
Phone No: 98660 45502

(c) eenadu

నేడే గిరి ప్రదక్షిణ
అన్నవరంలో ఏర్పాట్లు పూర్తి

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలో సుమారు 3 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. ఆర్జేసీ వి.త్రినాథరావు, డీసీలు విశ్వనాథ రాజు, చక్రధరరావులను ప్రత్యేక అధికారులుగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించారు. ఛైర్మన్ రోహిత్, ఈవో సుబ్బారావు, అధికారుల బృందం మంగళవారం ఏర్పాట్లపై సమీక్షించారు. సుమారు 8.2 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ జరిగే మార్గాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి వ్రతాలు ప్రారంభించారు. టికెట్ల కోసం భక్తులు రాత్రి 10 గంటల నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.

ఉదయం 8.30 గంటలకు : స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొండ దిగువకు తెచ్చి తొలిపావంచాల నుంచి పల్లకీలో గిరిప్రదక్షిణకు బయలుదేరతారు.

వ్రత టికెట్ల కోసం మంగళవారం రాత్రి క్యూలైన్‌లో నిరీక్షిస్తున్న భక్తులు

మధ్యాహ్నం 2 గంటలకు : తొలిపావంచాల వద్ద నుంచి సత్య రథం ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.

సాయంత్రం 5.45 గంటలకు : పంపా సరోవరం వద్ద పంపా హారతి

రాత్రి 7 గంటలకు : తొలి పావంచాల వద్ద జ్వాలా తోరణం, గ్రామోత్సవం

ట్రాఫిక్ ఆంక్షలు

బుధవారం ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమవుతాయి. కొండపైకి వచ్చే భక్తుల వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక చేశారు. భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులు, లారీలు గ్రామంలోకి అనుమతించరు. రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. గిరి ప్రదక్షిణ సమయంలో జాతీయ రహదారిపై ఒకే మార్గంలో (విశాఖ - రాజమహేంద్రవరం) వాహనాలు రాకపోకలకు చర్యలు చేపడుతున్నారు.

● గిరిప్రదక్షిణకు దేవాదాయశాఖ అధికారులతో పాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది, దేవస్థానం భద్రతా సిబ్బంది 724 మందిని నియమించారు. ఆర్డీవో, ఆరుగురు తహసీల్దార్లు, 20 మంది వీఆర్వోలు పర్యవేక్షిస్తారు.

రక్షణ.. వితరణ..

కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా పోలీసు శాఖకు రూ.10 లక్షల విలువైన 96 సీసీ కెమెరాలు, 94 శిరస్త్రాణాలను మంగళవారం అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ బిందుమాధవ్‌కు వాటిని అందించారు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, కోరమాండల్ సంస్థ సీనియర్ ఏవీపీ, యూనిట్ హెడ్ కె.జగన్నాథన్, సీనియర్ జనరల్ మేనేజర్ పురుషోత్తం పద్మనాభం, జీవీ సాయికృష్ణ, వంశీకృష్ణ, ఎస్.లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

పది తప్పినా.. ఇంటర్‌లో చేరేలా..
సార్వత్రిక విద్యలో ప్రవేశానికి అధికారుల చర్యలు

న్యూస్‌టుడే, కాకినాడ నగరం

పదోతరగతి తప్పిన విద్యార్థులను గుర్తించి వారిలో విద్యా జిజ్ఞాసను రగిలించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వారికి సార్వత్రిక విద్యా పీఠం (ఏపీ ఓపెన్ స్కూల్)లో ప్రవేశాలు కల్పించి ఇంటర్ ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు 2020కు ముందు పాత సిలబస్‌ను చదివిన విద్యార్థులకు అవకాశం కల్పించింది.

రాష్ట్రంలో చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను సార్వత్రిక విద్యా పీఠంలో చేర్చాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా పదో తరగతి ఫెయిల్ అయిన వారు, పాసైనా ఇంటర్‌లో చేరని వారికి ప్రవేశాలు కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

చదువు మానేసిన వారిని గుర్తించి..

● 2020–21 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి ఉత్తీర్ణులు కాని వారి కోసం ఈ అవకాశం కల్పించింది. జిల్లాలో ఇటువంటి వారు 3 వేల మందికి పైగా ఉంటారని అంచనా.

8 వరకు గడువు

సార్వత్రిక విద్యా పీఠం (ఏపీ ఓపెన్ స్కూల్)లో పది, ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 8 వరకు గడువు పొడిగించినట్లు ప్రవేశాల సమన్వయ కర్త సాయి తెలిపారు. సాధారణ విద్యార్థులతో పాటు, పదోతరగతి తప్పినవారు కూడా నేరుగా ఈ ప్రవేశ పరీక్ష రాయవచ్చన్నారు.

ప్రవేశ పరీక్ష ఫీజు తగ్గింపు..

పదోతరగతి తప్పిన వారిని ఉన్నతవిద్య వైపు నడిపించేందుకు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రవేశపరీక్షకు ఇతరులు రూ.1800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి తప్పిన పాత విద్యార్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
- పిల్లి రమేష్, డీఈవో, కాకినాడ

శకటం.. ప్రాణ సంకటం
అదనపు లోడు.. అపరిమిత వేగంతో ప్రమాదాలు

● ప్రత్తిపాడు నియోజకవర్గంలో క్వారీలు, క్రషర్లు ఎక్కువ. రౌతులపూడి నుంచి కత్తిపూడి మీదుగా రోజూ వందల సంఖ్యలో టిప్పర్లు హైవే పైనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే అక్కడికక్కడే మాట్లాడుకొని రవాణాకు అడ్డు లేకుండా చేసుకుంటున్నారు.

● తూర్పులో ఇసుక ర్యాంపుల నుంచి వందలాది టిప్పర్లు తిరుగుతున్నాయి. దేవరపల్లి మండలం గౌరీపట్నం, దుద్దుకూరులో సుమారు 120 వరకు నల్లరాతి క్వారీలున్నాయి. కృష్ణా, ఖమ్మం జిల్లాలకు రెండు ప్రధాన హైవేల మీదుగా రాయి తరలుతోంది. పరిమితికి మించి లోడుతో వెళ్తున్నా నామమాత్రపు కేసులతో సరి.

ఈనాడు, కాకినాడ

అధికలోడు, మితిమీరిన వేగంతో దూసుకువచ్చే శకటాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆగస్టులో దేవరపల్లి మండలం రామన్నగూడెం వద్ద సర్పంచి బొల్లారావు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆరు నెలల క్రితం శంఖవరం వద్ద బండరాళ్లతో వెళుతున్న లారీ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో 4 గంటలు రాకపోకలు నిలిచాయి. ఊరి మధ్యగా తిప్పవద్దని స్థానికులు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది.

పరిమితికి మించిన లోడుతో జాతీయ రహదారిపై టిప్పర్

అధిక బరువు.. అతి వేగం

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 3,500కు పైగా టిప్పర్లు తిరుగుతున్నాయి. చాలావరకు నేతలు, పలుకుబడి ఉన్నవారివే. పరిమితికి మించి బరువుతో, అతివేగంతో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

✦ 10 టైర్ల లారీ లోడుతో కలిపి 28 టన్నులు మించి బరువు ఉండకూడదు. 35 టన్నుల వరకు లోడ్ చేస్తున్నారు. ✦ 12 టైర్ల లారీ లోడుతో 35 టన్నులు మించకూడదు. బండరాళ్లను తరలించేవి 40-45 టన్నులతో వెళ్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. ✦ తనిఖీల్లో పరిమితికి మించి లోడు గుర్తిస్తే టన్నుకు రూ.2 వేలతో పాటు అదనంగా రూ.20 వేల అపరాధ రుసుము కట్టాలి. ✦ కాకినాడ, రాజమహేంద్రవరంలోకి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 మధ్యనే భారీ వాహనాలకు అనుమతి. ఆ తర్వాత రాకపోకలు సాగించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లేకుంటే జరిమానా విధిస్తారు.

తరచూ తనిఖీలు చేస్తున్నాం

క్వారీ వాహనాలను తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ 31 వరకు కాకినాడ జిల్లాలో 358 టిప్పర్ లారీలపై కేసులు నమోదుచేశాం.
-శ్రీధర్, రవాణాశాఖ ఉప కమిషనర్

7న కాకినాడలో పదివేల మందితో వందేమాతరం ఆలాపన

గాంధీనగర్, న్యూస్‌టుడే: కాకినాడ గాంధీనగర్ పార్కులో ఈ నెల 7న పదివేల మందితో వందేమాతరం గీతాలాపన చేయనున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. పార్కులో ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మీప్రసన్న, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పణతాల సురేష్ తదితరులతో కలిసి పరిశీలించారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, నాయకులు హాజరవుతారన్నారు.

శ్రద్ధాంజలి



జననం: 13-09-1942
మరణం: 30-10-2025

కీ॥శే॥ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు
కాకినాడ

మాకు మమతానురాగాలను పంచి, మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, ఉన్నత విలువలతో జీవించి మా అందరికీ మార్గదర్శకంగా నిలిచిన మంచి మనసున్న మహోన్నతవ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు మరణం మా కుటుంబానికి తీరనిలోటు. దైవసన్నిధి కేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పిస్తూ...

భార్య : శ్రీమతి లక్ష్మీకాంతం

కుమారులు: నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి - కోడళ్లు: సీతామహాలక్ష్మి
నల్లమిల్లి భీమేశ్వరరెడ్డి - ప్రసన్నలక్ష్మి
కుమార్తెలు: సత్తి సులోచన - అల్లుళ్లు: కృష్ణారెడ్డి (లేటు)
మల్లిడి భవాని - వీరభద్రారెడ్డి
సత్తి విజయలక్ష్మి - వరప్రసాద్‌రెడ్డి
మనుమలు, మనుమరాండ్రు, మునిమనుమలు, మునిమనుమరాండ్రు మరియు కుటుంబసభ్యులు

పెద్దకార్యం : ది. 09-11-2025 ఆదివారం, ఆనంద్ థియేటర్ వెనుక, కిరణ్ కంటి ఆసుపత్రి ప్రక్కన, పేర్రాజుపేట, కాకినాడలో మా స్వగృహమునందు జరుగును.

నక్కపల్లి 'ఉక్కు'కు ఏలేరు జలాలు
రూ.330 కోట్లతో 53 కి.మీ. పొడవున పైపులైను

న్యూస్‌టుడే, తుని గ్రామీణం. కోటనందూరు

యువతకు ఉద్యోగకల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో నియోజకవర్గానికి ఒక పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి భారీ, మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. గతంలో తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలో నిర్మించే ఉక్కు కర్మాగారానికి ఏలేరు నీరు అందించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

పైపులైను ఏర్పాటుకు తరలిస్తున్న భారీ గొట్టాలు

ముమ్మరంగా పైపులైను పనులు

నక్కపల్లి మండల పరిధిలో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులకు నాతవరం మండలం శరభవరం నుంచి ఏలేరు జలాలను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నాతవరం, కోటనందూరు, తుని మండలం, పాయకరావుపేట తదితర మండలాల మీదుగా సుమారు 53 కి.మీ. పొడవున ఏలేరు కాలువ నుంచి నీటిని సరఫరా చేసేందుకు పైపులైను పనులు సాగుతున్నాయి. దీని కోసం శరభవరం వద్ద సుమారు రెండు ఎకరాలు సేకరించి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోతల విధానంతో పైపులైను ద్వారా నక్కపల్లి సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ఎంబీ పట్నానికి తరలించే పనులు చేపట్టారు. దీనికోసం ఒక మీటరు వెడల్పు కలిగిన పైపులను ఏర్పాటు చేస్తున్నారు. కోటనందూరు, తుని మండల పరిధిలోని మరువాడ, రేఖవానిపాలెం తదితర గ్రామాల పరిధిలో పైపులైను పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న కర్మాగారానికి మొదట్లో రోజుకు 5 మిలియన్ లీటర్ల (50 లక్షల లీటర్లు) నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. అనంతరం 80 మిలియన్ లీటర్లు సరఫరా చేసే సామర్థ్యంతో ఈ పైపులైను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఐఐసీ సిబ్బంది తెలిపారు.

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

కాకినాడ కలెక్టరేట్: మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైన వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఎస్సై, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు ఎం.సునీల్‌కుమార్ తెలిపారు. వివరాలకు 0866-2970567 నంబరులో సంప్రదించాలని కోరారు.

BANK OFFICERS CLERKS
RRB / SSC
STATE & CENTRAL GOVT. JOBS
For All Competitive Exams
• Daily Mock Tests • Topic Wise Tests
• Complete Explanation • Doubts Clarification
Long term batch : 10.11.2025
ADITYA College of Competitive Exams
KAKINADA 99639 76661 95428 76662

నైపుణ్యాలకు నెలవు.. పరిశోధనల కొలువు...

KL (DEEMED TO BE UNIVERSITY) VIJAYAWADA | KLH (DEEMED TO BE UNIVERSITY) HYDERABAD • Azeez Nagar • Bowrampet

ఆధునిక సాంకేతిక విద్యా సౌరభం
కెఎల్ విశ్వవిద్యాలయం

ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా... సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా కెఎల్ యూనివర్సిటీ విద్యా ప్రణాళిక

ఉన్నత విద్యా రంగంలో మేరు శిఖరం
46 వసంతాల కెఎల్ యూనివర్సిటీ

PROUDLY ANNOUNCING 8000+ PLACEMENT OFFERS IN 2025
75 LAKHS CTC HIGHEST PACKAGE OFFERED BY TOP MNC
8.1 LAKHS CTC MEDIAN PAY PACKAGE
5000+ STUDENTS PLACED IN 500+ COMPANIES DURING 2024-25
IMPECCABLE PLACEMENT TRACK RECORD SINCE 2005

Marquee Companies with Salaries around	60 Lakhs
Super Dream Companies with Salaries around	40 Lakhs
Dream Companies with Salaries around	10 Lakhs

ENGINEERING PROGRAMS
CSE | CS&IT | AI&DS | ME | CE | EEE | ECE | IOT | BT
M.TECH PROGRAMS: ALL ENGINEERING PROGRAMS
B.TECH - LATERAL ENTRY : ALL ENGINEERING PROGRAMS

MHS PROGRAMS:
BBA | BCA (HONS) | B.COM (HONS) | BBA-LL.B.(HONS) | BA WITH CIVIL SERVICES ORIENTATION | B.ARCH | B.SC ANIMATION & GAMING, FOOD TECHNOLOGY (HONS) | B.SC (HONS) AGRICULTURE | B.PHARMACY | PHARM-D | MCA | MBA

RECOGNISED AS CATEGORY 1 UNIVERSITY BY UGC, STATUTORY BODY OF MHRD
nirf 26 AMONG ALL UNIVERSITIES

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రాకతో ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది..

సాంకేతిక రంగంలో నూతన పరిజ్ఞానాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ ఒక వర్గం వాదిస్తుండగా... మరో వర్గం నష్టాలు కూడా ఉన్నాయని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానంపై పూర్తిగా ఆధారపడవద్దని వాదిస్తోంది... మరోవైపు కమ్యూనికేషన్ రంగంలో కూడా శర వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

అత్యాధునిక సాంకేతికతకు కమ్యూనికేషన్ రంగం కూడా తోడవటంతో సాఫ్ట్‌వేర్ రంగం మొత్తం ఆధునిక మేళవింపుతో గుభాళిస్తోంది.

నేటి తరం విద్యార్థులు ఈ మార్పును సైతం ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు. తమ సృజనాత్మకతకు నూతన పరిజ్ఞానం సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు సాంప్రదాయ విద్యా విధానానికి అనుబంధంగా అదనపు కోర్సులను సైతం తమ అస్త్రాలుగా ఎంచుకుని పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుంది.

ఆధునిక సాంకేతిక, సృజనాత్మక పరిజ్ఞానానికి సరితూగే విద్యా ప్రణాళికను అందించటంలో కె ఎల్ యూనివర్సిటీ అగ్రపథాన ఉంటుంది. విద్యార్థులకు సమగ్ర నైపుణ్యంతో కూడిన సాంకేతిక విద్యను అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రముఖ సంస్థగా పేరుగాంచింది.


మెరిట్ విద్యార్థుల కోసం కె ఎల్ యూనివర్శిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కె ఎల్ యూనివర్శిటీ ఉప కులపతి డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు

ఆహ్లాదకరమైన వాతావరణం... స్ఫూర్తి దాయకమైన విద్యా ప్రణాళిక

●● విజయవాడ నగరానికి 21 కిలోమీటర్ల దూరంలో వడ్డేశ్వరంలో 1980వ సంవత్సరంలో ఇంజినీరింగ్ కళాశాలగా ప్రారంభమై నేడు విశ్వవిద్యాలయంగా, వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించే ఉన్నత విద్యాలయంగా భాసిల్లుతోంది.
●● 100 ఎకరాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన సువిశాల ప్రాంగణం, ఇక్కడ నెలవైన ప్రకృతి రమణీయత వర్ణనాతీతం. యూనివర్సిటీ ప్రాంగణం ఎంతటి ఉల్లాసభరితంగా ఉంటుందో... విద్యార్థుల క్యాంపస్ జీవనం అంతే ఆనందకరంగా ఉంటుంది.
●● విద్యతో సమానంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటల్లో విద్యార్థులు పాల్గొనే విధంగా విద్యా ప్రణాళిక ఉంటుంది.

Pre-Placement offer for 2026 batch
B. Lakshmi Sailaja
B.Tech-CSE
Secured Super Dream Offer in a reputed MNC with
CTC: 58 Lakhs
internship stipend of 1.25 Lakhs per month

నింగిలోకి 3 శాటిలైట్స్
కె ఎల్ యూనివర్శిటీ విద్యార్థుల ఆవిష్కరణ

DIRECTOR OF ADMISSIONS 949 036 1111
KL Engineering Entrance Exam -Phase1 November 14th to 18th
100 CRORES SCHOLARSHIP FOR MERIT STUDENTS
Apply Now www.kluniversity.in
ADVERTISEMENT

(c) eenadu

శిక్షణ హబ్‌గా కాకినాడ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాకినాడను శిక్షణ హబ్‌గా తయారు చేస్తామని, ఇంక్యుబేషన్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీకి చెందిన ఐడియా క్యాపస్ హెడ్ మెర్విన్, ప్రతినిధి బృందం.. వికాస పీడీ కె. లచ్చారావు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్‌ను కలిశారు. కాకినాడలో మూడు శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు సంస్థ ముందుకు వచ్చింది. వీటికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి, వారిలో నైపుణ్యాలు, ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వివిధ ప్రాజెక్టులు తయారు చేస్తామని చెప్పారు. 60 రోజుల శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. వికాస మేనేజరు పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ షాన్‌మోహన్‌తో సదర్లాండ్ కంపెనీ ప్రతినిధులు

సైబర్ నేరాలపై అవగాహన అవసరం

గాంధీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, తాత్కాలిక ఆనందాల కోసం తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దని ఎస్పీ జి.బిందుమాధవ్ పేర్కొన్నారు. జేఎన్‌టీయూకేలో యూనిసెఫ్‌లో ఎన్ఎస్ఎస్ యూనిట్లు, జిల్లా పోలీసు అధికారుల సంయుక్తంగా మత్తు పదార్థాలు, సైబర్ క్రైం, మహిళలపై అత్యాచారం నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నైతిక విలువలు, క్రమశిక్షణ, సైబర్ నేరాలపై అవగాహనతో ముందుకు సాగితేనే సురక్షిత సమాజాన్ని నిర్మించగలమన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌ల బారిన పడొద్దని సూచించారు. జేఎన్‌టీయూకే వీసీ సీఎస్ఆర్‌కే ప్రసాద్, ఎఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్యామ్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు, యూనివర్సిటీ ప్రిన్సిపల్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్పీ బిందుమాధవ్, జేఎన్‌టీయూకే వీసీ ప్రసాద్, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తదితరులు

అవకతవకలపై చర్యలేవి? డీసీసీబీ ఛైర్‌పర్సన్ రామస్వామి

గాంధీనగర్: 'గత ప్రభుత్వ హయాంలో రుణాలు దుర్వినియోగం అయ్యాయి.. అందుకు కారణమైన సొసైటీల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరితే సహకార శాఖ అధికారులు అవినీతి పరుల కొమ్ము కాసేలా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారు.. సహకార శాఖ అధికారుల నిర్లక్ష్యంతో డీసీసీబీ నష్టాల్లో కూరుకుపోయేలా చేసింది' అని డీసీసీబీ ఛైర్‌పర్సన్ తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. నాగముళ్లతోట జంక్షన్‌లోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం డీసీసీబీ ఉద్యోగులు, సూపర్‌వైజర్లు త్రైమాసిక తనిఖీల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు మాట్లాడుతూ సహకార సంఘాల చట్టం ప్రకారం సొసైటీల్లో తనిఖీలు చేయాలన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పారు. సీఈవో పి.ప్రవీణ్‌కుమార్, డీజీఎం శ్రీధర్‌రెడ్డి, సూర్యనారాయణమూర్తి, వై.రమేష్, ఏడీఎంలు వెంకటేశ్వరరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సహకార శాఖ అధికారిని ప్రశ్నిస్తున్న రామస్వామి

రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలకు గొల్లప్రోలు విద్యార్థులు

గొల్లప్రోలు: బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారత సైన్స్ డ్రామా జిల్లా స్థాయి పోటీల్లో గొల్లప్రోలు విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. కాకినాడలో మంగళవారం జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన 22 బృందాలు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.5 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ నెల 6, 7 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని హెచ్ఎం రాజ్యలక్ష్మి తెలిపారు. గైడ్ టీచర్ బాతిని హెచ్ఎం రాజ్యలక్ష్మి, ఎంఈవోలు శ్రీనివాస్, శివప్రసాద్ అభినందించారు.

వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయ పోటీలకు సూర్యశ్రీ

సర్పవరం: మహారాష్ట్రలో డిసెంబర్ రెండో వారంలో నిర్వహించే అండర్-14 జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు తమ విద్యార్థిని సూర్యశ్రీ ఎంపికైందని కాకినాడ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కావిళ్ళ, ఉపాధ్యక్షుడు లింగమల్ల కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సూర్యశ్రీని, తృతీయ బహుమతి సాధించిన మధుశ్రీలను ప్రతినిధులు అభినందించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగిన పోటీల్లో సూర్యశ్రీ బంగారు పతకం సాధించగా, మధుశ్రీ మూడో స్థానంలో నిలిచిందని కోచ్ సతీష్ తెలిపారు.

తుపాను బాధితులకు న్యాయం చేస్తాం: ఎంపీ

తాళ్లరేవు: తుపాను సమయంలో వేట నష్టపోయిన మత్స్యకారులకు, పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం రెవెన్యూ కార్యాలయంలో తుపాను బాధితుల జాబితా తయారీపై ఎమ్మెల్యే హేమలతతో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎమ్మెల్యే హేమలత రాజశేఖర మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, ఆరు రకాల నిత్యావసరాలు, పునరావాస కేంద్రాల్లోని బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం ఇవ్వనున్నామన్నారు. శిక్షణా కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, దూళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, తహసీల్దార్ పితాని త్రినాధరావు, ఎంపీడీవో బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయండి

సామర్లకోట: విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ సూచించారు. మంగళవారం సామర్లకోటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో డీసీఈబీ కార్యదర్శి వెంకటేశ్వరరావుతో కలిసి తనిఖీ చేశారు. వెంట ఎంఈవోలు శివరామకృష్ణయ్య, పుల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

అసంఘటిత కార్మికా.. అందుకో కార్డు

న్యూస్‌టుడే, విశ్వపోలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల వర్తింపు లక్ష్యంగా గుర్తింపు కార్డులను అందిస్తున్నాయి. దీనికోసం ఈ-శ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టాయి. ఈ పోర్టల్‌లో కార్మికులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 70 శాతం మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ఈ-శ్రమ్ కార్డులు అందిస్తున్న కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ వలీ

ఎవరెవరు అర్హులంటే..

● ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అసంఘటిత కార్మికులు అర్హులు. ● ఇటుకబట్టీ, వలస, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, కుమ్మరి, స్వర్ణకారులు, క్షౌర వృత్తిదారులు, చర్మకారులు, ఉపాధి కూలీలు, అంగన్‌వాడీ, రిక్షా కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారులు, కల్లుగీత కార్మికులు అసంఘటిత కార్మికుల కోవలోకి వస్తారు. ● ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు అర్హులే. ● ఈ-శ్రమ్‌లో సభ్యత్వం ద్వారా సామాజిక భద్రతతో పాటు, ప్రభుత్వం ప్రకటించే పలు పథకాలు పొందే అవకాశం ఉంది.

సభ్యత్వం ఇలా పొందొచ్చు..

✦ కార్మికులు తమ సొంత చరవాణి నుంచి ఈ-శ్రమ్ అధికార వెబ్‌సైట్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చు. లేదా సమీప సచివాలయం, సీఎస్‌సీ కేంద్రాలు, కార్మికశాఖ కార్యాలయాల్లో చేసుకోవచ్చు. ✦ పేరు నమోదుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు, ఆధార్‌తో లింకయిన చరవాణి నంబరు, నామినీ ఆధార్ కార్డు నకలు ఇవ్వాల్సి ఉంటుంది. ✦ సభ్యత్వం తీసుకున్న తరువాత కార్మికునికి కార్డు వస్తుంది.

ప్రయోజనాలు ఇవీ..

మీ కోసం

ఈ సభ్యులందరికీ ఈ-శ్రమ్ కార్డు లభిస్తుంది. వివిధ ప్రమాదాల్లో మరణించిన కార్మికునికి ప్రభుత్వం రూ.రెండు లక్షలు ఆర్థిక ప్రయోజనం కల్పించింది. అంగవైకల్యం జరిగితే రూ.లక్ష సాయం అందించింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకపోతే ఈ-శ్రమ్ కార్డు ద్వారా సరకులు తీసుకోవచ్చు. ఈ కార్డు ఉన్న కార్మికులకు ఉపాధితోపాటు, వృత్తి నైపుణ్యం కల్పిస్తారు. కార్మికుడి కుమార్తె వివాహ నిమిత్తం రూ.20,000 మూడేళ్ల తరువాత వచ్చే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో అందిస్తుంది.

జిల్లా	సభ్యత్వం తీసుకున్న కార్మికుల సంఖ్య
తూర్పు	3,59,638
కాకినాడ	3,09,072
కోనసీమ	2,98,463

ఉమ్మడి జిల్లాలో 9 లక్షల మంది..

ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 9,67,173 మంది ఈ-శ్రమ్ సభ్యత్వం పొందారు. దాదాపు 70 శాతం మంది అసంఘటిత కార్మికులు చేరారు. మిగిలిన వారిని కూడా చేరుస్తున్నాం. ప్రయోజనాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నాం.

- బీఎస్ఎం వలీ, అసిస్టెంట్ కమిషనర్, కార్మికశాఖ, కాకినాడ

లస్కర సేవలకు సలాం చేయాల్సిందే..

పిఠాపురం: తుపాను, వరదల సమయంలో లస్కర్లు అందిస్తున్న సేవలు ప్రతిఒక్కరూ సలాం చేయాల్సిందేనని గోదావరి తూర్పుడెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్‌కుమార్ అన్నారు. మంగళవారం పిఠాపురం జలవనరులశాఖ కార్యాలయంలో మొంథా తుపానుతో పంటలు ముంపునకు గురికాకుండా రాత్రి, పగలు కాలువల వద్ద పనిచేసిన లస్కర్లను అభినందించారు. పీబీసీపై పనిచేస్తున్న 14 మంది లస్కర్లకు రెయిన్ కోట్లు అందజేశారు. డీసీ డైరెక్టర్లు విజయగోపాలరావు, కృష్ణచైతన్య, నారాయణరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, వేణుగోపాలరెడ్డి, వీరస్వామి, సత్యానందరెడ్డి, డీఈ సంతోష్‌కుమార్, ఏఈలు పద్మజ, భవానీ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఛైర్మన్ సునీల్‌కుమార్

క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం

గాంధీనగర్, న్యూస్‌టుడే: రెడ్‌క్రాస్ సహకారంతో ప్రభుత్వ జీజీహెచ్ వెనుక నిర్మితమవుతున్న రెడ్‌క్రాస్ క్యాన్సర్ బ్లాక్‌కు అమెరికాలో స్థిరపడిన దివంగత ముత్యాల బుల్లబ్బాయి సతీమణి ముత్యాల సీత, కుటుంబ సభ్యులు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ భవనాన్ని రూ.7.08 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ భవనం పూర్తయితే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని రెడ్‌క్రాస్ జిల్లా, రాష్ట్ర అధ్యక్షుడు వై.డి.రామారావు తెలిపారు.

రెండు పోక్సో కేసుల్లో నిందితునికి 11 ఏళ్ల జైలు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: గొల్లప్రోలు ఎస్సీపేటకు చెందిన మద్ది రామ్మోహన్(రామ్మోహనరావు)కు ఒక పోక్సో కేసులో 10 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా, మరో పోక్సో కేసులో 11 ఏళ్ల 3 నెలల జైలుశిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు జడ్జి కె.శ్రీదేవి మంగళవారం తీర్పునిచ్చారని ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 2017 జనవరి 7న పదిహేళ్ల బాలికపై రామ్మోహన్ లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదుపై అప్పటి ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేశారు. అదే బాలికపై 2018 మే 19న మళ్లీ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితుడికి శిక్ష పడేలా పిఠాపురం సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్సై రామకృష్ణ, సెషన్స్ కోర్టు హెడ్‌కానిస్టేబుల్ కిషోర్ కృషి చేశారన్నారు.

మళ్లీ జలతాండవం

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో తాండవ జలాశయ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమై మంగళవారం ఉదయం రెండు స్పిల్‌వే గేట్లను ఎత్తి 1,237 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు. సోమవారం సాయంత్రానికి 378.7 అడుగుల వరకు నీరుంది. మంగళవారం ఉదయానికి 379 అడుగులకు చేరడంతో దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈఈ అనూరాధ తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,430 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 640 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని, రౌతులపూడి, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కోటవురట్ల మండలాల్లో 51,465 ఎకరాల ఆయకట్టు ఉంది. జలాశయంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో వచ్చే ఏడాది ఖరీఫ్‌కూ ఢోకా లేదని ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ కరక సత్యనారాయణ పేర్కొన్నారు.

స్పిల్‌వే గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు

ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక

అంబాజీపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం జిల్లా బాలుర, బాలికల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. అండర్-14 బాలురు, అండర్-17 బాలికల ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక చేసినట్లు స్కూలు గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.ఈశ్వరరావు వెల్లడించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి బాలురు 160 మంది, బాలికలు 32 మంది పాల్గొన్నారన్నారు. బాలురు 16 మంది, బాలికలు 16 మంది, ప్రతి జట్టులో ఆరుగురిని స్టాండ్‌బై క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఈ జట్టులకు ఎంపికదారులుగా ఆర్.ఎస్.కుమార్, తోట రవి, ముత్యాల కిషోర్, జయరామ్, పీడీ ఆదిలక్ష్మీ వ్యవహరించారని తెలిపారు. జట్టు ఎంపికను జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా పర్యవేక్షించారు.

ఎంపికైన క్రీడాకారులు

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	22,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-23,000
కొత్త (పచ్చి) కాయ	23,000-24,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	109-00
రిటైల్ లైవ్	134-00
డ్రెస్డ్	197-00
స్కిన్‌లెస్	224-00

చిట్టితల్లీ.. ఏం కష్టమొచ్చిందమ్మా!

● పదేళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్య
● రామచంద్రపురంలో విషాదం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ముక్కుపచ్చలారని చిన్నారి.. పట్టుమని పదేళ్ల వయసు లేదు.. ఓ ప్రైవేట్ పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది.. ఏం కష్టమొచ్చిందో తెలీదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎవరైనా ఆత్మహత్యాయత్నం చేసుకుంటే కౌన్సెలింగ్ చేసి పంపేదాన్నని.. తన చిట్టితల్లే ఇలా చేస్తుందని ఊహించలేదని స్టాఫ్‌నర్సైన తల్లి బోరున విలపించారు. రామచంద్రపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌లో నివాసముంటున్న చిర్రా సునీత, రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాజు ముంబయి షిప్‌యార్డులో పనిచేస్తుండగా సునీత స్టాఫ్‌నర్సు. రాజు ఆరునెలలకోసారి ఇంటికి వచ్చి వెళ్తారు. రెండో కుమార్తె రంజిత(హనీ)(10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి రాగానే ఇంట్లోని గదిలో చున్నీతో ఉరివేసుకుని మృతిచెందింది. ఆ సమయంలో తల్లి సునీత కాకినాడలో ఉన్న సొంతింటికి వెళ్లారు. ఘటనకు ముందు కుమార్తెకు తల్లి ఫోన్ చేసి తాను బస్సు ఎక్కానని.. వచ్చేస్తున్నట్లు చెప్పారు. ఇంటికి రాగానే లోపల గడియ పెట్టి ఉండడం.. ఎన్నిమార్లు పిలిచినా తీయకపోవడంతో స్థానికుల సహకారంతో తలుపు తీసి చూడగా హనీ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్.ఐ నాగేశ్వరరావు పరిశీలించారు. చిన్నారి మృతికి కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు.

రంజిత మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి సునీత

సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

అయిదోతరగతి బాలిక ఉరేసుకుని మృతి చెందడం బాధాకరమని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధు అన్నారు. చిన్నారి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలపై అధిక ఒత్తిడి పెంచేలా చదువులు ఉంటున్నాయన్నారు.

బ్యూటీషియన్ ముసుగులో గంజాయి విక్రయం

మహిళతోపాటు ఇద్దరు యువకుల అరెస్టు

హైదరాబాద్, న్యూస్‌టుడే: అధిక సొమ్ము సంపాదించేందుకు స్నేహితులతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్న మహిళను హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ యాదవ్ వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన సలాది జ్యోతి(31) కాకినాడలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఆర్థిక అవసరాలు పెరగడంతో హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తే అధిక డబ్బు వస్తుందని భావించింది. సామర్లకోటలో బాలు అనే వ్యక్తి వద్ద తరచూ గంజాయి కొనుగోలు చేస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తోంది. అదే జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన తుమ్మ అజయ్ మణికంఠ కుమార్(27), మట్టా రమేశ్(28) జ్యోతికి స్నేహితులు. యువకులిద్దరూ ప్రైవేటుగా ఉద్యోగం చేస్తుంటారు. ఈ ముగ్గురు కలిసి ఈ నెల 1న రూ.50వేలకు ఆరు కిలోల గంజాయి కొనుగోలు చేసి కేపీహెచ్‌బీకి వచ్చారు. స్థానికంగా ఓ హోటల్‌లో సోమవారం గది తీసుకున్నారు. రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

అత్తా, వదినపై హత్యాయత్నం

ఇద్దరికి గాయాలు.. పోలీసుల అదుపులో నిందితుడు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: భార్య.. తనను వదిలేసి వేరే వ్యక్తితో ఉంటోందనే అక్కసుతో ఒక వ్యక్తి ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో మంగళవారం ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు. నచ్చజెప్పి కాపురానికి పంపడం లేదనే ఆగ్రహంతో మద్యం మత్తులో అత్త, వదినను కత్తితో హత్య చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఘటనలో రామకుర్తి అప్పలరాజు(45) తీవ్రంగా, కేసనశెట్టి నాగదుర్గసాయి (22) స్వల్పంగా గాయపడ్డారు. వివరాలివీ.. తిరుమాలికి చెందిన రామకుర్తి సూరిబాబు, అప్పలరాజుకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నాగదుర్గ సాయిని స్థానికుడు కేసనశెట్టి మణికంఠ స్వామికి ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె దుర్గాదేవికి రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామస్తుడు పెంటపాటి హరిబాబుతో వివాహమైంది. హరిబాబు, దుర్గాదేవి మధ్య మనస్పర్థలు ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. ఏడాది నుంచి దుర్గాదేవి తిరుమాలిలో ఉంటోంది. ఆగ్రహంతో హరిబాబు అదను కోసం వేచి చూశాడు. రామకుర్తి అప్పలరాజు భర్తను కోల్పోవడంతో తిరుపతి వెళ్లి ఉంటోంది. పింఛన్ తీసుకునేందుకు అప్పలరాజు నిన్ననే వచ్చి పెద్ద కుమార్తె ఇంటి వద్ద ఉంది. భార్య తనకు దూరం కావడానికి అత్తే కారణమని ఆగ్రహంతో ఉన్న హరిబాబు వెదురుపాక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చి కత్తితో అప్పలరాజుపై వేటు వేశాడు. అడ్డువచ్చిన వదిన నాగదుర్గ సాయిపై దాడి చేశాడు. దాడిలో అప్పలరాజు తీవ్రంగా, నాగదుర్గసాయి స్వల్పంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు వచ్చి అడ్డుపడ్డారు. క్షతగాత్రులను ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యానికి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపామని సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఎస్సై ఎన్.రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హరిబాబు (25)ని అదుపుతో తీసుకుని విచారిస్తున్నారు.

నిందితుడు హరిబాబు

నాన్నా.. నేను వసతిగృహంలో ఉండలేను

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రాజానగరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగర పరిధిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. రాజానగరం స్టేషన్ ఎస్సై ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన యాళ్ల ప్రసాద్ కుమారుడు సత్యదేవకుమార్ (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ కళాశాల వసతిగృహంలో ఉంటున్నాడు. తాను హాస్టల్‌లో ఉండలేకపోతున్నానని.. ఇంటి వద్దనుంచే వెళ్తానని తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. వారు నచ్చజెప్పి పంపేవారు. అనారోగ్యానికి గురైన సత్యదేవకుమార్‌ను గత నెల 28న ప్రసాద్ ఇంటికి తీసుకువెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం వసతిగృహంలో దింపి వెళ్లారు. ఈ ఏడాదికి ఇక్కడే ఉండి చదువుకోవాలని.. వచ్చే ఏడాది నీవు కోరుకున్న విధంగానే కళాశాలకు వెళ్లవచ్చని నచ్చచెప్పి తండ్రి వెళ్లిపోయారు. మధ్యాహ్నం సత్యదేవకుమార్ వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని..ఆసుపత్రిలో చేర్పించామని సమాచారం రావడంతో తండ్రి వచ్చారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కుమారుడు కోరుకున్నవిధంగానే తాను సమ్మతించి ఉంటే బతికి ఉండేవాడని ప్రసాద్ విలపించారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌లో భద్రపరిచామని..బుధవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.

నదిలో దూకి యువతి గల్లంతు

యానాం, న్యూస్‌టుడే: తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన సీరపు కల్యాణి(25) యానాం ముఖద్వారం వద్ద కోరింగ నదిపై ఉన్న పొట్టి శ్రీరాములు వారధి పైనుంచి దూకి గల్లంతైనట్లు యానాం పోలీసులు తెలిపారు. తూర్పుపేట నుంచి స్థానిక పాత బస్టాండ్‌కు ఆటోలో వచ్చిన ఆమె వంతెనపైకి నడుచుకుంటూ వెళ్లి చెప్పులు, పర్సు, సెల్‌ఫోన్ వదిలేసి నదిలోకి దూకేసినట్లు చెప్పారు. ఆమె తాళ్లరేవులోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా ఇటీవల వివాహం కుదరడంతో తాను ఉద్యోగం మానేస్తున్నానని చెప్పి మంగళవారం సాయంత్రం జీతం తీసుకుని ఇంటికి చేరుకుంది. రాత్రి ఇంటి నుంచి బయటకొచ్చి తొమ్మిది గంటల సమయంలో వంతెన వద్దకు చేరుకుంది. ఆమె కోసం నది వద్ద గాలింపు నిర్వహిస్తున్నారు.



సీరపు కల్యాణి (పాత చిత్రం)

చిట్టీల పేరుతో రూ.కోటికి టోకరా

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: చిట్టీల పేరుతో కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఓ మహిళ కోటి రూపాయలకు పైగా టోకరా పెట్టింది. బాధితులంతా కలిసి మంగళవారం కాకినాడ ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు వచ్చి జరిగిన విషయాన్ని విన్నవించారు. ఆ మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె కుమారుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ దర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

శ్రీ శ్రీనివాస గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారం ఏబ్యాంక్, ప్రైవేట్ సంస్థల నుండి అయిన విడిపించి ఆరోజు మార్కెట్ రేటుకే కొనబడును. స్పాట్ క్యాష్. ✆ 94933 38823

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 73862 01191.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

విశాఖలో VMRDA అప్రూవ్డ్ ప్లాట్లు NH16 ఫేసింగ్ భోగాపురం & తర్లువాడ గూగుల్ డేటాసెంటర్ దగ్గర్లో స్విమ్మింగ్‌పూల్, క్లబ్‌హౌస్, బ్యాంక్‌లోన్‌తో. ✆9949135149.

JOBS

రామకృష్ణ గ్రూప్, Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం: 16-18K. ✆ 9704051122, 9010680011.

RJYలో FMCG ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్ కొరకు సేల్స్‌మెన్ & డెలివరీ బాయ్స్ కావలెను. సంప్ర: టైం: 9 a.m.-6 p.m. ✆ 95507 32122.

వంట మనిషి కావలెను
ఉత్తరాఖండ్‌లో నలుగురికి వంటచేయుటకు ఆడవంట మనిషి కావలెను.
జీతం: 21,000/-
వసతి సదుపాయం కలదు.
✆ 92597 43163

ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థ Rjy బ్రాంచ్‌లో 40 సం||లు పైబడి M/F మార్కెటింగ్ చేయడానికి ఏజెంట్లు కావలెను. AGMగా వర్క్ చేయడానికి రిటైర్డ్ పర్సన్స్ కావలెను. (MFI + ఇన్సెంటివ్స్, T&C Apply). ✆ 93980 33529.

కాకినాడలో పెట్రోల్‌బంకు నందు పని చేయుటకు (కాకినాడ ప్రాంతంవారు మాత్రమే) కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన స్త్రీ అభ్యర్థి, సూపర్‌వైజర్, పంప్‌బాయ్స్ కావలెను. ✆ 98496 33555.

కాకినాడ, శాస్త్రి మీల్స్ & టిఫిన్స్‌లో ఉంటూ వెజిటేరియన్ వంట, ఇంటిపని చేయు ఏ బాదరబందీ లేని 35 సం||లలోపు బ్రాహ్మిన్స్ లేడీ కావలెను. Cont. Cell: 98494 11285.

TOURS AND TRAVELS

ఇండియన్ రైల్వేస్- తమిళనాడు & కేరళలో పవిత్ర ఆలయాలైన అరుణాచలం, తిరుచ్చి, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, గురువాయూర్, కొచ్చిన్‌కు ప్రత్యేక పర్యాటక రైలు. నవంబర్ 16న, Rs. 19,950/- నుండి మొదలు. మరిన్ని వివరాలకు 93550 21516లో మరియు tourtimes.inను సందర్శించండి.

నెక్ సూచించిన కోడిగుడ్డ ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-85 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

కాకినాడ

రైతుబజార్‌లో నిన్నటి కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాటా- 22, వంకాయలు- 40, 46, 48, బెండకాయలు- 50, పచ్చిమిర్చి- 28, 35, కాకరకాయ- 40, బీర- 58, కాలీఫ్లవర్- 25, 30, క్యాబేజీ- 34, క్యారెట్- 60, దొండకాయలు- 45, బంగాళాదుంపలు- 23, 27, ఉల్లి- 22, 28, గోరుచిక్కుళ్లు- 36, దోసకాయలు- 30, చిక్కుళ్లు- 110, చేమదుంపలు- 30, 36, బీట్‌రూట్- 56, కీరదోస- 32, బీన్స్‌కాయలు- 80, అల్లం- 72, క్యాప్సికం- 72, బొబ్బర్లు- 50, చిలకడదుంపలు- 40, ఒకటి చొప్పున ఆనపకాయ- 35, 40, పొట్లకాయ- 18, 20, అరటికాయ- 6, 8, మునగకాడ- 8, 10, మామిడికాయ- 10, 12, నిమ్మకాయలు(డజన్) - 24, 30.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్- బాహుబలి ది ఎపిక్, కె.ర్యాంప్, మాస్ జాతర, బైసన్, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- మాస్ జాతర, బైసన్, కాంతారా 1, లక్ష్మీ- బాహుబలి దిఎపిక్, సత్యగౌరి - మాస్ జాతర, తిరుమల - డ్యూడ్, సీఅండ్‌సీ 1- మాస్ జాతర, సీఅండ్‌సీ 2- కె.ర్యాంప్, శ్రీప్రియ - మాస్ జాతర, పద్మప్రియ- బాహుబలి దిఎపిక్, సూర్య1(వాకలపూడి) - మాస్ జాతర, సూర్య 2 - మాస్ జాతర.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
ఉ॥ 10 - మ॥ 1
కాకినాడ నగరం: 80085 74157
సాంబమూర్తినగర్: 91548 46719, మసీదుసెంటర్: 91541 18210
గాంధీనగర్: 80085 74159, బాలాజీచెరువు: 80085 74154

కాలువలో పూడికతీత

నగరంలోని 41వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ ఓలేటి వారి వీధిలో గంగా టవర్స్ అపార్ట్‌మెంట్ వద్ద కాలువలో మురుగు రోడ్డుపై పారడంతో రాకపోకలు సాగించేవారు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి నగరపాలక అధికారులు స్పందించారు. సిబ్బందితో కాలువను శుభ్రం చేయించి సమస్య పరిష్కరించారు.

–న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

స్పందనకు వందనం

పిచ్చిమొక్కలను తొలగించారు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ టూటౌన్ వెనుక వీధి ప్రధాన రహదారి పక్కన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్, స్తంభం వద్ద అలుకున్న తీగలు, పిచ్చిమొక్కలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. దీనిపై 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. వాటిని తొలగించి, సమస్యను పరిష్కరించారు.

ఫ్యూజ్ బాక్సులు సరిచేశారు

మసీదు సెంటర్ (కాకినాడ): కాకినాడ సినిమారోడ్డు రహదారి పక్కన విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన ఫ్యూజ్ బాక్సులు మూత లేకుండా ప్రమాదకరంగా మారాయి. దీనిపై 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి రక్షణ ఏర్పాట్లు చేశారు.

వీధి దీపాలు వెలిగించరూ...

గాంధీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని గాంధీనగర్ నూకాలమ్మ గుడి వీధిలో దుర్గ గుడి వద్ద వీధి దీపాలు వెలగక పోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాత్రి పూట ఈ ప్రాంతమంతా అంధకారం నెలకొంటోంది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నగరపాలక అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు వెలిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

వనిత.. ఆరోగ్య భద్రత

డ్వాక్రా మహిళలకు 'సఖి సురక్ష' కవచం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా సఖి సురక్ష కార్యక్రమం కింద రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ క్లినికల్ రికార్డును తయారు చేస్తున్నారు.

గుర్తించిన మహిళలు 2,729

పరీక్షలు చేయించుకున్న వారు 1,585

ఏం పరీక్షలు చేస్తున్నారంటే..

నగరంలో ప్రత్యేక శిబిరాలు ద్వారా ఈ-వైద్య సంస్థ సిబ్బంది పరీక్షలు చేశారు. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ లోపాలు, క్యాన్సర్ వంటివి గుర్తించడానికి రక్త పరీక్షలు చేశారు. పరీక్షల ఫలితాలను సంబంధిత మహిళ ఫోన్ వాట్సాప్‌కు పంపించనున్నారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది.

మహిళకు రక్త పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

ఆరోగ్యకార్డులు జారీ

శిబిరాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మహిళలకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ప్రత్యేక ఆరోగ్య కార్డులను జారీ చేశారు. వైద్య పరీక్షల్లో దీర్ఘకాలిక రోగాలను గుర్తిస్తే.. చికిత్సకు సంబంధిత ఆసుపత్రులకు రిఫర్ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

ఇవీ ప్రయోజనాలు

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకార్డు ద్వారా రూ.5 లక్షల వరకు బీమా వర్తింపజేస్తారు. టెలీ కన్సల్టేషన్ సేవలు అందిస్తారు. ఏడాదికి నాలుగు సార్లు ఈ సేవలు పొందొచ్చు. ప్రతి మహిళకు డిజిటల్ కార్డులో ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారు.

మిగిలిన వారికి రెండో విడతలో..

కాకినాడ నగరపాలక సంస్థలో 35 ఏళ్లు పైబడిన డ్వాక్రా మహిళలను గుర్తించాం. వీరిలో 1,144 మంది శిబిరాలకు హాజరుకాలేదు. వీరికి రెండో విడతలో ప్రత్యేక శిబిరాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సఖి సురక్ష కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.

- బి.ప్రియంవద, పీడీ, మెప్మా, కాకినాడ

నాగేశ్వరరావును అభినందిస్తున్న కమిషనర్ సుధాకర్

ఈత పోటీల విజేతకు అభినందన

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఇటీవల ఏలూరులో జరిగిన ఏపీ స్టేట్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో కాకినాడ నగరపాలక సంస్థ సచివాలయ ఉద్యోగి లంక నాగేశ్వరరావు పతకం సాధించారు. కాకినాడ డ్రైఫిష్ సచివాలయంలో అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శిగా పనిచేస్తున్న నాగేశ్వరరావును కమిషనర్ సుధాకర్, ఉప కమిషనర్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

చిత్రలేఖనం పోటీలో విద్యార్థినులు

విజేతలతో ప్రిన్సిపల్ మూర్తిరాజు, అధ్యాపకులు

చిత్రాలు గీశారు.. సృజనతో మెరిశారు

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలస్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'ప్రకృతి అందాలు' అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో ఇంటర్ విద్యార్థినులు పాల్గొని చక్కటి చిత్రాలను గీశారు. ఎం.ధరణి ప్రథమ, కేజే రామలక్ష్మి ద్వితీయ, కె.కావేరి తృతీయ బహుమతులు సాధించారు. ప్రిన్సిపల్ సి.హెచ్.ఎస్. మూర్తిరాజు, అధ్యాపకులు సత్య శ్రీదేవి, దుర్గాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో..

సాంబమూర్తినగర్(కాకినాడ): కాకినాడ లక్ష్మీనారాయణనగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలస్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'ప్రకృతి అందాలు' అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో ఇంటర్ విద్యార్థినులు పాల్గొని చక్కటి చిత్రాలను గీశారు. బి.అమ సత్య ప్రథమ, ఎస్.అన్నా ఫిలిప్స్ ద్వితీయ, కె.సుజన్యశ్రీ తృతీయ బహుమతి సాధించారు. ప్రిన్సిపాళ్లు డా.శ్యామ్ స్వరూప్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

చిత్రాలు గీస్తున్న కళాశాల విద్యార్థినులు

విజేతలతో ప్రిన్సిపాళ్లు డా.శ్యామ్ స్వరూప్, నాగేశ్వరరావు

పనిగంటల పెంపు తగదు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ సమావేశం కాకినాడ జీజీహెచ్‌లో అధ్యక్షుడు టీవీ రామయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పని గంటల పెంపును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడటం తగదన్నారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని, కార్మికుల శ్రమను బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేసేలా కేంద్రం తీరు ఉందని విమర్శించారు. జీజీహెచ్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు. ఈనెల 10 నుంచి 15 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తామని, 17న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డా.శ్రీనివాసన్, [illegible] వినతిపత్రం అందజేశారు. గుత్తేదారుకు నోటీసులు అందజేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, రాజేంద్రరావు, అప్పారావు, మధు, లోవకుమారి, రాజు, వెంకటేష్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసన్‌కు వినతి పత్రం అందజేస్తున్న తోకల ప్రసాద్ తదితరులు

ఒకేషనల్ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోండి

సర్పవరం: పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువు, మార్కులతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకుంటే జీవితంలో లక్ష్యాలు చేరుకోవచ్చని ఎంఈవో రంగారావు తెలిపారు. రమణయ్యపేట ఏపీఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాల [illegible] మంగళవారం ఆయన సందర్శించారు. ఐటీ కంప్యూటర్స్, ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు [illegible] పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, పాఠశాల ఇన్‌ఛార్జి వీరవెంకటసత్యనారాయణ, ఉపాధ్యాయులు దామోదర నాగేశ్వరరావు, కందుకూరి పాలేశ్వర్, కృష్ణవేణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఆలయానికి రూ.37.23 లక్షల ఆదాయం

పెద్దాపురం, న్యూస్‌టుడే: తిరుపతి గ్రామంలోని శ్రీశృంగార వల్లభస్వామి ఆలయ హుండీ లెక్కింపును మంగళవారం నిర్వహించారు. రూ.37,23,308 ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా దేవాదాయశాఖాధికారి నాగేశ్వరరావు, డివిజనల్ ఇన్‌స్పెక్టర్ ఫణీంద్రకుమార్, ఆలయ ఛైర్మన్ సంధ్య, సర్పంచి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

గొల్లప్రోలు: ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టవచ్చని వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణాధికారి అహ్మద్‌బాషా అన్నారు. గొల్లప్రోలు పీహెచ్‌సీలో ఆశ కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. కిల్కరి మొబైల్ యాప్ సేవల గురించి ప్రజలకు వివరించాలన్నారు. వైద్యులు సుబ్బారావు, సునీతమెర్సి, రజన్‌బీ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అహ్మద్ బాషా

వన సమారాధనకు తరలిరండి

తాళ్లరేవు: వన సమారాధనకు శెట్టిబలిజ సామాజికవర్గం పెద్ద ఎత్తున తరలిరావాలని కాకినాడ, అమలాపురం శెట్టిబలిజ సంఘం నాయకులు చొల్లంగి వేణుగోపాల్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, దొంగ గాంధీ, వాసంశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాళ్లరేవులో శెట్టిబలిజ సంఘం విస్తృత స్థాయి సమావేశం గంజా సూరిబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ నెల 9న కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో, 16న అమలాపురం కొమనాపల్లి సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కార్తిక వన సమారాధన జరుగుతుందన్నారు.

కాలువ అధ్వానం

కాకినాడ పల్లంరాజునగర్‌లోని ఓ వీధిలో రహదారి పక్కన కాలువ గడ్డితో అధ్వానంగా దర్శనమిస్తోంది. కొంత మేర పూడిక తీయకపోవడంతో మురుగు పారేందుకు వీలులేకుండా ఉంది. దుర్వాసన వ్యాపిస్తోందని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

గుంతలతో పరేషాన్

కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లైఓవర్ వంతెన దిగువ నుంచి డెయిరీఫారం కూడలి వెళ్లే రహదారిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద గుంతలు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకల సమయంలో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలు మరింత పెద్దవి కాకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

ప్రమాదకరంగా స్లాబురాయి..

కాకినాడ, శ్రీనగర్ కూడలి ప్రధాన రహదారి వద్ద ఓ స్లాబురాయి ఒరిగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. స్లాబురాయి ఓ పక్కకు ఒరిగిపోవడంతో ప్రమాదకరంగా మారింది. దాంతో స్థానికులు కర్రను ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదం జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి స్లాబురాయిని సరిచేయాలని నగరవాసులు విజ్ఞప్తిచేస్తున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

రోడ్డు.. సగమే వేశారండి!

నగరంలోని డెయిరీఫాం సెంటర్, సంజయ్‌నగర్ మధ్య రోడ్డులో రెవెన్యూకాలనీకి వెళ్లే ఓ వీధిలో కొంత మేర రహదారి వేయకుండా వదిలేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేద. వర్షాలు పడినపుడు మట్టిరోడ్డు బురదగా మారి వాహనదారులు, పాదచారులు జారి పడిపోతున్నారు అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు విన్నవిస్తున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

కేసులు సత్వరం పరిష్కరించండి

సర్పవరం, న్యూస్‌టుడే: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కేసుల తక్షణ పరిష్కారం కోరుతున్నామని ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కాకినాడ బోటుక్లబ్ ఉద్యానంలో మంగళవారం సమావేశంలో తీర్మానం ఆమోదించారు. యనమల రామం, గోపాలనరసరాజు, రత్నప్రసాదరావు, పార్థసారథి, ప్రసాద్‌నాయుడు, బాపిరాజు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సంఘ ప్రతినిధులు

అదుపుతప్పితే అంతే

భానుగుడి సెంటర్(కాకినాడ): కాకినాడ జడ్పీ కూడలి నుంచి జగన్నాథపురం వైపు వెళ్లే వార్ఫ్‌రోడ్డు వంతెన రెయిలింగ్ శిథిలమై ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వంతెన దిగువ మొదలుకుని పైవరకు ఇరువైపులా గోడలు దెబ్బతిన్నాయి. దీంతో అటు రాకపోకలు సాగించే వాహన చోదకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడుచోట్ల రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి శిథిలాలు ఊడి కింద పడ్డాయి. మరి కొన్ని చోట్ల సిమెంటు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు దర్శనమిస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

కూలేందుకు సిద్ధంగా ఉన్న గోడ

రెయిలింగ్ లేని వంతెన

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్‌పీ ఎస్ఐ సత్తిబాబు తెలిపారు. గత నెల 28వ తేదీన సుమారు 45 సంవత్సరాల వ్యక్తి రైలు నుంచి జారి ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై పడిపోయాడని, వెంటనే జీజీహెచ్‌కు తరలించామని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడని చెప్పారు. నలుపు రంగు షర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నాడని, మృతుని ఆచూకీ తెలిసిన వారు 9494902914 నంబరుకు తెలియజేయాలని సూచించారు.

చికిత్సపొందుతూ వ్యక్తి ..

మసీదు సెంటర్ (కాకినాడ): ఏలేశ్వరం మండలం దిబ్బలపాలేనికి చెందిన జి.వీరవెంకట ప్రసాద్(39) రోడ్డుప్రమాదంతో గాయపడడంతో గత నెల 20న జీజీహెచ్‌లో చేర్చారు. చికిత్సపొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతిచెందాడు. దీనిపై ఏలేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు.

వరకట్న వేధింపులపై కేసు

మసీదుసెంటర్: అదనపు కట్నం ఇవ్వాలని భార్యను వేధిస్తున్న భర్త, అతని ఇద్దరి బంధువులపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. స్థానిక డెయిరీఫారం సెంటర్‌కు చెందిన సంధ్యారాణికి పలాసకు చెందిన రాజుతో 2012లో జరిగింది. వారికి ఇద్దరు మగపిల్లలు. భార్యను అదనపు కట్నంగా రూ.10 లక్షలు తేవాలని భర్త, మరో ఇద్దరు బంధువులు కలిసి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. లేనిపక్షంలో విడాకులు ఇచ్చి మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటానని బెదిరిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కరాటేలో విద్యార్థి ప్రతిభ

విద్యార్థిని అభినందిస్తున్న ప్రిన్సిపల్

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: ఈ నెల 2న విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో జరిగిన జాతీయ కరాటే పోటీల్లో 'కుమిటే' విభాగంలో కాకినాడ శశికాంత్‌నగర్ భాష్యం పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి ఎస్.వరుణ్ ద్వితీయ స్థానం పొందినట్లు ప్రిన్సిపల్ కె.చంద్రశేఖర్ తెలిపారు. అతడిని మంగళవారం అభినందించారు. కోచ్ మనోహర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపిక

మసీదుసెంటర్: కాకినాడ డీఎస్ఏ మైదానంలో జరిగిన జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ చదరంగం పోటీల్లో నగరానికి చెందిన పలు పాఠశాలల క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి అండర్-17 విభాగంలో గాంధీనగర్‌లోని నారాయణ హైస్కూల్ విద్యార్థిని జ్యోతి జ్వాలశ్రీ, అండర్-17లో శ్రీరామ్‌నగర్ మున్సిపల్ హైస్కూల్‌కి చెందిన ఎస్ దేవి దేదీప్యశ్రీ ప్రతిభ కనబరిచారని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఈ నెల 7 నుంచి శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు.

ఎంపికైన విద్యార్థినులతో ఉపాధ్యాయులు

పీఎఫ్ చందా సొమ్మును ఖాతాలకు జమచేయాలి

కాకినాడ నగరం: ఉపాధ్యాయులు, జడ్పీ ఉద్యోగులకు 11వ పీఆర్‌సీకి సంబంధించి చందా సొమ్మలను ఖాతాలకు జమ చేయాలని పీఆర్‌టీయూ కోరింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో రామ్‌గోపాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 11వ పీఆర్‌సీ చందా సొమ్మును అప్పట్లో ఉద్యోగుల ఖాతాలకు జమ చేయలేదన్నారు. దీనికి సంబంధించిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లకు విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. సంఘ నాయకులు బండి నూకరాజు తదితరులున్నారు.

ఖాళీ స్థలాల పన్ను వసూలుకు చర్యలు

కాకినాడ నగరం: ఖాళీ స్థలాల పన్ను బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పన్ను బకాయిలను వసూలు చేయాలని ఇటీవల కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో నగరపాలక సంస్థ యంత్రాంగం రంగంలోకి దిగింది. డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా తిరుగుతున్నారు. బకాయిలు చెల్లించని స్థలాల వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్‌లో పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు పెంపుదల చేయాలని కోరుతూ గత వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా మంగళవారం ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. యూనియన్ నాయకులు శేషు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సీఐటీయూ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న జీజీహెచ్ కార్మికులు

మాట్లాడుతున్న డాక్టర్ కాదా వెంకటరమణ

విద్యార్థి దశలోనే లక్ష్యాలు ఏర్పరచుకోవాలి

గాంధీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే చిన్నారులు వారి లక్ష్యాలను నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కష్టపడి, ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానంలో చేరుకోగలరని సత్య స్కానింగ్ సెంటర్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ అన్నారు. మంగళవారం శాంతినగర్‌లో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. సమితి ప్రెసిడెంట్ వీఎల్.గాంధీ, సామాజికవేత్త అల్లూరి సురేంద్ర, పాఠశాల హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మేధస్సుకు పదును

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: విద్యార్థి సృజనాత్మకత నైపుణ్యాభివృద్ధిలో భాగంగా రామారావుపేట నారాయణ ఇ టెక్నో అండ్ ఒలంపియాడ్ పాఠశాలలో ఈ ఛాంప్స్ విభాగంలో విద్యార్థులతో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్‌అండ్‌డీ మోహిని, కోఆర్డినేటర్ రామతులసి, ఏజీఎం రాఘవేంద్రరావు, ప్రిన్సిపల్ శర్మిల, వైస్ ప్రిన్సిపల్ శిరీష పాల్గొన్నారు. వివిధ బోధన ఉపకరణాల సహాయంతో విద్యార్థులు వారి ప్రాజెక్టు అంశాలను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వివరించారు.

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న రాష్ట్ర శెట్టిబలిజ సంఘం నాయకులు

వనసమారాధనకు ఆహ్వానం

తాళ్లరేవు: కార్తిక వన సమారాధనకు శెట్టిబలిజ సంఘీయులంతా కదిలి రావాలని సంఘ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, దొంగ శ్రీను, వాసంశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాళ్లరేవులో మంగళవారం సూరిబాబు అధ్యక్షతన మాట్లాడారు. ఈ నెల 9న కాకినాడ మెక్లారిన్ మైదానంలో, 16న అమలాపురం కొమనాపల్లి సత్తెమ్మతల్లి ఆలయ ఆవరణలో వనసమారాధన ఉంటుందన్నారు.

వైభవంగా రథోత్సవం

పిఠాపురం: పిఠాపురంలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. అర్చకులు విజయజనార్దనాచార్యులు, ఈవో శ్రీరాములు, ఆలయ అభివృద్ధి సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సారొచ్చి చూశారు..

సర్పవరం: కాకినాడ రెండో డివిజన్‌లోని దుర్గా విద్యుత్తునగర్‌లో మురుగు కాలువల సమస్యలు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి కమిషనర్ సుధాకర్ తెలిపారు. మంగళవారం ఆయన పురపాలిక ఆరోగ్యాధికారి డా. పృథ్వీ, ఇతర అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించారు. కాలనీ సంఘం అధ్యక్షుడు గన్ని కృష్ణమూర్తి, కార్యదర్శి కొలగాని మూర్తి సమస్యలు వివరించారు.

వినతిపత్రం ఇచ్చారు..

కరప: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యంపై ముద్రించిన ఫ్లెక్సీని రేషన్ దుకాణాల్లో ప్రదర్శించాలని భాజపా కరప మండల ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి నాని కోరారు. కరపలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. పలు డిమాండ్లతో తహసీల్దార్ దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కరప, వేములవాడల్లో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం నిర్వహించారు.

మంచిమాట చెప్పారు..

పిఠాపురం: చదువుకునే యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని ఎస్సై మణికుమార్ సూచించారు. మంగళవారం పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైం, డ్రగ్స్, విద్యార్థినుల భద్రత అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలపై 1930కు ఫోన్ చేయాలన్నారు. ప్రిన్సిపల్ కేశవరావు పాల్గొన్నారు.

పెద్దోళ్లు తీర్మానించారు..

సర్పవరం: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోరుతున్నామని ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కాకినాడ బోట్ క్లబ్ ఉద్యానంలో మంగళవారం సమావేశంలో తీర్మానం ఆమోదించారు. యనమల రామం, గోపాలసరసరావు, రత్నప్రసాదరావు, పార్థసారథి, ప్రసాద్ నాయుడు, బాపిరాజు పాల్గొన్నారు.

క్షేత్రానికి బయల్దేరారు..

సామర్లకోట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకేషనల్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఇండస్ట్రియల్ సందర్శన కార్యక్రమం చేపట్టామని ఉపాధ్యాయుడు సాయిరామకృష్ణ తెలిపారు. మంగళవారం అయోధ్యరామపురం బచ్చు ఫౌండేషన్ పురపాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులను సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ సందర్శన నిమిత్తం తీసుకెళ్లారు.

వారిది భుజ బలం ఆమెది బుద్ధి బలం

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

డిస్కస్ త్రోలో నిరంతర సాధనతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, చేబ్రోలు ఉన్నత పాఠశాలల విద్యార్థినులు. ఇటీవల ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన డిస్కస్ త్రో పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు రెండూ గొల్లప్రోలు విద్యార్థులవే కావడం విశేషం. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు సన్నద్ధంలో భాగంగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. వారిని, పీఈటీలను హెచ్‌ఎంలు నాగమణి, ప్రకాష్, ఎంఈవోలు శ్రీనివాసరావు, శివప్రసాద్ అభినందించారు.

పతకాల 'మణి'..

తాటిపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్యామలామణి కాకినాడలో జరిగిన అండర్ 14 బాలికల విభాగం డిస్కస్ త్రో పోటీల్లో ప్రథమ స్థానంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ పోటీల్లోనూ సత్తాచాటి పతకాలు తెచ్చుకుని మా పాఠశాలకు మంచి పేరు తెస్తానని ధీమాగా చెబుతోంది విద్యార్థిని. రోజువారీగా వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వం పెంచుకుంటున్నా. వ్యాయామోపాధ్యాయుల శిక్షణతో నిరంతరం సాధన చేస్తున్నా. మున్ముందు జాతీయ స్థాయిలో రాణించాలనేది తన లక్ష్యమని చెబుతోంది విద్యార్థిని.

వ్యాసాలు 'అమూల్య'ం..

చేబ్రోలు జడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని కె. అమూల్య వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంతో జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైంది. భారత రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు చదువుతుంది. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు శేషుబాబు సూచనలతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, రచనకు సంబంధించిన అంశాలన్నీ తెలుసుకున్నా. పోటీల్లో రాణిస్తానని చెబుతోంది.

ప్రతిభా 'హేమ'ం..

చేబ్రోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గుర్రం హేమలత కాకినాడలో జరిగిన అండర్-14 బాలికల విభాగం డిస్కస్ త్రో పోటీల్లో ద్వితీయ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. రోజూ యోగా చేస్తూ డిస్కస్ త్రోలో శిక్షణ పొందుతున్నా. వ్యాయామోపాధ్యాయుల సూచనలు పాటిస్తూ సాధన చేస్తున్నా. రాష్ట్ర స్థాయి పోటీల్లో మా పాఠశాల, గ్రామానికి ఖ్యాతి తెచ్చేలా రాణిస్తానని హేమలత ధీమా వ్యక్తం చేస్తోంది.

జనంలో ఉరికి.. జలం దరికి..

నీటిలో తేలియాడే పడవ వాహనంపై రహదారి ప్రయాణం సాగించడంతో చూపరులు ఆసక్తిగా తిలకించారు. ఉప్పాడలో ఓ గ్యారేజీలో తయారైన పడవను సంబంధిత యజమానులు మంగళవారం వాహనంపై ఇలా తరలించారు. నీటిలోంచి వెళ్లాల్సివస్తే వాహనాలను పడవలపై తరలిస్తారు. అలాంటిది పడవనే ఇలా రహదారిపై తరలించడంతో పలువురు ఫొటోలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, కొత్తపల్లి

ఆరోగ్యం ముఖ్యం

మాట్లాడుతున్న అహ్మద్ బాషా

గొల్లప్రోలు: ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టవచ్చని వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణాధికారి అహ్మద్‌బాషా అన్నారు. గొల్లప్రోలు పీహెచ్‌సీలో ఆశ కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. కిల్కారి మొబైల్ యాప్ సేవల గురించి ప్రజలకు వివరించాలన్నారు. వైద్యులు సుబ్బారావు, సునీతమెర్సి, రజనీబీ పాల్గొన్నారు. ✦ **పిఠాపురం:** దంత సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు గంటా సునీల్, బుర్ర దివ్యరాజ్, హరికృష్ణరాజు సూచించారు. మంగళవారం పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో జీఎస్‌ఎల్, ఎన్‌ఈవో సంస్థల ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. వైద్యుడు బత్తుల జయరాం యూపీహెచ్‌సీలో ఆరోగ్యదినం-2025 కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు.

వన సమారాధనలు ఐక్యతకు ప్రతీకలు

కాజులూరు: వన సమారాధనలు ఐక్యత, అనుబంధాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఎంపీడీవో జె.రాంబాబు అన్నారు. మంగళవారం కోలంక గ్రామంలో వరదా శేషారావు, వరదా వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తిక వన సమారాధనలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. వన సమారాధనల ఏర్పాటుతో గ్రామస్థులు కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఐక్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

నేడు పట్టణంలో విద్యుత్తు బంద్

సామర్లకోట: సామర్లకోట పట్టణంలో బుధవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ ప్రభాకర్ తెలిపారు. 5న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సామర్లకోట 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలోని 11 కేవీ ఈటీసీ ఫీడర్, 11కేవీ సత్యనారాయణపురం ఫీడర్ల మరమ్మతుల కారణంగా విద్యుత్తు నిలిపివేస్తామన్నారు. జగనన్నకాలనీ, ఏజీఎల్‌ఫీల్డ్‌కు విద్యుత్తు ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

నైపుణ్యాలు పెంచుకుంటే లక్ష్య సాధన

సర్పవరం: విద్యార్థులు చదువు, మార్కులతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటే జీవితంలో లక్ష్యాలు చేరుకోవచ్చని ఎంఈవో రంగారావు తెలిపారు. రమణయ్యపేట ఏపీఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌ను మంగళవారం ఎంఈవో సందర్శించారు. ఐటీ కంప్యూటర్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ ఒకేషనల్ విద్యార్థులకు నిర్వహించిన పోటీలను పరిశీలించారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, వీర వెంకటసత్యనారాయణ, నాగేశ్వరరావు, పాల్‌రాజ్, కృష్ణవేణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చెకుముకి.. పదునుపెట్టేను ప్రతిభకి..

గొల్లప్రోలు: విజేతలతో అధికారులు, ఉపాధ్యాయులు

గొల్లప్రోలు: సైన్స్‌పై ఆసక్తి పెంపొందించి, సమాజాన్ని ప్రగతి పథంలో నడిపేందుకే జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సలాట్ రాజు, వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి వివరించారు. గొల్లప్రోలు జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మండల స్థాయిలో చెకుముకి ప్రతిభా పోటీలు మంగళవారం నిర్వహించారు. విజేతలకు ఎంఈవోలు శ్రీనివాసరావు, శివప్రసాద్ ఎంపీడీవో రాజు బహుమతులు అందించారు. వీరంతా జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని కన్వీనర్ సీతారామరాజు తెలిపారు. పద్మనాభం, నానిబాబు, సూర్యప్రకాశరెడ్డి, సత్యనారాయణ, గోవిందరాజులు, గంగాధర్, పాపారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ✦ **పెద్దాపురం:** పట్టణంలోని రోటరీ క్లబ్ ఆవరణలో మంగళవారం జేవీవీ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సీనియర్స్, జూనియర్స్‌లలో ప్రభుత్వ పాఠశాలల్లో కాండ్రకోట, చదలాడ, ఆర్బీపట్నం, ఎంజేపీ బీసీ వెల్ఫేర్‌స్కూల్, ప్రైవేటు విభాగంలో ఆదిత్య, లిఖిత, నారాయణ, శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్, శాంతినికేతన్ స్కూళ్లు గెలుపొందాయి. విజేతలకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి గంగాధరుడు బహుమతులు అందించారు. చౌదరి, శ్రీనివాస్, కృష్ణమూర్తి, బాలాజీ, శివశంకర్, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

పెద్దాపురం: పోటీల్లో గెలిచిన విద్యార్థులు

యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సరఫరా

కాజులూరు: గొల్లపాలెం తాగునీటి పథకం నుంచి యుద్ధ ప్రాతిపదికన సరఫరా ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని ఎస్‌ఈ అబ్దుల్‌మార్టిన్ తెలిపారు. మంగళవారం తాగునీటి పథకం కేంద్రం వద్ద ఎంపీడీవో రాంబాబు, డీఈ శ్రీనివాస్, జేఈ పద్మరూప, గుత్తేదారు కన్నబాబుతో కలిసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులపై చర్చించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రక్తమిచ్చి ప్రాణదాతలు కావొచ్చు

యువకులకు అభినందిస్తున్న సామ్యూల్ సాగర్

తాళ్లరేవు, న్యూస్‌టుడే: రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని తాళ్లరేవు జడ్పీటీసీ సభ్యుడు దొమ్మేటి సామ్యూల్ సాగర్ అన్నారు. తాళ్లరేవు పరదేశమ్మపేట క్రీమ్ కాంపౌండ్ ప్రాంగణంలో తాళ్లరేవు జడ్పీటీసీ సభ్యుడు దొమ్మేటి సామ్యూల్ సాగర్ పుట్టిన రోజు సందర్భంగా 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంకు వైద్యుడు కామరాజు తదితరులు పాల్గొన్నారు.

విలువైన నీరు.. ఇదేం తీరు

పిఠాపురంలోని పాత హార్వెస్ట్ పాఠశాల ఎదుట మంచినీటి పైపులైన్ లీకైంది. రెండు రోజులుగా ఉదయం, సాయంత్ర వేళల్లో వేలాది లీటర్ల మంచినీరు వృథాగా డ్రెయిన్లలో కలుస్తోంది. నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారి జనార్దన్‌కు చెప్పగా మరమ్మతులు చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

దారి బాలేకున్నా.. పట్టించుకోరేమన్నా..

పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరం, సామర్లకోటకు వెళ్లే ర.భ.శాఖకు చెందిన ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాలకు మట్టి, ఇసుక కొట్టుకొచ్చి కుమ్మరవీధి, లూథరన్ ఎయిడెడ్ పాఠశాల వద్ద దిబ్బలుగా ఉన్నాయి. కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డిని అడగ్గా పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

శునకాలు భయపెడుతున్నాయ్..

గొల్లప్రోలులోని రహదారులపై శునకాలు గుంపులుగా తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారి, వీధులతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పీహెచ్‌సీ, పోలీస్‌స్టేషన్‌ల వద్ద పలువురిపై దాడి చేయడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనిపై పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: వేళంగి కొప్పిశెట్టివారిపేటలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. **- శ్రీనివాసరావు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి వీరభద్రరావు సిబ్బందిని పంపి మరమ్మతులు చేయించారు.

– న్యూస్‌టుడే, కరప

సమస్య: స్థానిక గోరీకోనేరు కాలనీలో మురుగు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. శుభ్రం చేయించాలి. **- వెంకట్రావు**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు తెలుపగా కార్మికులతో మురుగు కదిలేలా చేశారు.

– న్యూస్‌టుడే, పెద్దాపురం

సమస్య: సర్పవరం హైస్కూల్ దారిలోని మురుగు కాలువలో పూడిక తీయడం లేదు. **- నారాయణరావు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు చెప్పగా సిబ్బందితో శుభ్రం చేయించారు.

– న్యూస్‌టుడే, సర్పవరం

సమస్య: పిఠాపురం అగ్రహారంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 11గంటల వరకు రోడ్లపై చెత్త తీయడం లేదు. **- రమేష్**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ప్రభాకర్‌కు చెప్పగా కార్మికులతో వీధులు శుభ్రం చేయించారు.

– న్యూస్‌టుడే, పిఠాపురం

సమస్య: ఉప్పాడలోని రహదారి వెంట ట్యాంకు సమీపంలో తుప్పలు పెరిగిపోయాయి. **- స్థానికులు**

పరిష్కారం: కార్యదర్శి శ్రీనివాసరావు సిబ్బందిని పంపి తుప్పలను తొలగించారు.

– న్యూస్‌టుడే, కొత్తపల్లి

మహారాజశ్రీ కాకినాడ ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జివారి కోర్టులో

E.P.No.74 OF 2024 IN A A C.F.NO. 1 OF 2023

Between:

M/s.Margadarsi Chit Fund Pvt. Limited. Rep.by its Manager. Kakinada. ... Decree Holder

AND

Bezawada Kama Raju Naidu and others ...Judgement Debtor

JDr No. 5 : యర్రంసెట్టి పట్టాభిరామయ్య, S/o. Y.లక్ష్మయ్య, హిందూ, వయస్సు 41 సంవత్సరాలు, ఆక్వా వ్యాపారం, శీల. R/o.డోర్ నంబర్ 3-96, శీల, కాజులూరు మండలం, కాకినాడ జిల్లా

పై నెంబరు అమలు గ్రంథములో డిక్రీ హోల్డర్‌కి రావల్సిన బాకీ వసూలు నిమిత్తము 5th JDr అయిన మీకు శ్రీ కోర్టువారి ద్వారా ఎన్నిసార్లు E.P. Rule 37 నోటీసులు పంపించిన సదరు నోటీసులను మీరు తీసుకోకుండా కాలయాపన చేయుచున్నందున శ్రీ కోర్టువారు ఉత్తర్వు ప్రకారం మీకు ఈ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా మీరు ది. 11-11-2025సం॥ తేదీన ఉదయం గం. 10-30 ని॥లకు పై కోర్టువారి ఎదుట హాజరు అయి మీ అక్షేపణలు ఏమైనా ఉన్నచో తెలియజేసుకోవలసిందిగా ఇందుమూలముగా ఈ ప్రకటన ద్వారా మీకు తెలియజేయడమైనది. మీరు అలా హాజరు కానిచో మీ పరోక్షమందు తీర్మానించబడునని తెలియజేయడమైనది.

PEPAKAYALA RAMAKRISHNA, B.Com., B.L.
MAGAPU CHAITANYA KUMAR, B.A., LL.B.
ADVOCATES
Meher Bhavan, Ramaraopeta, KAKINADA-533 004.
PHONE NUMBER: 8008442888

రూ.37.23 లక్షల ఆదాయం

పెద్దాపురం: తిరుపతి గ్రామంలోని శ్రీశృంగార వల్లభస్వామి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. రూ. 37,23,308 ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నాగేశ్వరరావు, ఫణీంద్రకుమార్, సంధ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

కార్తిక పౌర్ణమి పూజలకు సిద్ధం

గొల్లప్రోలు: కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం పూజలకు ఏర్పాట్లు చేశారు. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, తాటిపర్తి, గాంధీనగర్‌లలోని ఆలయాల్లో సహస్ర దీపార్చన, జ్వాలాతోరణం, స్వామివారి ఊరేగింపు, 25 అడుగుల శివలింగ దర్శనం ఉంటాయని ప్రతినిధులు తెలిపారు.

మహిళల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

సఖి శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ ఛైర్మన్ రామస్వామి

సామర్లకోట, న్యూస్‌టుడే: మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ ఛైర్మన్ రామస్వామి పేర్కొన్నారు. మంగళవారం సామర్లకోటలోని గాంధీబొమ్మ సెంటర్ రైతుభవన్‌లో కమిషనర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో సఖి సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటాయన్నారు. అనంతరం వైద్య సేవలు, రక్త పరీక్షలను వారు పరిశీలించారు. పురపాలిక ఛైర్‌పర్సన్ అరుణ, నాయకులు రాజాసూరిబాబురాజు, శ్రీకాంత్, కుమారస్వామి, జగదీష్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

పైపులైనుకు మరమ్మతులు చేయరేం..

మన చైతన్యం.. జనసౌకర్యం

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: దుర్గాడ ఈబీసీకాలనీలో పైపులైన్ లీకేజీతో రక్షిత నీరు వృథాగా పోతోంది. కాలువ దగ్గరున్న గొట్టం లీకై నీరు మురుగులో కలుస్తోంది. సరఫరా నిలిచిన సమయంలో గొట్టంలోకి మురుగు నీరు చేరి తాగునీరు కలుషితమవుతోంది. గతంలో మరమ్మతులు చేసినా మళ్లీ సమస్య నెలకొందని దుర్గాడకు చెందిన పి. వెంకటేశ్వరరావు 'ఈనాడు'కు తెలిపారు. లీకేజీని వెంటనే అరికడతామని డిప్యూటీ ఎంపీడీవో కుమార్ తెలిపారు.

ప్రకటన

నా క్లయింటు అయిన **పాలిక కరుణ జ్యోతి, D/o.వెంకటరమణ,** పనసపాడు గ్రామం వారి సంజాయిషీపై యావన్మందికి తెలియజేయడమైన దేమనగా.

సామర్లకోట మండలం, పనసపాడు గ్రామంలో గల ఈ దిగువ షెడ్యూల్ దాఖలా ఆస్తిని ది.27-12-2016 సం॥ము తేదీన రాయపూడి బాబురావు, S/o. నాగేశ్వరరావు గార్కి వారి తండ్రి గారైన రాయపూడి నాగేశ్వరరావు మరియు సోదరుడు అయిన రాయపూడి పరమేశ్వరరావు ఇరువురు కలసి శెటిల్‌మెంటు దస్తావేజు నెం.6184/2016 రీత్యా దఖలు పడిన సదరు ఆస్తిని క్రయం పొందుటకు నా క్లయింట్ అగ్రిమెంటు పొందియున్నారు. సదరు ఆస్తిపై ఎవరికైనా ఎటువంటి క్లెయిములు గాని, హక్కులు గాని, ఆక్షేపణలు గాని ఉన్నచో ఈ ప్రకటన తేది నుండి '7' రోజులులోగా నాకు గాని నా క్లయింట్‌కు గాని తెలియపరచగలరు. ఎట్టి అభ్యంతరాలు రాని యెడల సదరు ఆస్తి నిర్వివాదపు, నిష్పేచిగల ఆస్తిగా పరిగణించి నా క్లయింట్, పై ఆసామి వద్ద నుండి క్రయం పొందగలవారని తెలియజేయడమైనది.

షెడ్యూలు: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, సామర్లకోట సబ్ రిజిస్ట్రీ, పనసపాడు గ్రామం తాలుకు సర్వే నెం.244/3లో చ॥లు 75 లేక 62.70 చ.మీ.ల నివేశన స్థలము అందుల డోర్.నెం.3-31/1రు గల ఆర్.సి.సి.రూఫ్ మరియు ఎ.సి.సి. రూఫ్ రేకుల మేడ భవంతికి కొలతలు, హద్దులు వివరం. **తూర్పు:** 27 అ॥లు బందరు శ్యామల గారి ఇల్లు. **పడమర:** 27 అ॥లు రామపూడి భవాని పగైరాల ఇల్లు. **ఉత్తరం:** 25 అ॥లు దారి మార్గము. **దక్షిణం:** 25 అ॥లు కనకాల చిట్టిబాబు గారి స్థలం.

సదరు హద్దుల మధ్యస్థమైన సమస్త యాజిమెంటు హక్కులతో సర్వం సహా.

మేడిశెట్టి సత్యన్నారాయణ, అడ్వకేట్
డో.నెం. 69-7-20/A, బోట్ క్లబ్ ఎదురుగా అమ్మకుటీర్, కాకినాడ. సెల్: 9440032995

పంట నష్టం.. జాబితా సిద్ధం..

– న్యూస్‌టుడే, పిఠాపురం

పొలంలో పంటను పరిశీలిస్తున్న ఏడీఏ స్వాతి

పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో మొంథా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాలుగు రోజులుగా వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల వారీగా పంట నష్టం సర్వే నిర్వహించారు. ప్రస్తుతం సంబంధిత వివరాలను ఆయా గ్రామాల ఆర్‌ఎస్‌కేల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచారు. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఇబ్బందులు ఉంటే తొలగించి మంగళవారం సాయంత్రానికి తుది జాబితా రూపొందించనున్నారు. వీరికి రెండు మూడు రోజుల్లోనే పరిహారం అందించేలా అధికారులు కృషి చేస్తున్నారు. మొంథా తుపాను కారణంగా ఈదురు గాలులకు కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. మరోపక్క ఏలేరు నుంచి రోజుకు 5 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేయడంతో ఎక్కడికక్కడే కాలువ గట్లు తెగి పొలాలు ముంపునకు గురై పంట నష్టం భారీగా ఏర్పడింది. గత వారంలో తుపాను కారణంగా నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసినప్పటికీ ఏలేరు వరదతో మళ్లీ నష్టం అధికమైంది.

వివరాలు ఇలా(నష్టం హెక్టార్లలో)..

మండలం	రైతులు	పంట నష్టం
పిఠాపురం	1082	540.2
గొల్లప్రోలు	2116	778.9
కొత్తపల్లి	2662	1573
పెద్దాపురం	526	281.1
సామర్లకోట	6647	3242.1
కరప	5894	2038.7
తాళ్లరేవు	2645	1155.8
కాకినాడ గ్రామీణం	491	233

వరికి హెక్టారుకు రూ.25 వేలు

పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు వారంపాటు సర్వే నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన దాంతో పోల్చితే పంట నష్ట పరిహారం పెరిగింది. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్షకుల ఆధార్, పట్టాదారు పాసు పుస్తకాలు, బ్యాంకు ఖాతాలతోపాటు నష్టం వివరాలను వ్యవసాయాధికారులు ఆన్‌లైన్ చేశారు.

హెక్టారుకు పెరిగింది(రూ.వేలలో)..

పంట	గతం	ప్రస్తుతం
వరి	17	25
మొక్కజొన్న	12	15
పత్తి	17	25
అపరాలు	10	12

ప్రతి రైతుకు అందిస్తాం..

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరహారం అందించేలా కృషి చేస్తున్నాం. సర్వే ప్రక్రియ పూర్తిచేస్తే రైతులకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు మూడు రోజుల్లో ఖాతాలకు పరిహారం జమవుతుంది.

- పి.స్వాతి, ఏడీఏ, పిఠాపురం

ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్

పిఠాపురం బ్రాంచి, పిఠాపురం, ఫోన్: 08869-252522

APPENDEX IV [RULE 8(1)]

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తుల కొరకు)

ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, పిఠాపురం బ్రాంచి యొక్క అధీకృత అధికారి 'సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంటరెస్ట్ చట్టము 2002' క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంటు) రూల్స్ 2002 అందలి రూల్ 3' తో కలిపి చదువవలసిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఋణబకాయిలు తిరిగి చెల్లించవలసినదిగా ఋణగ్రహీతలు/కో-ఆబ్లిగెంట్స్/గ్యారంటార్లను కోరుతూ దిగువ తెలిపిన తేదీలలో డిమాండ్ నోటీసులు జారీ చేసియున్నాము.

ఋణగ్రహీత పేరు	13(2) డిమాండ్ నోటీసు జారీ చేసిన తేది	అప్పుల బాకీ మొత్తము
1) శ్రీ మాతా రాంబాబు, తండ్రి : శేషారావు 2) శ్రీమతి మాతా సత్యవతి, భర్త : రాంబాబు 3) శ్రీ మాతా చందు, తండ్రి : రాంబాబు	06-08-2025	Rs.4,67,344/- as on 31-07-2025
సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసును జారీ చేసిన తర్వాత ఋణగ్రహీత రూ. 30,000/- మాత్రమే చెల్లించారు. సాంకేతిక కారణాల వలన ఇంతకు ముందు జారీ చేసిన స్వాధీన ప్రకటనను విత్‌డ్రా చేయుడమైనది. **తనఖా పెట్టిన స్థిరాస్థివివరము:** కాకినాడ జిల్లా, ఉప్పాడ కొత్తపల్లి మండలం, మూలపేట గ్రామంలోని కె.ఎస్.ఈ.జెడ్. కోలనీ, సర్వే నెం. 46లోగల కాకినాడ ఎస్.ఈ.జెడ్. ఆర్ & ఆర్ కోలనీలో అప్రూడ్ లేఅవుట్, ఎల్.పి. నెం. 01/2010 (VKPCPIR SDA), తేది 26-02-2010 గాగల ప్లాట్ నెం. 46, డోర్ నెం. 1-41గా ఉన్నటువంటి ఆర్.సి.సి. ప్లాట్ ఇల్లు. **హద్దులు:** తూర్పు : ప్లాట్ నెం. 57, దక్షిణం : ప్లాట్ నెం. 45, పడమర : రోడ్డు, ఉత్తరం : ప్లాట్ నెం. 47 మొత్తం విస్తీర్ణం : 180 చ॥గజములు		
1) శ్రీ యండపల్లి సత్యనారాయణ (మరణించారు), తండ్రి : వీరన్న 2) శ్రీమతి యండపల్లి నాగమణి, భర్త : (లేటు) సత్యనారాయణ 3) శ్రీ యండపల్లి ప్రసాద్, తండ్రి : (లేటు) సత్యనారాయణ (వ. నెం. 1 కు వ. నెం. 2, 3 వారు లీగల్ హైర్స్ మరియు కోఆబ్లిగెంట్స్‌గాను ఉన్నారు)	21-08-2025	Rs.3,61,721/- as on 31-07-2025
తనఖా పెట్టిన స్థిరాస్థివివరము : కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం, పి. రాయవరం గ్రామం, రాజుల వీధిలోని సర్వే నెం. 232లో వార్డు నెం. 1, డోర్ నెం. 1-4 గా గల టైల్డ్ రూఫ్ ఇల్లు కలిగిన ఆస్తి. **హద్దులు :** తూర్పు : సాగిరాజు వెంకటపతిరాజు గారికి చెందిన ఖాళీ స్థలం, దక్షిణం : కాలువ, పడమర : అడబాల సత్యనారాయణ గారికి చెందిన ప్రహరీ గోడ, ఉత్తరం : సాగిరాజు చిన్నంరాజు గారికి చెందిన ఖాళీ స్థలం. మొత్తం విస్తీర్ణం : 242 చ॥గజముల స్థలం		

ఋణగ్రహీతలు/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీతలు/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా సదరు రూల్స్ యొక్క 8వ రూల్‌తో కలిపి చదువుకోవల్సిన సదరు యాక్ట్ యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ దిగువ సంతకందారు తేది 31-10-2025 న పై సుదహరించిన ఆస్తులపై స్వాధీనత తీసుకొనియున్నాము.

కావున సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలు/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లుకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్థులతో ఎట్టి లావాదేవీలు జరుపరాదు, మరియు సదరు ఆస్థులకు సంబంధించిన ఎట్టి లావాదేవీలైనా పైన ప్రకటనలో తెలిపిన మొత్తానికి మరియు దానిమీద దర్శిలా వడ్డీ మరియు ఖర్చులకు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, పిఠాపురం బ్రాంచి, పిఠాపురం వారి చార్జీలకు లోబడి ఉంటాయి.

తేది : 04-11-2025, పిఠాపురం

అధీకృత అధికారి, పిఠాపురం బ్రాంచి

మీ జాగ్రత్తే..ఎదుటివారి ప్రాణాలకు భరోసా

తుని గ్రామీణం: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీరు జాగ్రత్తగా వాహనాలు నడిపితే ఎదుటివారి ప్రాణాలకు భరోసా ఉంటుందని కోటనందూరు ఎస్సై రామకృష్ణ ఆటోడ్రైవర్లను ఉద్దేశించి అన్నారు. ఆటో డ్రైవర్లతో మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రదర్శన

రౌతులపూడి: మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మిద్దామంటూ మండల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. ఏపీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో అధికారులు రాయ్, అనిల్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు వివరించారు. మాదకద్రవ్య రహితంగా దేశాన్ని ఉంచేందుకు సహకరించాలని కోరారు.

తుని

• తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

ఏలేరుకు తగ్గుతున్న వరద

ఏలేశ్వరం: ఎగువ నుంచి ఏలేశ్వరంలోని ఏలేరుకు వస్తున్న వరద నీరు మంగళవారం నెమ్మదించింది. పరివాహక ప్రాంతం నుంచి 3175 క్యూసెక్కుల మేరకు ప్రవాహం వచ్చింది. ఏలేరు పూర్తి సామర్థ్యం 86.56 మీటర్లు (24.11 టీఎంసీలు.). ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 85.61 మీటర్ల స్థాయిలో 22.18 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. దిగువ ప్రాంతానికి 3 వేల క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు తరలిస్తున్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖ అవసరాలకు 175 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ. 10 - మ. 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

రోడ్డు అంచులు పటిష్ఠం చేయాలి

సమస్య: మండలంలోని పేరవరంలో ర.భ.శాఖ రహదారి అంచులు ప్రమాదకరంగా మారాయి. పంట కాలువ సమీపంలో ఉన్న రోడ్డు కోతకు గురవుతోంది. అధికారులు సమస్యను పరిష్కరించాలి. **- రాంబాబు, పేరవరం.**

సమాధానం: రహదారి అంచులు పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడతాం. **- రామరాజు వర్మ, డిప్యూటీ ఎంపీడీవో, ఏలేశ్వరం.**

అడుగుకో గుంతతో ప్రధాన రహదారి

సమస్య: కత్తిపూడి నుంచి శంఖవరం వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నాం. **- రామకృష్ణ, ప్రయాణికుడు**

సమాధానం: రహదారి నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు విడుదల కావాల్సి ఉంది. **- కిశోర్, ఎంపీడీవో, శంఖవరం.**

పరిసరాల అధ్వానం

సమస్య: వేమవరం పంచాయతీ సమీపంలో పరిసరాలు అధ్వానంగా ఉంటున్నాయి. **- బాబూరావు, గ్రామస్థుడు**

సమాధానం: పంచాయతీ సిబ్బందికి తెలియజేసి చెత్తకుప్పలు తీయిస్తాం. **- అప్పారావు, పంచాయతీ కార్యదర్శి**

– న్యూస్‌టుడే, ఏలేశ్వరం,శంఖవరం, తొండంగి

వెక్కిరించిన విధిని ధిక్కరించి..!

ఉపాధ్యాయులుగా రాణిస్తున్న అంధులు

న్యూస్‌టుడే – తుని, తుని పట్టణం

కంటి చూపులేదని ఏమాత్రం కలత చెందలేదు. ఎలాగైనా జీవితంలో తాము అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలవాలనుకున్నారు. కష్టపడి చదువుకుని భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. తుని పట్టణంలోని పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఇద్దరు అంధ ఉపాధ్యాయులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

పుట్టుకతో కంటిచూపు లేకున్నా...

తుని పట్టణంలోని పాతబజారు ప్రాంతానికి చెందిన సిట్ల తిరుమల మాణిక్యం పుట్టుకతోనే అంధురాలు. కష్టపడి బీఏ, డీఎడ్ పూర్తి చేశారు. 2016లో రామచంద్రాపురం పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరారు. రెండేళ్ల అక్కడ పని చేసిన తర్వాత తుని పట్టణానికి బదిలీపై వచ్చారు. ప్రస్తుతం వీటీ స్ట్రీట్‌లోని ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులకు బోధిస్తున్నారు. తనకున్న జ్ఞాపకశక్తితో ఓసారి ఎవరైనా చదివి వినిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకుని తరగతిలో విద్యార్థులకు బోధిస్తున్నారు. బోర్డుపై ఆయా పాఠ్యాంశాలు రాసేందుకు సోదరిని సహాయక ఉపాధ్యాయురాలిగా నియమించుకున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లోని అంశాలు వినడం, తిరిగి సమాధానం చెప్పడం ఇతర అంశాలన్నీ ఆమె స్వయంగా చేసుకుంటున్నారు.

విద్యార్థులకు బోధిస్తున్న తిరుమల మాణిక్యం

పాఠ్యాంశాలు చెబుతున్న గిరిబాబు

చూపు మందగిస్తున్నా..

కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలేనికి చెందిన అంకంరెడ్డి గిరిబాబు ప్రస్తుతం తుని పట్టణంలో నివాసం ఉంటూ వీరవరపుపేటలోని పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బీఎస్సీ, డీఎడ్ 2009లో పూర్తి చేయగా కొన్నేళ్లకు రెటీనా సమస్యతో చూపు మందగిస్తూ వచ్చింది. అయినా కష్టపడి ఎలాగైనా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో 2017 డీఎస్సీ రాసి ఎంపికయ్యారు. గరువువీధిలోని మెయిన్ బజార్ పాఠశాలలో కొన్నేళ్లు పనిచేసి తర్వాత వీరవరపుపేట బదిలీ అయ్యారు. పాఠ్యాంశాలు విని పిల్లలకు బోధిస్తుండగా, బోర్డుపై రాసేందుకు సహాయకురాలిని నియమించుకున్నారు.

ప్రతి ఇంటికి సురక్షిత నీరు: నెహ్రూ

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి ఇంటికి శుద్ధిచేసిన నీటిని అందించి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటానని తితిదే పాలకవర్గ సభ్యులు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. కాట్రావులపల్లిలో గ్రామ తెదేపా అధ్యక్షుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నాయకులు అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు పాల్గొన్నారు.

పకడ్బందీగా పీ 4 అమలు

పీ-4 ప్రణాళికను నియోజకవర్గ పరిధిలో సమర్థవంతంగా అమలుచేయాలని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. క్యాంపు కార్యాలయంలో కార్యాచరణ సిబ్బందితో మంగళవారం సమావేశమయ్యారు. మల్లిసాల గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై విశ్లేషించారు. ప్రణాళిక అధికారి సత్యనారాయణ, ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయవాది ఛాంబర్ ప్రారంభం

గోకవరం రోడ్డులో శివపార్వతి కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల ఛాంబర్‌ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్‌లు ప్రారంభించారు. న్యాయవాదులు వేగి భద్రం, గవర సుధాకర్,ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను చేపట్టారు.

ఉద్యోగుల సేవలకు గుర్తింపు: మాజీమంత్రి యనమల

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: అత్యవసర సమయంలో ఉద్యోగులు అందించే సేవలకు గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇటీవల మొంథా తుపాను సమయంలో పెరుమాళ్లపురం గ్రామ కార్యదర్శి వీరలక్ష్మీ అందించిన సేవలకు రాష్ట్రస్థాయిలో మొంథా ఫైటర్స్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఆమెను తేటగుంట పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభినందించారు. ఏపీ ఎన్‌జీజీవో అధ్యక్షుడు సత్యనారాయణ, మండల పరిషత్తు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వీరలక్ష్మిని అభినందిస్తున్న మాజీ మంత్రి యనమల

‘ఖాళీగా ఉన్న సీలింగ్ భూములను పేదలకివ్వాలి’

గండేపల్లి, న్యూస్‌టుడే: అర్హులైన పేదలకు నిరుపయోగంగా ఉన్న భూమిని ఇవ్వాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. జడ్.రాగంపేట గ్రామంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేట, కాకినాడ, రంపచోడవరం నిర్వహించే సభలను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు రాంబాబు, అంజిబాబు, సతీష్, దుర్గాదేవి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

నేడు రామలింగేశ్వరస్వామి తెప్ప మహోత్సవం

తొండంగి, న్యూస్‌టుడే: తొండంగిలో కొలువై ఉన్న రాజరాజేశ్వరీ రామలింగేశ్వర స్వామి వారి తెప్ప మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ పూజారి ఫణిశర్మ తెలిపారు. ఉత్తరాన ఉన్న కోనేటి చెరువులో మూడుసార్లు విహారం చేయిస్తారు. బుధవారం ఉదయం స్వామి వారికి అభిషేకం, కుంకుమ పూజ, రాత్రికి తెప్పోత్సవం నిర్వహిస్తారు.

తొండంగి: అలంకరణలో శివుడు

శివతాండవం..

తుని గ్రామీణం: కుమ్మరిలోవ కాశీతపోవనం ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామిజీ శాస్త్రోక్తంగా ధాత్రిదామోధర పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం కార్తికపౌర్ణమి సందర్భంగా విశేషపూజలు నిర్వహించనున్నారు.

ఏలేశ్వరం: ఏలేశ్వరంలోని ప్రసిద్ధ శ్రీ అనంతలక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం గణపతి పూజ జరిగింది. అన్నవరం దేవస్థానం స్వచ్ఛంద ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో 58 మంది భక్తులు సత్యదీక్షలు స్వీకరించారు.

రౌతులపూడి : రౌతులపూడి శివాలయం ప్రాంగణంలో అయ్యప్పస్వామి మాలధారులకు మంగళవారం పంపనబోయిన బాజ్జి, గోవిందు, శ్రీనులు అన్నదానం ఏర్పాటుచేశారు. రోజూ మాలధారులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు.

స‘కళ’ వైభవంగా...సదాశివుడు విచ్చేయగా..

ప్రత్తిపాడు: ధర్మవరంలో మంగళవారం ఊరంతా సందడి నెలకొంది. గ్రామంలో శ్రీగౌరీశంకరుల వార్షికోత్సవం జరిగింది. అట్లతద్దెకు గౌరమ్మను కొలువు దీర్చిన గ్రామస్థులు కార్తిక పున్నమికి సాంబశివుని తీసుకొచ్చే వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి రోజున కత్తిపోటు వేషంతో పగటి పూట పౌరాణిక సందడికి తెరపడుతుంది. అనంతరం గ్రామస్థులు పున్నమి నోములో నిమగ్నమవుతారు.

అన్ని దారులు అన్నవరం వైపే..

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ వేడుక బుధవారం జరగనుంది. సుమారు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన తొలిపావంచాల వద్ద నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచే భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు. గ్రామంలోని ప్రధాన రహదారి, జాతీయ రహదారి, బెండపూడి గ్రామానికి ముందు పోలవరం కాలువ గట్టు, మీదుగా రత్న, సత్యగిరుల చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు. తొలిపావంచాల వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. ఉదయం 8 గంటలకు పల్లకీలో స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. 8.2 కిలోమీటర్లు సాగే గిరిప్రదక్షిణలో భక్తులకు ఆహారం, పండ్లు, తాగునీరు అందించేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లపై సమీక్షిస్తున్న ఆర్‌జేసీ త్రినాధరావు, ఈవో సుబ్బారావు, ఛైర్మన్ రోహిత్

టోల్‌గేట్ వద్ద గుత్తేదారు, ఆటోడ్రైవర్లకు మధ్య వాగ్వాదం

కొండపై ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి నిద్రిస్తున్న భక్తులు

సంపద కేంద్రం నిర్వహణ మరిచారు..

‘స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్’ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అందులో భాగంగా సంపద కేంద్రాలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆచరణలో కొన్ని గ్రామాల్లో వీటిని అలంకారప్రాయంగా ఉంచారు. గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామంలో నిర్మించిన నాటి నుంచి సంపద కేంద్రాన్ని పంచాయతీ అధికారులు గాలికొదిలేశారు. దీంతో ఈ కేంద్రం నిరుపయోగంగా మారింది. – న్యూస్‌టుడే, గండేపల్లి

కాలువలు నిర్మించరూ..!

శంఖవరం మండలం కత్తిపూడి నాలుగో వార్డులో రోజూ రహదారిపై మురుగు ప్రవహిస్తుంది. డ్రెయినేజీలు లేక వాడకపు నీరు రహదారిపైకి చేరుతుంది. వర్షం కురిస్తే వార్డు ప్రజల బాధలు వర్ణణాతీతం. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని వాహనచోదకులు పేర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. – న్యూస్‌టుడే, శంఖవరం

హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేయాలి

తొండంగి-హెచ్.కొత్తూరు వెళ్లే దారిలో నూకన్న చెరువు సమీపంలో ప్రమాదకర మలుపు ఉంది. ఈ మలుపు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడంతో కొత్తగా వచ్చిన వారు మలుపును గుర్తించక వేగంగా వెళ్లి గాయపడుతున్నారు. ర.భ శాఖ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తొండంగి

బస్సులు ఆపకుంటే కళాశాలలకు ఎలా వెళ్లేది?

జగ్గంపేట గ్రామీణం: కాట్రావులపల్లి-తిమ్మాపురం జంక్షన్ వద్ద అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుకు అడ్డుగా కూర్చుని వాహనాలను నిలుపుదల చేశారు. ఈ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ తదితర ప్రాంతాల్లో చదువుల కోసం రోజూ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో గోకవరం, ఏలేశ్వరం డిపోలకు చెందిన బస్సులు రాకపోకలు సాగిస్తున్నా ఆపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, ఎస్సై రఘునాథరావు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్ మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సమస్య నెలకొంటోందన్నారు. బస్సులను అందుబాటులో ఉంచేవిధంగా చర్యలు చేపడతామన్నారు.

బస్సును అడ్డగించి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు

రాష్ట్రస్థాయి పోటీలకు వి.కొత్తూరు విద్యార్థులు

తుని గ్రామీణం: వి.కొత్తూరు జడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం అప్పారావు తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన వాలీబాల్, రగ్బీ పోటీల్లో పాల్గొన్న జి.వరహాలబాబు, ఆర్.హరిణి, ఎన్.అరుణలు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. 7, 8 తేదీల్లో గన్నవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారని తెలిపారు. పీడీ లోవలక్ష్మీని, విద్యార్థులను ఆయనతోపాటు పాఠశాల ఎస్‌ఎంసీ ఛైర్మన్ రాంబాబు, గ్రామ పెద్దలు అభినందించారు.

పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం అప్పారావు

మాక్ అసెంబ్లీకి వెళ్లనున్న తుని విద్యార్థిని

తుని, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థిని బోడపాటి రమ్యప్రియ రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ఎంపికయ్యారని పట్టణంలోని బ్యాంకుకాలనీలో ఉన్న ఎస్‌సీఎస్‌ఆర్‌ఎం పురపాలక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం హేమలత తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో మంగళవారం పట్టణంలోని రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, ఇతర పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. దీంతో ఆ విద్యార్థినిని 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఎంపికచేశారన్నారు.

ఆకట్టుకున్న చిన్నారుల స్నాతకోత్సవం

తుని పట్టణం: విద్యార్థుల స్నాతకోత్సవం అందరినీ ఆకట్టుకుంది. శ్రీప్రకాష్ విద్యాసంస్థల్లో మంగళవారం పెద్ద బాలవనం (యుకేజీ) పూర్తిచేసిన చిన్నారులకు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ పట్టాలు అందించారు. భావిప సౌత్‌జోన్ బృందాగాన పోటీల్లో ప్రతిభచూపిన విద్యార్థులను విద్యాసంస్థల కోశాధికారి చిట్టూరి రామసీత సత్కరించారు.

కాలువలో మృతదేహం గుర్తింపు

ప్రత్తిపాడు: రౌతుపాలెం సమీపంలోని ఏలేరు కాలువలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. ఎస్సై లక్ష్మీకాంతం కథనం ప్రకారం.. పెద్దిపాలెం గ్రామానికి చెందిన బుద్దాల శ్రీను(32) ఉపాధినిమిత్తం కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. పింఛను కోసం గ్రామానికి వచ్చిన అతను 2న హైదరాబాద్ వెళ్తున్నానని ఇంటి నుంచి వచ్చేశారు. ఏలేరు ఎడమ కాలువలో మృతదేహంగా లభ్యమయ్యాడు.. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ పడినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడికి భార్య చిన్నారి, కొడుకు, కూతురు ఉన్నారు.

చెకుముకిలో విద్యార్థుల ప్రతిభ

ప్రత్తిపాడు, రౌతులపూడి, జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక, యూటీఎఫ్ సంయుక్తంగా ప్రత్తిపాడులో మండల స్థాయి పోటీ పరీక్ష మంగళవారం నిర్వహించాయి. ప్రభుత్వ పాఠశాలలు జూనియర్స్ విభాగంలో పెద్దిపాలెం జడ్పీహెచ్‌ఎస్, టి.రాయవరం ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించాయి. సీనియర్స్ విభాగంలో ఒమ్మంగి, చినశంకర్లపూడి ఉన్నత పాఠశాలలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ప్రైవేటు పాఠశాలు జూనియర్స్ విభాగంలో ధర్మవరం ఆదర్శ విద్యాలయ, ఒమ్మంగి శ్రీభారతి విద్యానికేతన్, సీనియర్స్ విభాగంలో ధర్మవరం శ్రీప్రతిభ విద్యాలయ, ప్రత్తిపాడు అఖిల్ స్కూలు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించాయి. ● రౌతులపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో జేవీవీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. సీనియర్ విభాగంలో జడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ విభాగంలో గిడజాం పాఠశాల విద్యార్థులు, సెయింట్ థామస్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ● జగ్గంపేట ప్రభుత్వ హైస్కూల్, భాష్యం, శ్రీఅమృత విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు జేవీవీ మండల అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులకు యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు బహుమతులు అందజేశారు.

ప్రత్తిపాడు: చెకుముకి పరీక్షల విజేతలతో ఉపాధ్యాయులు

విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్ చెన్నారావు

రెజ్లింగ్‌లో రాణించారు..

జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో ఆక్నులో 3న నిర్వహించిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ సెలక్షన్‌లో జగ్గంపేట డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డి.చెన్నారావు తెలిపారు. కళాశాల స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి రాయుడు శ్రీను శిక్షణలో మొదటి సంవత్సరం విద్యార్థి వై.కృష్ణార్జున్, ఎం.దుర్గాప్రసాద్ రెజ్లింగ్ (కుస్తీ) 57 కిలోల విభాగంలో పోటీపడగా ప్రథమ, తృతీయ స్థానాల్లో కైవసం చేసుకున్నట్లు తెలిపారు. గోల్డ్‌మెడల్ సాధించిన కృష్ణార్జున జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. 2026లో ఛండీగఢ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు.

విద్యాసంస్థలో పర్యవేక్షణ తప్పనిసరి

తుని, న్యూస్‌టుడే: ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యాశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నాయకులు ఉదయ్‌కుమార్, చరణ, సీపీఎం తుని నాయకులు ఎన్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇటీవల అనేక పాఠశాలల్లో విద్యార్థుల ఘటనలు బాధాకరమన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయన్నారు. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రకటనలో ప్రభుత్వానికి సూచించారు.

ప్రతికూల వాతావరణంతో దళారులకు ధాన్యం విక్రయం

గండేపల్లి: ముసురు రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్న పంటను ఒబ్బిడి చేసుకోవడానికి రైతులు సన్నద్ధమయ్యారు. రహదారి వెంబడి గండేపల్లి, మురారి, మల్లేపల్లి గ్రామాల్లో వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోసిన పంటను కోసినట్టే రహదారిపై బస్తాల్లో కట్టి దళారులకు విక్రయిస్తున్నారు. బస్తా రూ.1440 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.

స్వదేశీ వస్తువుల వినియోగంతో సమగ్రాభివృద్ధి

ప్రత్తిపాడు, కిర్లంపూడి, న్యూస్‌టుడే: స్వదేశీ వస్తువుల వినియోగానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని భాజపా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ పిలుపునిచ్చారు. ప్రత్తిపాడులో భాజపా ప్రవాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. నాయకులు సింగిలిదేవి సత్తిరాజు, ఉషారాణిలతో కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ● సోమరాయణింపేటలో మండల భాజపా అధ్యక్షుడు శరకణం రాజబాబు అధ్యక్షతన ప్రవాస్‌యోజన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. నాయకులు కామినేని జయశ్రీ, అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ, కార్యకర్తలు గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. స్వదేశీ వస్తువులను వాడదామంటూ ప్రతిజ్ఞ చేశారు.

ప్రత్తిపాడులో కరపత్రాలు పంచుతున్న భాజపా అధికార ప్రతినిధి రవికిరణ్ తదితరులు

గాలి వీస్తే.. కరెంట్ కష్టాలు తప్పవు

వినియోగదారులకు తప్పని అవస్థలు

విద్యుత్తు శాఖ గణాంకాలిలా..

మండలం	కనెక్షన్లు	ఉపకేంద్రాలు
గండేపల్లి	16,669	6
జగ్గంపేట	23,404	5
రౌతులపూడి	15,650	1
ఏలేశ్వరం	23,485	3
కిర్లంపూడి	18,708	3
ప్రత్తిపాడు	21,351	2
శంఖవరం	11,126	1
తుని	20,404	3
అన్నవరం	12,571	6
కోటనందురు	12799	2

గండేపల్లి, న్యూస్‌టుడే: రోజువారి వినియోగంలో విద్యుత్తు వినియోగం కీలకంగా మారింది. ఆచరణలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వాతావరణ మార్పులకే గంటలకొద్దీ విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రామాల్లో సమస్యలున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవిస్తున్నా సకాలంలో స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పత్తాలేని లైన్‌మెన్లు

ఇటీవల మొంథా తుపానుతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల తీగలు తెగడం, గృహాలకు వెళ్లే విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో లైన్‌మెన్లు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండేపల్లి మండలంలో ఆ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క లైన్‌మెన్ ఇద్దరు చొప్పున ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని మరమ్మతులు చేయిస్తున్నారని, వారు వినియోగదారుల నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్న గండేపల్లి సబ్‌స్టేషన్

ప్రైవేట్ వ్యక్తులతో చేయిస్తే చర్యలు

ప్రతి శనివారం చెట్లకొమ్మల తొలగింపు, వైర్ల నిర్వహణ చేస్తాం. ఈసారి ముందస్తు సమాచారం ఇచ్చి పనులు చేసేందుకు కృషి చేస్తాం. ప్రతి గ్రామానికి లైన్‌మెన్లు సరిపడా ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులతో పనిచేయించినా, వారు అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటాం. – కిరణ్ కిషోర్ ఏఈ, గండేపల్లి

పేదల ఆకలి తీర్చేందుకు..

జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: అందరికీ అన్నంపెట్టి ఆకలి తీర్చే డొక్కా సీతమ్మ అందరికీ ఆదర్శమని భూపతి ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. జగ్గంపేట పాతపోలీసు స్టేషన్ ఆవరణలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు: ఏడీఏ

తుని గ్రామీణం: వరి పంటలో మోతాదుకు మించి ఎరువులు వాడితే పంటల్లో తెగుళ్లు వ్యాప్తిచెందుతాయని ఏడీఏ చంద్రశేఖర్ అన్నారు. కోటనందూరు మండలం సురపురాజుపేటలో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించారు. ఏఈవో జగ్గఅప్పారావు, రైతులు పాల్గొన్నారు.

ఇసుకాసురులకు ఝలక్

■ టెండర్లు రద్దు చేసిన కలెక్టర్

ఈనాడు, కర్నూలు, ఆలూరు గ్రామీణం, హొళగుంద, న్యూస్‌టుడే : ఇసుక రీచ్‌లను అడ్డగోలుగా దక్కించుకునేందుకు గుత్తేదారులు చేసిన ప్రయత్నాలకు ఉన్నతాధికారులు అడ్డుకట్టేశారు. తక్కువ ధరలతో కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో టెండర్లను పరిశీలించిన కలెక్టర్ వాటిని రద్దు చేశారు. ముద్దటమాగి, నాగలదిన్నె, నందవరం మండలంలోని గంగవరం, జొహరాపురం గ్రామాల పరిధిలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించింది. అక్కడ తవ్వకం, రవాణా, నిల్వ, లోడింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు గత నెలలో టెండర్లు పిలిచారు. అదే నెల 23వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. అధికారులు సూచించిన విధంగా ఆయా రీచ్‌లలో ఇసుక తవ్వి ఒకచోటికి చేర్చి అక్కడ నిల్వ చేసి లోడింగ్ నిర్వహించేందుకు వ్యయమవుతుంది. నాగలదిన్నె రీచ్‌కు 11, ముద్దటమాగి రీచ్‌కు 5, జొహరాపురం రీచ్‌కు ఆరుగురు టెండర్లు దాఖలు చేశారు. నాగలదిన్నెలో టన్ను ఇసుక లోడ్ చేసేందుకు అతితక్కువగా ఒకరు రూ.6.90కు కోట్ చేశారు. ముద్దటమాగిలో రూ.8, జొహరాపురంలో కేవలం 90 పైసలకే టన్ను ఇసుక లోడ్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇసుక తవ్విన దగ్గరి నుంచి అన్ని ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటే టన్ను ఇసుక లోడ్ చేసేందుకు సగటున రూ.25 ఖర్చవుతుంది. అందుకు భిన్నంగా గుత్తేదారులు అతితక్కువ ధరకే లోడ్ చేస్తామని ముందుకు రావడం గమనార్హం.

పున్నమి వెలుగులు

కార్తిక పౌర్ణమి నేపథ్యంలో నగరంలోని ప్రధాన ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం వినాయక ఘాట్ వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు సాంస్కృతికం

కడుపు కోత.. కాసుల మోత

● విచ్చలవిడిగా శస్త్రచికిత్సలు
● ప్రైవేటు ఆసుపత్రులకు తాఖీదులు

1 జొహరాపురంలోని ఓ నెట్‌వర్క్ ఆస్పత్రిలో 791 ప్రసవాలు జరగ్గా అందులో 588 మందికి శస్త్రచికిత్సలు చేశారు.

2 కర్నూలు ఎ.క్యాంపులోని ఓ ఆస్పత్రిలో 351 ప్రసవాలు జరగ్గా అందులో 315 వరకు సిజేరియన్లే ఉన్నాయి.

ఇవన్నీ గత ఏడు నెలల లెక్కలే. ఉమ్మడి జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడి సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. వివిధ కారణాలు చెప్పి ‘కత్తెర’ వేస్తున్నారు. ఆయా ఆసుపత్రులకు తాఖీదులు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడాదికి 65 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇందులో ప్రైవేటులో 30 వేల వరకు ఉంటున్నాయి. ప్రసవ ద్వారం చిన్నదిగా ఉన్నా.. బిడ్డ అడ్డం తిరిగినా.. గర్భసంచిలో తగినంత ఉమ్మనీరు లేకపోయినా, నెలలు నిండినా కాన్పయ్యే అవకాశం లేకపోతే వైద్యులు శస్త్రచికిత్స (సిజేరియన్) చేసి పురుడు పోయాల్సి ఉంటుంది. దీన్నే అవకాశంగా తీసుకొని ఆపరేషన్లు చేస్తున్నారు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 70-80 శాతం వరకు సిజేరియన్లే ఉంటున్నాయి. ఉమ్మనీరు తగ్గింది వెంటనే పురుడు పోయాలి.. లేదంటే బిడ్డకు ప్రమాదమని భయపెడుతున్నారు. ఆస్పత్రి స్థాయిని బట్టి రూ.25 వేలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.50 వేలు, క్లిష్టమైన శస్త్రచికిత్సలకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.

–న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

ప్రైవేటు ఆసుపత్రులు 200
గైనిక్ వైద్యాలయాలు 50
ఏడాదికి ప్రసవాలు 30 వేలు

సంవత్సరం	సాధారణం	శస్త్రచికిత్స
2022-23	25,432	26,870
2023-24	31,702	23,500
2024-25	39,447	38,706
2025 అక్టోబరు	17,050	15,221

● శస్త్రచికిత్సల పేరుతో పెద్దఎత్తున నగదు వసూలు చేస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో జిల్లాలో ఐదు ఆస్పత్రులను గుర్తించి ఆ వివరాలను నంద్యాల జిల్లా వైద్యాధికారులకు పంపారు. వారు వచ్చి విచారణ జరపాల్సి ఉంది.

“ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు అధికంగా ఉన్నాయి. అలాంటి వాటికి తాఖీదులిచ్చి విచారణ చేయిస్తాం. కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా వైద్యాధికారులు.. నంద్యాల జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లా వైద్యాధికారులు విచారణ చేస్తారని” కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వో డా.భాస్కర్ తెలిపారు.

కాసుకుక్కుర్చున్నారు

● తెలంగాణ రాష్ట్రం అలంపూర్ మండలం లింగన్‌వాయికి చెందిన అనిత ప్రసవం కోసం పది రోజుల కిందట కర్నూలు ఎ.క్యాంపులోని ఓ ప్రైవేటు గైనిక్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఇందుకు రూ.లక్ష వరకు వసూలు చేశారు. శిశువుకు ఆరోగ్యం బాగోలేదంటూ గత పది రోజులుగా ఆస్పత్రిలో ఉంచారు. దీనికి మరో రూ.లక్షల వరకు బిల్లు వేశారు. ఇదే ఆస్పత్రిలో ఉల్చాలకు చెందిన ఓ మహిళకు మూడు రోజుల కిందట శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. దీనికి సుమారు రూ.75 వేల వరకు తీసుకున్నారు.

● ఆశాలు, ఏఎన్ఎంలు కేసులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపితే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ ఇస్తున్నారు. పలువురు ఆర్ఎంపీలు సైతం కాసులకు కక్కుర్తి పడి బాధితులను ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. 40 శాతం కమీషన్ ఇస్తున్నారు.

ఆరోగ్యానికి ముప్పే

గర్భిణులకు మొదటిసారి ఆపరేషన్ చేస్తే రెండో ప్రసవానికి తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మూడోసారి కోత కోస్తే తల్లి ప్రాణానికే ముప్పు ఉంటుంది. ఆపరేషన్ చేయించుకున్నవారిని వివిధ ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. భవిష్యత్తులో వివిధ గైనిక్ సమస్యలు వస్తాయి. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి.

ప్రభుత్వ బడి ప్రకృతి ఒడి

చుట్టూ పచ్చదనం.. నేలపై పరుచుకొన్న పచ్చిక.. ఆ పక్కనే గలగల పారే సెలయేళ్లు.. వాటి మధ్య అక్షరాలు నేర్చుకుంటున్న విద్యార్థులు.. ఇదేదో పూర్వకాలం నాటి గురుకులం కాదు. ఓ ఉపాధ్యాయుడు తన ఆలోచనలు ‘రంగు’రించి ప్రభుత్వ బడిని ప్రకృతి ఒడిగా మార్చి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఆస్పరి మండలం ముత్తుకూరుకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీరంగకు చిత్రలేఖనం అంటే మక్కువ. 2010లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. అర్దగేరి, చిన్నహోతురు, చొక్కనహళ్లి పాఠశాలల్లో పని చేశారు. అక్కడ గోడలకు బొమ్మలేసి పాఠ్యపుస్తకాల్లా మార్చేశారు. ఇందుకు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. ఇటీవల బదిలీల్లో దూదేకొండ పాఠశాలకు వెళ్లారు. అక్కడి గోడలు పాఠాలు చెప్పేలా తీర్చిదిద్దుతున్నారు. – న్యూస్‌టుడే, ఆస్పరి

బతకాలని ఉందయ్యా

■ చలికి వణికిపోతున్న నిరాశ్రయులు

రైల్వేస్టేషన్ సమీపంలో విభాగినిపైనే నిరాశ్రయులు

దాతలిచ్చిన ఆహారాన్ని తింటూ

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే : పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం వసతిగృహాలను ఏర్పాటు చేసింది. వీటి బాధ్యతను పురపాలక సంఘాలకు అప్పగించింది. కర్నూలు నగరంలో రెండు కేంద్రాలున్నాయి. వసతులు అధ్వానంగా ఉంటుండటంతో చాలామంది వీటిల్లో ఉండేందుకు సుముఖత చూపడం లేదు.

❒ లక్ష జనాభా ఉంటే ఒక రాత్రి బస కేంద్రాన్ని నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేయాలని 2010లోనే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసింది. ఆయా కేంద్రాన్ని 24 గంటలపాటు తెరిచే ఉంచాలి. వారికి కావాల్సిన నీరు, ఆహారం, పారిశుద్ధ్యం, పరుపులు, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు కల్పించాల్సి ఉంది.

❒ నగర పరిధిలో 8 నిరాశ్రయుల వసతి కేంద్రాలు ఉండాలి. కానీ ప్రస్తుతం రైల్వేస్టేషన్ సమీపంలో ఒకటి, శ్రీరామనగర్‌లో మరో కేంద్రం ఉంది. ఈ రెండింటిలో సుమారు 50 మంది వరకు ఉంటున్నట్లు లెక్కలు రాసుకొంటున్నారు.

❒ కేంద్రం నిర్వహణతోపాటు నిరాశ్రయులకు భోజనం, అవసరమైన వసతికి నగరపాలక సంస్థ నిధులు కేటాయిస్తుంది. నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు.

❒ కర్నూలు నగరంలో ఎంతమంది నిరాశ్రయులు ఉన్నారన్న లెక్కలు అధికారుల వద్ద లేవు. సర్వే చేసి గుర్తించిన దాఖలాలు లేవు. నగర పరిధిలో 1,000 మందికిపైగా ఉన్నట్లు అంచనా.

❒ నిరాశ్రయుల కేంద్రాల్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉంటున్నాయి. అవసరమైనవారి సంఖ్యకు తగ్గట్టు శౌచాలయాలు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదు. కేంద్రాల నిర్వహణ దారుణంగా ఉంటోంది. వీటిల్లో ఉండలేక చాలామంది వెళ్లిపోతున్నారు.

నిధుల వరద.. నాణ్యతకు పరదా

■ నగరపాలక అధికారుల ఇష్టారాజ్యం
■ గత ఐదేళ్ల పనులపై విజిలెన్స్ విచారణ

ఈనాడు, కర్నూలు, కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే : కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. వీటిల్లో అత్యధిక పనులు వైకాపా హయాంలోనే జరిగాయి. చాలా ప్రాంతాల్లో నాసిరకంగా పనులు చేసినా తీసుకున్న చర్యలు శూన్యమే. అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై నిధులను పక్కదారి పట్టించారు. ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఏఏ పనుల్లో ఎంతమేర నిధులు పక్కదారి పట్టిందన్న అంశంపై నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు.

నెహ్రూ రోడ్డులో నాసిరకంగా నిర్మించిన సీసీ రహదారి

భారీ అక్రమాలు ..

వెంకటరమణ కాలనీలో ప్రధాన రహదారి ఆనుకుని రూ.8 కోట్లతో 58 దుకాణాలతో భారీ కాంప్లెక్స్ నిర్మించారు. కింది అంతస్తును ఒకరు, మొదటి అంతస్తును ఇంకొకరు చొప్పున మొత్తం రెండు వాణిజ్య సముదాయాల పనులను ఇద్దరు గుత్తేదారులకు అప్పగించారు. పనులన్నీ నాసిరకంగా చేపట్టారు.

నచ్చిన గుత్తేదారులకే

❍ పనులను నచ్చిన గుత్తేదారులకే అప్పగించి వారి నుంచి పెద్దఎత్తున దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. నచ్చని గుత్తేదారులు టెండర్లలో పాల్గొంటే ఏదో ఒక సాకు చూపి పనులు రద్దు చేస్తున్నారు.

❍ సంకల్‌బాగ్ పార్క్ ఆధునికీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, మొక్కలు నాటడం తదితర పనులు చేపట్టేందుకు రూ.43.63 లక్షలతో టెండర్లు పిలిచారు. వీటిని ఓ గుత్తేదారు దక్కించుకున్నారు. ఆయన అధికారులకు నచ్చకపోవడంతో పనులు అప్పగించకుండా కాలయాపన చేశారు.

రూ.20 లక్షల పనికి రూ.50 లక్షల బిల్లు

13వ వార్డు బంగారుపేట శ్రీరామ థియేటర్ నుంచి ఆర్.ఎస్.రోడ్డు వరకు నిర్మించిన విభాగినికి రూ.20 లక్షలు కూడా ఖర్చు కాలేదు. రూ.50 లక్షల వరకు బిల్లు పెట్టారని.. ఆ పనుల పేరుతో దోచుకుంటున్నారని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వారు వివరాలు సేకరిస్తున్నారు.

‘దారి’తప్పిన ప్రణాళిక

☛ కొండారెడ్డి బురుజు ఎదురుగా ఉన్న నాలుగు వరుసల రహదారి పనులకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేశారు. వాస్తవానికి గతంలో అది కాంక్రీట్ రోడ్డు కాగా దానిపై హడావుడిగా తారు రోడ్డు నిర్మించడం గమనార్హం.

☛ నెహ్రూ రోడ్డులో రాధాకృష్ణ థియేటర్‌కు సమీపంలో సుమారు 300 మీటర్ల మేర సీసీ రహదారి నిర్మించారు. వాస్తవానికి దీనిని 2018లోనే నిర్మించారు. సాధారణంగా సిమెంటు రహదారులు సుమారు 20 ఏళ్లపాటు దెబ్బతినవు. ఈ రోడ్డును పరిశీలిస్తే పగుళ్లివ్వడం.. కుంగిపోవడంతో ఇటీవల మళ్లీ నూతన రహదారి నిర్మించారు. ఈ పనులు సైతం కొద్దిరోజులకే దెబ్బతిన్నాయి. దీనిపై స్థానికులు నగరపాలక అధికారులకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదు.

☛ టీజీ వెంకటేశ్ కల్యాణ మండపం నుంచి మున్సిఫ్ కోర్టుకు వెళ్లే మార్గంలో గతంలో సీసీ రహదారిని నిర్మించగా అందులో కొంతభాగం దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో సైతం మళ్లీ రహదారి నిర్మించారు.

పేరే లేని ఊరొకటుంది

చిన్న పల్లె, తండాకైనా పేరు ఉంటుంది. కానీ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేరే లేని ఊరు ఒకటి ఉంది. దాన్ని అందరూ రాంపల్లి ఎక్స్ రోడ్డుగా పిలుస్తారు. రాంపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతుల పొలాలు ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపల్లి ఎక్స్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. 18 ఏళ్ల కిందట రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్న రోజుల్లో ఎడ్లబండిపై రానుపోను 8 కిలోమీటర్లు పొలాలకు రావడం కష్టమైంది. దీంతో మొదట కోయిలకొండ లక్ష్మన్న, ఏకాశి నాగన్న, చిన్న ఆది తదితర రైతులు రాంపల్లి ఎక్స్ రోడ్డులో ఇంటి స్థలాలు కొని గుడిసెలు వేసుకొన్నారు. వారితో పాటు మరికొంత మంది రైతన్నలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభంలో 5 గుడిసెలు ఉండగా.. ఇప్పుడు అక్కడ 52 ఇళ్లు ఉన్నాయి. అందరూ వ్యవసాయంపైనే జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ చాలా ఏళ్లుగా స్థిర నివాసం ఉన్నప్పటికీ వారి ఓటర్, రేషన్ కార్డుల్లో చిరునామా రాంపల్లి గ్రామస్థులుగానే ఉంది. ఈ ప్రాంతం చెన్నంపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఉంది. ఇది జొన్నగిరి ఠాణా పరిధిలోకి వస్తే.. రాంపల్లి గ్రామం తుగ్గలి ఠాణా పరిధిలోకి వస్తుంది. దీంతో రాంపల్లి ఎక్స్ రోడ్డులో గొడవ జరిగితే ఏ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేయాలో అర్థంకాని పరిస్థితి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో చిన్నారులు రోజు 2 కిలోమీటర్లు నడిచి రామలింగాయపల్లి పాఠశాలకు వెళ్తుంటారు. – న్యూస్‌టుడే, తుగ్గలి

దారిచూపండి

ఎన్టీఆర్ కూడలి నుంచి కలెక్టరేట్ ముఖద్వారం మీదుగా కార్యాలయ సముదాయంలోకి వెళ్లే దారి లేకుండా పోయింది. ముఖద్వారం వద్ద వాహనాలు ఆపేయకుండా కొద్ది దూరంలో ఇనుప గ్రిల్ ఏర్పాటుచేశారు. ఉద్యోగులు, సందర్శకులు రాకపోకలు సాగించేందుకు వీలుగా చిన్న సందు ఏర్పాటుచేశారు. ఈ దారికి అడ్డుగా వాహనాలను ఆపేయడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. సెక్యూరిటీ గార్డులూ దృష్టి సారించకపోవడంతో పలువురు ఎక్కడపడితే అక్కడ తమ ద్విచక్ర వాహనాలను ఆపేస్తున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు కలెక్టరేట్

పొలాల్లోనే ఉల్లి.. కళ్లు చెమ్మగిల్లి

ఎన్నో ఆశలతో ఉల్లి సాగు చేపట్టారు. చేతికందిన దిగుబడిని పొలంలో ఆరబోశారు. వెంటాడిన వర్షాలతో సగం కుళ్లిపోగా.. ఉన్నది మొలకెత్తింది. రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో ఓ రైతు కష్టం ఇలా నష్టాలపాలైంది. –ఈనాడు–కర్నూలు

విద్యుత్తు సమస్యలా.. 1912కు ఫోన్ చేయండి

విద్యుత్తు సర్వీసు తీగలు దెబ్బతిన్నాయా.. తీగలు కిందకు వేలాడుతున్నాయా.. స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారాయా.. బిల్లులు, మీటర్లలో సమస్యలు.. ఇలా ఏ సమస్యలు ఉన్నా ఒక్క ఫోన్‌కాల్ చేస్తే సమస్య తీరుతుందంటున్నారు విద్యుత్తు అధికారులు. పనిచేయని నియంత్రికలు, లోవోల్టేజీ సమస్యలు, విద్యుత్తు శాఖ సరఫరాలో అంతరాయాలు తదితర ఏ సమస్యలున్నా ఏపీఎస్‌పీడీసీఎల్ 1912 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే అక్కడి నుంచి సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బందికి తెలియజేసి వెంటనే సమస్యను పరిష్కరించేలా చూస్తారు. – న్యూస్‌టుడే, డోన్

విదేశాల్లో రయ్..రయ్..

ఉన్నత విద్య కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులకు విదేశాలకు వెళ్తుంటారు.. ఆయా దేశాలకు వెళ్లే ముందు కచ్చితంగా డ్రైవింగ్ ఇక్కడే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లైసెన్సు లేకుంటే అక్కడికెళ్లిన తర్వాత తీసుకోవడం కష్టతరం అవుతుందని జిల్లా జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శాంతకుమారి తెలిపారు.

–న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు

● **అర్హత:** అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ (ఐడీఎల్) పొందాలంటే.. స్వదేశీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

● **వీసా తప్పనిసరి:** ఐడీఎల్ దరఖాస్తు సమయంలో ఇక్కడ తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు (గడువు ఆరు నెలలైనా ఉండాలి), వెళ్లే దేశానికి సంబంధించిన వీసా జత చేయాలి.

● **వీసా ఆలస్యమైతే:** వీసా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే.. అందుకు తగిన ఆధారాలు చూపాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరిస్తూ.. ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడు జారీ చేసిన పత్రం ఇవ్వాలి.

● **ఫాం-ఎ తప్పనిసరి:** దరఖాస్తుతో పాటు.. ఫాం-ఎ జతచేయాలి.

● **అంతా ఆన్‌లైన్లో:** పూర్తి వివరాలతో అంతర్జాలంలో parivaahan.gov.in అనే వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకొని, రుసుం చెల్లించాలి.

● కేంద్రాలు కేటాయించిన తేదీన జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, డోన్ రవాణా కార్యాలయాలకు వెళ్లి అవసరమైన పత్రాలు ఇవ్వాలి.

● పత్రాల పరిశీలన తర్వాత అన్ని సక్రమంగా ఉన్నట్లు భావిస్తే.. రవాణా అధికారులు ఐడీఎల్ జారీ చేస్తారు. ఇది ఏడాది మాత్రమే చెల్లుబాటు అవుతుందని రవాణా అధికారులు చెబుతున్నారు.

ఐడీఎల్ జారీ ఇలా..

సంవత్సరం	కర్నూలు	నంద్యాల	ఆదోని
2021	100	40	70
2022	200	25	50
2023	850	100	90
2024	950	250	120
2025 (అక్టోబరు 31వరకు)	900	300	250

పడిపోయిన ఉల్లి ధర

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఉల్లి ధర పడిపోయింది. 2,065 క్వింటాళ్ల దిగుబడులు రాగా కనిష్ఠ ధర రూ.206, మధ్యస్థ ధర రూ.630, గరిష్ఠ ధర రూ.1,109 పలికింది.

విద్యార్థులకు పోషకాహారం అందించాలి

కోడుమూరు, న్యూస్‌టుడే: వసతిగృహ విద్యార్థులకు పోషకాహారం అందించాలని, మంచి విద్య, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టరు డా.సిరి అధికారులకు ఆదేశించారు. మంగళవారం కోడుమూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం, బీసీ బాలికల వసతిగృహాలను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని కలెక్టరు రుచి చూశారు. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా? అని విద్యార్థులను ఆరా తీశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో కృష్ణారెడ్డి, ఇన్‌ఛార్జి తహసీల్దారు కృష్ణమూర్తి, వార్డెన్లు శిరీష, షాహినా ఉన్నారు.

పత్తి రైతు వీపుపై యాప్ కత్తి

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: సీసీఐ(భారత పత్తి సంస్థ)కు పత్తి అమ్ముకునేందుకు రైతులకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. కర్నూలు జిల్లాలో గత నెల 29వ తేదీన ఆదోనిలో రెండు, ఎమ్మిగనూరులో రెండు, పెంచికలపాడులో, మంత్రాలయంలో ఒక్కోటి చొప్పున తెరిచారు. నంద్యాల జిల్లాలో గత నెల 31న కేంద్రాలకు పూజలు చేసి ప్రకటన విడుదల చేశారు.

❑ ఇప్పటికే సీజన్ మొదలై బహిరంగ విపణిలో రైతులు సుమారు పది లక్షల క్వింటాళ్లకు పైగా పత్తిని తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది.

❑ విపణిలో ధర లేక, సీసీఐ ప్రకటించిన రూ.8110 మద్దతు ధర పొందాలని వస్తే, సరికొత్త సమస్యలతో రైతులకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. కేంద్రాలకు వస్తున్న కొంత మంది రైతుల పేర్లు అంతర్జాలంలో కనిపించక వెనుదిరుగుతున్నారు.

ఆన్‌లైన్‌లో పేర్లు కన్పించకపోవడంతో కేంద్రంలో రైతుల ఆవేదన

ఏం చేయాలి..

● ముందుగా ఈ-క్రాప్‌లో నమోదై ఉండాలి. రైతు సొంతంగా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలి.

● సీసీఐ విడుదల చేసిన కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో తేదీల వారీగా.. పరిశ్రమలను ఎంచుకుని స్లాట్ నమోదు చేసుకోవాలి.

● కొనుగోలు కేంద్రాలకు పత్తి తెచ్చి నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా విక్రయించుకోవాలి.

ఏం జరుగుతోంది

● సాంకేతిక వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో రాకపోవడంతో చాలా మంది రైతుల పేర్లు సీసీఐ వెబ్‌సైట్లలో కనిపించడం లేదు.

● ఈ-క్రాప్, సీఎం-యాప్‌ను సీసీఐ వెబ్‌సైట్లకు పూర్తిస్థాయిలో అనుసంధానం జరగలేదని సమాచారం. ఈ మూడింటిలో ఎక్కడా రైతు నమోదు చేసుకోకపోయినా.. పత్తి అమ్ముకునేందుకు వీలు లేదు.

● కేంద్రాలకు వచ్చే వారిలో ఈ-క్రాప్ నమోదై, కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని వస్తున్నారు. దీంతో వీరి పేర్లు కనిపించక.. మళ్లీ సచివాలయాలకు పరుగులు తీసుకున్నారు. కేంద్రాలకు వచ్చే ప్రతి పది మంది రైతుల్లో నలుగురి పేర్లు కనిపించడం లేదు.

ఎకరాకు పది క్వింటాళ్లు

● ఎకరాకు పది క్వింటాళ్ల పత్తి అమ్ముకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నవంబరులో ఆరు క్వింటాలు, డిసెంబరులో నాలుగు క్వింటాలు అమ్ముకోవచ్చు. లేదంటే డిసెంబరులో ఏక మొత్తంలో పది క్వింటాళ్లు అమ్ముకోవచ్చు. రోజు ఒక్కో రైతు నుంచి గరిష్ఠంగా 100 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేసేందుకు వీలు లేదు.

● పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ పరికరాలు సరిగా పనిచేయడం లేదని, తేమ శాతం బూచి పేరుతో వెనక్కి పంపుతున్నారని రైతులు వాపోతున్నారు.

● సీసీఐ తీసుకొచ్చిన యాప్‌పై పూర్తి స్థాయిలో అవగాహన, చైతన్యం కలిగించే కార్యక్రమాలు కానరావడం లేదు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు 99899 97628

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

ఆస్పరి, న్యూస్‌టుడే: గ్రామాల్లో రైతుల భూములను రీసర్వే చేసేటప్పుడు ఇబ్బందులు కలిగించొద్దని రాష్ట్ర రీసర్వే డిప్యూటీ డైరెక్టర్ [illegible] అన్నారు. మండలంలోని తంగరడోణ గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీసర్వే దస్త్రాలను పరిశీలించారు. రైతులకు ముందుగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి మున్నికన్నన్, పత్తికొండ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయార్ భాస్కర్‌యాదవ్, మండల రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ భీమేష్, మండల సర్వేయర్ శ్రీనివాసులు రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆటల్లో మేటి..పతకాలకు పోటీ

■ జాతీయ స్థాయి లక్ష్యంగా సాధన

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: బాలబాలికలు సత్తాచాటి పతకాలు సాధిస్తున్నారు. కృషి, పట్టుదల, ఏకాగ్రతతో సాధన చేస్తూ పోటీల్లో సత్తాచాటారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బాలబాలికలు అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీల్లో అదుర్స్ అనిపించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాచాటిన వారిపై ప్రత్యేక కథనం.

పరుగు పందెంలో చిరుత.. - పరమేశ్, ఇంటర్ ద్వితీయ

పరుగు పందెంలో పతకాలు సాధించాలనేది నా లక్ష్యం. అమ్మానాన్నలు [illegible], సోమేశ్వరమ్మ కూలీ పనులు చేస్తున్నారు. పరుగు పందెం పోటీలంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నా. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన కర్నూలు ఎస్‌జీఎఫ్ పోటీల్లో వంద మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచా. 400 మీటర్ల పరుగు పందెంలో గమ్యస్థానాన్ని 4 నిమిషాల్లో చేరుకొని ప్రథమ స్థానం సాధించాను. గుంటూరులో జరిగిన పోటీల్లో రెండో స్థానం సాధించి వెండి పతకం అందుకున్నా. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారుడిగా రాణించేందుకు సాధన చేస్తున్నా. ప్రతి రోజూ మైదానంలో ఉదయం, సాయంత్రం మూడు గంటల పాటు ఏడు కిలోమీటర్లు పరుగులు పెడుతున్నా. గతంలో సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఒకసారి, డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ సాధించా. ప్రభుత్వ ఉద్యోగం సాధన లక్ష్యం.

వాలీబాల్ పోటీలంటే ప్రై...
- యశస్విని, పదోతరగతి, ఎమ్మిగనూరు

మూడేళ్లుగా వాలీబాల్ ఆడుతున్నా. వ్యాయామ ఉపాధ్యాయులు, స్నేహితులతో కలిసి ఆటల్లో శిక్షణ తీసుకున్నా. అమ్మానాన్నలు సత్యనారాయణరెడ్డి, శోభాదేవి వ్యాపారంలో రాణిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆటలపై ప్రోత్సహించారు. రెండేళ్లుగా జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించాను సాధన చేసినా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది వాలీబాల్ పోటీల కోసం రోజూ మైదానంలో నాలుగు గంటలు సాధన చేశా. సెంటర్ ఆఫ్ ఆడి బంతి దొరికితే పాయింట్ సాధించడమే. ఈ ఏడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లా జట్టులో నన్ను ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో మా జట్టు విజయం సాధించింది. అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలు నెల్లూరు జిల్లాలో జరిగాయి. అక్కడ కృష్ణ, చిత్తూరు, తూర్పు గోదావరి జట్లను ఓడించాం. ఫైనల్స్‌కు చేరుకొని ఉత్తమ క్రీడాకారిణిగా ప్రతిభ పురస్కారం అందుకున్నాం. జాతీయ స్థాయి జట్టులో స్థానం కోసం సాధన చేస్తున్నా.

రచ్చకెక్కిన మామా అల్లుళ్ల పంచాయితీ

❐ తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నించారంటూ మాజీ ఎమ్మెల్యే కేశ ప్రభాకర్ ఫిర్యాదు

హైదరాబాద్, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే కేశ ప్రభాకర్.. ఆయన అల్లుడి మధ్య వ్యవహారం రచ్చకెక్కింది. తన ఇంటిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించారంటూ కేశ ప్రభాకర్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు భద్రతా సిబ్బందిని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా.. ఇద్దరి మీద కేసు నమోదైంది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేశ ప్రభాకర్‌కు మణికొండ పంచవటి కాలనీలో ఇల్లు ఉంది. ఆయన కూతురికి.. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌కు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పంచవటి కాలనీలోని ఇంట్లో ఆయన కూతురు, అల్లుడు అభిషేక్ గౌడ్ కొన్నాళ్లు ఉన్నారు. గతేడాది నుంచి వేరే చోట ఉంటున్నారు. అభిషేక్ గౌడ్ కొన్నాళ్ల క్రితం కృష్ణ ధర్మ పరిషత్ పేరుతో ధార్మిక సంస్థ స్థాపించారు. ఆ సంస్థ కార్యాలయం కోసం గతేడాది జనవరిలో పంచవటి కాలనీలోని మామ ప్రభాకర్ ఇంటిని లీజుకు తీసుకుని రూ.2 కోట్లతో పునరుద్ధరించారు. ప్రభాకర్ ఆరు నెలల క్రితం వచ్చి తాను నగరంలో ఉంటానని, రెండు నెలల వరకు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. వారు ఖాళీ చేసి మరో చోట కార్యాలయం ఏర్పాటుచేశారు. కొంతకాలం తర్వాత సంస్థ ప్రతినిధులు ఇంటిని తిరిగి తమకు కార్యాలయం కోసం అప్పగించాలని ప్రభాకర్‌ను అడిగారు. తాను ఇక్కడే ఉంటున్నానని, ఖాళీ చేసేందుకు వీలు కాదని చెప్పారు. ఇంటి పునరుద్ధరణకు చేసిన ఖర్చులు రూ.2 కోట్లు తిరిగి చెల్లించాలని వారు.. ప్రభాకర్‌ను అడిగారు. ఈ విషయంలో ఇరువురి మధ్య వివాదం కొనసాగుతోంది. అక్టోబరు 24న ప్రభాకర్ లేని సమయంలో కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి రాము యాదవ్ ఆ ఇంటికి తాళం వేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్.. 25వ తేదీన అక్కడికి వచ్చారు. అదే సమయంలో రాము యాదవ్, చింటూ అనే వ్యక్తులు రావడంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఈ విషయమై అదే రోజు కేశ ప్రభాకర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు భద్రతా సిబ్బందిని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కేశ ప్రభాకర్ తుపాకీతో కాల్చారని.. భయపడి పారిపోయామని రాము యాదవ్, చింటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించామని, విచారణ చేపట్టి కేసు నమోదు చేయనున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. ఈ వ్యవహారంలో కాల్పులు జరగలేదని డీజీపీ కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

చెట్టుకు గట్టిమేల్ తలపెట్టారు

అడ్డుగా ఉంటే చాలు.. మహా వృక్షాలను సైతం నేలమట్టం చేస్తుంటారు. ఇక్కడ మాత్రం వేపచెట్టును కాపాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై వారి బాధ్యతను చాటుకున్నారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వేపచెట్టు పెరిగి పెద్దదైంది. అధికారులు రక్షణ కల్పించారు. చెట్టును తొలగించకుండా అలాగే షెడ్డులోనే ఉంచారు. పచ్చదనంపై ఉన్న అభిమానం, సమాజం పట్ల బాధ్యతను చాటారు. చెట్టుకు వారిచ్చిన ప్రాధాన్యం పట్టణ వాసుల్లో స్ఫూర్తి నింపుతోంది.

– న్యూస్‌టుడే, ఆదోని ఎస్కేడీ కాలనీ

4 కిలోమీటర్లు.. 105 గుంతలు

ఆత్మకూరు సంగమేశ్వర సర్కిల్ నుంచి కొత్తపల్లి మండలం దుద్యాల వరకు ప్రయాణించడం నరకప్రాయంగా మారింది. ఈ దారిలో దుద్యాల, ఇస్కాల, చెలిమెల్ల, లింగాల, నాగంపల్లి, కొక్కెరంచ, కొత్తమాడుగుల, ఎదురుపాడు, జెడ్‌వారిపల్లె గ్రామాలకు రాకపోకలు సాగుతున్నాయి. దూరం 4 కి.మీ మాత్రమే ఉన్నప్పటికీ.. 105 పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు ఆగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా ఈ దారిలో పది నిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ, గుంతల్లో ఆగుతూ, సాగుతూ వెళ్లేసరికి దాదాపు అరగంట పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడ గుంత ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. కిలోమీటరు దూరంలో డిగ్రీ కళాశాల రస్తా, బాలుర వసతి గృహం ఎదుట రోడ్డుపై 50 మీటర్ల దూరం వరకు వరుసగా గుంతలున్నాయి. – న్యూస్‌టుడే:, ఆత్మకూరు

కళారంగాన్ని ఆదరించాలి

రచయితలు, కవులను సత్కరించిన పత్తి ఓబులయ్య, పుల్లయ్య, సాయిరెడ్డి తదితరులు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: కళారంగాన్ని అందరూ ఆదరించాలని రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పులయ్య అన్నారు. మరుగున పడుతున్న వివిధ కళలు, సాంస్కృతిక ప్రదర్శనలను కర్నూలు ఉత్సవ్ సందర్భంగా చూసేందుకు చక్కటి అవకాశం లభించిందని చెప్పారు. కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న 'కర్నూలు ఉత్సవ్' కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సాహిత్య రంగంలో కృషి చేసిన రచయితలు, కవులను కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, పుల్లయ్య, వీహెచ్‌పీ నేత సాయిరెడ్డి తదితరులు మంగళవారం సన్మానించారు. సత్కారం అందుకున్నవారిలో డా.హరికిషన్, డా.కర్నాటి చంద్రమౌళిని, కెంగార మోహన్, మునుస్వామి, ఎస్‌డీవీ అజీజ్, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, సవ్వప్పగారి ఈరన్న, రంగనాథ రామచంద్రరావు, డా.గెలివి సహదేవుడు, ఆరేపల్లి వరలక్ష్మమ్మ ఉన్నారు.

❍ ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హుసేనాపురం రాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో 'మైరావణ యుద్ధం' సన్నివేశాలను తోలు బొమ్మలాట రూపంలో ప్రదర్శించారు. గాజులపల్లెకు చెందిన గంగాధర్ ఆధ్వర్యంలో చెక్క భజన ప్రదర్శించారు. శ్రీకృష్ణతులాభారం, రామాంజనేయ యుద్ధం తదితర నాటకాల్లోని సన్నివేశాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాకారులను సన్మానించారు.

నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ

■ పాఠశాల స్థాయి నుంచే కార్యాచరణ

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో చదువుతోపాటు జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యాశాఖ కృషి చేస్తోంది. పాఠశాల స్థాయి నుంచే ఆసక్తి ఉన్న విద్యార్థులకు వృత్తి విద్యా నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థి దశ నుంచే వారిలో నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తుకు తోడుగా ఉండేలా కార్యచరణ రూపొందించారు.

ఇంజిన్ పనితీరును వివరిస్తున్న వీటీ అబ్దుల్‌కలాం

జిల్లా	ఎంపికైన పాఠశాలలు	వీటీల సంఖ్య	కోఆర్డినేటర్
నంద్యాల	65	130	2
కర్నూలు	87	187	2

ఉపాధిపై మొదటి నుంచే అవగాహన: నాగసువర్చల, జీసీడీవో, నంద్యాల

విద్యార్థుల్లో చదువుతోపాటు జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు వృత్తి విద్య ద్వారా ఉపాధిపై మొదటి నుంచే అవగాహన కలుగుతుంది. అభ్యసనలోనే అనుభవం(లెర్నింగ్ బై డూయింగ్) పద్ధతి ద్వారా వృత్తి విద్యా నైపుణ్యాల శిక్షణ భవిష్యత్తుకు దోహదపడుతుంది. చదువు పూర్తయ్యే సమయానికి శిక్షణ, ధ్రువపత్రాలతో బయటకు వస్తారు. తద్వారా ఉద్యోగ, ఉపాధిలో అధిక ప్రాధాన్యం ఉంటుంది.

॥ విభాగాల్లో..

ఆటోమోటివ్, అగ్రికల్చర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్, రిటైల్, ఐటీఈఎస్, అప్పెరల్ అండ్ మేడప్స్‌కు సంబంధించి 11 విభాగాల్లో బాలబాలికలు శిక్షణ ఇస్తున్నారు.

● జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు వృత్తి విద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇతర పాఠ్యాంశాలతోపాటు వృత్తి విద్య ఓ పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో ప్రత్యేకంగా శిక్షకులు పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఏడాదికి మూడుసార్లు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. మూడు నెలలకోసారి ఇండస్ట్రియల్ విజిట్, నెలకోసారి గెస్ట్ లెక్చరర్‌తో అవగాహన కల్పిస్తాయి. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ధ్రువపత్రాలు అందజేస్తారు.

నేడు మొబైల్ రికవరీ మేళా

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్నారు. చరవాణులు పోగొట్టుకున్నవారికి అప్పగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 600కుపైగా చరవాణులు రికవరీ చేసినట్లు తెలిసింది.

తేనెటీగల పెంపకంతో ఆదాయం

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తేనెటీగల పెంపకంతో పంట ఉత్పాదకత పెరిగి, మంచి ఆదాయం పొందవచ్చని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్రచౌదరి అన్నారు. మంగళవారం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో రెండో విడత తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనెటీగలను శాస్త్రీయంగా పెంచే విధానాన్ని నేర్పుతారని, దాన్ని క్షేత్రస్థాయిలో పాటించాలని రైతులు, గ్రామీణ యువకులకు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీచందన, మాస్టర్ శిక్షకుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

గోనెగండ్లలో 34.2 మి.మీ. వర్షపాతం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో మద్దికెర మండలం మినహా అన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. గోనెగండ్లలో 34.2 మి.మీ.గా నమోదైంది. కోడుమూరు 29.4, దేవనకొండ 25.2, గూడూరు 23.4, మంత్రాలయం 21.8, కృష్ణగిరి 14.0, ఆలూరు 12.6, ఓర్వకల్లు 11.8, చిప్పగిరి 10.4, కర్నూలు రూరల్ 9.6, కల్లూరు, ఆదోని 9.2, వెల్దుర్తి 8.6, సి.బెళగల్, కర్నూలు అర్బన్‌లో 8.4 మి.మీ. పడింది. జిల్లా సగటున 10.5 మి.మీ.గా ఉంది. ఈనెల సాధారణ వర్షపాతం 29.0 మి.మీ. కాగా ఇప్పటివరకు 10.6 మి.మీ.గా నమోదైంది.

ఎస్సైల బదిలీల్లో మార్పులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : జిల్లాలో ఇటీవల జరిగిన 19 మంది ఎస్సైల బదిలీల్లో కొన్ని మార్పులు జరిగాయి. ఈ మేరకు కర్నూలు రేంజి డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వెల్దురి ఎస్సై అశోక్‌ను కర్నూలు తాలూకా అర్బన్ పోలీసుస్టేషన్‌కు, గూడూరు ఎస్సై తిమ్మయ్యను కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు, కోసిగి ఎస్సై హనుమంతరెడ్డిని గూడూరు పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. కర్నూలు తాలూకా అర్బన్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై పీరయ్యను కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు నియమించారు.

రబీకి నీరందించి రైతులను ఆదుకోవాలి

కలెక్టర్ డాక్టర్ సిరికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, టీబీపీ ఛైర్మన్ టిప్పుసుల్తాన్

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడైన ఎల్లెల్సీ కింద రబీలో మార్చి ఆఖరి వరకు సాగు నీరందించి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరిని.. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఎల్లెల్సీ కెనాల్(టీబీపీ) ఛైర్మన్ టిప్పుసుల్తాన్ కోరారు. మంగళవారం పట్టణంలో కలెక్టర్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్‌లో అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రబీపై ఆశలు పెట్టుకున్నారన్నారు. ఎల్లెల్సీ కింద ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని 60వేల ఎకరాలకు పైగా సాగు చేస్తారని, డిసెంబరు ఆఖరికి నీటి సరఫరా చేస్తారన్న ప్రచారంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతులకు రబీలో పంటకు సాగు నీరందించేందుకు అందరూ కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ రబీలో రైతులకు సాగు నీరందించి ఆదుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మాట్లాడుతూ.. అధికార పక్షమైన తామే రైతులకు అన్యాయం జరగకుండా కలిసి పోరాడుతున్నామని అన్నారు. టీబీపీ ఛైర్మన్ టిప్పుసుల్తాన్ మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రమాకాంతరెడ్డి, రామకృష్ణారెడ్డి, సాయిబాబా, రామిరెడ్డి, అడివప్పగౌడ్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎకరాకు పది క్వింటాళ్ల పత్తి కొనాలి

● కలెక్టర్‌ను కోరిన రైతులు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పత్తితీత పూర్తయ్యిందని సీసీఐ ద్వారా ఎకరాకు పది క్వింటాళ్లు కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్ డాక్టర్ సిరికి రైతులు విన్నవించారు. మంగళవారం సీసీఐ ద్వారా పత్తి కొంటున్న శివ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు సీసీఐ కేంద్రంలో తేమ శాతం, నాణ్యత పేరిట కొనుగోలు చేయడంలేదని కలెక్టర్‌కు తెలియజేశారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉండటంతో సీసీఐ కేంద్రం ద్వారా మద్దతు ధరకు విక్రయించాలని ఇన్నాళ్లు నిల్వ ఉంచామని, అధిక వర్షాలకు పండించిన పంటను కొర్రీలు వేసి వెనక్కి పంపడం వల్ల నష్టపోతున్నామన్నారు. కొంత తేమ శాతం అధికంగా ఉన్న సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేయాలని కోరారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్‌కు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలులో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ రైతులకు సమాధానమిచ్చారు. వెంట జేడీ సుధాకర్, ఏడీఏ ఎస్.మహమ్మద్‌ఖాద్రీ, ప్రథమశ్రేణి కార్యదర్శి చంద్రమౌళి, సీసీఐ ప్రతినిధి శివరామ్, తహసీల్దారు శేషఫణి ఉన్నారు.

రహదారులు బాగు చేయండి

బైఠాయించిన వారిని సముదాయిస్తున్న ఛైర్‌పర్సన్ లోకేశ్వరి

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: తమ కాలనీల్లో సీసీ రహదారులు వేయాలని పట్టణంలోని 16వ వార్డులోని కౌడల్‌పేట ప్రాంత వాసులు పురపాలక ఛైర్‌పర్సన్ లోకేశ్వరి ఎదుట మంగళవారం నిరసన గళం వినిపించారు. వార్డు కౌన్సిలర్ బండి హసీనాబాను ఆహ్వానం మేరకు ఛైర్‌పర్సన్ వార్డు పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా కాలనీవాసులు రహదారిపై బైఠాయించారు. తమ వార్డులో సమస్యల గురించి పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలతో సతమతమవుతున్నామన్నారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ జరిగి, పనులు చేపట్టేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో ఆందోళన విరమించారు.

మల్లన్న దర్శనానికి ఇబ్బందులు

శ్రీశైలం, న్యూస్‌టుడే: వర్షానికి శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం కురిసిన వానలో క్యూ లైన్లలో తడుస్తూనే మల్లన్న దర్శనానికి వెళ్లారు. రేకుల షెడ్లు, వెయిటింగ్ హాల్ కారుతున్నాయి. ఆలయం ముందు భాగంతో పాటు క్యూ లైన్లు మొత్తం వర్షపునీరు పారడంతో దర్శనానికి వెళ్లేందుకు భక్తులు అవస్థలు పడ్డారు.

రాష్ట్ర స్థాయి స్కూల్ బ్రాస్ బ్యాండ్ విజేత కర్నూలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ పటమటలోని కేబీసీ జడ్పీహెచ్ స్కూల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో కర్నూలులోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాల జట్టు బ్రాస్ బ్యాండ్ బాలుర విభాగంలో విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో విశాఖ జిల్లా మల్కాపురంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విన్నర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. పైప్ బ్యాండ్ బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల జట్టు ప్రథమ స్థానం సాధించింది. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దడంలో స్కూల్ బ్యాండ్ పోటీలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. ముగింపు కార్యక్రమానికి ఏఎస్పీడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. సమగ్ర శిక్షా ఏఎస్పీడీ ఎం.ఆర్.ప్రసన్నకుమార్, కేజీబీవీ కార్యదర్శి డి.దేవానందరెడ్డి, రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు, సమగ్ర శిక్షా ఏడీ మనోహర్ నాయక్, హెచ్ఎం సత్యనారాయణ, పాల్గొన్నారు.

సమగ్ర శిక్షా ఏఎస్పీడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి నుంచి ట్రోఫీ అందుకుంటున్న మాంటిస్సోరి ఇండస్ స్కూల్ జట్టు

ఎమ్మిగనూరు పురపాలక సంఘం

పబ్లిక్ నోటీసు

ఆర్.ఓ.సి.నెం.510399/2022/G1 తేదీ: 04/11/2025

ఇందుమూలముగా ఎమ్మిగనూరు పుర ప్రజలకు తెలియజేయుట ఏమనగా, ఎమ్మిగనూరు పట్టణము నందు గల మంత్రాలయం రోడ్డు (ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధి) నుండి గూడూరు బైపాస్ రోడ్డును కలుపు ప్రతిపాదిత 100'-00" వెడల్పు గల మాస్టర్ ప్లాను రోడ్డు, ఎమ్మిగనూరు టిడ్కో ఇళ్ల ద్వారా ఎమ్మిగనూరు సర్వే నెంబర్లు 17, 18, 20, 22, 23, 24, 25, 26, 28, 30, 34, 35, 41, 42, 43, 50, 51, 76, 77, 351, 357 & 358 ల అభివృద్ధి చేయుట కొరకు రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ అలైన్మెంట్ తయారు చేయటమైనది.

ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టము 2016 మేరకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాను ఎమ్మిగనూరు పట్టణము మేరకు ప్రతిపాదిత 100'-00" అడుగుల వెడల్పు గల మాస్టర్ ప్లాను రోడ్డు అలైన్మెంట్ మేరకు అభివృద్ధి అంశము పై ప్రజల నుండి అభ్యంతరములు/సలహాలు గాని ఈ నోటీసు ప్రచురించిన దినము నుండి 15 దినములు అనగా తేదీ:19-11-2025 వరకు ఈ కార్యాలయము యందు వ్రాతపూర్వకంగా/ ఈ-మెయిల్ ద్వారా సమర్పించవలసిందిగా కోరటమైనది.

ముసాయిదా 100'-00" అడుగుల ప్రతిపాదిత రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ ఈ క్రింది ప్రదేశాలలో నోటీస్ బోర్డు యందు ప్రచురించడమైనది.

1. ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయము, ఎమ్మిగనూరు.
2. వార్డు సచివాలయములు, ఎమ్మిగనూరు.

ఈ-మెయిల్ చేయువలసిన వివరములు
1.mc.yemmiganur@cdma.gov.in

తేదీ: 04-11-2025

ఇట్లు
సం/- మున్సిపల్ కమిషనర్,
ఎమ్మిగనూరు పురపాలక సంఘం

వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

కొలిమిదేవేంద్ర (పాతచిత్రం)

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం హుళేబీడులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని తుంబళబీడు గ్రామానికి చెందిన కొలిమిదేవేంద్ర (45) ఆయన అమ్మ, చిన్నమ్మను ఆదోని బస్సు ఎక్కించేందుకు హుళేబీడు గ్రామానికి వచ్చారు. బస్సు కోసం రోడ్డు పక్కన నిల్చున్నారు. అదే సమయంలో ఆదోని నుంచి బళ్లారికి వెళుతున్న ఐచర్ వాహనం కొలిమిదేవేంద్రను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కళ్లెదుటే కుమారుడి మృతిని తట్టుకోలేక ఆ తల్లులు రోదించిన తీరు అక్కడి వారితో కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సై మన్మథవిజయ్ దర్యాప్తు చేపట్టారు.

యువకుడికి దేహశుద్ధి

◆ పోలీసులకు అప్పగింత

హాళేబీడు(ఆలూరు గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆకతాయిల నుంచి బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. ఆలూరు మండలం హాళేబీడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గుట్టల్లో ఉంది. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు గుంపులుగా కాస్త దూరం వెళ్తుంటారు. ఓ ఆకతాయి అసభ్యకర తీరుపై మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు మంగళవారం యువకుడిని పట్టుకొని, దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 160 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికి కేవలం ఐదు మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో కొంత మంది విద్యార్థులు మూత్రవిసర్జన కోసం బయటకు వెళ్తున్నారు. ఇది గుర్తించిన ఓ ఆకతాయి ముళ్లకంపలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఆ చెట్టు చుట్టూ చీరలు చుట్టి అందులో వెళ్లి కూర్చునేవాడు. రోజూలాగే మంగళవారం కూడా అలాగే చేయడంతో.. వంట వండుతున్న మహిళ గుర్తించి, నిలదీసింది. అమ్మాయిలు మూత్రశాలకు వెళ్లేచోట నీకేంపని అంటూ.. పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లింది. ఆకతాయిని పట్టుకుదేహశుద్ధి చేసింది. వెంటనే ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

వ్యక్తి మృతదేహం లభ్యం

ఉండవల్లి, న్యూస్‌టుడే: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి శివారు జోగులాంబ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ వెంచర్‌లో కర్నూలుకు చెందిన వ్యక్తి మృతదేహం గుర్తించారు. ఎస్సై శేఖర్ కథనం ప్రకారం.. కర్నూలులోని ప్రకాష్‌నగర్‌కు చెందిన మద్దిలేటి (50) కూలీ పనులు చేస్తుంటారు. అక్టోబరు 27న కుమార్తె రామేశ్వరితో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 1న అల్లుడు మణిందర్ మద్దిలేటిని కాచీగూడలో రైలు ఎక్కించారు. కానీ ఇంటికి చేరుకోలేదు. ఈ నెల 3న జోగులాంబ రైల్వేస్టేషన్ సమీపంలో మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఆధార్‌కార్డు ఆధారంగా మద్దిలేటి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కొన్నేళ్లుగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. కల్లు తాగే అలవాటు ఉందని, దీంతో స్పృహ కోల్పోయి పడిపోయేవాడని చెప్పారు. అలాగే జోగులాంబ స్టేషన్‌లో రైలు దిగి వెంచర్ వద్ద స్పృహ కోల్పోయి మృతిచెంది ఉండొచ్చని భార్య బోయ మద్దమ్మ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

సుగంధిక ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్స్ & ఎగ్జిక్యూటివ్స్ & టెలికాలర్స్ (F) కావలెను. మంచి జీతం + కమీషన్ కలదు. సంప్ర: 70757 09669.

WANTED DEALERS/AGENTS

రవికిరణ్ ఎంటర్ ప్రైజెస్ పెన్నార్ మినరల్ వాటర్ బాటిల్స్ 1 లీటరు, Half లీటరు బాటిల్స్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయుటకు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ కావలెను. సంప్ర: 94915 90112.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము స్పాట్ క్యాష్/ షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 73821 14647.

JOBS

Wanted Collection Field Executives for Bank. Experience and Freshers can WhatsApp your details 72075 02157.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని
• ఆదోని • ఆలూరు • పత్తికొండ

ఇళ్ల నిర్మాణం పూర్తయితే మేలు

ఆస్పరి, న్యూస్‌టుడే: నిర్మాణ దశలో నిలిచిన ఇళ్లను లబ్ధిదారులు వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసుకోవాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి తెలిపారు. మండల కేంద్రమైన ఆస్పరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దారు కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో మాట్లాడారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో 412 ఇళ్లు మధ్యలోనే నిలిచినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్ డీఈ విజయభాస్కర్, తహసీల్దారు రామేశ్వరరెడ్డి, ఆర్ఐ భీమేష్, ఏఈలు అంజలి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు ఉశేని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం వసూళ్లు సాధించాలి

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు సబ్ డివిజన్ పరిధిలో వంద శాతం వసూళ్లు సాధించాలని ఆ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఆదోనిలో మంగళవారం ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఈఈ రామ్మోహన్, ఆదోని, ఆలూరు, పత్తికొండ ఏడీఈలు పురుషోత్తం, సంతోష్, రామకృష్ణ, ఎస్ఏవో రాఘవులు, ఏఏవోలు బాలచౌడయ్య, హుసేని, ఏఈలు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఆదోని: 77996 66004 ఆలూరు: 80085 62277 పత్తికొండ: 80085 73822

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: రామదుర్గంలోని బీసీ కాలనీలో తాగునీటి ట్యాంకు నుంచి వచ్చే నీరు దుర్వాసన వస్తోంది. శుద్ధి చేయాలి. - గోపాల్, రామదుర్గం
✔: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - రోహిణి, సర్పంచి రామదుర్గం

హొళగుంద, న్యూస్‌టుడే: ?: హొళగుంద ప్రధాన రహదారి కొలతలతో వెళ్లే మార్గంలో రోడ్డు అంచున చెత్తాచెదారంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. - మల్లయ్య, అమ్మొద్దీనగర్
✔: పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. - రంగమ్మ సర్పంచి హొళగుంద

ఆలూరు, న్యూస్‌టుడే: ?: ఆలూరు కోయనగర్ కాలనీ వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే కార్యాలయం సమీపంలో వీధిదీపం వెలగక రాత్రిళ్లు ఇబ్బందులు పడుతున్నాం. మరమ్మతులు చేయాలి. - సంపత్, ఆలూరు
✔: వీధిదీపానికి మరమ్మతులు చేయిస్తాం. - జిలాన్‌బాషా, పంచాయతీ కార్యదర్శి, ఆలూరు

పల్లె కబుర్లు

వెల్లూరు (చిప్పగిరి), న్యూస్‌టుడే: శాస్త్రవేత్తల సూచనల మేరకు రైతులు ఆధునాతన పద్ధతులు పాటించాలని ఏవో శ్రీరాం ప్రవీణ్ సూచించారు. చిప్పగిరి మండలంలోని డొల్లాపురం, నంచర్ల గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది రమాదేవి, బాషా తదితరులు పాల్గొన్నారు.

నెరణికి (హొళగుంద), న్యూస్‌టుడే: ప్రభుత్వ కార్యాలయాల ఎదుట చేపడుతున్న ఇంటి నిర్మాణ అనుమతి రద్దు చేయాలని గ్రామస్థులు బోయ మల్లికార్జున, మహేష్, కురవ మల్లికార్జున, సదాశివ డిమాండు చేశారు. హొళగుంద మండలం నెరణికి గ్రామంలో మంగళవారం గ్రామస్థులు మాట్లాడారు. ప్రభుత్వ భూమి 495 సర్వే నంబరులో సచివాలయం, రైతు భరోసా కార్యాలయాల నిర్మాణం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు కరణ గోవింద, చాగప్ప, మల్లన్నగౌడ్, ఖాసీం, గిరెప్ప, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

నారాయణపురం (ఆదోని ఎస్కేడీ కాలనీ), న్యూస్‌టుడే: నారాయణపురం, ఢణాపురం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సుధాకర్ పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్, ఎంపీఈవో అయ్యన్న, ఈశ్వరి, గ్రామ వ్యవసాయ సహాయకులు నళిని తదితరులు పాల్గొన్నారు.

గణేకల్లు (ఆదోని ఎస్కేడీ కాలనీ), న్యూస్‌టుడే: గణేకల్లు గ్రామంలో బంగారమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆదోని తెదేపా నాయకులు గుడిసె కృష్ణమ్మ రూ.25వేల విరాళం అందించారు. కార్యక్రమంలో గణేకల్లు గ్రామ పెద్దలు మాదవ, మల్లయ్య, బంగారుబాబు, యల్లప్ప, సుంకన్న, సవారి, తిమ్మప్ప, లక్ష్మన్న పాల్గొన్నారు.

మదార్పురం(వెల్దుర్తి), న్యూస్‌టుడే: మదార్పురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి రామచంద్రుడుకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.లక్ష చెక్కును పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మంగళవారం అందించారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు మనోహర్ పాల్గొన్నారు.

నిలువెత్తు పెరిగి.. నిలువునా ముంచి

☛ లబోదిబోమంటున్న రైతులు ☛ న్యాయం చేయాలని ఆందోళన

అధిక వర్షాలు.. గిట్టుబాటు కాని ధరలు.. కొనుగోలులో దందాలు. . వెరసి రైతు నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నాడు. ఉన్న కష్టాలు చాలవన్నట్లు నకిలీ విత్తనాలు కత్తిగట్టాయి. సాగు చేసిన పత్తి పంట కాపు రాలేదు. తమకు న్యాయం చేయాలని కోరుతూ.. రైతులు మంగళవారం ఆదోని పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. హొళగుంద మండలం పెద్దగోనేహాలు, గజ్జహళ్లి, ఎం.డి.హళ్లి తదితర గ్రామాల్లో ఆదోని పట్టణానికి చెందిన విత్తనాల వ్యాపారి గ్రామాలకు వచ్చి రైతులకు పత్తి విత్తనాలు విక్రయించారు. చాలా మంది రైతులు కొనుగోలు చేశారు. పత్తి పంట సాగు చేశారు. పొలంలో పత్తి మొక్క ఆరడుగుల ఎత్తు దాటినా.. కనీసం పూత కూడా పూయకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టిన వ్యాపారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, ఆదోని ఎస్కేడీ కాలనీ

ఏం జరిగిందంటే..

• ఆదోనికి చెందిన వ్యాపారి పత్తి విత్తనాలను నేరుగా రైతుల వద్దకే వెళ్లి విక్రయించారు. హొళగుంద మండల పరిధిలోని పెద్దగోనేహాలు, గజ్జహళ్లి, ఎం.డి.హళ్లి తదితర గ్రామాల్లో అలా కొన్న విత్తనాలతో సుమారు 200 ఎకరాల్లో సాగు చేశారు. జూన్‌లో విత్తు నాటితే.. పైరు ఏపుగా పెరగడం చూసి.. దిగుబడి అధికంగా వస్తుందని రైతులు ఆశించారు. ఈ క్రమంలో మూడు నాలుగు సార్లు పురుగు మందులు సైతం పిచికారీ చేశారు. ఇతర రకం పత్తి విత్తనాలు సాగు చేసిన రైతులు మాత్రం ఒక్కో ఎకరాకు 8 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడులు సాధించారు. ఈ గ్రామాల్లో మాత్రం వ్యాపారి నిర్వాకంతో మొక్కకు పూత కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50వేల వరకు పెట్టి, నిలువునా మునిగారు. ఈ లెక్కన సుమారు రూ. కోటికి పైగానే నష్టపోయారని అంచనా. రైతులు వ్యాపారి వద్దకు వెళ్లి సమస్య వివరిస్తే. . తానేమీ చేయలేనని తేల్చి చెప్పారని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పత్తి మొక్కలతో నిరసన తెలుపుతున్న పత్తి రైతులు

సబ్ కలెక్టర్‌కు వినతి

నకిలీ విత్తనాల కారణంగా తాము పత్తి పంట దిగుబడులు చేతికి రాక.. తీవ్రంగా నష్టపోయామని.. వ్యాపారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని ఆదోని ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్‌కు రైతులు విన్నవించారు. ఇందుకు స్పందించిన సబ్ కలెక్టరు వ్యవసాయ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

15 ఎకరాల్లో సాగు చేశా

- రవి, రైతు, పెద్దగోనేహాలు

ఆదోని వ్యాపారి ఇచ్చిన విత్తనాలతో 15 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. మొదట్లో మొక్కలు బాగా పెరుగుతుండటంతో దిగుబడి బాగా వస్తుందని ఆశించా. ఒక్కో ఎకరాకు కేవలం రెండు క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. ఈ విషయమై వ్యాపారిని అడిగితే తనకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడి పెట్టా. ఒక్క పైసా చేతికి అందలేదు. అధికారులు వ్యాపారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి.

వ్యాపారి పట్టించుకోవడం లేదు

- ముద్దులింగ, గజ్జహళ్లి

మూడెకరాల్లో పత్తి సాగు చేశా. పంట పెరిగిందే కానీ. . పూతమాత్రం రాలేదు. ఇప్పటి వరకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పూత రావడంలేదని వ్యాపారిని అడిగితే తనకేమి సంబంధంలేదని, తిరిగి మమ్మల్నే బెదరిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. అధికారులు రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.

పురపాలిక ట్రాక్టర్‌కు కొత్త చక్రం

స్పందనకు వందనం

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పురపాలక సంఘం చెత్త తరలింపు ట్రాక్టర్లకు ముందు చక్రం లేకున్నా కొత్తది అమర్చారు. ఈ నెల 4న ఈనాడులో ప్రచురితమైన 'కాలచక్రం కుంటుతోంది' అనే శీర్షిక చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ట్రాక్టరుకు కొత్త టైరు బిగించి, ఇబ్బందులు తొలగించారు.

చిట్టి బుర్రలు.. సృజనకు రూపాలు

☛ 'ఈనాడు- ఈటీవీ' ప్రతిభా పాటవ పోటీలు

చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న పాఠశాల డైరెక్టర్ కేశవనారాయణరెడ్డి

ఆదోని విద్య, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతిభా పాటవ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని పాఠశాల డైరెక్టర్ కేశవనారాయణరెడ్డి అన్నారు. ఆదోని పట్టణం ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలోని రూట్స్-గ్లోబల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జి.అభినందన్ ప్రథమ, డి.భార్గవ్‌మణి ద్వితీయ, యు.ఆకాశ్ తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు పాఠశాల డైరెక్టర్ కేశవనారాయణరెడ్డి బహుమతులు, ధ్రువపత్రాలు ప్రదానం చేశారు.

ఆలయంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి హెచ్‌కే పాటిల్, ఆలయ పెద్దలు

లక్ష్మమ్మవ్వ సేవలో కర్ణాటక మంత్రి

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని మహాయోగి లక్ష్మమ్మవ్వను కర్ణాటక రాష్ట్ర న్యాయ, మానవ, పర్యాటక, అటవీ శాఖ మంత్రి హెచ్‌.కే.పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే రాచోటిరామయ్య ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. మంత్రికి శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించారు.

గౌరమ్మకు చక్కెర హారతి

ఆలూరు, న్యూస్‌టుడే: కర్ణాటక సరిహద్దులోని ఆలూరు ప్రాంతంలో గౌరమ్మ నోములు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా కార్తిక పౌర్ణమి తరువాత గౌరమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిమను కొందరు ఇళ్లలోనూ మరి కొందరు ఆలయాల్లోనూ కొలువుదీరుస్తారు. అనంతరం మహిళలు, చిన్నారులు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర హారతులను సమర్పిస్తారు. గురువారం పండుగ సందర్భంగా పట్టణంలోని వ్యాపారులు చక్కెర హారతులను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఆలూరు కోటవీధిలోని వీరభద్ర స్వామి ఆలయంలో గౌరమ్మను కొలువుదీర్చారు.

విక్రయానికి ఉంచిన చక్కెర హారతులు

ర్యాలీ చేస్తున్న తుగ్గలి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు

తుగ్గలిలో విజయోత్సవ ర్యాలీ

తుగ్గలి, న్యూస్‌టుడే: భారత మహిళా జట్టు క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించిన నేపథ్యంలో తుగ్గలి ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ప్రధానోపాధ్యాయులు అగస్టీన్, పీడీ చందునాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో జాతీయ పతాకాలు చేతపట్టి సందడి చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీను, సుధాకర్, రాము, నూర్జహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం పత్తికొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. 38 మందికి రూ.29.30లక్షల ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు తుగ్గలి నాగేంద్ర, మనోహర్‌చౌదరి, నరసింహ చౌదరి, కృష్ణ, ధనుంజయ, బత్తిన లోక్‌నాథ్, వెంకటస్వామి, సుధాకర్, వెంకటేశ్వర్లు, చందోలి రంగప్ప, బాలన్న, ఈశ్వరప్ప, ఆయా మండలాల, గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

ఆటోలకు టాప్ నంబర్లు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో తిరిగే ఆటోలకు బుధవారం నుంచి టాప్ నంబర్లు జారీ చేస్తామని ట్రాఫిక్ సీఐ గౌస్ తెలిపారు. ఆటో డ్రైవర్లు తమ ఆటోలను ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో నెంబర్లు వేయించుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, వాహనాల రికార్డులు తీసుకురావాలన్నారు.

బదిలీ అయిన ఉపాధ్యాయులతో విద్యాధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు

ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలి

ఆలూరు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని మండల విద్యాధికారులు కోమలాదేవి, చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు. ఆలూరు మండలం మూసానపల్లె ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మంగళవారం బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు వెంకటేష్, చక్రవర్తి, ఉమాదేవిలను సన్మానించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్‌రావు, కమ్మరచేడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరిబసప్ప, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు

ఆలూరు, న్యూస్‌టుడే: ఆలూరుతో పాటు గ్రామాల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆలూరు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి అధికారులను కోరారు. ఆలూరు రోడ్డు భవనాల అతిథి గృహంలో మంగళవారం నీటి సరఫరా విభాగ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునయ్య, ఏఈలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అధికారులతో సమావేశమైన వైకుంఠం జ్యోతి

కరవు మండలంగా ప్రకటించాలి

దేవనకొండ, న్యూస్‌టుడే: దేవనకొండ మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, జడ్పీటీసీ రామకృష్ణ, నాయకులులు నరసారావు, వీరశేఖర్ పాల్గొన్నారు.

కార్యాలయం ఎదుట బైఠాయించిన నాయకులు

ప్రభుత్వ పథకాలు అందరికీ వర్తింపజేయాలి

దేవనకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో అక్రమార్కులను తొలగించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ సుదర్శనం, ఏపీఎం లక్ష్మమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవీ, జడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ, మండల అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

ఎంపీటీసీల వేతనాలు ఎప్పుడిస్తారు

ఎంపీటీసీ సభ్యుల వేతనాలు 28 నెలలు చెల్లించడం లేదని, వెంటనే జమ చేయాలని ఎంపీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యుడు తపాలా శ్రీనువాసులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి జీతాలు తీసుకోవట్లేదా? అని ప్రశ్నించారు. అక్కడే ఉన్న మరో ఎంపీటీసీ సభ్యుడు విజయ్‌భాస్కర్ కలగజేసుకొని.. వైకాపా హయాం నుంచే జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు జీతాలతో పాటు, బర్గర్లకే రూ.కోట్లు ఖర్చు చేశారని, ఎందుకు జీతాల గురించి అడగలేదన్నారు. ఇక్కడే ఆలూరు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన వేతనం తీసుకోవడం లేదా? ప్రశ్నించారు.

అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలి

దేవనకొండ, న్యూస్‌టుడే: నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని, మీడియాలో, మండల కేంద్రాలల్లో మాట్లాడటం ఎంత వరకు సమంజసమని వాల్మీకి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై విమర్శలు మానుకొని అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు.

కోత కోసి... గట్టుకేసి

అధిక పెట్టుబడులతో పండించినా.. ధరలు పతనం కావడం, మరో వైపు అధిక వర్షాలు వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. 90 శాతం మంది రైతులు ఈ సారి పంటను అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. కూలీలను పెట్టి కోత కోయించినా.. మార్కెట్‌కు తరలించినా ఫలితం లేదని భావిస్తున్నారు. అన్నదాతలు ఆ ఉత్పత్తులను పొలం గట్లపై పారబోస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇలాంటి దుస్థితి దాపురించిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. – న్యూస్‌టుడే, మద్దికెర

అతివలు కదిలొచ్చారు

ఆదోని రెవెన్యూ డివిజన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల భర్తీ కోసం మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మౌఖిక పరీక్షలు నిర్వహించారు. మొత్తం రెండు అంగన్‌వాడీ కార్యకర్తలు, 25 సహాయకుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు 42 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్, జిల్లా పీడీ పి.విజయ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సత్యవతి అభ్యర్థులకు అర్హతలు పరీక్షించారు. కార్యక్రమంలో సీడీపీవోలు దిల్లీశ్వరి, నర్సమ్మ, సఫరున్నిసాబేగం, రాజేశ్వరి పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, ఆదోని ఎస్కేడీ కాలనీ

చట్ట సభలపై అవగాహన కలుగుతుంది

వెల్దుర్తి గురుకుల పాఠశాల విద్యార్థిని గాయత్రిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఎలా చర్చిస్తారు అనే అంశంపై విద్యార్థులు తెలుసుకొనేందుకు మాక్ అసెంబ్లీ ఎంతగానో దోహదపడుతుందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఇటీవల పత్తికొండలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతగా నిలిచి మాక్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం దక్కించుకున్న వెల్దుర్తి గురుకుల పాఠశాల విద్యార్థిని గాయత్రిని మంగళవారం పత్తికొండ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సత్కరించారు. విద్యార్థినికి తర్ఫీదునిచ్చిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీప్రసూన, ఉపాధ్యాయ బృందం అరుణ, స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

బెస్తల సమస్యలు పరిష్కరించాలి

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: బెస్త సామాజికవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ బెస్త రామాంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బెస్త జయసూర్య మంగళగిరి తెదేపా కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రిని కలిసి విన్నవించారు.

నారా లోకేశ్‌ను కలిసిన బెస్త కార్పొరేషన్ డైరెక్టరు రామాంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బెస్త జయసూర్య

రంగనాథస్వామి హుండీ ఆదాయం రూ.11.13 లక్షలు

పెరవలి (మద్దికెర), న్యూస్‌టుడే: మండలంలోని పెరవలి రంగనాథస్వామి వారి ఆలయానికి రూ.11.13 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీరయ్య, తనిఖీ అధికారి వెంకటేశ్ తెలిపారు. ఏడు నెలలుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. స్వామి వారికి ఇచ్చిన బియ్యం, బేడలు అమ్మకంతో మరో రూ.50వేల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

అసంపూర్తి పనులు.. తీరని అవస్థలు

☛ మొలగవల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడో? ☛ గతుకుల దారిలో ప్రజల ఇబ్బందులు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ- ఆలూరు నియోజకవర్గాలను హోసూరు-మొలగవల్లి రహదారి కలుపుతోంది. పలు గ్రామాలకు ఇది దగ్గరి దారి. ఇటు హోసూరు, మొలగవల్లి, కొట్టాల రైతులకు ఉపయోగకరమైంది కూడా. రూ.7.20 కోట్లతో ఏడు కి.మీ. దూరం రహదారి పనులు చేపట్టారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగున్నర కి.మీ. దూరం మాత్రమే పూర్తిచేశారు. 2024 ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించారు. నాటి నుంచి మిగిలిన రెండున్నర కి.మీ. రహదారిని పట్టించుకోకపోవటంతో ప్రస్తుతం దారుణంగా మారింది.

సగం వరకు తారు వేసి.. వదిలేసిన హోసూరు-మొలగవల్లి రహదారి

ఇదీ పరిస్థితి.. : దారంతా గుంతలు పడి రాళ్లు కనిపిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రైతులు వాపోతున్నారు. ఈ దారిలో హోసూరు, మొలగవల్లి రైతులు సుమారు 4వేల ఎకరాల పొలాలకు వెళ్లటంతో పాటు మొలగవల్లి, ఆలూరు మీదుగా బళ్లారి వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పంట దిగుబడులు ఇళ్లకు తరలించాలన్నా.. ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టిసారించి రహదారి సమస్య పరిష్కరించాలని రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు.

రెండు కి.మీ. ప్రయాణించాలంటే..

- దేవేంద్ర, మొలగవల్లి కొట్టాల

గ్రామం నుంచి రెండు కి.మీ. దూరంలో ఉన్న పొలానికి నిత్యం వెళ్లి రావాల్సి ఉంటుంది. రాళ్లు తేలి, గుంతల మయమైన రోడ్డులో ప్రయాణం చేయాలంటే అవస్థలు తప్పటంలేదు. ద్విచక్ర వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మట్టిరోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి.

రైతుల సమస్య గుర్తించాలి - బి.హరికృష్ణ, హోసూరు

రహదారి అసంపూర్తిగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ సామగ్రి, పంట దిగుబడులు ఇళ్లకు తరలించేందుకు అవస్థలు పడుతున్నాం. రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణం పూర్తిచేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేను ఆశీర్వదిస్తున్న కృష్ణజ్యోతి స్వరూపానందస్వామి

విశ్వశాంతి యాగంలో కలెక్టర్, ఎస్పీ

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి యాగం మహోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. మంగళవారం ఐదో రోజు నిర్వహించిన హనుమత్ సహిత సుబ్రహ్మణ్య, చండీ హోమంలో వీరు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేను కృష్ణజ్యోతి స్వరూపానందస్వామి శాలువ కప్పి ఆశీర్వాదించారు. యాగం ఏర్పాట్లపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

1713 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పట్టణం సమీపంలో రెండు జిన్నింగ్ మిల్లుల్లో మంగళవారానికి 95మంది రైతులతో 1713 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చంద్రమౌళి చెప్పారు. త్వరలో మరో రెండు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు గ్రామీణం 80085 73794
కోసిగి 9550434095

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ?: సాయిగణేష్ కాలనీలో విద్యుత్తు దీపాలు లేక చీకట్లో ఉంటున్నాం.
-ప్రసాద్, కాలనీవాసి

✔: కొత్త వీధి దీపాలు వేయిస్తాం. - నీరజా, డీఈ

పెద్దకడబూరు, న్యూస్‌టుడే:?: మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామ శివారు కాలనీలో వీధి లైట్లు వెలగడం లేదు. చీకట్లో ప్రజలు బయటికి రావాలంటే విషపురుగుల వల్ల భయాందోళనలకు గురవుతున్నారు. -రంగన్న, గంగులపాడు

✔: సమస్యను గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. పంచాయతీలో నిధులను అనుసరించి వీధి లైట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతాం.
-ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు.

శ్రీమఠంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శనార్థం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం మంత్రాలయం వచ్చారు. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని హారతి ఇచ్చారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శించుకున్నారు.

ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం డాక్టర్ సిరి తనిఖీ చేశారు. వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సూపరింటెండెంట్ సుధా, వైద్యులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

నందవరం, న్యూస్‌టుడే: నందవరం మండలం మిట్టసోమపురం గ్రామంలో తెదేపా సీనియర్ కార్యకర్త బోయ ఈరన్న పక్షవాతంతో బాధపడుతున్నారు. మంగళవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి గ్రామంలో పర్యటించి ఈరన్నను పరామర్శించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

చెరువు ఎండింది.. కల చెదిరింది

✦ ఎస్ఎస్ ట్యాంకుగా మారుస్తామన్నా గత వైకాపా హామీ విఫలం ✦ కూటమి రాకతో కొత్త ప్రణాళిక

కోసిగి, న్యూస్‌టుడే: పులికనుమ ప్రాజెక్టు ద్వారా భుగేని చెరువును నింపి ఎస్ఎస్ ట్యాంకుగా మార్చి.. అందులోని నీటిని కోసిగిలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీరు అందజేస్తామని గత వైకాపా నేతలు ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనులు పూర్తి చేసి తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

భుగేని చెరువులో పెరిగిన ముళ్లచెట్లు

అరకొర పనులతో

కోసిగి శివారులో 16.13 ఎకరాల్లో భుగేని చెరువు ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ చెరువులోకి గ్రామంలో 3,4 వార్డుల నుంచి ఎస్సీ కాలనీ, కాశమి గడ్డ, మారెమ్మ, సుంకులమ్మ, చౌడేశ్వరి దేవి ఆలయాల ఎదుట ఉన్న డ్రైనేజీ కాలువల్లో నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా చెరువులోకి చేరేది. దీన్ని ఎస్ఎస్ ట్యాంకుగా మార్చేందుకు గత నాయకులు, అధికారులు చర్యలు చేపట్టారు. అప్పటి గుత్తేదారు రూ.30 లక్షల నిధులతో చెరువులో ఉన్న ముళ్లకంప, వ్యర్థ పదార్థాలు తొలగించారు. అప్పటికే చెరువుకు రెండు వైపులా కట్ట ఉండటంతో మరో రెండు వైపుల మట్టితో కట్టను నిర్మించారు. అందులోకి పులికనుమ నీటిని తీసుకొచ్చి నిల్వ చేశారు. ఈ నీటిని శుద్ధి చేసి ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందజేస్తామని అన్నారు. మురుగు నీరు చేరే చెరువు నుంచి నీటి మళ్లింపుపై అప్పట్లోనే ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అరకొరగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం భుగేని చెరువులో నింపిన నీరు ఆవిరైంది. ఆవరణంలో ముళ్లచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై కొత్త ప్రణాళికకు చర్యలు చేపట్టింది.

నిధులు వెనక్కి వెళ్లి..

గతంలో కోసిగి గ్రామానికి జలజీవన్ మిషన్ పథకం కింద రూ.3.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. 4 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, ఒక ఫిల్టర్ బెడ్‌తో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి గ్రామానికి తాగునీరు అందించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. భుగేని చెరువును ఎస్ఎస్ ట్యాంకుగా రూపొందించి తాగునీరు అందజేస్తామంటే కోసిగి ప్రజలు అంగీకరించలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు. రూ.20లక్షల మండల నిధులతో రంగప్పగట్టు సమీపంలో పెద్ద సంపు, పులికనుమ నుంచి భుగేని చెరువు వరకు పైప్‌లైన్ పనులు పూర్తి చేశారు. జలజీవన్ మిషన్ పథకం కింద వచ్చిన నిధులు వెనక్కి వెళ్లాయి.

మళ్లీ తెప్పించి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రాలయం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు రాఘవేంద్రరెడ్డి సహకారంతో ప్రణాళిక పంపించి జలజీవన్ మిషన్ నిధులు రూ.రూ.3.80కోట్లు మళ్లీ తెప్పించారు. రూ.1.76 కోట్లతో గుత్తేదారుడు రంగప్పగట్టు, తిమ్మప్పగట్టు సమీపంలో రెండు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. మిగతా రూ.2.4 కోట్ల నిధులతో మరో గుత్తేదారు ఉరుకుందకు వెళ్లే రోడ్డు సాయిబాబా కాలనీ సమీపంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, 8 వేల మీటర్ల పైప్‌లైన్ పనులు జరగాలి. రెండు నెలల క్రితం పనులు మధ్యలో వదిలేసి గుత్తేదారుడు వెళ్లిపోయారు.

త్వరలోనే ఇంటింటికీ తాగునీరు

తిమ్మరాజు, ఆర్‌డబ్ల్యూఎస్, ఏఈ కోసిగి మండలం

బోర్లు ఏర్పాటు చేసి ట్యాంకును నింపుతాం. కోసిగిలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు త్వరలోనే శుద్ధమైన తాగునీరు అందజేస్తాం. పనులు వదిలేసి వెళ్లిన గుత్తేదారు విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పనులు పూర్తి చేస్తాం.

పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ ఈవో

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల్లో సమస్యలను ఆదోని డిప్యూటీ ఈవో వెంకటరమణారెడ్డి పరిశీలించారు. బాలికల పాఠశాల గదుల కొరతపై "ఈనాడులో చెట్టు కింద చదువులు" అనే చిత్ర వార్తను ప్రధాన పత్రికలో మంగళవారం ప్రచురించింది. దీనికి స్పందించిన రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఆదోని డిప్యూటీ ఈవో పాఠశాలలో తరగతుల పరిస్థితిని ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి ఉన్నారు.

గుర్రపు డెక్క తొలగింపు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని గుడేకల్ వద్ద చెరువు, ఎల్లెల్సీ ప్రధాన కాల్వలో గుర్రపు డెక్క నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో అక్టోబరు 30న 'చెరువును ఆక్రమించిన గుర్రపు డెక్క' అనే కథనం ప్రచురించడంతో జలవనరుల శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం పొక్లెయిన్, మనుషులను పెట్టి చెరువు, ఎల్లెల్సీ ప్రధాన కాల్వలోని గుర్రపు డెక్కను తొలగించారు.

పోటీల్లో ప్రతిభ చాటాలి

బహుమతులు ప్రదానం చేసిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు రామ్మోహన్‌రావు

చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరై ప్రతిభ సాధించాలని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ శర్మ అన్నారు. విద్యార్థులకు 'ఈనాడు' ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలను మంగళవారం నిర్వహించింది. కార్యక్రమంలో భాస్కర్ శర్మ మాట్లాడుతూ చిత్రలేఖనంపై ఆసక్తి కనబరిస్తే భవిష్యత్తులో కళాకారులుగా ప్రతిభ చూపుతారని తెలిపారు. పోటీలు భవిష్యత్తుకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వృథికసాయి, సాయి కీర్తన, సానియా అనే విద్యార్థులు బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, రామ్మోహన్‌రావు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా తులసీ కల్యాణం

మంత్రాలయం, న్యూస్‌టుడే: శ్రీమఠంలో తులసీ దామోదర కల్యాణాన్ని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు వైభవంగా నిర్వహించారు. ప్రహ్లాదరాయలకు విశేష పూజలు చేసి, హారతి ఇచ్చారు. కార్తికమాసం సందర్భంగా ప్రహ్లాదరాయలను ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు.

తులసీ దామోదర కల్యాణంలో హారతి ఇస్తున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు

పట్టుదలతో చదివి ప్రయోజకులు కావాలి

సన్మాన కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మిదేవి, నూతన ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది

కోసిగి, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులు, గురువులకు, గ్రామానికి మంచి పేరు వస్తుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి అన్నారు. మంగళవారం కోసిగి కళాశాలలో చదివి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కోసిగి మండలం నుంచి అత్యధికంగా ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సచివాలయం ఉద్యోగుల సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని గూడూరు మండల ఎంపీడీవో సునీత అన్నారు. మంగళవారం గూడూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో కె.సునీత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో టి.కృష్ణ మోహన్ మాట్లాడుతూ కౌశలం సర్వేలో గూడూరు మండలం వెనుకబడి ఉందని, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. హౌసింగ్ శాఖ పరిధిలో ఈకేవైసీ త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యను పరిష్కరించండి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో కుళాయి నీళ్లు రాని పరిస్థితిపై 'ఈనాడు'లో "గుక్కెడు నీళ్ల కరువు" అని ఈనెల 3న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కర్నూలు ఈఈ చంద్రమోహన్‌రావు ఎమ్మిగనూరు పట్టణంలో పలువార్డుల్లో పర్యటించారు. ప్రజలకు సక్రమంగా నీరు అందించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈలు నీరజ, వెంకటేశులు, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

స్మారక సభను జయప్రదం చేయండి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్సీ దివంగత నీలం రామచంద్రయ్య స్మారక సభను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ కోరారు. ఎమ్మిగనూరులో మంగళవారం గోడపత్రికలను విడుదల చేశారు. రాజు, ఏసేపు, సల్మాన్, ఇస్సాక్, ప్రతాప్‌కిరణ్ పాల్గొన్నారు.

అడుగుకో గుంత

నిత్యం వేలాది వాహనాలు తిరిగే రహదారిపై గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మిగనూరు-కర్నూలు రహదారిలో అడుగుకో గుంత ఏర్పడింది. పట్టణం సమీపంలో పెట్రోల్ బంకు నుంచి పది కిలో మీటర్ల వరకు దాదాపు 185 గుంతలు పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిని బాగు చేయాలని వినతులు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎర్రకోట, గువ్వాలదొడ్డి, ఎమ్మిగనూరు పట్టణం, గోనెగండ్ల సమీపంలో పడిన పెద్ద గుంతలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

ఆరుబయట వంటతో అవస్థలు

గోనెగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో 1700 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో నాబార్డు నిధులతో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. కానీ వంట షెడ్డును గాలికి వదిలేశారు. మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలకు అవస్థలు పడుతూ అపరిశుభ్ర పరిసరాల మధ్యనే వంట నిర్వాహకులు భోజనం తయారు చేస్తున్నారు. తయారు చేసే భోజనం కలుషితమయ్యే ప్రమాదం ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలో వంటశాలకు ప్రత్యేక షెడ్డు నిర్మించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గోనెగండ్ల

మూలకు చేరిన స్వచ్ఛ సంకల్పం

ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ సంకల్పం అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. వెంకటగిరి గ్రామంలో వారంలో ఒకరోజు మాత్రమే చెత్త బండ్లు వస్తున్నాయని, కొన్ని కాలనీలకు అసలు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెత్త బండ్లు మిగతా సమయంలో గోడ చాటున చేరుతున్నాయి. అందులో ఒక చెత్త బండి పూర్తిగా విరిగి మరమ్మతులకు నోచుకోవడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి ప్రతి రోజు గ్రామంలో చెత్తను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, వెంకటగిరి(కోడుమూరు పట్టణం)

విధులకు హాజరుకారు.. అడిగేవారే లేరు

కోసిగి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు విధులకు సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనులపై వచ్చిన ప్రజలు, యువకులు, రైతులు అధికారులపై మండిపడుతున్నారు. మంగళవారం ఆర్ఐ శ్రీరాములు మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాకపోవడంతో కార్యాలయానికి పనులపై వచ్చిన ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతి రోజు 12 గంటలు దాటినా విధులకు హాజరుకావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సమయపాలనపై తహసీల్దార్ వేణుగోపాల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కోసిగి

ఈ నెల 7న ఉద్యోగ మేళా

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల7వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వహణ సభ్యులు ఆనందరాజ్‌కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా మంగళవారం పోస్టర్లు విడుదల చేశారు. రూ.12వేల నుంచి రూ.24వేల వరకు వేతనంతో పాటు అలవెన్సు ఉంటాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 11 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు.

కూలిన మట్టి మిద్దె

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: కోడుమూరులో మంగళవారం మట్టి మిద్దె కూలింది. మెయిన్ బజార్ వీధిలో చేనేత కార్మికుడు బండా రవి మధ్యాహ్నం మగ్గం నేస్తుండగా.. మట్టి మిద్దెపై భాగం నుంచి శబ్దం వచ్చింది. వెంటనే గమనించి పక్కకు వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.

సమీకృత వ్యవసాయంలో పెరటి కోళ్లు కీలకం

రైతులకు ధ్రువపత్రాలు పంపిణీ చేస్తున్న శాస్త్రవేత్తలు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సమీకృత వ్యవసాయంలో పెరటికోళ్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని నార్మ్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ బి.నిర్మల అన్నారు. మంగళవారం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో పెరటికోళ్ల పెంపకంపై శిక్షణ పూర్తి చేసిన రైతులకు ధ్రువపత్రాలు, పది కోడి పిల్లలు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్రచౌదరి, డాక్టర్ సుప్రియ, ప్రిన్సిపల్ డాక్టర్ గురు విష్ణు, డాక్టర్ నిరంజన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వేరుసెనగలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చునని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ రాఘవేంద్రచౌదరి తెలిపారు. మంగళవారం కేవీకేలో ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా వేరుసెనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు టీసీజీఎస్-1694 (విశిష్ట) రకం అధిక దిగుబడులతో పాటు టిక్కా వ్యాధినిరోధక శక్తి కలిగి ఉన్న రకమన్నారు. కార్యక్రమంలో మద్దికెర ఏవో రవి, రైతులు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని తాత్కాలిక డీఎంహెచ్‌వో డా.భాస్కర్ పేర్కొన్నారు. లద్దగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి దస్త్రాలను, మందులు, ఓపీలను పరిశీలించారు. వర్షం కాలంలో నీటి నిల్వ లేకుండా చూడాలని మలేరియా అధికారి నూకరాజు తెలిపారు. జ్వరాలు వస్తే రక్త పరీక్షలు చేయాలని సూచించారు.

వంద అడుగుల రహదారికి నోటిఫికేషన్

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: అభివృద్ధిలో భాగంగా పట్టణంలో గూడూరు-మంత్రాలయం రహదారికి వంద అడుగుల విస్తరణకు ప్రతిపాదనలు తయారు చేసి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పురపాలక కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. కార్యాలయంలో మంగళవారం ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. కమిషనర్ మాట్లాడుతూ రహదారి పోయే భూముల రైతులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. టీపీఎస్ రాజేష్, ప్లానర్స్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

సర్వేను ప్రణాళికతో నిర్వహించాలి

పోలకల్ (సి.బెళగల్), న్యూస్‌టుడే: గ్రామాల్లో నిత్యం ఆరోగ్య కార్యకర్త, ఆశా వర్కర్లు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకొని ఎన్‌సీడీ 4.0 సర్వేను ప్రణాళికతో నిర్వహించాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల కార్యనిర్వహణాధికారి డాక్టరు ఎన్ మహేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని పోలకల్ గ్రామంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి శ్రావణి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్క్రీనింగ్ చేసిన వారిలో నోటి, రొమ్ము, గర్భాశయ అనుమానిత క్యాన్సరు కేసులు గుర్తించాలన్నారు. ఉమ్మడి జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టరు జి.సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫ్లోరోసిస్ పరీక్షలు నిర్వహించాలన్నారు. పోలకల్ వైద్యాధికారిణి శ్రావణి, డాక్టరు మల్లికార్జున పాల్గొన్నారు.

సైబర్ నేరాలు అరికట్టేందుకు అవగాహన అవసరం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌బీఐ ట్రైనర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. టౌన్‌బ్యాంకులో సిబ్బంది, పాలక వర్గానికి మంగళవారం అవగాహన కల్పించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బ్యాంకులో సైబర్ నేరాలను అరికట్టాలంటే ముందుగా అనుమానం ఉన్న వ్యక్తులపై దృష్టి పెట్టాలన్నారు. టౌన్‌బ్యాంకు అధ్యక్షుడు ఉరుకుందయ్య శెట్టి, ఉపాధ్యక్షులు నరసన్న, సీఈవో కళ, నరేంద్ర, డైరెక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, భీమేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

సంకల్ప దీక్షను జయప్రదం చేయండి

మంత్రాలయం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం ధర్నా చౌక్‌లో ఈనెల 10న నిర్వహించనున్న వాల్మీకి బోయల దృఢ సంకల్ప దీక్షను జయప్రదం చేయాలని ఐక్య బోయ వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, జనసేనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి లక్ష్మన్న, ఏపీవీబీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి నాయుడు అన్నారు. లక్ష్మన్న స్వగృహంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలు విడుదల చేశారు. ఏపీవీబీఎస్ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు, జిల్లా అధ్యక్షుడు అర్జున్, నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహులు, వీరారెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

నందవరం, న్యూస్‌టుడే: గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నందవరంలో 397 ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు చెప్పారు. గృహాల నిర్మాణం వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో పుల్లయ్య, హౌసింగ్ డీఈ ప్రసాద్, ఈవోఆర్డీ సందీప్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మద్దతు ధరల ఆధారంగా సాగు చేయాలి

పంట నమోదును చూస్తున్న జేసీ, ఆర్డీవో

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం మద్దతు ధరల ఆధారంగా రైతులు పంటలను సాగుచేస్తే నష్టాలుండవని జేసీ నూరల్‌ఖమర్ పేర్కొన్నారు. ప్యాలకుర్తిలో మంగళవారం పంటలను జేసీ, ఆర్డీవో సందీప్‌కుమార్‌లు పరిశీలించారు. పంట నమోదును తనిఖీ చేశారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తాత్కాలిక తహసీల్దార్ వెంకటేశ్‌నాయక్, మండల వ్యవసాయాధికారి రవిప్రకాశ్, రైతు సేవ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

మంత్రాలయం: కార్తిక పౌర్ణమి సందర్భంగా శ్రీమఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బుధవారం తుంగభద్ర నది తీరంలో తుంగాహారతి, లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయినట్లు మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు.

ఎమ్మిగనూరు: మొంథా తుపాన్‌తో నష్టపోయిన శ్రీకాళహస్తి ఎస్సీ కాలనీవాసులకు ఎమ్మిగనూరు చంద్రశేఖర్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజలకు సాయం అందించారు. 50 మందికి దుప్పట్లు, ఇతర వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రజాసంఘాల నాయకులు గురువయ్య, కేదారి, రాధాకృష్ణ, గోపి, మునురాజా పాల్గొన్నారు.

గూడూరు గ్రామీణం: పట్టణంలోని అయోధ్యనగర్‌లో భాజపా మండల అధ్యక్షులు వేదవ్యాస్ ఆధ్వర్యంలో మంగళవారం మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భాజపా రాజంపేట జిల్లా ఇన్‌ఛార్జి చంద్రమౌళి హాజరై మాట్లాడుతూ... దేశంలో తయారు చేసిన వస్తువులను వినియోగించాలన్నారు.

సి.బెళగల్: స్థానిక పోలీసుస్టేషన్‌లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్ రాజును మంగళవారం మండల తెదేపా కన్వీనరు చంద్రశేఖర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

గూడూరు గ్రామీణం: మండలంలోని జూలకల్లు ఆదర్శ పాఠశాలలో ఒకేషనల్ ప్రిన్సిపల్ దిల్షాద్, ఉపాధ్యాయులు పి.హర్షద్, ఎం.మంజుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐటీ, బ్యూటీ, వెల్‌నెస్ కోర్సులలో నైపుణ్య పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ నెల 7వ తేదీన జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు,

గోనెగండ్ల: గోనెగండ్లలో నిబంధలకు విరుద్ధంగా కాలం చెల్లిన బస్సులను నడుపుతున్న జీనియస్ గ్లోబల్ పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి మద్దిలేటి పేర్కొన్నారు.

పెద్దకడబూరు: మండలంలోని గ్రామాలను క్షయ వ్యాధిరహితగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని మండల వైద్యాధికారులు ఫిర్దోస్ శేఖన్‌భాను సిబ్బందికి సూచించారు. అనంతరం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐదు మంది నిరుపేద క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పోషకాహార కిట్లను అందజేశారు.

సి.బెళగల్: స్థానికంగా 40 సంవత్సరాల తర్వాత పీజీపై ఆర్‌అండ్‌బీ రహదారికి గుత్తేదారుడు మంగళవారం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఎమ్మిగనూరు: డ్రైవర్లు, కండక్టర్ల పదోన్నతుల తరువాత కొత్త చార్టు వేయాలని డిపో అధికారులకు చెప్పినా స్పందించడం లేదని ఎన్ఎంయూ అధ్యక్షుడు రఫీక్ ఆరోపించారు. సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించి డిపో మేనేజర్ మద్దిలేటినాయుడికి వినతి పత్రం అందజేశారు.

విద్యానగర్ (మంత్రాలయం): మండలంలోని విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో తెదేపా నాయకులు రాకేశ్ రెడ్డి, రాజారెడ్డిలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఎస్ఎంకేవీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామాంజినేయులు, లక్ష్మీకాంత్, బాలయ్య ఉన్నారు.

రైతులను విస్మరించిన కూటమి సర్కార్

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పత్తి పంటలతో రైతులు నష్టపోయారని కానీ కూటమి ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్ ఆరోపించారు. రాష్ట్రస్థాయి సమ్మేళన సదస్సు గోడ పత్రికలను మంగళవారం ఎమ్మిగనూరులో విడుదల చేశారు. ఈనెల 18,19వ తేదీల్లో ఆదోనిలో పత్తి రైతుల సమ్మేళన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘం నాయకులు జబ్బార్, మద్దిలేటినాయుడు, వెంకటేశు, గిడ్డయ్య, ఇస్మాయిల్ పాల్గొన్నారు.

ఇళ్లలోకి చేరిన వర్షం నీరు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నగరపంచాయతీలోని ఎస్సీకాలనీ 2వ వార్డు పరిధిలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను తెదేపా ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బొజుగు సృజన్ పరిశీలించారు. కాలనీలోని ప్రజల సమస్యలు, కాల్వల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నగరపంచాయతీ అధికారులకు తెలపడంతో కాలనీవాసుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వినోద్, మిన్నెల్లా, రాజు తదితరులు పాల్గొన్నారు.

నియంత్రణలో నిర్లక్ష్యం

● శునకాలు పట్టేందుకు చేపట్టని చర్యలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: శునకాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వీటిని నియంత్రించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీటికి ఆపరేషన్ చేసి వదిలేయాలని నిర్ణయించింది. కానీ కుక్కలను పట్టేందుకు చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శలు వచ్చాయి. దీనిపై గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కూడా ఆందోళన చేశారు. అన్నీ ఉన్నా అధికారులు చర్యలు చేపట్టకుండా వదిలేశారని విమర్శించారు.

ప్రత్యేక నిధులు

ఎమ్మిగనూరు పట్టణంలో దాదాపు 2వేలకు పైగానే శునకాలు ఉన్నాయి. కానీ అధికారులు కేవలం 498 ఉన్నట్లు గుర్తించారు. వీటిని బోనులో బంధించి పట్టణంలో వెంకటాపురం రహదారిలో ఉన్న పశువుల ఆసుపత్రిలోని కుని ఆపరేషన్ థియేటర్‌కు తెస్తారు. చికిత్సల పనులను ఏజెన్సీకి అప్పగించారు. చికిత్సలు పూర్తి అయిన తరువాత తీసుకొచ్చిన చోటే వదిలేయాలి. కుక్కకి రూ.1500 చొప్పున ఇస్తారు. కుక్కలు పట్టేందుకు, చికిత్సల కోసం పశువుల ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, బోను ఏర్పాటు చేసి మూడు నెలలు గడిచినా ఇంకా కొలిక్కిరాలేదు. వీటి కోసం దాదాపు రూ.2లక్షల వరకు ఖర్చు పెట్టి అన్నింటినీ సమకూర్చారు. ప్రస్తుతం నిధులు వృథాగా మారాయే తప్ప చర్యలు చేపట్టలేదు.

కుక్కలు పట్టేందుకు ఏర్పాటు చేసిన బోను

తిరగాలంటే భయం

పట్టణంలో మాత్రాల తిమ్మప్ప, వీవర్స్, సంజీవ్, సోమప్పనగర్, సాయినగర్, ఎల్లమ్మబీడు, తేరుబజార్, కొండవీటి ప్రాంతం, ఎస్సీకాలనీ, శాంతినగర్, మునెప్పనగర్, పంపన్న గౌడ్ కాలనీ, గాంధీనగర్, సోమప్ప సర్కిల్, రాధాకృష్ణ, లక్ష్మీపేట, సంజీవ్‌నగర్, పెద్దకటికి వీది, వడ్డేవీధి, రాఘవేంద్ర కాలనీలో శునకాల బెడద విపరీతంగా ఉంది. పట్టణంలో వీధుల్లో తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నారు. నెలకు 200 నుంచి 300 మంది కుక్క కాటుకు గురవుతున్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రేబిస్ వ్యాధి నివారణ టీకా కోసం రోజూ 30 నుంచి 50 మంది వస్తున్నారు. శునకాల సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణతో పాటు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధం చేశారు.

త్వరలోనే చర్యలు తీసుకుంటాం: –గంగిరెడ్డి, పురపాలక కమిషనర్ ఎమ్మిగనూరు

శునకాల బెడద నుంచి కాపాడాలని ఉద్దేశంతో కుని ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. వీటిని పట్టేందుకు సిబ్బందిని ఆదేశించాం. కుక్కలు పట్టేందుకు కూలీలు రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.

(c) eenadu

కర్నూలు

• కర్నూలు • పాణ్యం

స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగిద్దాం

కరపత్రాలు అందజేస్తున్న భాజపా నాయకులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని భాజపా అర్బన్ మండల ఇన్‌ఛార్జి, రాష్ట్ర నాయకుడు పీటీ సాయిప్రదీప్ అన్నారు. అందరూ స్వదేశీ వస్తువులనే వినియోగించాలని కోరుతూ భాజపా నాయకులు జీఎస్ నాగరాజు, మండల అధ్యక్షుడు రామాంజనేయులు, కుర్ని వెంకటేశ్వర్లు తదితరులు మంగళవారం పర్యటించి ప్రచారం చేశారు. అనంతరం మండల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

గుత్తేదారుల సమావేశం

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే : నగరంలోని ఓ హోటల్‌లో కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించారు. గుత్తేదారుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14న నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు గుత్తేదారులు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM) కర్నూలు : 80085 52632, కర్నూలు గ్రామీణం : 85010 05408, ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలకసంస్థ : ?: సీతారాంనగర్, ఇందిరాగాంధీ నగర్‌లో కాలువలను శుభ్రం చేయాలి. పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయి. - **వినయ్**

?: కల్లూరులో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. - **స్థానికులు**

✔: సమస్యలు పరిశీలించి వీలైనంత త్వరలో పరిష్కరిస్తాం. - **నగరపాలక సంస్థ అధికారులు**

బొమ్మలు గీశారు.. ప్రతిభ చాటారు

బహుమతులు అందుకున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ మంజుల పేర్కొన్నారు. కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన నిహారిక, లాస్యబాయి, పూజకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామేశ్వర రెడ్డి, ఆయేషా తదితరులు పాల్గొన్నారు.

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు ఎస్‌ఏపీ క్యాంపులోని కట్టమంచి రామలింగారెడ్డి స్మారక నగరపాలక పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొమ్మిదో తరగతికి చెందిన కె.రేఖ, ఎంఆర్ తనుజశ్రీ, కె.రితికలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు పి.భాస్కర్, జి.శ్రీదేవి బహుమతులు అందజేశారు.

చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

విజేతలుగా నిలిచి.. బహుమతులు అందుకుని..

అక్రమాలు.. ఇసుకేస్తే రాలనంత

■ నదుల నుంచి యథేచ్ఛగా తరలింపు

లక్ష్మీపురం పరిధిలో హంద్రీ నుంచి ఇసుక తవ్వి ట్రాక్టరులో నగరంలోకి తరలిస్తూ..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. ఇది ఎంతో ప్రయోజనకరమైనప్పటికీ కొందరు అక్రమార్కులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హంద్రీ, తుంగభద్ర నదుల నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడా తనిఖీలు కానరావడం లేదు.

ఏఏ ప్రాంతాల నుంచి..

కర్నూలు రూరల్ మండలం, నగర పరిధిలోని తుంగభద్ర నదీ తీర గ్రామాలు, కల్లూరు మండలంలోని పందిపాడు, లక్ష్మీపురం, దూపాడు, బస్తిపాడు తదితర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ ఇసుక తరలిపోతోంది.

శివారులో నిల్వ చేసుకొని..

ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో తమ ఇంటి నిర్మాణాల కోసం గృహ నిర్మాణదారులు నదులు, వాగుల నుంచి ఇసుకను తీసుకెళ్లొచ్చని.. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా కొందరు అక్రమార్కులు స్థానికంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇసుకను తవ్వేసి నగర పరిధిలోని పలు ప్రాంతాలు, శివారులో నిల్వ చేసుకుని నిశిరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నగర పరిధిలోనే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుకను రూ.2,500 నుంచి రూ.3,500కు అమ్ముతుండటం గమనార్హం.

ఎవరూ పట్టించుకోక..

నదీ తీర గ్రామాల పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉచిత ఇసుక విధానాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఫలితంగా ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండగా.. అటు గృహ నిర్మాణదారుడికి ఇసుక భారంగా మారుతోంది. ఇటీవలకాలంలో ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేసిన దాఖలాలు కానరావడం లేదు. కొందరు ఇసుక ట్రాక్టరు వాహనదారుల నుంచి మామూళ్లు పుచ్చుకొని వదిలేస్తున్నారు.

కార్తిక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

అధికారులతో చర్చిస్తున్న కమిషనర్ పి.విశ్వనాథ

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: కేసీ కాలువ వినాయక ఘాట్ వద్ద బుధవారం జరగనున్న కార్తిక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ తెలిపారు. ఆయన మంగళవారం ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఘాట్ ప్రాంగణంలో విద్యుత్తు దీపాలు, వేదిక, సౌండ్ సిస్టమ్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ విషయంలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అంతకు ముందు తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. దేవనగర్ వైపు వెళ్లే సీసీ రహదారి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, ఇంజినీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలందించాలి

మాట్లాడుతున్న జిల్లా నోడల్ అధికారి డా.రఘు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలందించాలని సంచార చికిత్స కార్యక్రమ జిల్లా నోడల్ అధికారి డా.రఘు అన్నారు. నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమానికి ఆయన మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జన్మనిచ్చిన ఏ తల్లి, జన్మించిన ఏ శిశువు మరణించరాదన్న నినాదంతో ఉత్తమ సేవలు అందేలా చూడాలన్నారు. పోషకాహారం, రక్తహీనత, ఆరోగ్య జాగ్రత్తలపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగరాజు, రాధా మోహన్, పర్యవేక్షకులు ప్రభాకరరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాట లేక.. రాళ్లను దాటలేక

నగరంలో రాజీవ్ నగర్, వర్మ కాంప్లెక్సు పక్క వీధిలో అడ్డుగా రాళ్ల కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఓ పెట్రోలు బంకు సమీపంలో ఉన్న కాలనీకి వెళ్లాలంటే స్థానిక కాలనీ వాసులు పెట్రోల్ బంకులో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాళ్ల కుప్పలతో దారి మూసుకుపోయింది. ఫలితంగా జనం రాకపోకలు సాగించలేకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

లిఫ్ట్‌కు మరమ్మతులెన్నడో

కలెక్టరేట్‌లో గత రెండు మూడు వారాలుగా లిఫ్ట్ పనిచేయడం లేదు. మరమ్మతులు చేయించడంలో జిల్లా రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులు మెట్లు ఎక్కలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇకనైనా స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

30న తితిదే కల్యాణ మండపం ప్రారంభం!

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: కర్నూలు సి.క్యాంపు కూడలిలో ఆధునికీకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కల్యాణ మండపాన్ని 30వ తేదీన ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించేందుకు తితిదే పాలకమండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ అధికారులతో చర్చిస్తున్నారు.

● తితిదేకు చెందిన వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో కర్నూలులో శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహిస్తామని తితిదే పాలకమండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ చెప్పారు. ఉత్సవ విగ్రహాలను అక్కడినుంచే ప్రత్యేక వాహనాల్లో తీసుకొస్తామని చెప్పారు. తితిదే కల్యాణ మండపంలో కల్యాణం నిర్వహించాలా.. లేదా మరోచోట జరపాలా అన్న విషయమై మంత్రి భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

అదనపు బస్సు సర్వీసులు నడపండి

ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడపాలని సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల రద్దీకి పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సులు నడపాలని విన్నవించారు. సీపీఐ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు తిరగడం లేదన్నారు. గుంతకల్లు, అనంతపురం, శ్రీశైలం వరకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని తెలిపారు.

క్రైం కార్నర్

యువకుడి ఆత్మహత్య

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కల్లూరు శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (16) ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎనిమిదో తరగతి వరకు చదివి మానుకున్నాడు. బేల్దారు పనిచేస్తూ జీవనం సాగించేవాడు. దురలవాట్లకు బానిసై చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. సోమవారం తన ఇంట్లోనే దొంగతనం చేసేందుకు యత్నించగా కుటుంబసభ్యులు గుర్తించి పట్టుకోగా తండ్రి గట్టిగా మందలించాడు. అదేరోజు సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతను తన ఇంటి సమీపంలోని ఓ మేస్త్రీకి చెందిన కొట్టంలో ఉరేసుకున్నాడు. మేస్త్రీ గుర్తించి సమాచారం ఇవ్వగా అతని తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు కప్పల్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి (20) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అతనికి మరో కళాశాలలో చదివే తన స్నేహితుడి ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్లు ఆమెను నమ్మించాడు. సదరు యువతి నమ్మి అతనికి డబ్బు అవసరమైనప్పుడల్లా పెద్దమొత్తంలో ఇచ్చేది. చివరికి ఆమె తన బంగారాన్ని ఇవ్వగా ఓ సంస్థలో అతను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలిసింది. ఆయన స్థానిక పోలీసుస్టేషన్‌లో సదరు విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని పిలిపించి విచారించగా చేసిన తప్పును అంగీకరించాడు. తన కుమారుడు తీసుకున్న మొత్తం తాను చెల్లిస్తానని అతని తండ్రి పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థి మంగళవారం ఇంట్లో ఉన్న పలురకాల మాత్రలు మింగటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

పోలీసుల అదుపులో దొంగ

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కొద్దిరోజుల కిందట ఎన్ఆర్ పేటలోని ఓ పాఠశాలలో చొరబడి సెల్‌ఫోన్లు, నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలు అపహరించాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు దొంగ ఓ ఆటోలో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు ఆ ఆటో గుర్తించి విచారణ చేపట్టగా దొంగ వివరాలు బయటపడ్డాయి. ఇతనికి మరో ఇద్దరు దొంగలు సహకరించినట్లు విచారణలో తేలింది.

రహదారుల నిర్మాణానికి నిధులిస్తాం

ఓర్వకల్లులో రోడ్డును పరిశీలిస్తున్న చీఫ్ ఇంజినీరు శ్రీనివాసరెడ్డి

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని ఏపీఆర్‌డీసీ చీఫ్ ఇంజినీరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆర్అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వినతి మేరకు ఆయన ఆర్అండ్‌బీ అధికారులతో కలిసి ఓర్వకల్లు నుంచి మిడుతూరు వెళ్లే రహదారిని పరిశీలించారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో తక్షణమే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

బాలుడి మృతిపై వివాదం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : నగరానికి చెందిన ఓ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలై వివాదంగా మారింది. రోషన్ (8) అనే పిల్లాడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో అతని తల్లిదండ్రులు గత నెల 27న ఆస్పత్రిలో చేర్పించారు. అతని ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. సుమారు రూ.3.95 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బాలుడు చికిత్స పొందుతూ ఈనెల 2న చనిపోయాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలైంది. ఇదే విషయమై ఆస్పత్రి నిర్వాహకులు మాట్లాడుతూ కిడ్నీలు దెబ్బతిన్నాయని.. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఉందని ముందుగానే చెప్పామని.. ఈ మేరకు వారి వద్ద రాయించుకున్నామని తెలిపారు. ఫీజులు చాలావరకు తగ్గించామని.. ఆదివారం నుంచి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని.. ఫీజు సైతం వద్దని చెప్పామని పేర్కొన్నారు.

6న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి సబిహా పర్వీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని గడియారం ఆసుపత్రి వద్దనున్న ప్రభుత్వ మైనారిటీ జూనియర్ కళాశాలలో ఈనెల 6వ తేదీన పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు 94417 61206 నంబరును సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని గూడూరు మండల ఎంపీపీ కె.సునీత అన్నారు. మంగళవారం గూడూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కె.సునీత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో టి.క్రిష్ణ మోహన్ మాట్లాడుతూ కౌశలం సర్వేలో గూడూరు మండలం వెనుబడి ఉందని, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. హౌసింగ్ శాఖ పరిధిలో ఈకేవైసీ త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయండి

సర్వేయర్లతో మాట్లాడుతున్న రాష్ట్ర సర్వేశాఖ డీడీ త్రివిక్రమ్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రైతుల సమక్షంలో రీసర్వే చేసి.. వారి భూములకు సరైన కొలతలు, హద్దులు చూపాలని సర్వే కమిషనరేట్ డీడీ త్రివిక్రమ్ సర్వే అధికారులను ఆదేశించారు. ఆదోని మండలం విరుపాపురంతోపాటు పలు ప్రాంతాల్లో మూడో విడత రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్‌ను క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. భూములకు సంబంధించిన రికార్డులను.. రీసర్వే తీరును తనిఖీ చేశారు. మూడో విడతలో రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్‌ను 60 రోజుల్లో పూర్తి చేయాలని విలేజ్ సర్వేయర్లు, మండల సర్వేయర్లకు సూచించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా.. పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలన్నారు. రైతుల సంతృప్తి మేరకు కచ్చితమైన కొలతలతో సర్వే చేయిస్తున్నామని.. ఎవరికైనా తమ భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలుంటే మండల సర్వేయర్లు, ఆర్ఎస్‌డీటీల దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వేశాఖ ఉప సంచాలకులతోపాటు సర్వే ఏడీ మునికన్నన్, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.

పరిగెత్తొద్దు.. పిక్కచిక్కనీయొద్దు

జనంపై శునకాల దాడులు

గణేశ్ నగర్‌లో ప్రధాన రహదారిపై కుక్కల గుంపు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : నగర పరిధిలో గణేశ్ నగర్‌లోని పలు కాలనీల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు బెంబేలెత్తుతున్నారు. గణేశ్ నగర్‌లో సుమారు 10 కాలనీలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా జనం నివసిస్తున్నారు. కాలనీలోని ప్రధాన రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతుండటం.. ఒక్కోసారి పాదచారులు, వాహనదారులపై దాడి చేస్తున్నాయి. గత రెండు, మూడు నెలల కాలంలో 10 మందికిపైగా జనం కుక్క కాటుకు గురయ్యారు. వాహనదారులను తరుముకునే సమయంలో పలువురు అదుపు తప్పి కిందపడి ఆస్పత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో జనం రోడ్లపైకి రావాలంటేనే హడలుతున్నారు. మేయర్ వార్డులోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థమవుతోందని పలువురు పేర్కొంటున్నారు.

ఫిర్యాదు చేసినా..

● కుక్కల సమస్యపై నగరపాలక సంస్థ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమే. ప్రజా సమస్య పరిష్కార వేదికలోనూ వివిధ కాలనీకి చెందిన ప్రజలు వినతిపత్రాలు అందించారు. ఇవన్నీ బుట్టదాఖలయ్యాయి. చర్యలు తీసుకుంటామని చెప్పి గాలికొదిలేస్తున్నారు.

● నిబంధనల ప్రకారం శునకాలకు కు.ని. శస్త్రచికిత్సలు చేయాల్సి ఉండగా ఎవరూ దృష్టి సారించడం లేదు. గతంలో కుక్కలను పట్టుకుని కు.ని. శస్త్రచికిత్సలు చేయించారు. ప్రస్తుతం దీనిని గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో ఇకనైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

సంక్షిప్త సమాచారం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా నగరానికి చెందిన పద్మాకర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు జాతీయ ఛైర్మన్ తనకు నియామక పత్రం అందించారని ఆయన మంగళవారం చెప్పారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి సంబరాలు విజయవంతంగా జరిగాయని.. ఈనెల 23న జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధీర్, ఖాజాహుస్సేన్ మంగళవారం తెలిపారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో నిర్వహించే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు సుధాకరప్ప పిలుపునిచ్చారు. ఆశా డే సందర్భంగా స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: భారత సివిల్ సర్వీసుకు చెందిన 15 మంది అధికారుల బృందం మంగళవారం బ్రాహ్మణపల్లె వద్దనున్న గ్రీన్‌కో పరిశ్రమను సందర్శించింది. హైడ్రో, విండ్, పవర్ తదితర వాటిపై సిబ్బందితో చర్చించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను అధికారులకు ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు విద్యాసాగర్, ఎంపీడీవో వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : శిక్షణ ఐఏఎస్ అధికారికి సర్వజన ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన భుజం నొప్పితో బాధపడుతుండగా ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు మంగళవారం ఆపరేషన్ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయనకు చిన్న శస్త్రచికిత్స చేశామని.. ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

అడ్డంకులు తొలగిస్తేనే దీపకాంతులు

◆ కేసీ కాలువ ప్రాంతంలో రోడ్డు పనులు ◆ రాత్రివేళలో తప్పని ఇబ్బందులు

కేసీ కాలువ ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న సిమెంటు రహదారి

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : కార్తిక పౌర్ణమి నేపథ్యంలో బుధవారం వేలాది మంది వినాయక ఘాట్ ప్రాంతంలోని కేసీ కాలువ వద్ద పెద్దఎత్తున దీపాలు వెలిగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థతోపాటు జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆ దిశగా దృష్టి సారించలేదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు.

ప్రత్యామ్నాయ చర్యలేవీ?

వినాయక ఘాట్ పరిధిలోని కేసీ కాలువ మీదుగా కొత్తగా సిమెంటు రోడ్డు నిర్మిస్తున్నారు. ఘాట్ వద్ద బుధవారం లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివస్తారు. అనంతరం కేసీ కాలువలో దీపాలు వదులుతారు. సిమెంటు రోడ్డు నిర్మాణం నేపథ్యంలో రాకపోకలు సాగించే పరిస్థితి లేకపోయింది.

❍ దేవనగర్ రైల్వేగేటు నుంచి మెయిన్ రోడ్డు వరకు సిమెంటు రహదారి నిర్మాణానికి రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి గత నెలలో పనులు పూర్తవ్వాల్సి ఉండగా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

భద్రతా ఏర్పాట్లు అవసరం

❍ గతంలో కార్తిక పౌర్ణమి రోజున కేసీ కాలువలో పడి భార్యాభర్త ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అధికారులతోపాటు దీపోత్సవ కమిటీ సభ్యులు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. పూర్తిస్థాయిలో విద్యుత్తు దీపాలు ఏర్పాటుచేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

❍ కర్నూలు కడప కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గజ ఈతగాళ్లను ఏర్పాటుచేయడం ద్వారా ఉపయుక్తంగా ఉంటుంది.

❍ రహదారిపై నీటి నిల్వకుగాను సిమెంటుతో కట్టలు ఏర్పాటుచేశారు. రాత్రి వేళల్లో వీటిని తగులుకుని భక్తులు పడిపోయే ప్రమాదముంది. కనీసం మ్యాట్లు ఏర్పాటుచేస్తే ప్రయోజనం ఉంటుంది.

❍ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు గుంపులుగా కాకుండా.. వరుస క్రమంలో వెళ్లేలా నియంత్రించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కందులు క్వింటా గరిష్ఠ ధర రూ.6,940

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం వివిధ పంట ఉత్పత్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు తమ దిగుబడులను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డులో సందడి నెలకొంది. వేరుశనగకాయలు క్వింటా గరిష్ఠ ధర రూ.6,399, ఆముదాలు రూ.5,860, మొక్కజొన్న రూ.1,768, కందులు రూ.6,940, కందులు వడకలు గరిష్ఠ ధర రూ.1,200 పలికింది. శనగలు క్వింటా గరిష్ఠ ధర రూ.4,529, కొర్రలు రూ.2,369, మినుములు రూ.6,697, సజ్జలు రూ.2,111కు వ్యాపారులు ఈ.నామ్ పద్ధతిలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మరోవైపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యార్డు అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఖాతాదారులకు ముఖ్యగమనిక

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించుటకు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఉలిందకొండ బ్రాంచ్ మరియు ఏ.టి.ఎం. త్వరలో క్రింది అడ్రస్‌కి మార్చబడును.

సైట్ నెం. 333/ఐఐ, ప్రభుత్వ జెడ్.పి. హైస్కూల్ ప్రక్కన, మెయిన్ రోడ్, ఉలిందకొండ గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. ఎ.పి: 518218కు మార్చబడుతుంది గమనించగలరు.

ఇట్లు: బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఉలిందకొండ బ్రాంచ్, కల్లూరు మం॥, కర్నూలు.

మక్కలు మట్టిపాలు

రహదారులపై ఆరబోసిన మొక్కజొన్న దిగుబడులు మట్టి దిబ్బలను తలపిస్తున్నాయి. అహోబిలం రహదారిలో అటవీ ప్రాంతంలో రైతన్నలు ఆరబోసిన మొక్కజొన్న దిగుబడులు వాన నీటికి పూర్తిగా తడిసిపోయాయి. గింజలు రంగు మారి స్వరూపాన్ని కోల్పోయాయి. రైతులు వాటిని పదేపదే తిరగ ఎండలకు ఆరేస్తున్నారు. అతికే కాస్త ధరకైనా అమ్ముడుపోతాయని, నష్టం కొద్దిమేర తగ్గుతుందని ఆశతో ఆరబోస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

శ్రీగిరిలో పున్నమి వెలుగు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: మల్లన్న సన్నిధిలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించే జ్వాలా తోరణోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలొస్తున్నారు. వసతి సముదాయాలన్నీ నిండిపోయాయి. ఆలయ ముందుభాగం గంగాధర మండపం వద్ద సాయంత్రం 6.30 గంటలకు జ్వాలా తోరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య గంగాధర మండపం వద్దకు చేర్చుతారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. రాత్రి 8 గంటలకు లక్ష దీపోత్సవం నిర్వహిస్తారు.

ధ్వజస్తంభంపై అమర్చేందుకు ఆకాశదీపాన్ని సిద్ధం చేస్తున్న అర్చకులు

కడుపు కోత.. కాసుల మోత

- విచ్చలవిడిగా శస్త్రచికిత్సలు
- ప్రైవేటు ఆసుపత్రులకు తాఖీదులు

1 నంద్యాల పట్టణంలోని ఓ ఆస్పత్రిలో 687 ప్రసవాలు జరగ్గా అందులో 487 మందికి శస్త్రచికిత్సలు చేశారు.

2 ఆత్మకూరులోని ఓ వైద్యాలయంలో 1000 ప్రసవాలు జరిగితే అందులో 800 వరకు సిజేరియన్లే ఉన్నాయి.

ఇవన్నీ గత ఏడు నెలల లెక్కలే. ఉమ్మడి జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడి సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. వివిధ కారణాలు చెప్పి 'కత్తెర' వేస్తున్నారు. ఆయా ఆసుపత్రులకు తాఖీదులు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడాదికి 65 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇందులో ప్రైవేటులో 30 వేల వరకు ఉంటున్నాయి. ప్రసవ ద్వారం చిన్నదిగా ఉన్నా.. బిడ్డ అడ్డం తిరిగినా.. గర్భసంచిలో తగినంత ఉమ్మనీరు లేకపోయినా, నెలలు నిండినా కాన్పయ్యే అవకాశం లేకపోతే వైద్యులు శస్త్రచికిత్స (సిజేరియన్) చేసి పురుడు పోయాల్సి ఉంటుంది. దీన్నే అవకాశంగా తీసుకొని ఆపరేషన్లు చేస్తున్నారు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 70-80 శాతం వరకు సిజేరియన్లే ఉంటున్నాయి. ఉమ్మనీరు తగ్గింది వెంటనే పురుడు పోయాలి.. లేదంటే బిడ్డకు ప్రమాదమని భయపెడుతున్నారు. ఆస్పత్రి స్థాయిని బట్టి రూ.25 వేలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.50 వేలు, క్లిష్టమైన శస్త్రచికిత్సలకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.

–న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

సంవత్సరం	సాధారణం	శస్త్రచికిత్స
2022-23	25,432	26,870
2023-24	31,702	23,500
2024-25	39,447	38,706
2025 అక్టోబరు	17,050	15,221

ప్రైవేటు ఆసుపత్రులు 200
గైనిక్ వైద్యాలయాలు 50
ఏడాదికి ప్రసవాలు 30 వేలు

- శస్త్రచికిత్సల పేరుతో పెద్దఎత్తున నగదు వసూలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో జిల్లాలో ఐదు ఆస్పత్రులను గుర్తించి ఆ వివరాలను నంద్యాల జిల్లా వైద్యాధికారులకు పంపారు. వారు వచ్చి విచారణ జరపాల్సి ఉంది.

"కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు అధికంగా ఉన్నాయి. అలాంటి వాటికి తాఖీదులిచ్చి విచారణ చేయిస్తాం. కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా వైద్యాధికారులు.. నంద్యాల జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లా వైద్యాధికారులు విచారణ చేస్తారని" కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వో భాస్కర్ తెలిపారు.

కాసుక్కుర్చున్నారు

- తెలంగాణ రాష్ట్రం అలంపూర్ మండలం లింగనవాయికి చెందిన గర్భిణి ప్రసవం కోసం పది రోజుల కిందట కర్నూలు ఎ.క్యాంపులోని ఓ ప్రైవేటు గైనిక్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఇందుకు రూ.లక్ష వరకు వసూలు చేశారు. శిశువుకు ఆరోగ్యం బాగోలేదంటూ గత పది రోజులుగా ఆస్పత్రిలో ఉంచారు. దీనికి మరో రూ.లక్షల వరకు బిల్లు వేశారు. ఇదే ఆస్పత్రిలో ఉల్లూరుకు చెందిన ఓ మహిళకు మూడు రోజుల కిందట శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. దీనికి సుమారు రూ.75 వేల వరకు తీసుకున్నారు.
- ఆశాలు, ఏఎన్ఎంలు కేసులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపితే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమిషన్ ఇస్తున్నారు. పలువురు ఆర్ఎంపీలు సైతం కాసులకు కక్కుర్తి పడి బాధితులను ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. 40 శాతం కమిషన్ ఇస్తున్నారు.

ఆరోగ్యానికి ముప్పే

గర్భిణులకు మొదటిసారి ఆపరేషన్ చేస్తే రెండో ప్రసవానికి తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మూడోసారి కోత కోస్తే తల్లి ప్రాణానికే ముప్పు ఉంటుంది. ఆపరేషన్ చేయించుకున్నవారిని వివిధ ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. భవిష్యత్తులో వివిధ గైనిక్ సమస్యలు వస్తాయి. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే అవకాశాలున్నాయి.

ప్రభుత్వ బడి ప్రకృతి ఒడి

చుట్టూ పచ్చదనం.. నేలపై పరుచుకొన్న పచ్చిక.. ఆ పక్కనే గలగల పారే సెలయేళ్లు.. వాటి మధ్య అక్షరాలు నేర్చుకుంటున్న విద్యార్థులు.. ఇదేదో పూర్వకాలం నాటి గురుకులం కాదు. ఓ ఉపాధ్యాయుడు తన ఆలోచనలు 'రంగు'రించి ప్రభుత్వ బడిని ప్రకృతి ఒడిగా మార్చి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఆస్పరి మండలం ముత్తుకూరుకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీరంగకు చిత్రలేఖనం అంటే మక్కువ. 2010లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. అర్ధగేరి, చిన్నహోతురు, చొక్కనహళ్లి పాఠశాలల్లో పని చేశారు. అక్కడ గోడలకు బొమ్మలేసి పాఠ్యపుస్తకాల్లా మార్చేశారు. ఇందుకు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. ఇటీవల బదిలీల్లో దూదేకొండ పాఠశాలకు వెళ్లారు. అక్కడి గోడలు పాఠాలు చెప్పేలా తీర్చిదిద్దుతున్నారు. – న్యూస్‌టుడే, ఆస్పరి

పట్టని వసతి

- నిరాశ్రయుల కేంద్రాల్లో వసతులు కరవు

బస్టాండు సమీపంలోని నిరాశ్రయుల కేంద్రం

పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం నిరాశ్రయుల వసతిగృహాలను ఏర్పాటు చేసింది. వీటి బాధ్యతను పురపాలక సంఘాలకు అప్పగించింది. నంద్యాల పట్టణ పరిధిలో రెండు కేంద్రాలున్నాయి. ఇందులో ఉంటున్న బాధితులకు పగలు, రాత్రివేళల్లో మాత్రమే ఆహారం అందిస్తున్నారు. మరోవైపు వసతులు అధ్వానంగా ఉంటుండటంతో చాలామంది వీటిల్లో ఉండేందుకు సుముఖత చూపడం లేదు.

– న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

కేవలం రెండే...

- లక్ష జనాభా ఉంటే ఒక రాత్రి బస కేంద్రాన్ని నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కేంద్రాన్ని 24 గంటల పాటు తెరిచే ఉంచాలి. వారికి కావాల్సిన నీరు, ఆహారం, పారిశుద్ధ్యం, పరుపులు, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు కల్పించాల్సి ఉంది.
- నంద్యాల పట్టణంలో 3 లక్షలకుపైగా జనాభా ఉంది. సుప్రీంకోర్టు సూచనమేరకు 3కుపైగా నిరాశ్రయుల వసతి కేంద్రాలు ఉండాలి. పట్టణ పరిధిలో రైల్వేస్టేషన్ రోడ్డు ఎంఎస్ నగర్ ఒకటి, బస్టాండు ప్రాంతంలో మరొకటి ఉంది. వీటిల్లో 25 మంది మాత్రమే ఉంటున్నారు.

ఉన్నట్లే తెలియదు - మస్తాన్, గుంటూరు

నేను గుంటూరు నుంచి నంద్యాలకు వచ్చాను. నంద్యాలలో కడియాలు, దారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. నిరాశ్రయుల కేంద్రం ఉన్నట్లు తెలియదు. ఆరుబయటే నిద్రిస్తున్నా.

గనుల పన్ను గలాట

- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
- ఇష్టారాజ్యంగా సీనరేజీ వసూలు

బనగానపల్లి, న్యూస్‌టుడే: గనుల సీనరేజీ వసూళ్లలో అక్రమార్కులకు చెక్‌పెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రైవేటు తనిఖీ కేంద్రాల్లో అదనంగా వసూలు చేయడంపై గనుల ఖిల్లాలో గడబిడ మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 516 మైనింగ్ క్వారీలు ఉన్నాయి. ఫెల్‌స్పర్, లేటరైట్, సిలికా శాండ్, ఐరన్‌ఓర్ వంటి విలువైన ఖనిజాలు ఉన్నాయి. క్వారీల్లో ఖనిజం తవ్వి బయటకు రావాలంటే తప్పనిసరిగా సీనరేజీ చెల్లించాలి. ఖనిజం విలువను బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.180 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.

- సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. రెండేళ్లపాటు ప్రభుత్వానికి సదరు సంస్థ రూ.336 కోట్లు జమ చేయనుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- క్వారీల నుంచి సీనరేజీ వసూలు చేసే బాధ్యత సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థ తీసుకొంది. నెలకు రూ.14.05 కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద వరకు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. దేనికి ఎంత వసూలు చేయాలో ఆయా కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి.. ఎక్కడా వీటిని ఏర్పాటు చేయలేదు.
- పన్ను వసూలు చేసే ముందు ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించిన ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఏ ఒక్క గ్రామంలో చేపట్టలేదు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.

బనగానపల్లి సమీపంలో తనిఖీ కేంద్రం

పన్ను వసూళ్లు (మెట్రిక్ టన్నుకు)
- గనులు
- వసూలు చేయాల్సింది(రూ.)
- వసూలు చేస్తోంది(రూ.)

గనులు	వసూలు చేయాల్సింది(రూ.)	వసూలు చేస్తోంది(రూ.)
మట్టి	55	90
సుద్ద	105	170
సోప్ స్టోన్	660	1045
తెల్లరాయి	150	240
నల్లరాయి	140	222

ప్రభుత్వం పర్యవేక్షించాలి – పుల్లారెడ్డి, టంగుటూరు

మట్టి, నాపరాతి వ్యర్థాలపై పన్ను తీసేస్తే బాగుంటుంది. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి నాపరాతిని, మట్టిని వినియోగిస్తారు. ఇది పేదలకు భారంగా మారుతుంది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల ఖర్చులు పెరిగిపోయాయి. ఇక మట్టిపైనే డబ్బులు ఖర్చు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. దీనిపై ప్రభుత్వం పర్యవేక్షించాలి.

ఇంటి పునాదికి ఇక్కట్లు

- బనగానపల్లి, డోన్, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో ఇంటి పునాదులకు నాపరాయిని వినియోగిస్తుంటారు. గని ప్రదేశాల్లో వృథా రాళ్లను బయట పడేస్తారు.. మరి కొన్ని చోట్ల రోడ్ల పక్కన వదిలేస్తారు. వాటిని ఇళ్ల పునాదులు, ప్రహరీలు, పశువుల కొట్టాలు తదితర నిర్మాణాలకు వినియోగిస్తారు. అదేవిధంగా గ్రామాల్లో సమీపంలో ఉన్న కొండలు, గుట్టల వద్ద మట్టిని తీసుకెళ్లేవారు.
- సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే 150 యూనిట్ల మట్టి, పది ట్రాక్టర్ల వరకు వృథా రాళ్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం వీటికీ పన్ను వసూలు చేస్తున్నారు. గతంలో ఒక ట్రాక్టరు మట్టి తవ్వడానికి బాడుగ ఖర్చు (రూ.700 నుంచి రూ.1,000) అయ్యేది. ప్రస్తుతం అదనంగా మరో వెయ్యి వరకు ఖర్చు అవుతోంది.

పేరే లేని ఊరొకటుంది

చిన్న పల్లె, తండాకైనా పేరు ఉంటుంది. కానీ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేరే లేని ఊరు ఒకటి ఉంది. దాన్ని అందరూ రాంపల్లి ఎక్స్ రోడ్డుగా పిలుస్తారు. రాంపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతుల పొలాలు ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపల్లి ఎక్స్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. 18 ఏళ్ల కిందట రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్న రోజుల్లో ఎడ్లబండిపై రానుపోనూ 8 కిలోమీటర్లు పొలాలకు రావడం కష్టమైంది. దీంతో మొదట కోయిలకొండ లక్ష్మన్న, ఏకాశి నాగన్న, చిన్న ఆది తదితర రైతులు రాంపల్లి ఎక్స్ రోడ్డులో ఇంటి స్థలాలు కొని గుడిసెలు వేసుకొన్నారు. వారితో పాటు మరికొంత మంది రైతన్నలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభంలో 5 గుడిసెలు ఉండగా.. ఇప్పుడు అక్కడ 52 ఇళ్లు ఉన్నాయి. అందరూ వ్యవసాయంపైనే జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ చాలా ఏళ్లుగా స్థిర నివాసం ఉన్నప్పటికీ వారి ఓటర్, రేషన్ కార్డుల్లో చిరునామా రాంపల్లి గ్రామస్థులుగానే ఉంది. ఈ ప్రాంతం చెన్నంపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఉంది. ఇది జొన్నగిరి ఠాణా పరిధిలోకి వస్తే.. రాంపల్లి గ్రామం తుగ్గలి ఠాణా పరిధిలోకి వస్తుంది. దీంతో రాంపల్లి ఎక్స్ రోడ్డులో గొడవ జరిగితే ఏ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేయాలో అర్థంకాని పరిస్థితి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో చిన్నారులు రోజు 2 కిలోమీటర్లు నడిచి రామలింగాయపల్లి పాఠశాలకు వెళ్తుంటారు. – న్యూస్‌టుడే, తుగ్గలి

4 కిలోమీటర్లు.. 105 గుంతలు

ఆత్మకూరు సంగమేశ్వర సర్కిల్ నుంచి కొత్తపల్లి మండలం దుద్యాల వరకు ప్రయాణించడం నరకప్రాయంగా మారింది. ఈ దారిలో దుద్యాల, ఇస్కాల, చెలిమెల్ల, లింగాల, నాగంపల్లి, కొక్కెరంచ, కొత్తమాడుగుల, ఎదురుపాడు, జెడ్‌వారిపల్లె గ్రామాలకు రాకపోకలు సాగుతున్నాయి. దూరం 4 కి.మీ మాత్రమే ఉన్నప్పటికీ.. 105 పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు ఆగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా ఈ దారిలో పది నిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ, గుంతల్లో ఆగుతూ, సాగుతూ వెళ్లేసరికి దాదాపు అరగంట పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడ గుంత ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. కిలోమీటరు దూరంలో డిగ్రీ కళాశాల రస్తా, బాలుర వసతి గృహం ఎదుట రోడ్డుపై 50 మీటర్ల దూరం వరకు వరుసగా గుంతలున్నాయి. – న్యూస్‌టుడే:, ఆత్మకూరు

మురుగు కుంట

నంద్యాల పట్టణ పరిధిలోని రైతునగరం నుంచి విడుదలయ్యే మురుగు నీరంతా నంద్యాల- కోవెలకుంట్ల ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కాల్వల్లో నుంచి కానాల వైపు వెళ్తోంది. అక్కడ అడ్డుకట్ట వేయడంతో మురుగు అంతా కుంటలా మారింది. – న్యూస్‌టుడే, నంద్యాల గ్రామీణం

విద్యుత్తు సమస్యలా.. 1912కు ఫోన్ చేయండి

మీ కోసం

విద్యుత్తు సర్వీసు తీగలు దెబ్బతిన్నాయా.. తీగలు కిందకు వేలాడుతున్నాయా.. స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారాయా.. బిల్లులు, మీటర్లలో సమస్యలు.. ఇలా ఏ సమస్యలు ఉన్నా ఒక్క ఫోన్‌కాల్ చేస్తే సమస్య తీరుతుందంటున్నారు విద్యుత్తు అధికారులు. పనిచేయని నియంత్రికలు, లోవోల్టేజీ సమస్యలు, విద్యుత్తు శాఖ సరఫరాలో అంతరాయాలు తదితర ఏ సమస్యలున్నా ఏపీఎస్‌పీడీసీఎల్ 1912 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే అక్కడి నుంచి సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బందికి తెలియజేసి వెంటనే సమస్యను పరిష్కరించేలా చూస్తారు. – న్యూస్‌టుడే, డోన్

పడిపోయిన ఉల్లి ధర

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఉల్లి ధర పడిపోయింది. 2,065 క్వింటాళ్ల దిగుబడులు రాగా కనిష్ఠ ధర రూ.206, మధ్యస్థ ధర రూ.630, గరిష్ఠ ధర రూ.1,109 పలికింది.

విదేశాల్లో రయ్..రయ్..

ఉన్నత విద్య కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులకు విదేశాలకు వెళ్తుంటారు.. ఆయా దేశాలకు వెళ్లే ముందు కచ్చితంగా డ్రైవింగ్ ఇక్కడే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లైసెన్సు లేకుంటే అక్కడికెళ్లిన తర్వాత తీసుకోవడం కష్టతరం అవుతుందని జిల్లా జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శాంతకుమారి తెలిపారు.

–న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు

- **అర్హత:** అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ (ఐడీఎల్) పొందాలంటే.. స్వదేశీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
- **వీసా తప్పనిసరి:** ఐడీఎల్ దరఖాస్తు సమయంలో ఇక్కడ తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు (గడువు ఆరు నెలలైనా ఉండాలి), వెళ్లే దేశానికి సంబంధించిన వీసా జత చేయాలి.

- **వీసా ఆలస్యమైతే:** వీసా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే.. అందుకు తగిన ఆధారాలు చూపాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరిస్తూ.. ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడు జారీ చేసిన పత్రం ఇవ్వాలి.
- **ఫాం-ఎ తప్పనిసరి:** దరఖాస్తుతో పాటు.. ఫాం-ఎ జతచేయాలి.
- **అంతా ఆన్‌లైన్లో:** పూర్తి వివరాలతో అంతర్జాలంలో parivaahan.gov.in అనే వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకొని, రుసుం చెల్లించాలి.
- కేంద్రాలు కేటాయించిన తేదీన జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, డోన్ రవాణా కార్యాలయాలకు వెళ్లి అవసరమైన పత్రాలు ఇవ్వాలి.
- పత్రాల పరిశీలన తర్వాత అన్ని సక్రమంగా ఉన్నట్లు భావిస్తే.. రవాణా అధికారులు ఐడీఎల్ జారీ చేస్తారు. ఇది ఏడాది మాత్రమే చెల్లుబాటు అవుతుందని రవాణా అధికారులు చెబుతున్నారు.

ఐడీఎల్ జారీ ఇలా..

సంవత్సరం	కర్నూలు	నంద్యాల	ఆదోని
2021	100	40	70
2022	200	25	50
2023	850	100	90
2024	950	250	120
2025 (అక్టోబరు 31వరకు)	900	300	250

దంచి కొట్టిన వాన

పొగాకు పంటను ముంచేసిన వాన నీరు

నందికొట్కూరులో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షం నీరు కాలనీలు, పంట పొలాలను ముంచేసింది. 40 మి.మీ వర్షపాతం నమోదవడంతో పట్టణంలోని మారుతినగర్, హాజీనగర్, సాయిబాబాపేట కాలనీలు నీట మునిగాయి. వర్షం నీరు ఇళ్లలోకి చేరడటంతో స్థానికులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మొక్కజొన్న, పొగాకు పంటల్లో వర్షం నీరు నిలిచింది. గత వారంలో కురిసిన మొంథా తుపాను కారణంగా నష్టాల ఊబిలో కూరుకున్న అన్నదాతలు మంగళవారం కురిసిన వర్షం కారణంగా మరింత నష్టపోయి లబోదిబోమంటున్నారు.

– న్యూస్‌టుడే, నందికొట్కూరు

తెలుగంగకు కోత

- పూర్తిగా పాడైన రక్షణ గోడ
- దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటరీలు

మొంథా తుపాను ప్రభావంతో తెలుగుగంగ కాల్వ పొడవునా పలు చోట్ల గండ్లు పడ్డాయి. ప్రధాన కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీలూ దెబ్బతిన్నాయి. నల్లమల్ల పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పలు చోట్ల కాల్వలు కొట్టుకుపోయాయి. పలు బ్లాకుల పరిధిలో జీప్ ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి శ్రీశైలం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాలువలు కోతకు గురయ్యాయి. అదేవిధంగా ఉద్ధృతంగా నీళ్లు పారడంతో కట్టకు రెండు వైపులా ఉన్న జీపు ట్రాక్ దెబ్బతింది. 4 మీటర్ల వెడల్పున్న రహదారి ప్రస్తుతం మీటరు వెడల్పులోనే ఉంది. 20 కి.మీ.ల పొడవునా ట్రాక్ దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

మహానంది వ్యవసాయ కళాశాల వెనుక 12వ బ్లాక్ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కాలువ 12 మీటర్ల పొడవునా కోతకు గురైంది. 12వ బ్లాక్ నుంచి 18వ బ్లాక్ వరకు పలు చోట్ల డిస్ట్రిబ్యూటరీ కాల్వలు కోతకు గురయ్యాయి. ప్రతి బ్లాక్ పరిధిలో 5 మీటర్ల నుంచి 12 మీటర్ల వరకు కోతకు గురి కాగా. . వందల ఎకరాల్లో పంటను వరద ముంచెత్తింది.

క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ

- తెలుగుగంగ సాగునీటి కాలువ 30 కి.మీ.ల పొడవునా పలుచోట్ల గండ్లు పడ్డాయి. ప్రధాన కాలువ రక్షణ గోడతోపాటు పలు చోట్ల డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. కోతకు గురైన కాలువలతో పొలాలు నీట మునిగాయి.
- మహానంది మండలం నుంచి రుద్రవరం వరకు పంట కాలువలకు కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు పర్యటించి నష్టం వివరాలను సేకరిస్తున్నారు.
- మహానంది మండలం గాజులపల్లె నుంచి బసవాపురం మధ్య పలు ప్రాంతాల్లో ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతింది. 15 ఏళ్లుగా డిస్ట్రిబ్యూటరీలకు నిధులు లేకపోవడానికి తోడు గత వైకాపా ప్రభుత్వంలో నిర్వహణ లేకపోవడం కూడా నష్టానికి కారణమైంది.

పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం

- తుపాను సమయంలో టీజీ ప్రధాన కాలువలో 4 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, రుద్రవరం, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో 17 సె.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ప్రాంతాల్లో నష్టం ఎక్కువ వాటిల్లింది. జలవనరుల శాఖ అధికారులు ప్రవాహాలు తగ్గించినా పైవర్షం ఎక్కువగా ఉండడంతో నష్టం తప్పలేదు.
- ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 14వ బ్లాక్ పరిధిలోని మోత్కుపల్లి-చెన్నూరు, 16వ బ్లాక్ శిరివెళ్ల పరిధిలో, 19వ బ్లాక్ రుద్రవరం పరిధిలో పలు డిస్ట్రిబ్యూటర్లు కోతకు గురయ్యాయి. తుపాను సమయంలో సగటున రోజుకు 55 నుంచి 100 క్యూసెక్కుల వరకు నీరు పారడంతో 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

(c) eenadu

అదుపు తప్పితే ఆపదే..

రహదారి ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోతున్నా ప్రజలకు కనువిప్పు కలగడం లేదు. తాజాగా అవుకు మండలం నుంచి తాడిపత్రికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై ప్రమాదకరంగా ప్రయాణించారు. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. ఇందులో ఇద్దరు పెద్దవారు, నలుగురు చిన్నారులు ఉన్నారు. వాహనచోదకుడు కనీసం శిరస్త్రాణం కూడా ధరించలేదు. ఇలా ప్రమాదకరంగా వెళ్లకుండా రహదారి నియమాలు పాటించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కొలిమిగుండ్ల

వరద గాయం.. ప్రయాణానికి శాపం

ఉయ్యాలవాడ మండలం హరివరం- గుళ్లదుర్తి గ్రామాల మధ్య కుందూ నదిపై నిర్మించిన వంతెన వరద తాకిడికి పూర్తిగా దెబ్బతింది. దీనిపై గతంలో కుందూ వరద ఉద్ధృతికి వంతెన పైభాగాన సిమెంటు, కంకర లేచిపోయాయి. ఇదే దారిలో ఉయ్యాలవాడ, నర్సిపల్లె, పడిగెపాడు తదితర గ్రామాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన దుస్థితిని గుర్తించి ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఉయ్యాలవాడ

నిండా ముంచిన వర్షం

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు సకాలంలో చేతికి రాక.. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కనీసం రబీ అనుకూలిస్తుందని రైతులు భావించి కోడుమూరు మండలంలో వందల ఎకరాల్లో శనగ పంట వేశారు. కానీ రైతుల ఆశ నిరాశగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు శనగ పంట ప్రారంభ దశలోనే తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పంట సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడి వృథా అయిందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు ఆర్థిక చేయూత అందించాలని కోరుతున్నారు. -న్యూస్‌టుడే, కోడుమూరు పట్టణం

రచ్చకెక్కిన మామా అల్లుళ్ల పంచాయితీ

☛ తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నించారంటూ మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ ఫిర్యాదు

హైదరాబాద్, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్.. ఆయన అల్లుడి మధ్య వ్యవహారం రచ్చకెక్కింది. తన ఇంటిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించారంటూ కేఈ ప్రభాకర్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు భద్రతా సిబ్బందిని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా... ఇద్దరి మీద కేసు నమోదైంది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌కు మణికొండ పంచవటి కాలనీలో ఇల్లు ఉంది. ఆయన కూతురికి.. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌కు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పంచవటి కాలనీలోని ఇంట్లో ఆయన కూతురు, అల్లుడు అభిషేక్ గౌడ్ కొన్నాళ్లు ఉన్నారు. గతేడాది నుంచి వేరే చోట ఉంటున్నారు. అభిషేక్ గౌడ్ కొన్నాళ్ల క్రితం కృష్ణ ధర్మ పరిషత్ పేరుతో ధార్మిక సంస్థ స్థాపించారు. ఆ సంస్థ కార్యాలయం కోసం గతేడాది జనవరిలో పంచవటి కాలనీలోని మామ ప్రభాకర్ ఇంటిని లీజుకు తీసుకుని రూ.2 కోట్లతో పునరుద్ధరించారు. ప్రభాకర్ ఆరు నెలల క్రితం వచ్చి తాను నగరంలో ఉంటానని, రెండు నెలల వరకు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. వారు ఖాళీ చేసి మరో చోట కార్యాలయం ఏర్పాటుచేశారు. కొంతకాలం తర్వాత సంస్థ ప్రతినిధులు ఇంటిని తిరిగి తమకు కార్యాలయం కోసం అప్పగించాలని ప్రభాకర్‌ను అడిగారు. తాను ఇక్కడే ఉంటున్నానని, ఖాళీ చేసేందుకు వీలు కాదని చెప్పారు. ఇంటి పునరుద్ధరణకు చేసిన ఖర్చులు రూ.2 కోట్లు తిరిగి చెల్లించాలని వారు.. ప్రభాకర్‌ను అడిగారు. ఈ విషయంలో ఇరువురి మధ్య వివాదం కొనసాగుతోంది. అక్టోబరు 24న ప్రభాకర్ లేని సమయంలో కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి రాము యాదవ్ ఆ ఇంటికి తాళం వేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్.. 25వ తేదీన అక్కడికి వచ్చారు. అదే సమయంలో రాము యాదవ్, చింటూ అనే వ్యక్తులు రావడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ విషయమై అదే రోజు కేఈ ప్రభాకర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు భద్రతా సిబ్బందిని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కేఈ ప్రభాకర్ తుపాకీతో కాల్చారని.. భయపడి పారిపోయామని రాము యాదవ్, చింటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించామని, విచారణ చేపట్టి కేసు నమోదు చేయనున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. ఈ వ్యవహారంలో కాల్పులు జరగలేదని డీజీపీ కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

శ్రీశైలం నీటిమట్టం 883.60 అడుగులు

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయం నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 883.60 అడుగులు, నీటి నిల్వ 207.8472 టీఎంసీలుగా నమోదైంది. జలాశయ కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ.. 62,814 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి

మహానంది, న్యూస్‌టుడే: మహానంది పుణ్యక్షేత్రంలో బుధవారం కార్తిక పౌర్ణమి, కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టామని నంద్యాల గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎస్సై ఎన్.రామమోహన్‌రెడ్డి ఆలయ పరిసరాలు, రాజగోపురం, పార్కింగ్, కోనేరులు, నిఘా కెమెరాల అమరిక తదితర అంశాలపై పరిశీలన చేశారు.

ఆటల్లో మేటి..పతకాలకు పోటీ

■ జాతీయ స్థాయి లక్ష్యంగా సాధన

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పోటీల్లో సత్తాచాటారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకున్నారు. కృషి, పట్టుదల, ఏకాగ్రతతో సాధన చేస్తూ బాలబాలికలు పోటీల్లో సత్తాచాటుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బాలికలు, అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీల్లో అదుర్స్ అనిపించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాచాటిన వారిపై ప్రత్యేక కథనం.

పరుగు పందెంలో చిరుత.. - పరమేశ్, ఇంటర్ ద్వితీయ

పరుగు పందెంలో పతకాలు సాధించాలనేది నా లక్ష్యం. అమ్మానాన్నలు ఆంజనేయులు, సోమేశ్వరమ్మ కూలీ పనులు చేస్తున్నారు. పరుగు పందెం పోటీలంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నా. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన కర్నూలు ఎస్‌జీఎఫ్ పోటీల్లో వంద మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచా. 400 మీటర్ల పరుగు పందెంలో గమ్యస్థానాన్ని 4 నిమిషాల్లో చేరుకొని ప్రథమ స్థానం సాధించాను. గుంటూరులో జరిగిన పోటీల్లో రెండో స్థానం సాధించి వెండి పతకం అందుకున్నా. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటాలని సాధన చేస్తున్నా. ప్రతి రోజూ మైదానంలో ఉదయం, సాయంత్రం మూడు గంటల పాటు ఏడు కిలోమీటర్లు పరుగులు పెడుతున్నా. గతంలో సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఒకసారి, డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ సాధించా. ప్రభుత్వ ఉద్యోగ సాధన లక్ష్యం.

వాలీబాల్ పోటీలంటే సై... - యశస్విని, పదోతరగతి, ఎమ్మిగనూరు

మూడేళ్లుగా వాలీబాల్ ఆడుతున్నా. వ్యాయామ ఉపాధ్యాయులు, స్నేహితులతో కలిసి ఆటల్లో శిక్షణ తీసుకున్నా. అమ్మానాన్నలు సత్యనారాయణగౌడ్, శోభాదేవి వ్యాపారంలో రాణిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆటలపై ప్రోత్సహించారు. రెండేళ్లుగా జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించాలని సాధన చేసినా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది వాలీబాల్ పోటీల కోసం రోజూ మైదానంలో నాలుగు గంటలు సాధన చేశా. సెంటర్ ఆఫ్ ఆడి బంతి దొరికితే పాయింట్ సాధించినట్లే. ఈ ఏడాది అక్టోబరులో కర్నూలు జిల్లా జట్టులో నన్ను ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో మా జట్టు విజయం సాధించింది. అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలు నెల్లూరు జిల్లాలో జరిగాయి. అక్కడ కృష్ణ, చిత్తూరు, తూర్పు గోదావరి జట్లను ఓడించాం. ఫైనల్స్ చేరుకొని ఉత్తమ క్రీడాకారిణిగా ప్రతిభ పురస్కారం అందుకున్నా. జాతీయ స్థాయి జట్టులో స్థానం కోసం సాధన చేస్తున్నా.

పీఎం జన్ మన్ ఇళ్లను వేగంగా పూర్తి చేయండి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి జన్ మన్ యోజన కింద గిరిజన గూడేల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె పీఎం జన్ మన్, ధర్తి ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏజేజీయూఏ) కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం జన్ మన్ కింద 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి

సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి

వరకు కేవలం 18 మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న 281 ఇళ్లు, ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కపిలేశ్వరం నుంచి జనాలగూడెం వరకు 7.1 కి.మీల రహదారి నిర్మాణాన్ని డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు స్పష్టం చేశారు. పీఎం ఉజ్వల యోజన కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గిరిజన గూడేల్లోని అందరికి గ్యాస్ కనెక్షన్లు అందించాలని ఆదేశించారు. నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీడీ వెంకటశివ ప్రసాద్, హౌసింగ్ పీడీ శ్రీహరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ

■ పాఠశాల స్థాయి నుంచే కార్యాచరణ

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో చదువుతోపాటు జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యాశాఖ కృషి చేస్తోంది. పాఠశాల స్థాయి నుంచే ఆసక్తి ఉన్న విద్యార్థులకు వృత్తి విద్య

జిల్లా	ఎంపికైన పాఠశాలలు	వీటీల సంఖ్య	కోఆర్డినేటర్లు
నంద్యాల	65	130	2
కర్నూలు	87	187	2

ఇంజిన్ పనితీరును వివరిస్తున్న వీటీ అబ్దుల్‌కలాం

నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థి దశ నుంచే వారిలో నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తుకు తోడుగా ఉండేలా కార్యచరణ రూపొందించారు.

ట్రేడ్‌లలో..

ఆటోమోటివ్, అగ్రికల్చర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్, రిటైల్, ఐటీఈఎస్, అపెరల్ అండ్ మేడప్స్‌కు సంబంధించి 11 విభాగాల్లో బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు.

● జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు వృత్తి విద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇతర పాఠ్యాంశాలతోపాటు వృత్తి విద్య ఓ పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో ప్రత్యేకంగా శిక్షకులు పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఏడాదికి మూడుసార్లు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. మూడు నెలలకోసారి ఇండస్ట్రియల్ విజిట్, నెలకోసారి గెస్ట్ లెక్చరర్‌తో అవగాహన కల్పిస్తాయి. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ధ్రువపత్రాలు అందజేస్తారు.

ఉపాధిపై మొదటి నుంచే అవగాహన: నాగసువర్చల, జీసీడీవో, నంద్యాల

విద్యార్థుల్లో చదువుతోపాటు జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు వృత్తి విద్య ద్వారా ఉపాధిపై మొదటి నుంచే అవగాహన కలుగుతుంది. అభ్యసనలోనే అనుభవం(లెర్నింగ్ బై డూయింగ్) పద్ధతి ద్వారా వృత్తి విద్యా నైపుణ్యాల శిక్షణ భవిష్యత్తుకు దోహదపడుతుంది. చదువు పూర్తయ్యే సమయానికి శిక్షణ, ధ్రువపత్రాలతో బయటకు వస్తారు. తద్వారా ఉద్యోగ, ఉపాధిలో అధిక ప్రాధాన్యం ఉంటుంది.

మొబైల్ దరఖాస్తుల ఆధారంగా డిజిటల్ జనాభా గణన



శిక్షణ ఇస్తున్న జాయింట్ కలెక్టర్

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: మొబైల్ దరఖాస్తుల ఆధారంగా డిజిటల్ జనాభా గణన విధానం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు నిర్వహిస్తున్న సెన్సస్ ప్రీ టెస్ట్ శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమంలో జన గణన ప్రక్రియ, డిజిటల్ డేటా సేకరణ విధానం, ప్రజలతో సమన్వయం, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు.

క్యూ లైన్‌లో వర్షంలో తడుస్తున్న భక్తులు

మల్లన్న దర్శనానికి ఇబ్బందులు

శ్రీశైలం, న్యూస్‌టుడే: మంగళవారం కురిసిన వర్షానికి ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానలో క్యూ లైన్లలో తడుస్తూనే మల్లన్న దర్శనానికి వెళ్లారు. రేకుల షెడ్లు, వెయింటింగ్ హాల్ కారుతున్నాయి. ఆలయం ముందు భాగంతో పాటు క్యూ లైన్లు మొత్తం వర్షపునీరు పారడంతో దర్శనానికి వెళ్లేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. క్షేత్ర పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. సున్నిపెంటలోని ప్రధాన రహదారులపై వర్షపునీరు నిల్వ నిలిచి వాహనదారులు, పాదచారులు ఇక్కట్లు పడ్డారు.

విరిగిపడిన కొండచరియలు

శ్రీశైలం ఆలయం, సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: శ్రీశైలంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రెండు చోట్ల కొండ చరియిలు విరిగిపడ్డాయి. శ్రీశైలం-హైదారాబాద్ హైవే రహదారిపై వ్యూ పాయింట్ వద్ద బండరాయి జారిపడింది. అలాగే పర్యాటక శాఖ రోప్ వే లోయర్ స్టేషన్ వైపు కొండచరియల్లో కదలికలు ఏర్పడి పెద్ద రాయి దొర్లిపడింది. ఆ సమయంలో భక్తులు, స్థానికుల సంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోప్ వే సిబ్బంది బండరాయి, విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించారు.

రోప్‌వే లోయర్ స్టేషన్ వద్ద దొర్లిపడిన కొండరాయి

వ్యూ పాయింట్ సమీపంలో..

సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. న్యూరో సర్జన్లు మొట్టమొదటిసారిగా ల్యాప్రోస్కోపితో వెన్నెముక శస్త్రచికిత్సను చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి తెలిపారు. విలేకర్ల సమావేశంలో మంగళవారం వివరాలను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నంద్యాల సర్వజన ఆసుపత్రికి వారం రోజుల కిందట ఇసుకపల్లె గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి వెన్నెముక సంబంధిత సమస్యతో వచ్చా

వివరాలు వెల్లడిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి, వైద్యాధికారులు

రన్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించి కుట్టుకోత లేకుండా ల్యాప్రోస్కోపితో శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. అనంతరం న్యూరో సర్జన్లు డా.రాజేష్, డా.భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలో వెన్నుముఖ డిస్క్ శస్త్రచికిత్స చేయాలంటే రూ.4 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని.. కానీ సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందిని వైద్యాధికారులు అభినందించారు. శస్త్రచికిత్సలో హెచ్‌వోడీ డా.క్రిష్టోఫర్, అసోసియేట్ ప్రొఫెసర్లు డా.బాలాజీ, డా.వరప్రసాద్, ఓటీ సిబ్బంది పాలుపంచుకున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జిలాని, ఆర్‌ఎంవో డా.వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న డీఈవో పి.జనార్దన్‌రెడ్డి

శిశు మందిరాల్లో సంప్రదాయాలకు ప్రాధాన్యం

బేతంచెర్ల, న్యూస్‌టుడే: సరస్వతి శిశుమందిరాలు సంస్కృతీ సంప్రదాయాలు, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం హర్షణీయమని డీఈవో పి.జనార్దన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిరం ఉన్నత పాఠశాలకు హైదరాబాద్‌కు చెందిన కేవీ సుబ్రహ్మణ్యం రూ.5 లక్షల విలువచేసే 18 కంప్యూటర్లను పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం డీఈవోతో పాటు నంద్యాల రామకృష్ణ విద్యాసంస్థల అధినేత, అనంతపురం సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు శివనాగిరెడ్డితో కలిసి కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు గుండా గోపాల్, మద్దిలేటిస్వామి, మాణ్యంశెట్టి, మండ్ల మధుమోహన్‌రెడ్డి, మల్లికార్జున, బుగ్గన రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

అవాంఛనీయ ఘటనలు జరగొద్దు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న కార్తిక మాసోత్సవాలపై మంగళవారం దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. స్థానిక పరిపాలన భవనంలో ఆయన వివిధ విభాగాధిపతులతో సమావేశమై ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. క్యూలైన్లలో తొక్కిసలాట, తోపులాట లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ భక్తులకు సేవలందించాలని ఈవో ఆదేశించారు. క్షేత్ర పరిధిలో వాహనాల క్రమబద్ధీకరణకు ముఖ్య భద్రతాధికారి చర్యలు తీసుకోవాలన్నారు. పాతాళగంగ స్నానఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు. లడ్డు ప్రసాదాల విక్రయాలు, అన్నప్రసాద వితరణ సమయపాలన ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. ఈ నెల 14న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న కోటి దీపోత్సవం ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోటి దీపోత్సవానికి అవసరమైన మొత్తం పూజా సామాగ్రిని దేవస్థానమే అందజేస్తుందని చెప్పారు. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులు ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దేవస్థానం ప్రజాసంబంధాల విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

దేవస్థానం సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్న ఈవో

APS RTC
టెండరు ప్రకటన
పల్లె వెలుగు
నంద్యాల జిల్లా నందలి వివిధ డిపోల పరిధిలో గల బస్‌స్టేషన్‌లలో స్టాల్స్/షాపులు, క్యాంటీన్, ఖాళీస్థలములలో వ్యాపారములు చేసుకొనుటకు అనుభవము, ఆసక్తిగల వ్యాపారస్థులు/సంస్థల నుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (1) టెండరు ఫారములు సంబంధిత డిపో మేనేజరు వారి కార్యాలయాలలో తేది.05-11-2025 నుండి తేది.18-11-2025 వరకు అన్ని ఆఫీసు పనిదినములలో ఉ॥10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు అమ్మబడును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములను తేది.19-11-2025న ఉ॥10.30 గం॥ల నుండి మ॥02.00 గం॥ల లోపున జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయము, నంద్యాల నందు ఏర్పాటు చేసిన బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ.03.00 గం॥లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరవబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://www.apsrtc.ap.gov.in లో Tenders ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండా టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.
నెం. E3/437(79)/2025-DPTO(NDL), తేది :04-11-2025 సం/- జిల్లా ప్రజా రవాణా అధికారి, నంద్యాల.

ఎమ్మిగనూరు పురపాలక సంఘం
పబ్లిక్ నోటీసు
ఆర్.ఓ.సి.నెం.510399/2022/G1 తేదీ: 04/11/2025
ఇందుమూలముగా ఎమ్మిగనూరు పుర ప్రజలకు తెలియజేయుట ఏమనగా, ఎమ్మిగనూరు పట్టణము నందు గల మంత్రాలయం రోడ్డు (ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధి) నుండి గూడూరు బైపాస్ రోడ్డును కలుపు ప్రతిపాదిత 100'-00" వెడల్పు గల మాస్టర్ ప్లాను రోడ్డు, ఎమ్మిగనూరు టిడ్కో ఇళ్ల ద్వారా ఎమ్మిగనూరు సర్వే నెంబర్లు 17, 18, 20, 22, 23, 24, 25, 26, 28, 30, 34, 35, 41, 42, 43, 50, 51, 76, 77, 351, 357 & 358 ల అభివృద్ధి చేయుట కొరకు రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ అలైన్మెంట్ తయారు చేయటమైనది.
ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టము 2016 మేరకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాను ఎమ్మిగనూరు పట్టణము మేరకు ప్రతిపాదిత 100'-00" అడుగుల వెడల్పు గల మాస్టర్ ప్లాను రోడ్డు ఆలైన్‌మెంట్ మేరకు అభివృద్ధి అంశము పై ప్రజల నుండి అభ్యంతరములు/సలహాలు గాని ఈ నోటీసు ప్రచురించిన దినము నుండి 15 దినములు అనగా తేదీ:19-11-2025 వరకు ఈ కార్యాలయము యందు వ్రాతపూర్వకంగా/ ఈ-మెయిల్ ద్వారా సమర్పించవలసిందిగా కోరటమైనది.
ముసాయిదా 100'-00" అడుగుల ప్రతిపాదిత రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ ఈ క్రింది ప్రదేశాలలో నోటీస్ బోర్డు యందు ప్రచురించడమైనది.
1.ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయము, ఎమ్మిగనూరు.
2.వార్డు సచివాలయములు, ఎమ్మిగనూరు.
ఈ-మెయిల్ చేయవలసిన వివరములు
1.mc.yemmiganur@cdma.gov.in
తేదీ: 04-11-2025
ఇట్లు
సం/- మున్సిపల్ కమిషనర్,
ఎమ్మిగనూరు పురపాలక సంఘం

యువకుడి బలవన్మరణం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: పురుగుల మందు తాగి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమంతుగుండం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ రమేష్ తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన దారా రమేష్ (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తేలాల్సి ఉంది.

ఆళ్లగడ్డలో వివాహిత..

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: పట్టణంలోని పాలసాగరం వీధికి చెందిన మహిళ బలవన్మరణయత్నానికి పాల్పడ్డారు. గత నెల 28న ఇంట్లో ఫ్రిడ్జ్ శుభ్రం చేసే క్రమంలో శీతల పానీయాల సీసాలు పగిలిపోయాయి. భర్త ఎక్కడ అరుస్తాడో అనే భయంతో పురుగు మందు తాగారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

చెంచులను వేధిస్తున్న అటవీ సిబ్బంది

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: నల్లమల అరణ్య ప్రాంతంలో వందల ఏళ్లుగా జీవనం సాగిస్తున్న చెంచులు, గిరిజనులను అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. చెంచులు సమస్యలపై మంగళవారం జిల్లా కేంద్రంలో శ్రీశైలం- నాగార్జునసాగర్ అభయారణ్యం సంరక్షణాధికారి విజయకుమార్‌ను కలిసి చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. చెంచులు అరణ్యంలో లభించే వెదురుతో తయారు చేసిన గంపలు, తడికెలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. వెదురు కోసం అరణ్యంలోకి వెళ్తే సామగ్రి స్వాధీనం చేసుకోవటం, కేసులు బనాయించటం చేస్తున్నారని.. దీని

ఎఫ్‌డీ విజయకుమార్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

కారణంగా వారి మనుగడ ప్రశ్నార్థకమవుతోందన్నారు. చెంచుగూడెల్లో మౌలిక వసతులు, అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి వివరిస్తామన్నారు. ఆయన వెంట కేసీ కెనాల్ ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, గాజులపల్లి సర్పంచి అస్లాంబాషా, శశికళ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

చరవాణుల దొంగ అరెస్టు

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: రైలులో చరవాణులు దొంగతనానికి పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన హుల్లప్ప హెగ్గప్పను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై కుమారి తెలిపారు. మంగళవారం ఆమె నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు. నంద్యాల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్ద గుంటూరు- కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కే సమయంలో తమ చరవాణులు అపహరణకు గురైనట్లు సోమవారం నలుగురు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నంద్యాల రైల్వే స్టేషన్ నూతన కాలివంతెన వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద ఉన్న నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాటి విలువ సుమారు రూ.1.22 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది కీలకంగా వ్యవహరించారన్నారు.

స్వాధీనం చేసుకున్న చరవాణులు చూపుతున్న రైల్వే ఎస్సై కుమారి

గూడ్స్ రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ప్యాపిలి మండలం హుస్సేనాపురం గ్రామానికి చెందిన కమతం నాగన్న(80) కొత్తబుగ్గ వద్ద డోన్ నుంచి మల్కాపురం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై బిందుమాధవి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు పేర్కొన్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

EENADU Classifieds
BUSINESS SERVICES
సుగంధిక ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్స్ & ఎగ్జిక్యూటివ్స్ & టెలీకాలర్స్ (F) కావలెను. మంచి జీతం + కమీషన్ కలదు. సంప్ర: 70757 09669.
WANTED DEALERS/AGENTS
రవికిరణ్ ఎంటర్ ప్రైజెస్ పెన్నార్ మినరల్ వాటర్ బాటిల్స్ 1 లీటరు, Half లీటరు బాటిల్స్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయుటకు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ కావలెను. సంప్ర: 94915 90112.
BUSINESS OFFER
మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము స్పాట్ క్యాష్/ షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 73821 14647.
JOBS
Wanted Collection Field Executives for Bank. Experience and Freshers can WhatsApp your details 72075 02157.
అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నంద్యాల

•నంద్యాల •నందికొట్కూరు •శ్రీశైలం •పాణ్యం

బొమ్మలు గీశారు.. ప్రతిభ చాటారు

పోటీల్లో పాల్గొన్న నారాయణ పాఠశాల విద్యార్థులు

విజేతలతో పాఠశాల యాజమాన్యం

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: పట్టణంలోని పద్మావతినగర్‌లోని నారాయణ పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సహంగా చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నారు. నాగసుశాంత్, సంజయ్‌కుమార్, యశ్వంత్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వారికి పాఠశాల ప్రిన్సిపల్ అంజనీదేవి, డీన్ నాగేంద్ర బహుమతులు అందజేశారు.

చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

బహుమతులు అందజేస్తున్న సిబ్బంది

నందికొట్కూరు, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బొమ్మలు గీసి ప్రతిభ చాటారు. ఇందు, రోషనర, గీత మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వారికి ఉప ప్రధానాచార్యులు సురేష్, నరేంద్రకుమార్, జగన్నాథరావులు బహుమతులు అందజేశారు.

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం విస్తరణకు కృషి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రకృతి వ్యవసాయ ధ్యేయమని తెలిపారు. మంగళవారం స్థానిక డీపీఎంయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ-ఐసీఆర్పీ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రస్తుతం పాక్షికంగా 50 వేల మంది, పూర్తి స్థాయిలో 6 వేల మంది ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లాలో అనుసరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మద్దిలేటి, డీపీఎం శ్రీనివాసులు, ఏడీపీఎం అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.

చెంచు గూడేన్ని ఐటీడీఏలో చేర్చాలి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: మహానంది మండలం అబ్బీపురం గ్రామ చెంచు గూడేన్ని ఐటీడీఏలో చేర్చాలని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కలింగి రాముడు, ప్రధాన కార్యదర్శి మోటా రాముడు కోరారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఏపీ గిరిజన సమాఖ్య నాయకులు జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. గూడెంలో మౌలిక వసతులు కల్పించాలని కోరగా.. స్పందించిన కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వారి వెంట వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, అంజి ఉన్నారు.

వాహనాలకు పత్రాలు తప్పనిసరి

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: వాహనాలకు సరైన పత్రాలు లేకుంటే సీజ్ చేస్తామని సహాయ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్ నాయక్ పేర్కొన్నారు. బండిఆత్మకూరు పరిధిలో నంద్యాల-ఆత్మకూరు ప్రధాన రహదారిలో మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. భారీ వాహనాలు అధిక లోడ్‌తో వెళ్లిన కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామన్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి బండిఆత్మకూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

పిచ్చి మొక్కల తొలగింపు

నంద్యాల రైతునగరం: పట్టణంలో బర్మశాల నుంచి నౌమాన్ నగర్‌కు వెళ్లే దారిలో విద్యుత్తు స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకొని ప్రమాదకరంగా మారింది. సమస్యపై ఈ నెల 2న 'ఈనాడు' లో 'అల్లుకున్న ప్రమాదం' శీర్షికతో చిత్రవార్త ప్రచురితమవగా.. అధికారులు సిబ్బందితో తొలగింపజేశారు.

స్పందనకు వందనం

వసతి వేదన

★ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: విద్యార్థులకు అందని నీరు.. అధ్వానంగా భవనాలు.. ఆవరణలో క్షీణించిన పారిశుద్ధ్యం. ఇదీ నంద్యాల పట్టణంలో పలు వసతి గృహాల పరిస్థితి. కనీస మౌలిక వసతులు కరవయ్యాయి. వసతి గృహాల కిటికీల అద్దాలు పగిలాయి. దీంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. దోమల బెడద అధికమైంది. కొన్నింటిలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. మరికొన్నింటిలో మెనూ అమలు కావడం లేదు. వసతి గృహాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.

బొమ్మలసత్రం ఎస్టీ వసతి గృహంలో నిరుపయోగంగా మరుగుదొడ్లు

పట్టణంలో ఎస్సీ 5, ఎస్టీ 2, బీసీ 4 వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 1520 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు అండగా ఉండి, భద్రత కల్పించాల్సినవి భయం పుట్టిస్తున్నాయి. అధికారులు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఎక్కడెక్కడంటే

● బొమ్మలసత్రం సమీపంలో ఎస్సీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు రెండు ఉన్నాయి. వాటిలో దాదాపు 220 మంది విద్యార్థులు ఉన్నారు. వర్షం కురిస్తే నేలంతా బురదమయంగా మారుతుంది. వారానికి రెండు సార్లు మాత్రమే తాగునీరు తెప్పిస్తున్నారు. ఫలితంగా మిగతా వారాల్లో నీటిని బయట కొనుగోలు చేస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

● బొమ్మలసత్రం ఎస్టీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్వో ప్లాంటు మరమ్మతులకు గురయ్యాయి. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించినా.. నీరు సరఫరా కావడం లేదు. దాంతో అవి నిరుపయోగంగా మారాయి. నీటి కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

● సాయిబాబానగర్ బీసీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో దాదాపు 120 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 4 మరుగుదొడ్లు, 4 మూత్రశాలలు ఉన్నాయి. దాంతో విద్యార్థులు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ కూడా తాగునీటిని బయటి నుంచే కొనుగోలు చేసుకుంటున్నారు. గదులు ఇరుకుగా ఉన్నాయి. కిటికీల అద్దాలు పగిలాయి. చలి, దోమలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

మిడుతూరు: ?: చింతలపల్లి శివారు కాలనీలో రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. - **రాముడు, చింతలపల్లి**

✔: రోడ్లపై మురుగు పారకుండా చర్యలు తీసుకుంటాం. - **వినయ్, గ్రామ కార్యదర్శి**

?: మిడుతూరు బీసీ కాలనీలో నీటి నిల్వతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. - **మధు, కాలనీ వాసి**

✔: కాలనీలో మురుగు నిల్వలేకుండా చేసి దోమలకు బ్లీచింగ్ చల్లుతాం. - **కల్యాణ్ సింగ్, తాత్కాలిక కార్యదర్శి**

నంద్యాల గాంధీచౌక్: ?:పట్టణంలోని గుర్రాలపేటలో కాల్వలు శుభ్రం చేయడం లేదు - **బాబు, స్థానికుడు**

?: పట్టణంలోని దర్గా, పెద్దబండ వీధుల్లో కుక్కల బెడద అధికమైంది. - **రఫీ, అంజి, స్థానికులు**

✔:సిబ్బందితో కాల్వలు శుభ్రం చేయిస్తాం. కుక్కలు పట్టిస్తాం. - **లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: సంగమేశ్వరం సర్కిల్ నుంచి దుద్యాల రస్తాలో వీధి దీపం వెలగడం లేదు. - **సుబ్బయ్య, స్థానికుడు.**

✔:వీధి దీపానికి మరమ్మతులు చేయిస్తాం. - **షాహీర్‌బాషా, పురపాలక ఏఈ.**

?:ఇస్లాంపేటలో పెద్ద కబేళా వద్ద చెత్తకుండీలోని వ్యర్థాలు కిందపడ్డాయి. - **మస్తాన్, స్థానికుడు**

✔: చెత్తాచెదారం తొలగిస్తాం. - **జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన

వెలుగోడు: మహిళలకు శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వసీం హసన్‌రాజా, సౌజన్యలు పేర్కొన్నారు. పట్టణంలోని ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో మంగళవారం కర్నూలుకు చెందిన మౌర్య ఆసుపత్రి ఆధ్వర్యంలో రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.

అప్రమత్తంగా లేకుంటే సంపుతుంది

నంద్యాల పట్టణం నూనెపల్లె పురపాల ఉన్నత పాఠశాల ఆవరణలో సంపు ప్రమాదకరంగా మారింది. గత వైకాపా హయాంలో నాడు-నేడు కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. అందుకు పక్కనే పెద్ద సంపు గుంతను తవ్వారు. ఏడాది దాటినా పనులు పూర్తి కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు సంపు నీటితో నిండింది. విద్యార్థులు ఆటల సమయంలో అటూ వెళ్లి సంపులో పడితే ప్రాణాలకే ప్రమాదం. అధికారులు పనులు పూర్తి చేసి సంపు మూసివేయాల్సి ఉంది. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

రహదారిపై గుంత.. ప్రజలకు చింత

గాజులపల్లె-గోపవరం గ్రామాల మధ్య రహదారిపై గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఆ మార్గంలో పదిరోజుల కిందట జరిగిన రోడ్డు ప్రకమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అదే దారిలో గోతులు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు గోతులను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గాజులపల్లె, (మహానంది

గొయ్యి తీశారు.. పూడ్చడం మరిచారు

నంద్యాల పట్టణంలో బాలాజి కాంప్లెక్స్ నుంచి టెక్కెకు వెళ్లే దారిలో గుంత ప్రమాదకరంగా మారింది. మరమ్మతుల కోసం గుంత తవ్వారు. పది రోజులు కావస్తున్నా.. బాగు చేసి పూడ్చలేదు. అక్కడ ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. నాలుగు రహదారులు కలిసే చోటు కావడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కానరాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పనులు పూర్తి చేయాల్సి ఉంది.
- న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

నష్టపోయిన పంటల వివరాలు నమోదు చేయాలి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: మొంథా తుపాను కారణంగా నష్టపోయిన పంటలను వెంటనే నమోదు చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వ్యవసాయాధికారులకు సూచించారు. కొత్తపల్లి మండలంలో మంగళవారం ఎంపీపీ కుసుమలత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వర్షాల కారణంగా మొక్కజొన్న, ఉల్లి, పత్తి రైతులు నష్టపోయారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీరు, వీధి దీపాలు, మురుగు వ్యవస్థ ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమా రాణి, జడ్పీటీసీ సభ్యుడు సుధాకరరెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రసాదరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

శ్రీశైలంలో పోలీసు బందోబస్తు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న కార్తిక మాసోత్సవాల బందోబస్తును మంగళవారం ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన రెండు రోజుల నుంచి శ్రీశైలంలో ఉండి స్వయంగా బందోబస్తు పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. కార్తిక మాసోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో శ్రీశైలం ఒకటి, రెండు పోలీస్‌స్టేషన్ల సీఐలు ప్రసాద్‌రావు, చంద్రబాబులను అప్రమత్తం చేశారు. శ్రీశైలం పరిధిలో ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడం, వాహనాల క్రమబద్ధీకరణ, కార్తిక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని పాతాళగంగ, ఆలయం పరిసరాల్లో భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

హఠకేశ్వరం వద్ద పోలీసులకు సూచనలు చేస్తున్న డీఎస్పీ, పక్కన సీఐలు

స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం

గాజులపల్లె (మహానంది), న్యూస్‌టుడే: స్వదేశీ వస్తువులను వాడి దేశ పురోగాభివృద్ధికి కృషి చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పేర్కొన్నారు. మండలంలోని గాజులపల్లె గ్రామంలో మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు కేఈ కిరణ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో 'ప్రతి ఇంటా స్వదేశీ.. ఇంటింటా స్వదేశీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. పురపాలక సంఘం, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు ఆత్మ నిర్భర్ భారత్‌కు సంబంధించిన స్టిక్కర్లు అతికించారు.

ఆత్మకూరు పట్టణం: పట్టణంలో భాజపా నియోజకవర్గ బాధ్యుడు మోమిన్ షబానా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

గాజులపల్లెలో కార్యక్రమంలో పాల్గొన్న భాజపా జిల్లా అధ్యక్షుడు మధు

ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం

తమడపల్లె, (మహానంది), న్యూస్‌టుడే: మండలంలోని తమడపల్లె గ్రామంలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ముగ్గురు దాతలు రూ.2 లక్షలు విరాళంగా అందజేశారని నిర్మాణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గ్రామంలోని దివంగత మాజీ సర్పంచి నల్లారెడ్డి పాపిరెడ్డి కుమారులు ప్రసాదరెడ్డి, పరమేశ్వరరెడ్డి, రవిచంద్రారెడ్డిలు మంగళవారం నగదు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, గ్రామ సర్పంచి ప్రతాపరెడ్డి, మాజీ ఉప సర్పంచి శివయ్య, పాల మహేశ్వరరెడ్డి, పెద్ద మురళీ, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగదును అందజేస్తున్న దాత

క్రీడలతోనే మానసిక ఉల్లాసం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో జరిగే ప్రతి క్రీడా పోటీలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెదేపా జిల్లా కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ పేర్కొన్నారు. స్థానిక నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో బాలుర అండర్-14, 17 డివిజన్‌స్థాయి పోటీలు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. . క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ డివిజన్ సమన్వయకర్త శివకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చలపతి, వ్యాయామ ఉపాధ్యాయులు రవి, పద్మ, ముజహిద్, శ్వేత, శ్రీనివాసరెడ్డి, భరత్, రాణెమ్మ, శశికళ తదితరులు పాల్గొన్నారు.

ధ్యాన్‌చంద్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: భారత హాకీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 'ధ్యాన్ చంద్ జీవితం' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాకీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాణక్య రాజు, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ ఛైర్మన్ డా.రవి కృష్ణ మాట్లాడుతూ.. జాతీయ క్రీడ హాకీపై యువతలో ఆసక్తి పెంచి క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

కష్టపడితే ఉన్నత శిఖరాలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: కష్టపడే మనస్తత్వం ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సులభమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటరైజ్ ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ పీడీ మదన్‌మోహన్ మాట్లాడుతూ సీఎస్ఆర్‌లో భాగంగా ఏటా విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. గత విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన 42 మంది విద్యార్థులకు మొమెంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. డీఈవో జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దిల్లీ సైన్స్ ఎక్స్‌పోకు విద్యార్థిని ఎంపిక

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల ఆదర్శ పాఠశాల విద్యార్థిని కాకే జ్యోత్స్న దిల్లీ ప్లానెటోరియం సైన్స్ ఎక్స్‌పోకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మల్లికార్జునప్ప తెలిపారు. బుధవారం నుంచి జరగబోయే ఎక్స్‌పోకు పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎంపికైనట్లు ఆయన మంగళవారం వెల్లడించారు. ఎక్స్‌పోలో పాల్గొనడం ద్వారా వివిధ విషయాలను తెలుసుకుని సైన్స్‌లో పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఎంపికైన విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు.

జ్యోత్స్నను అభినందిస్తున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు

రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ పరపతి సంఘం ఛైర్మన్ షాబుద్దీన్ స్పష్టం చేశారు. నాబార్డు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫైనాన్షియల్ లిటరసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. నాబార్డు రీసోర్స్‌పర్సన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. వ్యవసాయ పనిముట్లు, రుణాల పంపిణీపై వ్యవసాయ పరపతి సంఘం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. అనంతరం షాబుద్దీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు రాయితీపై అందజేస్తున్న విత్తనాలు, ఎరువులు, పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

భవిత పాఠశాలలకు వస్తువుల వితరణ

నందికొట్కూరు, న్యూస్‌టుడే: భవిత పాఠశాలలకు పల్లె ప్రియాంక సేవా సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షుడు, విశ్రాంత జడ్జి మోహన్‌రావు వస్తువులను వితరణ చేశారు. నందికొట్కూరు భవిత పాఠశాలలో మంగళవారం నందికొట్కూరు, మిడుతూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల, గడివేముల భవిత పాఠశాలలకు బీరువాలు, బల్లలు, పలకలు, ప్లేట్లు, వాటర్ క్యాన్లు, విద్యార్థులకు కావాల్సిన వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు నరసింహారెడ్డి, వెంకటరావు, శివరాముడు, వెంకటయ్య, ఎంఈవో రామిరెడ్డి పాల్గొన్నారు.

వితరణ చేసేందుకు తీసుకువచ్చిన వస్తువులను పరిశీలిస్తున్న విశ్రాంత జడ్జి మోహన్‌రావు

నూతన కార్యవర్గం ఎన్నిక

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: వెలుగోడు మండలం ఏపీ టీఎఫ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ.శివయ్య తెలిపారు. మండల అధ్యక్షుడు రాజేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నీలకంఠేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రామసుదర్శన్‌రెడ్డి, కొండయ్య, ఆదిలక్ష్మి, కార్యదర్శులు కాశీమయ్య, రామమోహన్‌రెడ్డి, హుసేన్‌బాషా, దామోదర్, హరిణితో పాటు నలుగురు కౌన్సిలర్లను ఎన్నుకున్నామన్నారు. అనంతరం వారితో ప్రమాణస్వీకారం చేయించారు.

ధాన్యం కాపాడుకునేందుకు అవస్థలు

పగిడ్యాల, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పగిడ్యాలలో అంబేడ్కర్ కాలనీ, బరకవీధి, తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని పలు రహదారులపై వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మాపురంలో కళ్లాల్లో ఆరబోసుకున్న మొక్కజొన్న ధాన్యంపై పట్టాలు కప్పుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. నందికొట్కూరు నుంచి పల్లెలకు వెళ్లేదారులు బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అద్దె భవనంలో ఎన్నాళ్లీ అవస్థలు!

☛ పురపాలక కార్యాలయానికి సొంత భవనం కరవు

అద్దె భవనంలో కొనసాగుతున్న పురపాలక కార్యాలయం

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ఆత్మకూరు మేజర్ పంచాయతీ నుంచి రెండో శ్రేణి పురపాలక సంఘంగా మారుతున్నా సొంత భవనానికి నోచుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నూతన కార్యాలయం నిర్మిస్తామంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించి స్థలం గుర్తించినా ఆచరణకు నోచుకోలేదు. నూతన కార్యాలయం భవనం సంగతి ఎలా ఉన్నా ఇరుకైన అద్దె గదుల్లో అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించలేక అవస్థలు పడుతున్నారు.

జనం నిల్చోవాల్సిందే..

ప్రస్తుతం పురపాలక కార్యాలయాన్ని పాత బస్టాండులోని క్రీడా ప్రాధికార సంస్థ గదుల్లో కొనసాగిస్తున్నారు. రేకుల గదులను రీ మోడలింగ్ చేసి వినియోగిస్తున్నారు. మొత్తం పది గదులను అద్దెకు తీసుకున్నారు. అవి చిన్నగా ఉండటంతో ఆయా సేవల కోసం వచ్చే జనం నిలబడాల్సిన పరిస్థితి. కమిషనరుకు కేటాయించిన గది చిన్నగా ఉండటంతో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ సమయంలో ఇబ్బంది తప్పడం లేదు. కౌన్సిల్ సమావేశానికి ప్రత్యేకంగా హాలు లేదు. ఈ గదుల ఎదురుగా గోడలు నిర్మించి హాలుగా తయారు చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

గత ప్రభుత్వంలో ప్రతిపాదనలకే పరిమితం

పురపాలక సంఘానికి నూతన కార్యాలయం కోసం గత ప్రభుత్వంలో చిన్న నీటిపారుదల శాఖ కార్యాలయం సముదాయంలోని 28 సెంట్ల స్థలం ఎంపిక చేశారు. రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, రాష్ట్రస్థాయి అధికారులు నిధులు విడుదల చేస్తే టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పినా ఆచరణలోకి రాలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మరిన్ని నిధులు వెచ్చించి ప్రజలకు మెరుగైన, అత్యాధునిక కార్యాలయం నిర్మిస్తామని తెలిపారు. ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహానంది, న్యూస్‌టుడే: సమగ్ర గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకటశివప్రసాద్ స్పష్టం చేశారు. మండలంలోని చెంచులక్ష్మి చెంచుగూడెంలో మంగళవారం ధర్తి ఆబ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజన గూడేల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి తదితర అంశాలను మెరుగుపరుస్తామన్నారు. ఈ సందర్భంగా గూడెంలోని పలు సమస్యలను ఆయనకు వివరించగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

చెంచులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో వెంకటశివప్రసాద్

కేసీ కాల్వలో పడి వ్యక్తి మృతి

సాంబవరం(గోస్పాడు), న్యూస్‌టుడే: మండలంలోని సాంబవరానికి చెందిన నందవరం పుల్లయ్య(55) అదే గ్రామంలోని కేసీ కాల్వ సబ్ కెనాల్‌లో పడి మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. పుల్లయ్య 15 రోజులుగా ఇంటి నుంచి వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

బాలుడిని కాపాడిన యువకుడు

నందికొట్కూరు: పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం అర గంట పాటు వాన దంచికొట్టింది. దీంతో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై దాదాపు రెండు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. వర్షం ధాటికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. హాజీనగర్ కాలనీలో వర్షం నీటిలో ఓ చిన్నారి కొట్టుకుపోతుండగా స్థానిక యువకుడు కాపాడాడు.

సంక్షిప్త సమాచారం

నంద్యాల రైతునగరం: నంద్యాల పురపాలికలో సిబ్బంది సరిగ్గా పని చేయడం లేదని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి.శ్రీనివాసులు ఆరోపించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గిరిజన సమాఖ్య, ఏఐటీయూసీ నాయకులు సమావేశం నిర్వహించారు.

సున్నిపెంట సర్కిల్: సున్నిపెంటలోని కుమారస్వామి దేవాలయంలో మంగళవారం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

నంద్యాల రైతునగరం: సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్‌లపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించనట్లేనని ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి అన్నారు.

నంద్యాల గాంధీచౌక్: పట్టణంలోని గాంధీచౌక్‌లో కాళికాంబ చంద్రశేఖర ఆలయంలో అమ్మవారికి అష్టాదళ పాదపద్మారాధన సేవను నిర్వహించారు. అమ్మవారికి 108 వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు.

నంద్యాల గాంధీచౌక్: పట్టణంలోని పలు వార్డుల్లో కమిషనర్ శేషన్న పర్యటించి బహిరంగ మల, మూత్ర విసర్జన అనర్థాలపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.

మిడుతూరు: అలగనూరు, తలముడిపి గ్రామాల్లో ఏవో పీరు నాయక్ పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు.

గోస్పాడు: స్థానిక ఉన్నత పాఠశాలలో ఎంఈవో అబ్దుల్‌కరీం ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక చెకుముకి మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి బహుమతులు అందజేశారు.

పాణ్యం గ్రామీణం: ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో డీఎస్పీ ఐపీఎస్ అధికారి మంద జావలి అల్ఫోన్స్ ప్రత్యేక పూజలు చేశారు.

వేలం వాయిదా ప్రకటన

మహారాజశ్రీ నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో
E.P.No.133/2020 in OS No.86/2015
గాజుల శ్రీనివాసులు
S/o లేట్ రుశ్వరయ్య, నంద్యాల -DHr.
V/s
పబ్బు బాలచంద్రుడు, S/o లేట్ పబ్బు వీరయ్య
DNo.29/152-E-14A
S.B.I. కాలనీ నంద్యాల. -JDr.

పై నెంబరు అమలు అర్జీలోని DHr.; JDr. వద్ద నుంచి అమలు అర్జీ మొత్తము రూ.23,75,359/-లు రాగోరి JDr. తాల్కా షెడ్యూలు దాఖలా ఆస్తిని వేలము కోరగా కోర్టు వారు వేలమునకు గాను 4-12-2025వ తేదీ వాయిదా వేసినారు. కావున కావలసిన సవాలుదారులు పై కోర్టుకు ఉదయం 10.30 గంటలకు పై తేదీన హాజరై వేలములో పాల్గొనవచ్చును.

షెడ్యూలు: కర్నూలు డి. ప్రస్తుతము నంద్యాల డిస్ట్రిక్టు నంద్యాల రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్టులో చేరిన నంద్యాల మునిసిపల్ లిమిట్సులోని JDr. యొక్క హక్కు అనుభవంలో గల S.B.I. కాలనీ లోని ఇంటి ఆస్తి వివరం: S.No 2203/2 పైకి. ఎ0.59సెంట్లు. 100 లింకులు.

HNo.29/152-E-14A ప్లింత్ ఏరియా 19800 SqFeet, గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి మరియు రెండవ అంతస్తులు.

దిశలు: తూర్పు: పి.బాలగురప్ప భూమి, **పడమర:** ఎస్.రాముడు వగైరాల ఇల్లు, **ఉత్తరం:** మార్కెట్ యార్డు కాంపౌండ్ గేట్, **దక్షిణం:** S.B.I. కాలనీ మెయిన్ రోడ్

NB: E.C.లో ఏవేని తగాదాలు లేవు
మార్కెట్ విలువ రూ. 50,00,000/-
అమీనా విలువ రూ.90,00,000/-
S.R.O. వారి విలువ రూ. 10,06,11,060/-
వేలం వాయిదా: 4-12-2025
చేపూరి మద్దులేటి, B.A.BL.,
DHr.పరం అడ్వకేటు, నంద్యాల 518501.
Cell: 9396225935

ఆళ్లగడ్డ
• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

సంపూర్ణ అక్షరాస్యతే ప్రభుత్వ లక్ష్యం

ప్యాపిలి, న్యూస్‌టుడే: సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం ఉల్లాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక పొదుపు కార్యాలయంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి వాలంటీర్లకు మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్ టీచర్లు నిరక్షరాస్యులను గుర్తించి చదవడం, రాయడం నేర్పించాలన్నారు. ఆర్థిక అక్షరాస్యతపైనా మోసాలకు మహిళలు బలికాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఎం కృష్ణమూర్తి, ఎంఈవో వెంకటేశ్వరనాయక్, సరోజమ్మ, శాంతకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం

ప్యాపిలి, న్యూస్‌టుడే: మండలంలోని వెంగళాంపల్లె 11 కేవీ ఫీడర్ నిర్మాణం కారణంగా బుధవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వినయ్‌కుమార్ మంగళవారం తెలిపారు. ప్యాపిలి సెక్షన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఫీడర్‌లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

నేడు పాతబుగ్గలో శివపార్వతుల కల్యాణం

డోన్, న్యూస్‌టుడే: పట్టణంలోని పాతబుగ్గశివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు బైసాని రాజు తెలిపారు. అనంతరం అమ్మవారికి వెండిచీర అలంకరణ, సహస్ర దీపోత్సవం, జ్వాలా తోరణం, పల్లకిసేవ అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు తరలిరావాలన్నారు.

చిత్రాలు గీసి.. బహుమతులు సాధించి

విజేతలకు బహుమతులు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయుడు

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు చిత్రలేఖనం పోటీలు దోహదపడతాయని ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున అన్నారు. కోవెలకుంట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు కార్తిక్ (పదో తరగతి), మహ్మద్ (ఎనిమిదో తరగతి), మహ్మద్ షైన్ (ఏడో తరగతి) గురుజశ్వంత్‌లకు ప్రధానోపాధ్యాయుడు బహుమతులను అందజేశారు.

సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్, న్యూస్‌టుడే: నియోజకవర్గ అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోరుకల్లు రిజర్వాయర్ నుంచి వచ్చే తాగునీటి పథకాన్ని వేగవంతంగా పూర్తిచేయాలని, ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా పనులు పూర్తిచేసేందుకు తనవంతుగా ఏ సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పకుండా సచివాలయాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, డీఎల్‌డీఓ నరసింహరెడ్డి, కమిషనర్ ప్రసాద్‌గౌడ్ పాల్గొన్నారు.

డోన్, న్యూస్‌టుడే: రహదారి నిర్మాణ పనులు నాణ్యంగా, వేగవంతంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ సమీపంలోని బేతంచెర్ల రహదారిలో చేపడుతున్న 340-బి పనులను ఆయన పరిశీలించారు.

త్వరలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు

◆ ఈనాడు ఆధ్వర్యంలో వాక్ విత్ కమిషనర్

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల మున్సిపాలిటీలో అనేక సమస్యలు న్నాయి. వాటని పరిష్కరించి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో కోటపేట, రేగిమానుపేట, పెద్దకబేళా, చాకలిపేట, కోటకిందిపేట, కందకం ప్రాంతాల్లో వార్డు కౌన్సిలర్ రాంగోపాల్, ఇంజినీరు మధుతేజారెడ్డి, నాయకులు మేకల నాగరాజు, రూబెన్ తదితరులతో కలిసి కాలనీల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి చొరవతో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద విడుదలైన రూ.2 కోట్ల నిధులను అభివృద్ధి పనులకు వినియోగిస్తామన్నారు.

?: కోటపేట కింది కాలనీలో మురుగు కాల్వ శుభ్రం చేయక పోవడంతో దుర్వాసన వస్తోంది. సిబ్బందికి పట్టించుకోవడం లేదు. - రాజు, కోటపేట.

?: పెద్దకబేళా వెళ్లే దారిలో మురుగు దొడ్డికి వెళ్లేందుకు కల్వర్టుపైన దారి ఏర్పాటు చేయాలి. - కాలనీవాసులు.

?: రేగిమానుపేట కాలనీలో గతంలో పబ్లిక్ కుళాయి ఏర్పాటు చేయాలి.
- పద్మావతి, రేగిమానుపేట.

?: పెద్దకబేళా వెళ్లే దారిలో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రి అంధకారంగా ఉంటోంది. రెండు స్తంభాలకు దీపాలు ఏర్పాటు చేయాలి.
- నాగేష్, రేగిమానుపేట.

?: పెద్దకబేళా మార్కెట్‌ను పట్టణానికి దూరంగా నిర్మించాలి. కాలనీ మధ్య ఉండటంతో తీవ్ర దుర్వాసన వస్తోంది.
- స్థానికులు, కోటపేట.

?: వితంతు పింఛను మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
- ఎన్.కుమారి, రేగిమానుపేట.

కోటపేటలో సమస్యలు తెలుసుకుంటున్న కమిషనర్ హరిప్రసాద్

?: చాకలిపేట నుంచి సీఎస్ఐ చర్చి, రేగిమానుపేటలో సీసీ రోడ్డు లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం.
-చాకలిపేట కాలనీ మహిళలు.

?: కోటపేట కాలనీలో విద్యుత్తు స్తంభం పడిపోయే విధంగా ప్రమాదకరంగా ఉంది. మరమ్మతులు చేయాలి. - మౌలాబి, కోటపేట.

?: దర్గాకు వెళ్లే లైనులో కందకం సమీపంలో రహదారిలో వీధి దీపాలు వెలగడం లేదు. -ఉస్సేన్‌బీ, కోటపేట.

ఎమ్మెల్యే సహకారంతో వసతులు కల్పిస్తాం - హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్

పట్టణంలో వివిధ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మరమ్మతులు, మురుగు కాల్వల నిర్మాణం, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం తదితర పనులు చేయడానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి సహకారంతో నిధుల మంజూరుకు ప్రణాళికలు రూపొందించాం. నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించాం. పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

వయోజన విద్యపై అవగాహన

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: వంద శాతం అక్షరాస్యతే లక్ష్యంగా గ్రామాల్లోని వయోజన విద్యా వాలంటీర్లు కృషి చేయాలని ఆ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. బనగానపల్లి పట్టణంలోని పొదుపు భవనంలో మంగళవారం ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంపై వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నవంబరు నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందన్నారు. వయోజన విద్యకు సంబంధించిన పుస్తకాలను వాలంటీర్లకు పంపిణీ చేశారు. కార్యక్రమం నోడల్ అధికారి భాస్కర్‌రెడ్డి, ఏడీ వెంకటేశ్వర్లు, పర్యవేక్షకుడు ఆదినరసింహుడు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌రెడ్డి

విద్యార్థినుల అవస్థలు తీర్చరూ..

డోన్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మైదానం గుంతలమయంగా ఉండటంతో వర్షపు నీరు నిల్వ ఉంటోంది. గేటు వద్ద గుంత ఏర్పడటంతో చిన్నపాటి వర్షం వచ్చినా.. నీరు నిల్వ ఉండి విద్యార్థినుల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. పాఠశాల మైదానంలో పలు చోట్ల హెచ్చు, తగ్గులతో దర్శనమిస్తోంది. అధికారులు స్పందించి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, డోన్‌పట్టణం

రహదారి అధ్వానం.. ప్రయాణం నరకం

దొర్నిపాడు మండలంలోని కొండాపురం-భాగ్యనగర్ గ్రామాల మధ్య నున్న ప్రధాన రహదారి అడుగు లోతు గుంతలు పడి అధ్వానంగా మారింది. అధిక వర్షాలకు కంకర తేలి, అడుగు లోతు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ చూపి రహదారి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కొండాపురం (దొర్నిపాడు)

బస్సు ప్రాంగణం.. బురదమయం

ఆళ్లగడ్డ బస్టాండ్ ప్రాంగణంలో వర్షం పడితే చిత్తడిగా మారుతోంది. బస్సులు తిరిగే మార్గం తప్పించి మిగతా ప్రాంతమంతా బురదమయమవుతోంది. వర్షం నీరు నిలిచి అపరిశుభ్రత వాతావరణం ఏర్పడటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు డిపో వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

స్వదేశీ వస్తువులనే వినియోగిద్దాం

కరపత్రాలను పంపిణీ చేస్తున్న భాజపా నాయకులు

ప్యాపిలి, న్యూస్‌టుడే: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌరుడు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసేలా చూడాలని భాజపా ఇన్‌ఛార్జి కౌన్సిల్ సభ్యులు ఉషా లక్ష్మి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సంధ వెంకటరమణ పేర్కొన్నారు. ప్యాపిలి పట్టణంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్‌లో భాగంగా మంగళవారం ఇంటింటికి తిరిగి కరపత్రాలను కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వదేశీ వస్తువులను వాడటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, తర్వాత భారత్ అభివృద్ధి చెంది ఇతర దేశాలపై ఆధారపడకుండా ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దామోదర్ నాయుడు, మద్దిలేటి, రామాంజనేయులు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

డోన్, న్యూస్‌టుడే: స్వదేశీ వస్తువులతోనే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని భాజపా డోన్ మండల అధ్యక్షులు రవికుమార్ అన్నారు. మంగళవారం బొంతిరాళ్ల గ్రామంలో ప్రజలకు స్వదేశీ వస్తువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంక్షిప్త సమాచారం

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణం సమీపంలో కంబాలపాడు సర్కిల్ వద్ద కంబాలపాడు ప్రధాన రహదారి పక్కనే గాజులదిన్నె ప్రాజెక్టు నీటి గొట్టం లీకేజీకి గురైంది. రోజూ ఇదే పరిస్థితి.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో థియేటర్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన మురుగు కాల్వను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈనెల 10న దివ్యాంగుల ధర్నా నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల ఐకాస జిల్లా అధ్యక్షుడు అందనం దేవరాజు మంగళవారం తెలిపారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలో మంగళవారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది.

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: బాచేపల్లె గ్రామంలో దివ్యాంగుడు అంకన్నకు చెందిన మట్టి మిద్దె కూలింది.

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలోని చెన్నకేశవస్వామి ఆలయం నుంచి తిరుమలకు పాదయాత్రకు కదిలిన భక్త జనం మంగళవారం అల్లూరు, మాయలూరు చేరుకుంది.

డోన్, న్యూస్‌టుడే: స్థానిక కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు కుట్టుమిషన్లు అందజేశారు. రోటరీక్లబ్ అధ్యక్షులు జింకలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు రామనర్సప్ప పాల్గొన్నారు.

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: శ్రీశైలం శైవ క్షేత్రానికి కార్తిక మాసం సందర్భంగా డోన్ నుంచి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం. శశిభూషణ్ మంగళవారం తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీ పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.300 ఛార్జీ ఉన్నట్లు పేర్కొన్నారు.

డోన్, న్యూస్‌టుడే: బేతంచెర్లలో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభలకు పెద్దఎత్తున తరలిరావాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి శివరాం, అంగన్వాడీ వర్కర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షురాలు షేబారాణిలు కోరారు.

డోన్, న్యూస్‌టుడే: చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు సోమశేఖర్‌యాదవ్ అనారోగ్యంతో మృతిచెందటంతో ఆ పార్టీ యువ నాయకులు కోట్ల రాఘవేంద్రరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

ఆలయానికి దీపాల వితరణ

దీపాలు అందజేస్తున్న కర్మాగారం ప్రతినిధులు

యాగంటి(బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయానికి రూ.2.2 లక్షలు విలువ చేసే ఎల్ఈడీ దీపాలను జయజ్యోతి సిమెంట్ కర్మాగారం సంస్థ ప్రతినిధులు ఆలయాధికారి పాండురంగారెడ్డికి మంగళవారం అందజేశారు. అంతకుముందు వారు ఆలయంలో పూజలు చేశారు. యాగంటిలో ఆలయంలో బుధవారం నిర్వహించే లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయాధికారి పాండురంగారెడ్డి తెలిపారు.

పసుపులలో కార్తిక పూజలు 17న

బనగానపల్లి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పసుపుల సమీపంలో శ్రీగుండం మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 17న కార్తిక మాస పూజలు నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ పెద్దలు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు పట్టణ మాజీ సర్పంచి బీసీ రాజారెడ్డి సమక్షంలో విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో వృషభాల బల ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయం ఛైర్మన్ సిద్ధేశ్వరప్ప, తెదేపా నాయకులు భూషన్న, బాలనాయుడు, షేక్షావలి, మధుసూదన్‌నాయుడు, ఓబులేసు, తిరుపతి నాయక్ జయనాయక్, అశోక్ నాయక్ పాల్గొన్నారు.

కరపత్రాలు విడుదల చేస్తున్న బీసీ రాజారెడ్డి, గ్రామ పెద్దలు

అయ్యప్పస్వామి భక్తులకు అన్నదానం

అన్నదానం చేస్తున్న నిర్వాహకులు

డోన్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టిన అయ్యప్ప భక్తుల బృందం మంగళవారం ఓబులాపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద పూజలు చేశారు. కొత్తకోట గ్రామానికి చెందిన రామచంద్రుడు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సుదర్శన్‌రెడ్డి, గోపాలాచారి, రామకృష్ణ, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయ విజ్ఞానంతోనే దేశాభివృద్ధి

డోన్: ప్రశ్నపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

డోన్ పట్టణం, ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: శాస్త్రీయ విజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని గైనకాలజిస్టు డా.సుంకన్న, ఎంఈవోలు ప్రభాకర్, రఘునాయక్‌లు పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు రామమూర్తి అధ్యక్షతన మండలస్థాయి చెకుముకి సైన్స్ సంబరాల బృంద పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని ఏడు పాఠశాలకు చెందిన 900 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.

బేతంచెర్ల, ప్యాపిలి, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలతో విద్యాభ్యాసం చేయాలని బేతంచెర్ల ఎంఈవో సోమశేఖర్ పేర్కొన్నారు. సోమవారం బేతంచెర్ల, ప్యాపిలి పట్టణాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి మండల స్థాయి పోటీ పరీక్ష నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు హరికృష్ణ, సావిత్రమ్మ, కాంతమ్మ, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు, మద్దిలేటిరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: చెకుముకి పరీక్షల్లో విద్యార్థులు

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ఆళ్లగడ్డ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఏపీయూఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు రాధిక డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏపీయూఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 70 మంది ఉపాధ్యాయులు సభ్యత్వం తీసుకున్నారు. రాధిక మాట్లాడుతూ పది మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు టీఏ, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. కొత్త పీఆర్సీకి ఛైర్మన్‌ను ప్రకటించి మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సంజీవరాయుడు, రామకృష్ణ, ప్రవీణ్, దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.

నరసాపురం(రుద్రవరం), న్యూస్‌టుడే: రుద్రవరం మండలంలోని మెగా డీఎస్సీ ద్వారా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయులకు ఏపీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మంగళవారం నరసాపురం ఉన్నత పాఠశాలలో నూతన ఉపాధ్యాయులను సన్మానించారు.

బనగానపల్లిలో సభ్యత్వ నమోదు

బనగానపల్లి, న్యూస్‌టుడే: పదో తరగతి మూల్యాంకనం నిధులు మంజూరు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గెలగాని ఓబుళరెడ్డి డిమాండు చేశారు. బనగానపల్లిలో మంగళవారం ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, పట్టణంలోని ఉపాధ్యాయులతో సభ్యత్వం నమోదు చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి ఆర్.శ్రీపతి, మండల అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

బనగానపల్లి, న్యూస్‌టుడే: ?: బనగానపల్లి పట్టణంలోని చెంచుతోటలో సీసీ రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం కావడంతో బురదలోనే నడిచి వెళ్లే పరిస్థితి నెలకొంది. -నరసింహులు, ఉపాధ్యాయుడు.

✔: భూగర్భ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా ప్రణాళిక ప్రకారం పట్టణంలో సీసీ రోడ్లు వేస్తున్నాం. రెండో దశలో చెంచుతోటలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతాం.
- సతీష్‌కుమార్‌రెడ్డి, ఈవో.

సంజామల, న్యూస్‌టుడే: ?: సంజామల గ్రామంలో పొలాల రహదారుల అధ్వానంగా ఉన్నాయి. మరమ్మతులు చేపట్టాలి. - వెంకటేశ్వర్లు, సంజామల.

✔: రహదారుల అభివృద్ధికి నివేదికలు రూపొందించాం. నిధులు మంజూరైతే గ్రావెల్ రోడ్లు నిర్మిస్తాం.
- రషీద్, ఇన్‌ఛార్జి ఏఈ, సంజామల.

బాచేపల్లె(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ?: ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లె గ్రామంలో పాత సచివాలయ భవనం ఎదురుగా వీధిలో మురుగు నిల్వ ఉంది.
-నరసింహుడు, బాచేపల్లె.

✔: పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. -నూర్జహాన్, ఎంపీడీవో.

చాగలమర్రి, న్యూస్‌టుడే: ?: చాగలమర్రి పట్టణంలో కుక్కల బెడద అధికమైంది. రహదారులపై రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. - రజాక్, చాగలమర్రి.

✔: కుక్కల దాడులు నియంత్రించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటాం. - తారకేశ్వరి, ఈవో.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని కందకం పక్కన ఉన్న విద్యుత్తు స్తంభానికి ఉన్న వీధి లైటు పని చేయడం లేదు. - రాజు, కోటపేట.

✔: మరమ్మతులు చేయిస్తాం. -మధుతేజరెడ్డి, ఏఈ మున్సిపల్.

?: పట్టణంలో పందుల సంచారం అధికంగా ఉంది. నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. - పుర ప్రజలు.

✔: పందుల యజమానులతో మాట్లాడి ఊరికి దూరంగా ఉండేలా చూస్తాం. - హరిప్రసాద్, కమిషనర్

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: గోవిందపల్లె కోళ్లఫారం కాలనీలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలి.
- యేసునాథం, స్థానికుడు.

✔: వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు చేపడతాం.
- శ్రీనివాసశర్మ, డిప్యూటీ ఎంపీడీవో.

వందశాతం హాజరు తప్పనిసరి

సమావేశంలో మాట్లాడుతున్న శంషాద్‌బేగం

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: పోషణ్ ట్రాకర్ యాప్, బాల సంజీవని యాప్‌లకు సంబంధించిన లక్ష్యాలను సాధించాలని, రోజు వారీ పిల్లల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని సీడీపీవో శంషాద్‌బేగం అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ఐసీడీఎస్ సమావేశ భవనంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి వందశాతం హాజరయ్యేలా చూడాలన్నారు.

శిల్పులకు ప్రభుత్వం అండగా నిలవాలి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పార్వతమ్మను ఆళ్లగడ్డ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కర్నూలులోని ఆమె నివాసంలో కలిశారు. శిల్పకళ, వడ్రంగి వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఛైర్‌పర్సన్‌ను కోరారు. ఆళ్లగడ్డలో ఉన్న శిల్పులకు అండగా నిలిచి రాయితీపై పరికరాలు, విరివిగా రుణాలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ మహిళా శిల్పి దురుగడ్డ భువనేశ్వరి, కాళికామాతాలయ కమిటీ అధ్యక్షురాలు దురుగడ్డ అనురాధ, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు వడ్ల కృష్ణమాచారి, బాణాల పుల్లయ్య ఆచారి పాల్గొన్నారు.

పార్వతమ్మకు వినతిపత్రం ఇస్తున్న సంఘం సభ్యులు

ఎకోరెన్ ప్రాజెక్టు పనుల పరిశీలన


దస్త్రాన్ని పరిశీలిస్తున్న జేసీ కె.కార్తీక్

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల మండలంలో ఆరు గ్రామాల్లో జరుగుతున్న ఎకోరెన్ ప్రాజెక్టు అమలు, సర్వే భూ సంబంధిత అంశాలు, స్థల సరిహద్దులను, ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ పరిశీలించారు. డోన్ ఆర్డీవో నరసింహులు, నంద్యాల జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామ మోహన్, తహసీల్దార్ నాగమణితో కలిసి కొలుములపల్లె, ముద్దవరం, గూటుపల్లె, ఆర్ఎస్ రంగాపురం, బేతంచెర్ల, ముద్దవరం గ్రామాల్లో పర్యటించి ఎకోరెన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట మోసం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: తుమ్మలపెంట(అల్ట్రాటెక్ టౌన్‌షిప్) చెందిన ఎం.సురేష్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో 'కెనరా రొబాకో మ్యూచువల్ ఫండ్' అనే లింకును అగంతకులు పంపించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతా తెరిచేందుకు ఆధార్‌కార్డు, పాన్ కార్డు సంఖ్యలను తీసుకున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు వస్తాయని, అయితే ముందుగా కొంత నగదును డిపాజిట్ చేయాలని సురేష్‌తో వాట్సప్ సందేశాలు పంపారు. డబ్బులు వస్తాయన్న ఆశతో పలుమార్లు అగంతకులు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.15 లక్షల డబ్బులు పంపించారు. తర్వాత సురేష్‌తో సంభాషణలు నిలిపేశారు. ఘటనపై కొలిమిగుండ్ల పోలీసుస్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

రైలు కింద పడి విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య

సిద్ధవటం, న్యూస్‌టుడే: మిట్టపల్లె సమీపంలో మంగళవారం నాగేశ్వరరావు(65) అనే విశ్రాంత సైనికోద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు కడప రైల్వే ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. చాగలమర్రి మండలం చింతలచెరువుకు చెందిన నాగేశ్వరరావు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారన్నారు. జీవితంపై విరక్తి చెందిన ఆయన సమీపంలో ఉన్న మిట్టపల్లెలో మంగళవారం రైలు కింద పడి మృతి చెందినట్లు చెప్పారు.

నాడు- నేడు.. అవస్థలు చూడు

■ సర్కారు బడుల్లో పూర్తికాని నిర్మాణ పనులు

చాగలమర్రి, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం కనిపించడం లేదు. పథకంలో భాగంగా రెండో విడతలో విడుదలైన అరకొర నిధులతో చాలా వరకు పనులు పూర్తి కాలేదు. కొన్నిచోట్ల అదనపు గదుల నిర్మాణం పూర్తి కాలేదు. మరికొన్ని చోట్ల ప్రహరీ, బండపరుపు, శౌచాలయం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అసంపూర్తి పనులతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.

గొడిగనూరు గ్రామంలో ఆగిపోయిన అదనపు తరగతి గది నిర్మాణం

అవస్థలు పడుతున్న విద్యార్థులు

★ చాగలమర్రి మండలంలో నాడు-నేడు రెండో విడతలో 20 పాఠశాలలకు రూ.9.39 కోట్లు నిధులు మంజూరయ్యాయి. మండల వ్యాప్తంగా 20 బడులకు రూ.9.39 కోట్ల నిధులు మంజూరైనా ఇప్పటి వరకు రూ.6.63 కోట్ల పనులు మాత్రమే పనులు పూర్తయ్యాయి.

★ చాగలమర్రి మండలంలోని గొడిగనూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ రెండు అదనపు గదులను మంజూరు చేశారు. ఒక గది మాత్రమే పూర్తైంది.

★ చాగలమర్రి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

కూటమి ప్రభుత్వం మీదే ఆశలు

★ ప్యాపిలి మండలానికి నాడు-నేడు రెండో విడతలో 47 పాఠశాలల్లో నిర్మాణ పనులకు రూ.15.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆయా పాఠశాలల్లో అదనపు గదులు, ప్రహరీ తదితర పనులు చేసేందుకు ఈ నిధులను వెచ్చించారు. మండల వ్యాప్తంగా రూ.5.38 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన నిధులు విడుదల కాలేదు. పనులు అరకొరగానే జరిగాయి.

★ ప్యాపిలి మండలం పోతుదుర్తి ఉన్నత పాఠశాల అదనపు గదులకు కిటికీలు, తలుపులు అమర్చలేదు. చివరి దశ పనులు ఆగిపోయాయి.

★ మెట్టుపల్లె ప్రాథమిక పాఠశాలలో భవనం పూర్తయినా పెయింటింగ్ పనులు పూర్తి కాలేదు.

★ వెంకటకొండాపురం గ్రామంలో అదనపు గదుల నిర్మాణానికి కిటికీలు, తలుపులు, విద్యుత్తు పనులు చేయాల్సి ఉంది.

★ కోవెలకుంట్ల మండలానికి నాడు-నేడు రెండో విడతలో 27 పాఠశాలలను ఎంపిక చేశారు. అభివృద్ధి పనులకు రూ.9.55 కోట్లు నిధులు మంజూరు చేశారు. మొత్తం మీద 70 నుంచి 80 శాతం మాత్రమే పూర్తయ్యాయి. రూ.7 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

(c) eenadu

ఈనాడు పల్నాడు

రేపు 'ఈటీవీ' కార్తిక దీపోత్సవం

నేడు ఎంట్రీ పాసుల పంపిణీ

శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం. కార్తికంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. విశిష్ట పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యం అసమానమైనది. ఇంతటి ప్రాధాన్యం దృష్ట్యా 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్' ఛానళ్ల ఆధ్వర్యంలో గుంటూరులో కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు పూజా సామగ్రి నిర్వాహకులే సమకూర్చనున్నారు. చిన్నపిల్లలకు అనుమతి లేదు. నేరుగా పాసులు పొందిన వారు మాత్రమే హాజరు కావాలని మనవి. పరిమిత సంఖ్యలోనే పాసులు ఉంటాయి.

ఎంట్రీ పాసులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో పంపిణీ చేస్తారు. -ఈటీవీ, గుంటూరు

సమయం: ఈ నెల 6న (గురువారం) సాయంత్రం 5 గంటలకు

స్థలం: ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు

ఈ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం 6న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు.

ETV ఆంధ్రప్రదేశ్ | ETV తెలంగాణ | ETV Life

నేటి నుంచి కొండవీడు సందర్శనకు అనుమతి

యడ్లపాడు, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండ రియలు తొలగింపు పనులు పూర్తి చేసినట్లు కొండవీడు ఫారెస్ట్ బీట్ అధికారి పురుషోత్తమరాజు తెలిపారు. పర్యాటకుల రాకపోకలకు వీలుగా ఘాట్ రోడ్డును బుధవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులు కొండవీడు సందర్శనకు రావచ్చని తెలిపారు.

పెరిగిన సాయం.. అన్నదాతకు అభయం

కొలిక్కి వస్తున్న పంట నష్టం లెక్కలు

విపత్తులు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్న తరుణంలో వారికి అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని పెంచింది. రైతులకు ఊరటనిచ్చేలా పరిహారం పెంచింది. రబీ సీజన్ ముగింపులో వచ్చిన పరిహారం పెంపు ఉత్తర్వు ఇప్పుడు అన్నదాతకు అభయంగా మారనుంది. ఒక్కో పంటకు సగటున హెక్టారుకు రూ. 7 వేల నుంచి రూ.15 వేల వరకు అదనపు సాయం అందనుంది.

నరసరావుపేట, సత్తెనపల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో 21,658 హెక్టార్లలో పత్తి, 2,101 హెక్టార్లలో వరి, 219 హెక్టార్లలో మిరప పంటలు మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. వినుకొండ, చిలకలూరిపేట, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. పంట నష్టం లెక్కలు మరో ఒకటి, రెండ్రోజుల్లో కొలిక్కి రానున్నాయి. 33 శాతానికి మించి నష్టానికి గురైన పంటల్ని గుర్తించి రైతులకు సాయం అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

- వరి, మిరప, పత్తి, కూరగాయల పంటలకు గతంలో హెక్టారుకు రూ.17 వేల నష్టపరిహారం ఉండగా ఇప్పుడు రూ.25 వేలు అందించనున్నారు.
- పసుపు హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.35 వేలు, అరటి రూ.25 వేల నుంచి రూ.35 వేలు, మినుము రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు.
- మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్‌కు హెక్టారుకు రూ.35 వేలు అందించనున్నారు. నర్సరీకి హెక్టారుకు రూ.25 వేలు అందనుంది.

పంట నష్టపోయిన రైతులందరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి వెంకట్రావు తెలిపారు.

తుపాను బాధితులకు బాసట

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

మొంథా తుపానుతో కురిసిన వర్షాలకు నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ముంపునకు గురై ఇళ్లను వీడి ప్రభుత్వ భవనాల్లో తలదాచుకున్నవారు త్వరగా సాధారణ స్థితికి చేరుకునేలా నిత్యావసర సరకులతో పాటు నగదు సాయం అందజేస్తోంది. ఇప్పటికే కొందరు తహసీల్దార్లు బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులతో పాటు నగదు అందించారు. అందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

గోళ్లపాడులో నిత్యావసర సరకులు అందజేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు

- జిల్లాలో చిలకలూరిపేట, రొంపిచర్ల, ఈపూరు, నాదెండ్ల, నూజెండ్ల, వినుకొండ, శావల్యాపురం, రాజుపాలెం, అచ్చంపేట, ముప్పాళ్ల, క్రోసూరు, అమరావతి, వెల్దుర్తి మండలాల్లో అధిక వర్షపాతం నమోదై వివిధ గ్రామాల్లో ముంపు సమస్య ఏర్పడింది.
- జిల్లా వ్యాప్తంగా 571 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం (చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కేజీలు), పామాయిల్ ఒక లీటరు, కందిపప్పు, బంగాళాదుంపలు, పంచదార, ఉల్లిపాయలు కేజీ చొప్పున అందిస్తున్నారు. ప్రతి నెలా అందించే సాధారణ రేషన్‌కు ఇది అదనం.
- ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు రూ.3 వెయ్యి చొప్పున నగదు సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు, రాజుపాలెం మండలాల్లో సరకులు, నగదు పంపిణీ పూర్తయ్యింది. వినుకొండలోనూ పంపిణీ చేశారు. మిగిలిన మండలాల్లో త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

రెవెన్యూ డివిజన్	సాయం అందుకునే కుటుంబాలు
నరసరావుపేట	356
సత్తెనపల్లి	175
గురజాల	40

- మొంథా తుపాను ప్రభావంతో నిరాశ్రయులైన కుటుంబాలకు నిత్యావసర సరకులతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆర్డీవోలు రమణకాంత్‌రెడ్డి, మురళీకృష్ణ తెలిపారు.

153 అడుగుల దత్త స్తూపం.. దేశంలోనే ప్రత్యేకం

చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమపట్నంలోని శిర్డీసాయి మందిర ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దత్త స్తూపం దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. దత్తాత్రేయ సంప్రదాయానికి సంబంధించి దేశంలో ఎక్కడా లేనివిధంగా 153 అడుగుల ఎత్తులో ఇక్కడ ఏర్పాటు చేశారు. 2010 జులై 5న దత్త స్తూపం, 42 విగ్రహాలను ఏకకాలంలో ప్రతిష్ఠించారు. స్తూపం లోపల మైగదిలో దత్త పాదుకలు, కింది భాగంలో బాబా పాదుకలు ప్రతిష్ఠించారు. లోపల దత్తాత్రేయ స్వామి పూర్వ అవతారాలైన షోడశ దత్తులు, బయట ద్వారకామయి సాయిబాబా నల్లరాతి విగ్రహంతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు.

- న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

రాత మార్చేసి.. భవిత దిద్దేసి!

వినుకొండ, న్యూస్‌టుడే

ఆయనో బస్సు కండక్టర్. చేతిరాతలో వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి భవితను మార్చుతున్నారు. ఆయనే చేతిరాత నిపుణుడు సోమేపల్లి వెంకటసీతారామయ్య. డిగ్రీ చదివిన ఆయన వినుకొండ ఆర్టీసీ డిపోలో 26 ఏళ్లుగా పని చేస్తున్నారు. అంతకు ముందు కొన్నాళ్లు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అప్పుడు విద్యార్థుల జవాబుపత్రాలు దిద్దుతూ వారి చేతిరాత చూసి బాధపడ్డారు. ఎలాగైనా మెరుగుపరచాలనుకున్నారు. ఆన్‌లైన్‌లో నిపుణుల సూచనలు, ఇతర అంశాలు సేకరిస్తూ రెండేళ్లు అధ్యయనం చేశారు. కర్సివ్, లుసిడా, ఇటాలిక్, ప్రింట్, కాలిగ్రఫీ, బ్రెష్ విధానాలు నేర్చుకుని గత 12 ఏళ్లుగా ఖాళీ సమయాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న వెంకటసీతారామయ్య

ఐదు వేల మందికి శిక్షణ.. ఇప్పటివరకు 5 వేల మందికి తర్ఫీదు ఇవ్వగా వారిలో పొట్టి మణిదీప్ (2019లో 8వ తరగతి విద్యార్థి) అమెరికాకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ చేతిరాత పోటీలో మొదటిస్థానం సాధించాడు. 2023లో తపాలా శాఖ నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో సీతారామయ్య మొదటిస్థానం సాధించి రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇటీవల విద్యా శాఖాధికారుల ఆహ్వానం మేరకు డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు చేతిరాతపై సలహాలు, సూచనలు ఇచ్చారు. చేతిరాత ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని ఆయన వివరించారు.

ట్యాంకర్‌తో నీటిని చల్లుతున్న సిబ్బంది

నేటి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: కోటప్పకొండపై ప్రతినెలా పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం కార్తిక పౌర్ణమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డు రోలర్‌తో మట్టి, రాళ్లు చదును చేయించి భక్తులు నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు. దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లించి మార్గమంతా శుభ్రం చేశారు. గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, పులిహోర వంటి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామీణ పోలీసులు ప్రదక్షిణ రోడ్డులో గస్తీ చేపట్టారు. భక్తులు తెల్లవారుజాము నుంచే కొండ దిగువనున్న వినాయకుని ఆలయం వద్ద పూజలు నిర్వహించి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వారు కొండ పైకి చేరుకొని త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.

తవ్వి పోశారు.. వదిలేశారు

ముురుగుకాలువలు ఆక్రమణలకు గురికావడంతో తుపాను ప్రభావానికి కురిసిన భారీ వర్షానికి నీరు ఎక్కడికక్కడ పెద్దఎత్తున నిలిచింది. ఆ నీటిని బయటకు మళ్లించేందుకు పొక్లెయిన్‌తో కాలువలు తవ్వారు. ఆ మట్టిని పక్కనే రహదారిపై పోసి వదిలేశారు. తుపాను గండం గడిచి వారం గడుస్తున్నా నరసరావుపేట కలెక్టరేట్‌కు సమీపానే ఉన్నా ఇంతవరకు మట్టికుప్పల్ని తొలగించలేదు. మార్గం చిన్నదిగా మారిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

- ఈనాడు డిజిటల్, నరసరావుపేట

ఖాళీ కనిపించదు.. వృథా అనిపించదు

పట్టణాలు, పల్లెల్లో ఇళ్ల పక్క స్థలం ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది? కంపచెట్లు పెరిగి, మురుగు, వర్షపునీరు నిల్వ ఉండి దోమలు, పురుగులు, పాములకు ఆవాసంగా మారిపోతుంది. కానీ నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామం మాత్రం ఇందుకు విరుద్ధం. గ్రామస్థులు ఖాళీ స్థలాలను వృథాగా వదిలేయకుండా కూరగాయలు, ఇతర మొక్కలు, చెట్లను పెంచుతున్నారు. మూడు నాలుగు సెంట్లున్నా అరటి తోట వేస్తున్నారు. చాలామంది కూరగాయల మొక్కలు పెంచుతూ ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. గ్రామంలో ఖాళీ స్థలం వృథాగా కనిపించదు. లింగంగుంట్ల నరసరావుపేట పట్టణాన్ని ఆనుకునే ఉంటుంది.

- ఈనాడు డిజిటల్, నరసరావుపేట

కళాశాల స్వాధీన యత్నాలు ముమ్మరం!

ఈనాడు డిజిటల్, నరసరావుపేట

నరసరావుపేటలోని ఎన్‌బీటీ, ఎన్‌వీసీ కళాశాలతో పాటు ఆస్తుల స్వాధీనానికి శ్రీ త్రికోటేశ్వరస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఎంతలా అంటే ఆదేశాలు వచ్చిన రోజుల వ్యవధిలోనే డిగ్రీ మొదటి సంవత్సర విద్యార్థుల్ని ఇతర కళాశాలలకు పంపేశారు. ప్రభుత్వ నియంత్రణలోని ఎన్‌బీటీ, ఎన్‌వీసీ కళాశాలతోపాటు ఆస్తుల్ని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి అప్పగించేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే.

ద్వితీయ సంవత్సర విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి?.. కళాశాలలోని 26 మంది డిగ్రీ మొదటి సంవత్సర విద్యార్థులను వారికి నచ్చిన కాలేజీల్లో చేర్పించారు. ఎలాగూ తృతీయ సంవత్సర విద్యార్థులు ఈ ఏడాది సెమిస్టర్ పూర్తయ్యాక బయటకు వెళ్లిపోతారు కాబట్టి వారిని కదపడం లేదు. ఎటొచ్చి ఇబ్బంది పడేది ద్వితీయ సంవత్సర విద్యార్థులే. వీరు మొత్తం 57 మంది ఉన్నారు. వీరి భవిష్యత్తు ఏమిటనేది? పెద్ద ప్రశ్నగా మారింది. టీసీ తీసుకుని వేరే కాలేజీకి మారితే రూ.3 వేలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో పది మంది పొలిటికల్ సైన్స్ విద్యార్థులున్నారు. ఈ గ్రూపు మాచర్లలో తప్పించి ఎక్కడా లేదు. అంత దూరం వెళ్లి చదవలేని వారు మధ్యలో ఆపేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో స్టడీ సర్టిఫికెట్ కావాలంటే ఎవరిని సంప్రదించాలనేది పెద్ద ఫజిల్. ఎందుకంటే కాలేజీ మూతపడుతుంది. స్టడీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులురాకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

పది లక్ష్యం.. శత శాతం

ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణతకు కసరత్తు

నరసరావుపేట అర్బన్, నరసరావుపేట, న్యూస్‌టుడే

పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా జిల్లా విద్యా శాఖ కసరత్తు ఆరంభించింది. పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, రిసోర్స్ పర్సన్లకు మార్గనిర్దేశం చేశారు. సీ, డీ గ్రూపుల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ రూపకల్పన చేశారు.

వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ఎఫ్‌ఏ-1, 2 పరీక్షలు పూర్తవగా.. వాటి ఫలితాల ఆధారంగా విద్యార్థుల్ని ఏ, బీ, సీ, డీలుగా విభజించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15 వేల మంది చదువుతుండగా. . 3,800 మంది సీ, డీ గ్రేడ్‌లలో ఉన్నారు.

- ఈ నెల 12 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులోనే సీ, డీ గ్రేడ్‌లో ఉన్నవారు బీ గ్రేడ్‌కు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.
- జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్లు నిర్వహిస్తున్నారు. రోజూ స్లిప్ టెస్టులు ఏర్పాటు చేస్తున్నారు.
- ఈ నెల 15వ తేదీకి సిలబస్ పూర్తి చేసి పునశ్చరణపై దృష్టి సారించనున్నారు. డిసెంబరు ఒకటి నుంచి వంద రోజుల ప్రణాళిక అన్ని బడుల్లో అమలు చేయనున్నారు.

రెండేళ్ల ఫలితాలు ఇలా..

సంవత్సరం	ఉత్తీర్ణులు	అనుత్తీర్ణులు	శాతం
2023–24	21,478	3,481	85.20
2024–25	21,358	4,024	81.39

- పదో తరగతి పరీక్ష కేంద్రాలు : 128
- మొత్తం ఉన్నత పాఠశాలలు : 519
- పది విద్యార్థులు : సుమారు 26 వేలు

ప్రస్తుత విద్యా సంవత్సరం పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధనకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఎఫ్‌ఏ-1, 2 పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.

పునుగుపిల్లి ప్రత్యక్షం

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని హస్నాబాయునిపాలెం పొలంలో మంగళవారం ఓ పునుగు పిల్లి రైతు వెంకటేశ్వర్లు కంటపడింది. పట్టుకోవడానికి యత్నించగా అది ఆయనను కరిచి పారిపోయింది. పునుగు పిల్లి నుంచి సేకరించిన తైలాన్ని తిరుమలలో వేంకటేశ్వరస్వామి అభిషేకానికి వాడతారని పురోహితులు తెలిపారు.

ఊడిన సత్రశాల టెయిల్‌పాండ్ గేటు!

విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం

రెంటచింతల, న్యూస్‌టుడే: మండలంలోని సత్రశాల టెయిల్ పాండ్ జలాశయంలో విద్యుదుత్పత్తి చేసే పవర్ ఛానల్ క్రస్టుగేటు ఊడి కృష్ణానదిలో పడింది. రెండు గేట్లు ఉండగా ఒకటి ఊడింది. నిత్యం 50 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. ఒక గేటు ఊడిపోవడంతో 25 మెగావాట్లకే ఉత్పత్తి పరిమితమైంది. ఎగువనున్న నాగార్జునసాగర్ జలాశయం నుంచి భారీగా వరద నీరు చేరడంతో సమస్య తలెత్తినట్లు సమాచారం. సుమారు 5 టన్నుల బరువు, 16 మీటర్ల వెడల్పుతో గేటు ఉంది. దాన్ని నది నుంచి పైకి తీసేందుకు సాంకేతిక నిపుణులను రప్పించారు. విద్యుత్తు తయారీకి అంతరాయం ఏర్పడటంతో జెన్‌కోకు సుమారు రూ.24 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలిపేందుకు జెన్‌కో ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ నిరాకరించారు. విషయాన్ని జెన్‌కో అధికారులు గోప్యంగా ఉంచారు.

కలెక్టర్‌కు ప్రణాళికను వివరిస్తున్న కళాశాల అధికారి

కళాశాలలో వసతుల కల్పనకు చర్యలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: నరసరావుపేట జేఎన్‌టీయూ కళాశాలలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే అరవిందబాబుతో కలిసి ఆమె మంగళవారం సందర్శించారు. సగంలో నిలిచిన విద్యార్థుల వసతి గృహాలు, క్రీడా ప్రాంగణం నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. నిర్మాణాలకు అవసరమైన అదనపు నిధుల కోసం విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు పంపామని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశంలో నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. వారి వెంట ఆర్డీవో మధులత, తెదేపా నాయకులు ఉన్నారు.

ఎంత కొల్లగొట్టారో లెక్క తీయండి

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, నకరికల్లు: కొండలు తవ్వుతుంటే ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంత కొల్లగొట్టారో లెక్కలు తీయాలని నకరికల్లు ఎమ్మార్వో కె.పుల్లారావును సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంత్‌రెడ్డి ఆదేశించారు. 'కొండలు కరిగించేస్తున్నారు' శీర్షికన మంగళవారం 'ఈనాడు'లో వచ్చిన కథనానికి ఆర్డీవో స్పందించారు. నకరికల్లు ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్రమ మైనింగ్‌పై వివరణ కోరారు. అంతేకాకుండా మైనింగ్ ఏడీ నాగిని ఆదేశాల మేరకు మైనింగ్ సర్వేయర్ రవితేజ, టెక్నికల్ అసిస్టెంట్ తిరుపతిరావు, వీఆర్వోలు రమణకాంత్‌రెడ్డి, కృష్ణకుమారి మైనింగ్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, కొలతలు తీసుకున్నారు.

చేజర్ల కొండపై మైనింగ్, రెవెన్యూ సిబ్బంది

ఈనాడు కథనానికి స్పందన

సాగర్ నీటిమట్టం 589.40 అడుగులు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 589.40 అడుగులకు చేరింది. ఇది 310.2522 టీఎంసీలకు సమానం. శ్రీశైలం నుంచి 44,095 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రధాన జల విద్యుత్తు కేంద్రానికి 33,495, కుడి కాలువకు 10,000, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.

ఆ రైళ్లు.. ఇక అక్కడా ఆగుతాయ్

ఈనాడు, అమరావతి: పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆ రైళ్లు ఇక గుంటూరు, నరసరావుపేట తదితర చోట్ల ఆగనున్నాయి. ఈ మేరకు మంగళవారం రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. 08551/08552, 08555/08556 అరకు-యలహంక ప్రత్యేక రైళ్లకు నరసరావుపేట, మార్కాపురం రోడ్, 08553/08554 శ్రీకాకుళం రోడ్ - బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైలుకు గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్ స్టేషన్లలో ఆగేలా అవకాశం కల్పించారు. ❖ 08463/08464 భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు అనకాపల్లి, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్ స్టేషన్లలో హాల్ట్ కల్పించారు.

దారుల్లో యమకంకరులు!

మీర్జాగూడ లాంటి ఘటనలకు అవకాశమివ్వొద్దు

సత్తెనపల్లి, పెదకూరపాడు, న్యూస్‌టుడే

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో 19 మంది మృతిచెందారు. పరిమితికి మించి లోడు, అధిక వేగంతో లారీ ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లాలోనూ రోజూ వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి. చేవెళ్ల లాంటి ఘటనలకు అవకాశం ఇవ్వకుండా రవాణా, మైనింగ్ శాఖల అధికారులు అక్రమ రవాణా, అతి వేగంపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

పరిమితికి మించి లోడుతో దూసుకొస్తున్న ఇసుక టిప్పరు

- గతేడాది జులైలో నకరికల్లు మండలం చల్లగుండ్ల శివారులో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సును అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 35 మందికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇదే మండలంలో ఇలాంటి ఘటనలు గత రెండేళ్లలో నాలుగు వరకు చోటుచేసుకున్నాయి.
- పరిమితికి మించి లోడు, అధిక వేగంగా ఇసుకను తరలించే టిప్పర్లతో జరిగిన ప్రమాదాల్లో గత రెండేళ్లలో అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, సత్తెనపల్లి, ముప్పాళ్ల మండలాలకు చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ముప్పాళ్లలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ బోల్తా కొట్టింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇసుక, మట్టి తరలిస్తూ..

జిల్లాలోని అమరావతి, అచ్చంపేట మండలాల్లో ఇసుక రేవులు ఉన్నాయి. వాటినుంచి రోజూ వందల లారీలు ఇసుకను తరలిస్తుంటాయి. నకరికల్లు, రాజుపాలెం, అమరావతి, బొల్లాపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల నుంచి మట్టి రవాణా చేస్తున్నారు. ఇసుక, మట్టి రవాణా చేసే లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో రోడ్లు ధ్వంసం అయ్యాయని అమరావతి, క్రోసూరు మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు.

మూడు నెలల్లో 98 కేసులు

గత మూడు నెలల్లో ఇసుక, మట్టి రవాణా చేసే లారీలు, టిప్పర్లపై 98 కేసులు నమోదు చేసి రూ.44.88 లక్షల జరిమానా వసూలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి సంజీవకుమార్ చెప్పారు. ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని వివరించారు.

(c) eenadu

జంగాలపల్లె- గొల్లపాలెం రహదారి పునరుద్ధరణకు చర్యలు

కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్న అధికారులు

నూజండ్ల, న్యూస్‌టుడే: మండలంలో జంగాలపల్లె- గొల్లపాలెం వెళ్లే ఆర్ అండ్‌బీ రహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఈ గీతారాణి పేర్కొన్నారు. గుండ్లకమ్మ నదిపై వంతెన వద్ద కొట్టుకు పోయిన రహదారి, త్రిపురాపురం, గొల్లపాలెం వరకు దెబ్బతిన్న రహదారిని ఆమె పరిశీలించారు. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణం పూర్తి చేయిస్తామన్నారు. అప్పటి వరకు రాకపోకలకు కష్టంగానే ఉంటుందన్నారు. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహించడంతో పాటు వాగులు పోటెత్తడంతో పూర్తిస్థాయిలో రహదారి దెబ్బతిందన్నారు. డీఈఈ వెంకటేశ్వరరావు, ఏఈ నవ్య, సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

డీఈవోకు వినతిపత్రం అందిస్తున్న ఎన్‌టీఏ నేతలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో 2010కి ముందు డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) నేతలు డీఈవో చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆమెను మంగళవారం కార్యాలయంలో కలిసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, అలాగే విద్యాహక్కు చట్టంలో సవరణలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సంఘం నేతలు పి.మరియదాసు, కూరపాటి రాజా, కిరణ్‌దాస్, దౌలా, నాగేశ్వరరావు, బీవీ నాగేశ్వరరావు, రామకోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

6 నుంచి మగ్గం వర్క్ కోర్సులో శిక్షణ

రావిపాడు (నరసరావుపేట సెంట్రల్), న్యూస్‌టుడే: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, యూనియన్‌బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రావిపాడులోని శిక్షణ కార్యాలయంలో ఈనెల 6 నుంచి మగ్గం వర్క్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎస్.నిలోఫర్ మంగళవారం తెలిపారు. నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు కలిగి రాయటం వచ్చిన వారు అర్హులన్నారు. వివరాలకు 08647-221916 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

చెప్పుకోలేని బాధలకు విముక్తి!

ప్రభుత్వ కార్యాలయాల వద్ద సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం

సత్తెనపల్లి, మాచర్ల, న్యూస్‌టుడే

ముప్పాళ్ల సచివాలయం వద్ద నిర్మించిన సామాజిక మరుగుదొడ్డు

ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలకు వివిధ వర్గాల ప్రజలు నిత్యం వస్తుంటారు. ఉద్యోగులకే సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో సేవలకు వచ్చిన ప్రజలు ఒకటి, రెండింటికీ చెప్పుకోలేని బాధ పడుతుంటారు. దేవాలయాలు, పశు వైద్యశాలల వద్దా ఇదే పరిస్థితి. దీన్ని తొలగించేలా కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో సామాజిక మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాకు కొత్తగా 236 సామాజిక మరుగుదొడ్లు మంజూరయ్యాయి. కొత్త, పాతవాటితో కలుపుకొని గ్రామ సచివాలయాల వద్ద మరో 254 నిర్మాణాలు పూర్తి చేసేలా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

★ జిల్లాలోని 28 మండలాల్లో 416 గ్రామ సచివాలయాలున్నాయి. ఇందులో 254 సచివాలయాల వద్ద సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే 225 పూర్తి చేశారు. మిగిలినవి త్వరగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

★ మాచర్లలోని దేవాలయం వద్ద ఐదు సామాజిక మరుగుదొడ్ల యూనిట్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేశారు. అదేవిధంగా పిడుగురాళ్లలోని ఒక ఆలయం వద్ద ఒక యూనిట్ మంజూరైంది. సొంత భవనాలు ఉండి రోజూ పశువులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రుల వద్ద మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెదమక్కెన, ఫణిదం, మొక్కపాడు, గణపవరం పశు ఆసుపత్రులకు నిధులు మంజూరు చేశారు.

★ సొంత భవనాలున్న వసతి గృహాలకు సామాజిక మరుగుదొడ్లు కేటాయించారు. వసతి గృహాలు, ఆలయాలు, పశు వైద్యశాలల్లో కలిపి 236 నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 86 చోట్ల పనులు ప్రారంభించారు.

★ ఒక్కో సామాజిక మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు. టాయిలెట్, యూరినల్, చేతుల శుభ్రత యూనిట్ నిర్మాణం చేపడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా నిలువరించే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తీరిపోతాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.

ప్రకృతి సాగుతో భూసారం మెరుగు

మాట్లాడుతున్న డీపీఎం అమలకుమారి

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం వల్ల భూమి సారవంతమవుతుందని, సూక్ష్మజీవుల అభివృద్ధి జరిగి తద్వారా పంటలు చీడపీడలను తట్టుకునే శక్తిని పొందుతాయని ప్రకృతి వ్యవసాయ రాష్ట్ర కార్యాలయం ప్రతినిధి మధుమోహన్ తెలిపారు. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం కింద ఎంపికైన గ్రామాల్లోని వీఎస్ ఆర్గానిక్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరో అతిథి జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు తమ అవసరాలకు తగిన ఎరువులైన ఘన, ద్రవ, బీజామృతాలతో పాటు క్రిమిసంహారక ద్రావణాలను స్వయంగా తయారు చేసుకొని ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు డీపీఎం ప్రేమ్‌రాజ్, జిల్లా ఎన్‌ఎఫ్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ గేమ్స్ హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక

బాలబాలికల జట్లతో అతిథులు

నరసరావుపేట (క్రీడలు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్-19 హ్యాండ్‌బాల్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి నరసింహారావు తెలిపారు. పట్టణంలోని చరితార్థ డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు ఉమ్మడి గుంటూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన వివరించారు. జట్ల ఎంపిక పోటీలను అకాడమీ డైరెక్టరు వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పీడీలు పర్యవేక్షించారు.

జాతీయ తైక్వాండో పోటీలకు నరసరావుపేట విద్యార్థి

బాబావలి

నరసరావుపేట (క్రీడలు), న్యూస్‌టుడే: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 బాలుర తైక్వాండో పోటీలకు మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి షేక్ బాబావలి ఎంపికయ్యాడని హెచ్‌ఎం రవికాంత్ మంగళవారం తెలిపారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో సత్తా చాటి బంగారు పతకం సాధించాడు. ఈ నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థికి శిక్షణ ఇచ్చిన రవిశంకర్, పీడీలు భాగ్యలక్ష్మి, భాస్కర్‌ను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

కబడ్డీలో సత్తా చాటిన బాలికలు

ఎంపికైన విద్యార్థినులు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మండలంలోని వి.రెడ్డిపాలెం పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు రామిశెట్టి విష్ణుప్రియ, కొలికొండ రూప్సిరాణి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ రవినాయక్ మంగళవారం తెలిపారు. పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 35వ సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీల్లో వీరు సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని, శిక్షణ ఇచ్చిన పీడీ వీరాంజనేయులును ప్రిన్సిపల్, ఎస్ఎంసీ ఛైర్మన్, ఉపాధ్యాయులు అభినందించారు.

వినుకొండ వైద్యశాలలో రహస్య విచారణ

విచారణ చేస్తున్న డీసీహెచ్ఎస్ ప్రసూన, అధికారులు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రహస్య విచారణ చేపట్టినట్లు డీసీహెచ్ఎస్ ప్రసూన తెలిపారు. మంగళవారం వైద్యశాలకు వచ్చిన ఆమె వైద్యులు, సిబ్బందిని ఒక్కొక్కరిగా విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. దీనిపై వివరాలు తెలిపేందుకు ఆమె నిరాకరించారు. దుర్భాషలాడటం, బయట వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారని సూపరింటెండెంట్‌పై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది.

సమన్వయ లేమి? వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, వైద్యులు, సిబ్బంది మధ్య సమన్వయం లేనట్టు కనిపిస్తోంది. ఆయన ప్రవర్తన గతంలో ఒక రకంగా సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందాక మరోలా ఉందని ఈ కారణాంగానే ఇటీవల ఇద్దరు మహిళా వైద్యులు సెలవులో వెళ్లారనే చర్చ నడుస్తోంది. సూపరింటెండెంట్ పలువురు వైద్యులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేస్తున్నారనే అనుమానం కూడా తోడైంది. దీంతో మహిళా వైద్యులు అతనిపై ఫిర్యాదు చేశారని సమాచారం. తరచూ వైద్యులు, సిబ్బంది రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే సమాచారం మేరకు సెప్టెంబరు 13న వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో రిజిస్టర్‌లో సంతకాలు చేసిన ముగ్గురు మహిళా వైద్యులు విధుల్లో లేరు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు డీసీహెచ్ఎస్ రంగారావు ఒకరోజు వేతనం నిలిపివేసి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది.

వసతుల్లేని గదుల్లో చదువులెలా?

నిర్మాణాలు పూర్తి కాని భవనంలో తరగతులు

నూజండ్ల, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచి విద్యార్థులకు తరగతి గదులు అందుబాటులోకి రాకపోవడంతో వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూజండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విధి లేని పరిస్థితిలో సైన్స్ ల్యాబ్‌లో ఒక తరగతి నిర్వహిస్తుండగా, శ్లాబ్ మాత్రమే వేసి వదిలేసిన భవనంలో మరో తరగతి నిర్వహించుకోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వసతిగృహాన్నే తరగతి గదులుగా మార్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సరైన తరగతి గది లేకపోతే ప్రశాంతంగా పాఠాలు నేర్వలేని పరిస్థితిలో ఉన్నామని విద్యార్థులు వాపోతున్నారు. నూజండ్ల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నాడు-నేడులో రూ.65.6 లక్షలతో అదనకు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. కానీ రూ. 21 లక్షలు మాత్రమే వెచ్చించి పనులు చేశారు. దీంతో విద్యార్థులకు గదులు సరిపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్మీడియట్ తరగతులు కూడా ప్రారంభించడంతో వసతులు లేక ఇరుకు గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. అలాగే నూజండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.66.6 లక్షలతో చేపట్టిన నిర్మాణాలు అలాగే ఉండిపోయాయి. విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నా గదులు అందుబాటులోకి రావడం లేదు. 2017లో రూర్బన్ పథకం కింద చేపట్టిన నాలుగు తరగతి గదులు అందుబాటులోకి రాలేదు. ములకలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ రూ. 66.5 లక్షలతో చేపట్టిన నాడు - నేడు పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నిర్మాణాల విషయమై ఎంఈవో రవిచంద్రను సంప్రదించగా ఆగిపోయిన నిర్మాణాల వివరాలు ప్రభుత్వానికి పంపాం. నిధులు విడుదల చేసి పనులు చేయమంటే అవి పూర్తి చేయిస్తామన్నారు.

మద్యం దుకాణాల వద్ద ఘర్షణ


క్రోసూరులోని ఘటనాస్థలిలో పరిశీలిస్తున్న అధికారులు

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: క్రోసూరులోని అమరావతి రోడ్డులో మద్యం దుకాణం వద్ద చిలకా రవి, చిలకా కోటేశ్వరరావు మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. రవి బీరు సీసాతో కోటేశ్వరరావుపై దాడి చేసి గాయపరిచాడు. ఘర్షణలో రవికి గాయాలయ్యాయి. రవిపై గతంలో రౌడీషీట్ ఉంది. ఇతను వైకాపా నాయకుడు. క్రోసూరు ఎంపీటీసీ సభ్యురాలి భర్త. ఇరువురి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసులు నమోదు చేసి, ఎస్సై రవిబాబు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం గుంటూరులోని ఫోరెన్సిక్, వేలిముద్రల నిపుణులు పరిశీలించి, ఆధారాలు సేకరించారు.

జానపాడులో.. పిడుగురాళ్ల: జానపాడులోని మద్యం దుకాణం వద్ద సోమవారం రాత్రి గొడవ జరిగింది. ఈ ఘటనపై ఎస్సై ఎం. మోహన్ కేసు నమోదు చేశారు. జానపాడు గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు ద్విచక్ర వాహనం దుకాణం వద్ద నిలిపాడు. దుకాణం నుంచి బయటకు వచ్చిన స్వరూప్ ద్విచక్ర వాహనం తీయాలని కోరాడు. ఈ విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో అక్కడకు స్వరూప్ మిత్రుడు గోపి వచ్చాడు. ఇద్దరూ బాల ఆంజనేయులుపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వీరుల ఆరాధనోత్సవాలపై సమీక్ష

సమీక్ష నిర్వహిస్తున్న ఆర్డీవో మురళీకృష్ణ, డీఎస్పీ వెంకటరమణ

గురజాల, న్యూస్‌టుడే: కారంపూడిలో ఈనెల 19 నుంచి నిర్వహించే వీరుల ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో మురళీకృష్ణ సూచించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు, మంచినీటి వసతి, ఆర్టీసీ బస్సులు, రహదారుల మరమ్మతులు వంటి వాటిపై సమీక్షించారు. కారంపూడికి వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన కోరారు. ఇన్‌ఛార్జి డీఎస్పీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మాస్త్రంతో బారులు దూరం

అధిక దిగుబడులూ సాధ్యం

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, నరసరావుపేట వ్యవసాయం

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఏ రైతును కదిపినా.. ఒక్కటే మాట.. యూరియా దొరకట్లేదు.. డీఏపీ ఇవ్వట్లేదని .. పొద్దున్న వెళితే సాయంత్రానికి గానీ ఓ బస్తా అందని పరిస్థితి.. జిల్లాకు పెద్ద ఎత్తున సరఫరా ఉన్నా.. క్షేత్రస్థాయిలో డిమాండ్.. కొందరు డీలర్ల వ్యవహారం.. అక్రమ నిల్వల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు.. యూరియా కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఇదిగో అంటూ కొందరు అన్నదాతలు సూచనలిస్తున్నారు. రసాయన ఎరువులకు బదులు ఆవు పేడ, మూత్రం, బెల్లం, తదితరాలతో ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసి ఎరువుగా వినియోగిస్తున్నారు. ఎకరాకు కేవలం రూ.2వేలు మాత్రమే కషాయాల తయారీకి అవుతోంది. ఖర్చు కూడా తక్కువే.

రసాయన ఎరువులు లేకుండా సాగు జిల్లాలో..
- ★ 82 వేల ఎకరాల్లో
- ★ 132 గ్రామ పంచాయతీల్లో
- ★ 46 వేల మంది రైతులు

13ఏళ్లుగా.. రొంపిచర్ల మండలం తుంగపాడుకు చెందిన **ఆదిశేషయ్య** 13 ఏళ్ల కిందట ప్రకృతి సేద్యం గురించి తెలుసుకుని ఈ బాటలో ప్రయాణం మొదలు పెట్టారు. ఆరు ఎకరాల్లో వరి, నిమ్మ, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం సిబ్బంది సూచనలు పాటిస్తూ కషాయాలు సొంతంగా తయారు చేసుకుంటున్నారు. పంట దిగుబడి సైతం బాగానే వస్తోంది. 76 కిలోల ధాన్యం బస్తా రూ.3వేలకు, బియ్యం కేజీ రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు.

జీవామృతాలే శ్రీరామ రక్ష

ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, జీవామృతాలే పంటలకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. రైతులు ఒకసారి శిక్షణ తీసుకుంటే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం, ఘన బీజామృతం, ద్రవ బీజామృతం, అమృత జలం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, వావిలాకు కషాయం, ఉల్లి కషాయం తయారీ తదితరాలు అనుసరించాల్సిన సూత్రాలు. రైతుసాధికార సంస్థ ఔత్సాహికులకు శిక్షణనిస్తుంది. వీటితో ఇటు భూసారం పెరుగుతుంది. అటు పురుగుమందుల అవశేషాలు లేని ఉత్పత్తులు అందించగలుగుతారు.

హైదరాబాద్‌కు మార్కెటింగ్..

యడ్లపాడు మండలం కోటేశ్వరమ్మ పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ రసాయన ఎరువుల వాడకం మానేశారు. సొంతంగానే కషాయాలు, ఘన, ద్రవ బీజామృతం తయారు చేసుకుని యూరియాకు ప్రత్యామ్నాయంగా వాడుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మిర్చి, కూరగాయలు, ఆకుకూరలు, క్యారట్ వంటివి పండిస్తూ హైదరాబాద్‌కు మార్కెటింగ్ చేసుకుంటున్నారు.

హత్య కేసు నిందితుడి అరెస్టు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: మాచర్ల మండలం చింతలతండా వద్ద గత శుక్రవారం గొర్రెల కాపరి జగ్గప్ప సాయి హత్య కేసులో నిందితుడు రమావత్ బుడ్డానాయక్‌ను విజయపురిసౌత్ ఎస్సై అశోక్ మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. అలాగే నాటు సారా కేసులోని నిందితుడికి కోర్టు రిమాండు విధించినట్లు ఆయన వివరించారు. సారా తయారు చేసినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

లక్ష్మి (పాతచిత్రం)

ఈపూరు, న్యూస్‌టుడే: ఈపూరుకు చెందిన ముడెం లక్ష్మి (38) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. నాలుగేళ్ల క్రితం భర్త మరణించడంతో గేదెలు మేపుతూ, వ్యవసాయ పనులు, మధ్యాహ్న భోజన పథకంలో వంటచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. రోజూ మాదిరిగానే మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిన తరువాత చెరువు కట్ట వద్దకు గేదెలు తోలుకెళ్లింది. ఆ సమయంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసి పిడుగు పడినట్లు భారీ శబ్దం వచ్చింది. సాయంత్రానికి గేదెలు ఇంటికి వచ్చాయి. ఎంతసేపటికీ లక్ష్మి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెరువుకట్ట వద్దకు వెళ్లి వెతికారు. అక్కడ ముళ్లచెట్ల పక్కన లక్ష్మి మృతదేహం కనిపించింది. పిడుగుపాటుకు గురైందని భావించి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కొంతసేపటి తరువాత ఆమె మెడలో బంగారు గొలుసు లేదని గుర్తించారు. అంతేకాక వర్షం తగ్గిన తరువాత 4 గంటల సమయంలో లక్ష్మి తనతో మాట్లాడిందని ఓ మహిళ చెప్పడంతో ఆమె మృతిపై తమకు అనుమానాలున్నాయని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతికి కారణాలు తెలుస్తాయని ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.

తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్.. అయిదుగురిపై కేసు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: తప్పుడు పత్రాలతో స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయిదుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగమల్లేశ్వరరావు చెప్పారు. అమరావతి మండలం మునగోడు గ్రామానికి చెందిన ఉషారాణికి ఏడున్నర సెంట్ల స్థలం పెదకూరపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో భాగంగా ఉషారాణికి చెందిన స్థలానికి సర్వే నంబర్లు మార్చి.. తప్పుడు పత్రాలు సృష్టించి మునగోడు గ్రామానికి చెందిన గలబా రాములు, రాఘవమ్మ, శ్రీనివాసరావు, గోవిందమ్మ, వెంకట్రావు సత్తెనపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక సబ్ రిజిస్ట్రార్ అశోక్ అయిదుగురిపై ఫిర్యాదు చేయడంతో వారిపై చీటింగ్ కేసు నమోదైంది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం

నరసరావుపేట వాసికి తీవ్ర గాయాలు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: అమెరికాలోని డల్లాస్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసరావుపేట వాసికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా.. నరసరావుపేట మండలం కాకాని జడ్పీ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న రామిశెట్టి గోవిందరాజులు కుమారుడు రామిశెట్టి నాగసాయి నిఖిల్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నారు. ఆయన తన కారులో వెళుతుండగా వెనుకగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగసాయి నిఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు క్షతగాత్రుడి తండ్రి తెలిపారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 113, రిటైల్ ధర - 140, చికెన్ విత్‌స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -109 రిటైల్ ధర 134 చికెన్ విత్ స్కిన్ - 197, చికెన్ స్కిన్‌లెస్ - 224.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 252 చికెన్ స్కిన్‌లెస్ - 262.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 575 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.96/-.

EENADU Classifieds

BUSINESS SERVICES — JOBS — PEOPLE CARE — OLD AGE HOME — REAL ESTATE — PLOT FOR SALE — GENERAL — TO LET

Req. of DRA & Non DRA Banking Collections, Field Exec: 16K- 22K, Telecaller: 11K- 15K+ Incen. @ Vijayawada ✆ 6304056516.

WANTED godown incharge with computer knowledge. Age Below 35 y. Salary: 18000/- PM. Venkata Seeta Varalakshmi traders, opp Stall Girls High School, Nagarampalem, Guntur.

We are hiring Fashion Designers for a Ladies Boutique. Salary between 30-60k per month. Walk-in for interview on 6th & 7th November at Meera Creations H No. 33-32-34, side road of Reliance Mart, Krishna Rao Street, Vijayawada 520010. call: 9177738389, 8978964726.

250 Gajam residential land available for Rent in Guntur Nallapadu, near Ayyappa temple. Contact: 95581 98003.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమం	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

రైతు సంక్షేమం పట్టని జగన్‌కు రాజకీయ విమర్శలేల?

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: రైతుల అభిమానం, నమ్మకం కూరగొనడంలో జగన్ విఫలమయ్యారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల తాకట్టు, అమ్మకాలే అందుకు నిదర్శనమన్నారు. నమ్మి గెలిపించిన జనాన్ని మోసగించి, కల్తీ మద్యం, వరదల దోపిడీతో రూ.వేల కోట్లు దోచేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. జగన్ కావాలనే పోలీసు నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వ యంత్రాంగం సూచనలు పట్టించుకోకుండా ప్రజలు బహిరంగంగానే చెప్పుకొంటున్నారన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
నరసరావుపేట అర్బన్ : 80085 73156
చిలకలూరిపేట : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? పట్టణంలోని 33వ వార్డులో పట్టపగలే వీధిదీపాలు వెలుగుతున్నాయి. ప్రజాధనం వృథా అవుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదు. **- శ్రీనివాసరావు, స్థానికుడు** ✔ మున్సిపల్ సిబ్బందిని పంపి సమస్య పరిష్కరిస్తాం. **- శేఖర్, వీధి దీపాల నిర్వహణాధికారి - న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్(నరసరావుపేట)**

? పట్టణంలో బ్యాంక్ కాలనీ నుంచి పెరువు రోడ్డుకు వెళ్లే రహదారిలో మూలమలుపు వద్ద రోడ్డు బద్దలుగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. **- రాంప్రసాద్** ✔ పరిశీలించి రహదారికి మరమ్మతులు చేయిస్తాం. **- అల్తాఫ్, పురపాలక సంఘ ఏఈ - న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం**

ప్రసన్నాంజనేయ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని జొన్నాలి ప్రసన్నాంజనేయస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటు కోటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వర్లు, పి.అనిల్‌కుమార్, కె.ముత్యాలమ్మ, ఎం.శ్రీనివాసరావు, కె.శంకర, ఆర్.జ్యోతి, వెంకటసుబ్బయ్య, పి.వెంకటేశ్వర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎం.సంతోష్‌వరకుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బుధవారం ఉదయం 10.30కి ఆలయ ప్రాంగణంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో గుంటు కోటేశ్వరరావును ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొననున్నారు.

పసుమర్రులో లక్ష దీపోత్సవం

నేడు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని పసుమర్రులోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6.30కి లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

శావల్యాపురం, న్యూస్‌టుడే: అత్యవసర మరమ్మతుల నిమిత్తం బుధవారం మండలంలోని పోట్లూరు, కిష్టాపురం, కొత్తలూరు, కనమర్లపూడి, శావల్యాపురం గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మండల విద్యుత్తు శాఖ ఏఈ జె.నటరాజ్ తెలిపారు. ఆయా గ్రామాల్లోని వినియోగదారులు సహకరించాలని కోరారు.

బోరు పంపునకు మరమ్మతులు

ఈనాడు కథనాలకు స్పందన

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలో గోవిందపురం గ్రామ ఎస్సీ కాలనీలో బోరు పంపు తుప్పు పట్టి పాడైంది. దీని వల్ల కాలనీ వాసుల ఇబ్బందులపై 'ఈనాడు'లో ఈనెల 3న 'తుప్పుపట్టి... తల విరిగి' శీర్షికన ప్రచురితమైన వార్తకు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ స్పందించారు. మెకానిక్‌ను పంపించి బోరు పంపునకు మంగళవారం మరమ్మతులు చేయించారు. నీటి సౌకర్యం కల్పించిన 'ఈనాడు'కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

నూజండ్ల, న్యూస్‌టుడే: మండలంలో ఉప్పలపాడు అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని డ్వామా పీడీ సిద్దలింగమూర్తి, ఓఎస్‌డీ వరదా సుబ్బారావు అన్నారు. 'ఇదో కన్నీటి వ్యథ' శీర్షికన ఈనెల 4న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి స్పందించి ఆయా శాఖల అధికారులు కదిలివచ్చారు. విద్యుత్తు స్తంభాలు కొట్టుకు పోయాయని గుర్తించారు. ప్రత్యామ్నాయ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నదిలో మోటార్లు పరిశీలించి వాటికి మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బుధవారం నాటికి విద్యుత్తు లైన్ ఏర్పాటు చేసి నీరు సరఫరా అయ్యేలా చూడాలని ఏడీ శ్రీనివాసరావును ఆదేశించారు. వినుకొండ మున్సిపాలిటీ నుంచి సరిపడా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కుమార్‌రాజా, ఏఈ ఆకాష్, యండ్లూరి నాగరాజు, నేతలు రొడ్డా వీరాంజనేయరెడ్డి, నాగిరెడ్డి, నారాయణరెడ్డి సిబ్బంది ఉన్నారు.

బహుమతులు పొందిన విద్యార్థులతో ఛైర్మన్, ప్రిన్సిపల్ తదితరులు

జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: 24వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో పట్టణానికి చెందిన కే-రిడ్జ్ విద్యార్థులు సత్తా చాటి బహుమతులు సాధించారని పాఠశాల ఛైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. విజయవాడలో నిర్వహించిన కరాటే పోటీల్లో సుమారు 1800 మంది పాల్గొన్నారని, వారిలో కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ విద్యార్థులు సత్తా చాటారన్నారు. పాఠశాల తరపున 18 బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ బర్నబాస్, డైరెక్టర్ నాసరయ్య, క్యాంపస్ ఇన్‌ఛార్జి కోట బాపూజీ తదితరులు అభినందించారు.

ఆదాయార్జనపై దృష్టేది?

నిరుపయోగంగా రూ.కోట్ల విలువైన స్థలం

సుప్రజ సెంటర్(వినుకొండ), న్యూస్‌టుడే: పట్టణ నడిబొడ్డున శివయ్య స్తూపం సెంటర్‌లో విలువైన మున్సిపల్ స్థలం నిరుపయోగంగా మారింది. సుమారు రూ.7కోట్ల విలువైన 30సెంట్ల స్థలంలో చాలా కాలం పలువురు వ్యాపారులు బట్టల్, కూరగాయల దుకాణాలు నిర్వహించేవారు. ఆ తర్వాత అందులో వసతులు లేక మూడొంతుల మంది వ్యాపారులు బయటకు వెళ్లగా ఇంకా ఆరేడు దుకాణాలున్నప్పటికీ నిర్వహణ లేక పడిపోయిన

రేకులు, కర్రలు ఇప్పటికీ వేలాడుతున్నాయి. కాలినడకన లోపలకు వెళ్లడానికి వీలులేనంత ఇరుకు దారి ఉంది. మరో పక్క ఈ స్థలం సరిహద్దుల ఆక్రమణలను గుర్తుపట్టనట్లు పట్టించుకున్న దాఖలాల్లేవు. ట్రేడ్ లైసెన్సులు, ఆశీలు పేరుతో ఈ స్థలం నుంచి ఆదాయం నామమాత్రంగానే ఉంది.

కార్యరూపం దాల్చకుండానే.. ఈ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు గతంలో మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. ఇందులో ఉన్న దుకాణదారుల వివరాలు సేకరించారు. ఆ తర్వాత అది కార్యరూపం దాల్చకపోవడంతో పక్కన పెట్టేశారు. ఇటీవల వినుకొండ వచ్చిన ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అధికారుల బృందం ఈ స్థలాన్ని పరిశీలించి వెళ్లడంతో మరోసారి దుకాణ సముదాయం నిర్మాణం తెరపైకి వచ్చింది. నేల అంతస్తుతో పాటు మొదటి అంతస్తులో సుమారు 60 దుకాణాలు నిర్మించే వీలుంది. వీటి ద్వారా పురపాలక సంఘానికి నెలకు రూ.8లక్షలకు పైగా ఆదాయం రావడంతో పాటు వ్యాపారులకు రేకుల షెడ్లు కాకుండా పక్కా నిర్మాణాలతో దుకాణ వసతి కల్పించినట్లవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌ను సంప్రదించగా ఈ స్థలాన్ని ఎలా వినియోగించాలనే విషయమై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

బొమ్మలు గీసి.. సృజన చాటి..

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: నరసరావుపేటలో నిర్వహిస్తున్న 'ఈనాడు' ప్రతిభాపాటవ పోటీలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారు. పట్టణంలోని ఎస్‌కేబీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, మునులకుంటలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అంశంపై విద్యార్థులు వర్ణచిత్రాలు వేసి బహుమతులు సాధించారు. ఎస్‌కేబీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఎస్‌డీ ఆఫ్రీన్ (7వ తరగతి), ఎస్‌కే అఫ్రా, పావనిప్రియ (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కించుకున్నారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు చిట్టెమ్మ బహుమతులు అందించి బాలికలను అభినందించారు. ఉపాధ్యాయులు అనిత, ఆంజనేయులు పాల్గొన్నారు. ✦ మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీలో విద్యార్థులు జి.పావని (9వ తరగతి), తాహెర్ అహ్మద్ (7వ తరగతి), వై.మమత (9వ తరగతి) తమ ఆలోచనలకు రూపం ఇచ్చి తొలి మూడు స్థానాలు సాధించారు. ప్రధానోపాధ్యాయుడు షేక్ రసూల్ విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. ఉపాధ్యాయుడు నాగప్రసాద్ ఉన్నారు.

విజేత బాలికలతో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయిని చిట్టెమ్మ తదితరులు

విజేతలతో ప్రధానోపాధ్యాయుడు రసూల్

పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

వినుకొండ రూరల్: రైతులకు పాడి, పంట రెండూ ముఖ్యమేనని పశు వైద్యుడు అమీర్‌బాషా అన్నారు. నరగాయపాలెంలో ఐటీసీ బైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్నారు. పాడిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పశువులకు రాయితీపై బీమా, దాణా, గడ్డి విత్తనాలు అందిస్తుందన్నారు. 34 గేదెలకు గర్భకోశ, చూడి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పాడి రైతులకు మినరల్ మిక్చర్, నట్టల నివారణ మందులు, పంపిణీ చేశారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు

వినుకొండ: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శలు చేస్తున్నారని జనసేన నియోజకవర్గ బాధ్యుడు కె.నాగశ్రీను విమర్శించారు. ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వినుకొండలో కొందరు మైనార్టీ యువకులను రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహించి వారికి బొల్లా అన్యాయం చేస్తున్నారని

అవీ ఇవీ

ఆరోపించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణానికి వినతి

కనపర్రు (చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలో కనపర్రు గ్రామ పంచాయతీలో ఉన్న తమ సొంత దారిని పంచాయతీ పరిధిలోకి చేర్చి సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావుకు గ్రామస్థులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు తెదేపా నాయకులు మల్లవరపు జయప్రకాష్, పూదోట బాలయ్య, పి.అర్రయ్య, లూర్దురాజు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.

క్విజ్‌లో సత్తా చాటారు

యడ్లపాడు, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని చిలకలూరిపేటలో మంగళవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో మండలంలోని ఉన్నవ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు డి.వేణుమాధవ, బి.లిఖిత, సీహెచ్ బిందు ప్రథమ స్థానంలో, వక్తృత్వ పోటీల్లో బి.లిఖిత ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతలను హెచ్‌ఎం పుట్టా దుర్గా, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.

బిషప్‌గా పదోన్నతిపై అభినందన

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు, చిలకలూరిపేట శాంతి నిలయం అధినేత నందమూరి క్రిష్టర్ బిషప్‌గా పదోన్నతి పొందిన నేపథ్యంలో యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసీఏ) పల్నాడు జిల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు విన్సెంట్‌పాల్, కె.రామ్మోహన్ ఆయనను మంగళవారం కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈయన 25 ఏళ్లుగా క్రైస్తవ సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి గత నెల 29న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పాస్టర్ల ఫెలోషిప్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో బిషప్‌గా పదోన్నతి కల్పించారన్నారు.

వ్యాపారాలిలా.. రాకపోకలెలా?

చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఇక్కడ పలు రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి గడియార స్తంభం వద్ద తోపుడుబండ్లను రహదారి మధ్యలోనే పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ద్విచక్రవాహనాలు వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా

పూర్తిగా ఆక్రమించారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. సమస్యను సీఐ రమేష్ దృష్టికి తీసుకెళ్లగా తోపుడు బండ్లను పక్కన పెట్టించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.

– న్యూస్‌టుడే, కళామందిర్ సెంటర్ (చిలకలూరిపేట పట్టణం)

రొంపిచర్ల: షీల్డ్ అందుకుంటున్న విద్యార్థులు

బొల్లాపల్లి: ప్రతిభ చూపిన బాలికలు

శావల్యాపురం: బహుమతులు అందుకున్న విద్యార్థులు

చెకుముకి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

వినుకొండ, రొంపిచర్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు, న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి మండల స్థాయి ప్రతిభా పరీక్షలు మంగళవారం పలు మండలాల్లో నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు సత్తా చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వినుకొండ యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన పోటీలకు 14 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని నిర్వాహకుడు కమలారామ్ తెలిపారు. గీతం స్కూల్, జడ్పీ బాలికోన్నత పాఠశాల, ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. ✦ రొంపిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో వి.రెడ్డిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జి.ప్రభాస్, వై.ఉష, ఐ.ఝాన్సీలక్ష్మి బృందం ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ✦ శావల్యాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో వేల్పూరు జడ్పీ పాఠశాలకు చెందిన చెన్నా లోహిత, గోరంట్ల గాయత్రి, జూపల్లి విష్ణువర్ధన్ ప్రథమ స్థానం సాధించగా, మతుకుమల్లి జడ్పీ పాఠశాలకు చెందిన మణితేజ, కుసుమ, తేజశ్రీ ద్వితీయ స్థానం, శావల్యాపురం పాఠశాలకు చెందిన శ్రీనాగలక్ష్మి, జాన్‌వెస్లీ, తరుణ్ రమేష్ తృతీయ స్థానం సాధించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో వేల్పూరు జడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొననున్నారు. ✦ బొల్లాపల్లి మండల స్థాయి పోటీల్లో వెల్లటూరు జడ్పీ పాఠశాలకు చెందిన బి.చేతన్, డి.సుమంత్‌కుమార్, టి.స్నేహాంజలి బృందం ప్రథమ స్థానం సాధించారు. ✦ ఈపూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో కొండ్రముట్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

దొంగల స్వైరవిహారంతో బెంబేలెత్తుతున్నాం

ఎమ్మెల్యే జీవీకి మహిళల ఫిర్యాదు

జీవీ ఆంజనేయులుకు సమస్యలు వివరిస్తున్న మహిళలు

వినుకొండ, న్యూస్‌టుడే: చీకటి పడితే చాలు దొంగలు, మందుబాబుల ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులుకు మహిళలు ఫిర్యాదు చేశారు. పట్టణంలో విఠ్ఠలకుండిన గర్ శివారు కనకదుర్గమ్మ గుడి బజారుకు మంగళవారం వచ్చిన ఆయనకు స్థానికులు సమస్యలను వివరించారు. సీసీ రోడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దొంగల బెడద ఎక్కువగా ఉందని గత నెల 17న ఇంటి ముందు ఉంచిన బైక్ తీసుకెళ్లారని ఓ మహిళ చెప్పారు. ఇంకా పలు చోరీలు జరిగాయని ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు చెప్పారు. పక్కన ఖాళీ స్థలాలు ఉండటంతో చీకటి పడితే మందుబాబులు మద్యం తాగుతూ ఇబ్బంది కలిగిస్తున్నారని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రిళ్లు గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో కంపచెట్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను సూచించారు. ఆయన వెంట మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ మురళీకృష్ణయాదవ్, ఐడీసీ డైరెక్టర్ పెమ్మసాని నాగేశ్వరరావు, తెదేపా నాయకులు కోటేశ్వరరావు, రామచంద్రరావు, యనమదల కోటి తదితరులు ఉన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేయండి

వినుకొండ, న్యూస్‌టుడే: తుపాను కారణంగా కురిసిన వర్షాలతో గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. కొత్తపేటలోని తన కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, సున్నం చల్లాలని ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఖాళీ స్థలాలకు అనుమతి పత్రాల కోసం 6వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి అందుబాటులో ఉన్న భూముల గుర్తించాలని అవసరమైతే కొనుగోలుకు ప్రతిపాదనలు పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పండ్ల తోటల సాగుకు కృషి చేసిన సిబ్బందికి నగదు ప్రోత్సాహం అందిస్తానని ప్రకటించారు. తుపాను సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులను సమావేశంలో సన్మానించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డ్వామా పీడీ సిద్దలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

8న నేత్ర వైద్యశిబిరం

నరసరావుపేట అర్బన్: శంకర కంటి ఆసుపత్రి సహకారంతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 8న శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని రాజాగారి కోటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు వైద్యశాల ప్రాంగణంలో శిబిరం ఉంటుందన్నారు. కంటి సమస్యలు ఉన్న వారికి ఉచిత పరీక్షలు చేస్తారని, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు శిబిరానికి రావాలని కోరారు.

అన్నదాతల ఆదాయం పెంపే లక్ష్యం

పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అరవిందబాబు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ప్రకటించిన మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో కూడిన అధికారిక పోస్టర్‌ను పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ప్రతి సీజన్‌లో ఖరీఫ్, రబీ పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించడం వల్ల రైతులు మార్కెట్ ధరల పతనం నుంచి రక్షణ పొందుతారని ఎమ్మెల్యే తెలిపారు. ఈసారి నూనె, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించేలా ధరలు నిర్ణయించారని, నరసరావుపేట నియోజకవర్గంలో వేలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారన్నారు. రైతు సమస్యలు పరిష్కరించేందుకు రానున్న రోజుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఎంఎస్‌పీ ప్రకటనతో దేశవ్యాప్తంగా 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు పెంచడం రైతు సంక్షేమంతో మైలురాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ పూనాటి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పత్తి విక్రయాలకు ఈ-పంట నమోదు తప్పనిసరి

రైతులకు సూచనలిస్తున్న ఏవో సరిత

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: త్వరలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో సీసీఐ ద్వారా పత్తిని అమ్ముకోదలచిన రైతులు తప్పనిసరిగా ఈ-పంటలో నమోదై ఉండాలని మండల వ్యవసాయాధికారి సీహెచ్ సరిత సూచించారు. మండలంలోని బొప్పూడి, తాతపూడి గ్రామాల్లో పత్తి, మినుము పంటలను ఆమె మంగళవారం పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీలు రైతు సేవా కేంద్రం సిబ్బందికి ఇస్తే సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. మినుము పంటలో లద్దెపురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉందని నివారణకు ఎకరాకు ఎన్.పి.వి. 200 ద్రావణాన్ని సాయం సమయంలో పిచికారీ చేసుకోవాలన్నారు. తెల్లదోమ నివారణకు 1.6 ఎం.ఎల్. మోనోక్రోటోఫాస్ లేదా 2 ఎం.ఎల్. ట్రైజోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఏఈవో ప్రవీణ్, వ్యవసాయ సహాయకులు నాగరాజు, రైతులు పాల్గొన్నారు.

సస్యరక్షణతో ఉల్లికోడు నివారణ

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వరిలో ఉల్లికోడు ఆశించిందని వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో వరలక్ష్మి తెలిపారు. నాగులవరం, గోకనకొండ గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వరి పొలాలు పరిశీలించారు. ఉల్లికోడు నివారణకు పంటలో నీరు తీసి వేసి ఎకరాకు కెరటాప్ హైడ్రోక్లోరైడ్ (కెల్డాన్) గుళికలు 8 కిలోలు లేదా ఫోరెట్ 4 కిలోలు చొప్పున చల్లాలన్నారు. ఇవి అందుబాటులో లేని రైతులు కెల్డాన్ పొడి 400 గ్రాములు పిచికారీ చేయవచ్చన్నారు. అగ్గి తెగులు ఆశించిన పొలానికి ట్రైసైక్లోజోల్ 120 గ్రాములు, బావిస్టన్ 200 గ్రాములు పిచికారీ చేయాలన్నారు. ఏఈవో ఆరిఫ్, వీఏఏ చాందిని, రైతులు పాల్గొన్నారు.

కార్మికులకు రక్షణ సామగ్రి అందజేత

నూజండ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో రోజువారీ పారిశుద్ధ్య పనులు నిర్వహించాల్సిందేనని డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల రక్షణకు కావాల్సిన వస్తువులు, దోమల నివారణ మందులు అందజేశారు. నూజండ్ల కార్యదర్శి నాగూర్ లాలు, సిబ్బంది ఉన్నారు.

జీవితబీమా ఏజెంట్ల సభ విజయవంతం చేయాలి

వినుకొండ, న్యూస్‌టుడే: జీవితబీమా ఏజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దక్షిణ ప్రాంతీయ మహాసభలు ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం స్థానిక అధ్యక్షుడు బొంకూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రాలను ఎల్ఐసీ కార్యాలయం వద్ద మంగళవారం విడుదల చేశారు. ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్రా వాటిపై సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.

వైకాపా సంతకాల సేకరణ

రొంపిచర్ల: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైకాపా శ్రేణులు మండలంలోని రామిరెడ్డిపాలెంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైకాపా కార్యనిర్వాహక అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ సృష్టించిన సంపదను కూటమి ప్రభుత్వం అమ్ముకుంటోందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.

నిత్యావసర సరకుల అందజేత

వినుకొండ రూరల్: మొంథా తుపానుతో ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు తడిసిపోయి ఇబ్బందులు పడిన ఉమ్మడివరం ఎస్టీ కాలనీ వాసులకు గ్రామస్థులు అండగా నిలిచి నిత్యావసర సరకులు అందజేశారు. 50 కుటుంబాల వారికి 25 కిలోల చొప్పున బియ్యం, కూరగాయలు, సరకులు అందజేశారు. కార్యక్రమంలో సుబ్బయ్య, మాజీ సర్పంచి శ్రీనివాసరావు, మక్కెన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రకారుడికి సన్మానం

వినుకొండ: పట్టణానికి చెందిన చిత్రకారుడు బొడ్డుచర్ల ప్రసాద్‌ను సన్మానించారు. చిత్రకారుడిగా సమాజానికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తుగా గుంటూరులోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నటనాలయం సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు.

అతివల శక్తి... ఆర్థిక అభివృద్ధి

గంటావారిపాలెం(శావల్యాపురం), న్యూస్‌టుడే :

వ్యాపారాలంటే కేవలం మగవారు మాత్రమే చేయగలరు అనే మాటకు కాలం చెల్లింది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తూ తమకు ఏదీ సాటిలేదని నిరూపిస్తున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు చిన్న మొత్తంతో వ్యాపారం మొదలు పెట్టి రూ.వేలల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి రుణాలను తీసుకుని ఆ మొత్తం పెట్టుబడిగా తమకు అనుకూలమైన వ్యాపారాల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. శావల్యాపురం మండలం వేల్పూరు పంచాయతీ శివారు గ్రామమైన గంటావారిపాలెంకు చెందిన స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళలు ప్లాస్టిక్ పువ్వులు తయారీ చేస్తూ కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నారు.

ప్లాస్టిక్ పూలు తయారు చేస్తున్న మహిళలు

ఉత్సవాలే వ్యాపార వేదికలుగా..

గ్రామంలో ఎస్తేరు మహిళా సంఘం, మేరీమాత మహిళా సంఘ సభ్యులు సుమారు 20మంది గత 8 సంవత్సరాలుగా ప్లాస్టిక్ పూలు, బొకేలు, అలంకరణ సామగ్రి, ఫ్లవర్‌వాజ్‌లు తయారు చేస్తున్నారు. వీటిని గుణదల మేరీమాత, నెల్లూరు రొట్టెల పండగ, విజయవాడలో దసరా ఉత్సవాల్లో, పలు పట్టణాల్లో దుకాణాలకు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఇలా తాము తయారు చేసిన సామగ్రి విక్రయాల ద్వారా ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి రూ.20వేల వరకు ఆదాయం వస్తోందన్నారు. ఇప్పటికే బ్యాంకు లింకేజీగా ఒక్కో సంఘం వారు రూ.15లక్షలు, స్త్రీనిధి ద్వారా రూ.5లక్షలు రుణాలు కూడా తీసుకున్నారు. వీరి రికవరీ శాతం బాగుందని వెలుగు ఇన్‌ఛార్జి ఏపీఎం అబ్బూరి రామారావు తెలిపారు. భవిష్యత్తులో వీరు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ సదుపాయం కల్పించే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

జూదరుల అరెస్టు

యడ్లపాడు, న్యూస్‌టుడే: మండలంలోని వంకాయలపాడు గ్రామ శివార్లలో పేకాడుతున్న వారిని సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.15,300 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

నూజండ్ల : మేకపాడు పొలాల్లో జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్సై కృష్ణారావు సిబ్బందితో దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ట్రైనీ ఎస్సై నరేష్‌కుమార్ సిబ్బంది ఉన్నారు.

వాహనాల్లో బ్యాటరీలు చోరీ

కనమర్లపూడి(శావల్యాపురం), న్యూస్‌టుడే : ఇంటి ముందు ఉంచిన ఆటోలు, ట్రాక్టర్లలో బ్యాటరీలు చోరీ అయిన సంఘటన కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న కనమర్లపూడిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామంలో రెండు ఎస్సీ కాలనీల్లో ఓ ట్రాక్టరు, 9 ఆటోల్లోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆటో బ్యాటరీ ఖరీదు రూ.4500, ట్రాక్టరు బ్యాటరీ రూ.7వేల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. దీనిపై బాధితులు శావల్యాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే తీసుకోలేదన్నారు. గత వారం మండల కేంద్రం శావల్యాపురంలో ద్విచక్రవాహనం చోరీ, తాజాగా కనమర్లపూడిలో వాహనాల్లో బ్యాటరీలు అపహరణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

(c) eenadu

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

యువజనోత్సవాలు ప్రారంభం

వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ మాచర్ల ఆధ్వర్యంలో యువజనోత్సవాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. క్లబ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ మాట్లాడుతూ వారం రోజులు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిపినట్లు చెప్పారు. పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

కార్తిక పౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు

అమరావతి, న్యూస్‌టుడే: అమరావతిలోని పంచారామ క్షేత్రంలో బుధవారం కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రేఖ తెలిపారు. సుమారు 20 వేల మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని, ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయన్నారు. సాయంత్రం కృష్ణానది హారతులు, తెప్పోత్సవం, జ్వాలా తోరణం నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.

నేడు లక్ష దీపోత్సవం

సత్తెనపల్లి: కార్తిక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీసాగి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో బుధవారం లక్ష దీపారాధన, జ్వాలా తోరణం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ బాధ్యులు తెలిపారు. లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? పట్టణంలోని తారకరామసాగర్ వాకింగ్ ట్రాక్‌పై కోతులు దండుగా దాడి చేస్తున్నాయి. కోతుల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలి. - వాకర్స్, తారకరామసాగర్
✔ కోతుల్ని పట్టుకునేందుకు ఇనుప బోనుల్ని ఏర్పాటు చేయగా.. కొన్ని పట్టుబడ్డాయి. వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. అన్ని కోతుల్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తాం.

? పట్టణంలోని రఘురామ్‌నగర్‌లో మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షపు నీరు తోడై మురుగు రోడ్డెక్కింది. - స్థానికులు ✔ కాలువలను శుభ్రం చేయిస్తాం.
- విజయసారథి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ - న్యూస్‌టుడే, సత్తెనపల్లి

? పెదకూరపాడు నుంచి పాటిబండ్ల వెళ్లే రహదారిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ప్లాస్టిక్, ఫ్లెక్సీ వ్యర్థాలు ఆసుపత్రి వద్దే వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. - కిరణ్, గ్రామస్థుడు
✔ సమస్య మా దృష్టికి వచ్చింది. సిబ్బందిని పంపించి వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపడతాం. - శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, పెదకూరపాడు

? ధరణికోట జైల్ సింగ్ కాలనీలో మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. - రాఘవ ✔ సిబ్బందిని పంపి వెంటనే మురుగు తొలగించేలా చర్యలు తీసుకుంటాం.
- వెంకటాద్రి, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, అమరావతి

పిడుగురాళ్లలో విద్యుత్తు కష్టాలు

★ సెక్షన్ విభజనపై నిర్లక్ష్యం ★ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టు ఖాళీ

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: లైమ్‌సిటీ పిడుగురాళ్లలో తరచూ విద్యుత్తు అంతరాయం ఏర్పడుతోంది. పట్టణం విస్తరించడం, ఎప్పుడో ఏర్పాటు చేసిన తీగలు ఉండటం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏబీ స్విచ్‌లు లేకపోవడం, తీగలకు చెట్ల కొమ్మలు అల్లుకుని పడిపోవడంతో సరఫరా నిలిచిపోతోంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు పనిభారం పెరిగింది. పట్టణ సెక్షన్ పరిధిలో విద్యుత్తు సర్వీసులు (మీటర్లు) 36,806 ఉన్నాయి. ఈ సర్వీసుల నుంచి నెలకు రూ.5 కోట్లపైనే విద్యుత్తు శాఖకు రాబడి వస్తోంది. రాబడి బాగున్నా వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని సరఫరా అందించలేకపోతున్నారు. సాధారణంగా 17 వేలు విద్యుత్తు సర్వీసులు దాటితే రెండు సెక్షన్లుగా విభజించాలి. పట్టణాన్ని రెండు సెక్షన్లుగా విభజించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా ఫలితం లేదు. రెండు సెక్షన్లు చేస్తే ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని నియమిస్తారు. ఎవరి పరిధిలో సమస్య వస్తే వారు వెంటనే స్పందించి పరిష్కరిస్తారు. నాణ్యమైన విద్యుత్తు అందుతుంది.

సిబ్బంది కొరత.. ఇందిరమ్మకాలనీ, కొండమోడు, మహావీర్‌నగర్, జానపాడు గ్రామాల్లోని విద్యుత్తు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏదైనా సమస్య వస్తే అక్కడకు సిబ్బంది వెళ్లాల్సి వస్తుంది. 2022లో ఇక్కడ పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వచ్చిన అధికారి ఏడాది కాలం పనిచేశారు. రెండున్నరేళ్లుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. సబ్ ఇంజినీర్లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక సబ్ ఇంజినీర్లు కూడా ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళుతున్నారు. ఇక్కడ పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనిపై ఆ శాఖ అధికారులు మాట్లాడుతూ సెక్షన్ విభజన చేయాలని నివేదికలు పంపామని, ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు.

విద్యుత్తు కార్యాలయం

చిత్రాలు గీసి.. బహుమతులు పట్టేసి

జానపాడు (పిడుగురాళ్ల), న్యూస్‌టుడే: పట్టణ శివారులోని తిరుమల ఆక్స్‌ఫర్డు పాఠశాల, కళాశాలల్లో వేర్వేరుగా 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేశారు. వి.సత్యగౌతమి, టి భవాని, ఐ.వివేక్‌నాయక్ తొలి మూడుస్థానాల్లో నిలిచారు. వారికి ఉపాధ్యాయురాలు ఎస్.కె.జమీలా బహుమతులు అందజేశారు. కళాశాల విద్యార్థులకు ప్రకృతి అందాలు అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రథమ ఎం.త్రిలోక, ద్వితీయ ఎం.శ్రీలత, తృతీయ బహుమతి బి.ఐశ్వర్య బాయి అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఫణికిశోర్‌బాబు పాల్గొన్నారు.

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: మాచర్లలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చూపారు. మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా.. సాయి అఖిలబాయి ప్రథమ, జ్యోత్స్న ద్వితీయ, షమీద తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ కవిత, ఉపాధ్యాయినులు ప్రసన్నకుమారి, ఈదెమ్మ, లక్ష్మీదేవి బహుమతులు అందజేశారు.

పాఠశాల విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఉపాధ్యాయులు

కళాశాలలో బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపల్

మాచర్లలో బహుమతులు అందుకుంటున్న విద్యార్థినులు

రహదారికి మరమ్మతులు

కారంపూడి, న్యూస్‌టుడే: మొంథా తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు చినగార్లపాడు-చింతపల్లి మధ్య లోలెవల్ చప్టా దెబ్బతింది. రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పంచాయతీ సర్పంచి సుమతి నేతృత్వంలో పంచాయతీ అధికారులు, తెదేపా నాయకులు మరమ్మతు పనులు చేపట్టారు. చప్టాకు ఇరువైపులా మట్టిని వేసి, చదును చేయిస్తున్నారు.

ఆర్టీసీ బస్సులు ఆపండయ్యా!

దుర్గి, న్యూస్‌టుడే: దుర్గిలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు 590 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ మాచర్ల - నరసరావుపేట మధ్య నడిచే బస్సులు పాఠశాల వద్ద నిలపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మూడు, నాలుగు కిలోమీటర్లు నడిచి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇక ఓబులేశుపల్లె, ధర్మవరం, అడిగొప్పల గ్రామాల విద్యార్థులు సుమారు 160 మందికి పైగా బస్సుల కోసం నిరీక్షించి, రాత్రి 8 గంటల సమయంలో ఇళ్లకు చేరుకుంటుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముటుకూరు నుంచి వచ్చే తండా బస్సు ఉదయం ఆలస్యంగా రావడంతో నిర్ణీత సమయానికి పాఠశాలకు హాజరుకాలేకపోతున్నారు. మాచర్ల డిపో ఆర్టీసీ అధికారులు స్పందించి సాయంత్రం పాఠశాల వదిలే సమయంలో అడిగొప్పల వరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని, నెహ్రూనగర్ తండా నుంచి దుర్గి మీదుగా మాచర్ల వెళ్లే బస్సు ఉదయం 8 గంటలకు పాఠశాల వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే యరపతినేని

పేదల ఆరోగ్య పరిరక్షణకు చేయూత

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పేదల ఆరోగ్య పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలతో పనిలేదు.. ఆరోగ్య రక్షణకు ఎవరైనా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జంగమహేశ్వరపురం, గోగులపాడు, అంబాపురం గ్రామాల్లో వైకాపా మద్దతుదారులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 431 మందికి రూ.4.31 కోట్లు అందజేసినట్లు వివరించారు. నాయకులు షేక్ బాబావలి, తురకా వీరస్వామి, పిల్లి చెన్నారావు, వడ్డవల్లి సాంబశివరావు, గొంట్ల శ్రీనివాసరావు, గండికోట వెంకటేశ్వర్లు, కామిశెట్టి రమేష్, ఖాశీంసైదా తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ వద్దు బ్రో

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: నైతిక విలువలు, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందాలని పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని నాగార్జున నగర్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, వేధింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. శిక్షణ ఎస్సై యష్ణ, ప్రిన్సిపల్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

సత్యసాయి విద్యా విహార్‌లో సైన్స్ ఎగ్జిబిషన్

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మాచర్లలోని సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో మంగళవారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ఎంఈవో నాగయ్య ప్రారంభించారు. విద్యార్థులు పలు నమూనాలు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ రమాదేవి పాల్గొన్నారు.

సంతానలేమి సమస్యకు కృత్రిమ గర్భధారణ చికిత్స

అచ్చంపేట, న్యూస్‌టుడే: మహిళల్లో సంతాన లేమి సమస్యకు కృత్రిమ గర్భధారణ చికిత్స మేలైందని కిమ్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ కేంద్రం చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ నాగప్రత్యూష తెలిపారు. మంగళవారం ఆమె అచ్చంపేట పీహెచ్‌సీలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమావేశంలో మాట్లాడారు. కిమ్స్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ శిరీష, పీహెచ్‌సీ వైద్యులు రాంబాబునాయక్, హెల్ప్ ఫౌండేషన్ అధ్యక్షుడు బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వైద్యురాలు నాగప్రత్యూష

ఉన్నతి పథకం లక్ష్యాలను చేరుకోవాలి

పెదకూరపాడు, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల ప్రగతి కోసం తీసుకొచ్చిన ఉన్నతి పథకం లక్ష్యాలను చేరుకోవాలని బ్యాంకు లింకేజీ డీపీఎం శ్రీనివాస్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అయిదు మండలాల వెలుగు సిబ్బందితో క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఉన్నతి, స్త్రీనిధి లక్ష్యాలు, రికవరీపై చర్చించారు.

'మన మిత్ర'లో మెప్మా సేవలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: మన మిత్ర వాట్సాప్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆశాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగి ఉమర్ తెలిపారు. స్థానిక మెప్మా కార్యాలయంలో మంగళవారం ఆర్పీలకు మన మిత్ర వాట్సాప్ సేవలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 95523 00009 చరవాణి నంబరుకు హాయ్ చెప్పడం ద్వారా మన మిత్ర వాట్సాప్‌లో పట్టణ స్వయం సహాయక సభ్యులందరిని సభ్యులుగా ఆర్పీలు చేర్చాలన్నారు.

ప్లాస్టిక్ నిషేధిద్దాం

సత్తెనపల్లి: ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ ఆనంద్‌కుమార్ సూచించారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిషేధిత ప్లాస్టిక్, పాలిథిన్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యాపారులు దుకాణాల ముందు చెత్త, వ్యర్థాలు వేస్తున్నారని, అలాంటి వారు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ విజయసారథి పాల్గొన్నారు.

చెకుముకి పోటీలతో సృజనాత్మకత

రెంటచింతల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు చెకుముకి పోటీలు ఉపయోగపడతాయని ఎంఈఓ-2 శివనాగేశ్వరరావు అన్నారు. స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్-జనవిజ్ఞాన వేదిక సంయుక్తంగా చేపట్టిన మండల స్థాయి పోటీల ప్రశ్నపత్రాన్ని ఆయన విడుదల చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల 8,9,10 తరగతుల బాల బాలికలు హాజరయ్యారు. యూటీఎఫ్ నేతలు ప్రసాద్, రాజ్‌కుమార్, శ్రీనివాసరావు, కత్తి రవి, సుబ్బారావు, సుధీర్ రెడ్డి, లత పాల్గొన్నారు.

ఎస్టీయూ మండల కార్యవర్గం ఎన్నిక

అచ్చంపేట: ఎస్టీయూ మండలశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక మంగళవారం స్థానిక జడ్పీ పాఠశాల ఆవరణలో జరిగింది. గంధం గంగయ్య రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: ముప్పాళ్ల విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతు పనుల దృష్ట్యా బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ సుచరిత తెలిపారు. ముప్పాళ్ల, చాగంటివారిపాలెం గ్రామాలకు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు చెప్పారు.

వ్యాయామ ఉపాధ్యాయుల కమిటీ ఎన్నిక

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం పల్నాడు ఏ జోన్ పరిధిలోని వ్యాయామ ఉపాధ్యాయుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ఎ.ఇమ్మానియల్‌రాజు, గౌరవ అధ్యక్షుడిగా కె.డానియల్, ప్రధాన కార్యదర్శిగా ఎం.మోహనకుమారి, కోశాధికారిగా కె.జ్ఞానరత్నం, మహిళా కార్యదర్శిగా కాత్యాయినిని ఎన్నుకొన్నారు. ఏపీ పీఈటీ అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు స్వర్ణరాజు పాల్గొన్నారు.

విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని మాచర్ల సీఐ వెంకటరమణ అన్నారు. పట్టణంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థి రాచమంటి రాకేష్ రణధీర్ యాదవ్ వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపాడు. దీంతో మంగళవారం కళాశాలలో అతడిని సత్కరించారు. ప్రిన్సిపల్ వెంకట్రామయ్య, సుబ్బారావు, శ్రీనివాసరావు, రామకృష్ణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

రూ.80 వేలు జరిమానా

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని అంజనీపురం టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు, రవాణాశాఖ అధికారులు వాహనాల తనిఖీలు మంగళవారం నిర్వహించారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్సు, పర్మిట్ తదితర వాటిని రవాణాశాఖ అధికారి బాబు, గ్రామీణ ఎస్సై మోహన్ పరిశీలించారు. పలు వాహనాలకు సుమారు రూ.80 వేలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

దుకాణాల్లో తనిఖీలు

కారంపూడి: తూనికలు, కొలతల శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం కారంపూడిలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. కాటాలు సక్రమంగా లేని రెండు దుకాణాలపై రూ.10 వేల చొప్పున అపరాధ రుసుం విధించినట్లు ఇన్‌స్పెక్టర్ జానీబాషా పేర్కొన్నారు.

వేధింపులపై కేసు నమోదు

పెదకూరపాడు, న్యూస్‌టుడే: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఎస్సై గిరిబాబు వివరాల మేరకు. . పాటిబండ్ల గ్రామానికి చెందిన షేక్ షహినాకు అదే గ్రామానికి చెందిన సయ్యద్ మహమ్మద్‌తో వివాహమైంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తింటి వారు చేస్తున్న వేధింపులు తాళలేక బాధితురాలు తల్లిదండ్రుల వద్దకు చేరి ఫిర్యాదు అందించింది.

యువకుడి బెదిరింపులు.. తాగిన మైకంలో దంపతులను దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిబాబు తెలిపారు. పెదకూరపాడు అంబేడ్కర్ కాలనీకి చెందిన సాగర్ మద్యం మత్తులో కోటేశ్వరరావు, స్వప్న దంపతులను కొంత కాలంగా బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళసూత్రం చోరీ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: మంగళసూత్రం (నాంతాడు) చోరీపై మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని 21వ వార్డుకు చెందిన రమ్య మెడలోని 3 సవర్ల మంగళ సూత్రం చోరీకి గురైంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిన్నోడు.. భలే ఆడేస్తున్నాడు

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: క్రీడా పోటీల్లో సత్తాచాటి ఔరా అనిపిస్తున్నాడీ విద్యార్థి. అనతి కాలంలోనే వ్యక్తిగత క్రీడలో ఉత్తమ ప్రదర్శన చేస్తూ మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాడు. మాచర్ల పట్టణానికి చెందిన గుడిపాల బాలాజీ, లక్ష్మీ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలతో పాటు కుమారుడు లీలాకృష్ణ ఉన్నాడు. లీలాకృష్ణ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. చదువులో రాణిస్తూనే.. షటిల్ బ్యాడ్మింటన్ వైపు మొగ్గు చూపి, అందులో సత్తా చాటుతున్నాడు. నిత్య సాధనతో రాటుదేలి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చాటి, రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాడు.

సాధించిన విజయాలు: సెప్టెంబరులో నిర్వహించిన మండల స్థాయి పోటీల్లో ప్రథముడిగా నిలిచాడు. అక్టోబరులో జరిగిన డివిజన్ స్థాయి పోటీల్లోనూ తొలి స్థానంలో నిలిచాడు.

ఈ నెల 1న జరిగిన జిల్లా స్థాయి పోటీల్లోనే అదే ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 5, 6 తేదీల్లో తిరుపతిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు.

సాధన చేస్తున్న లీలా కృష్ణ

హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగవారం గురజాల డివిజన్‌స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను మార్కెట్ యార్డు ఛైర్మన్ తురకా వీరస్వామి, ప్రధానోపాధ్యాయుడు కొత్త మల్లికార్జునరావు, కూటమి నాయకులు పిల్లి చెన్నారావు, షేక్ సైదా, జి.విజయసారథి ప్రారంభించారు. అండర్-14, 17 విభాగంలో బాలబాలికలకు పరుగు పందెం, లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్‌జంప్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, షాట్‌పుట్, హమర్‌త్రో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

పోటీలు ప్రారంభిస్తున్న నాయకులు

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ

దుర్గి, న్యూస్‌టుడే: దుర్గి గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని నెలరోజుల కిందట కొందరు ప్రజాపరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం డివిజన్ పంచాయతీ అధికారి డీజీ నాయక్ విచారణ చేపట్టారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.

104 వాహన సేవలు అందించండి

క్రోసూరు (అచ్చంపేట), న్యూస్‌టుడే: 104 వాహనం ద్వారా వైద్యసేవలు ప్రజలకు అందేలా సిబ్బంది కృషి చేయాలని ఎన్టీఆర్ ట్రస్టు జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. మంగళవారం ఆయన క్రోసూరు పీహెచ్‌సీలో ఉద్యోగుల, ఆశా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డుల ఆన్‌లైన్ అమలు విధానం పరిశీలించారు. ఎన్సీడీసీడీ సర్వే నూరుశాతం పూర్తి చేయాలని సూచించారు. వైద్యాధికారులు జాఫ్రిన్, మహమ్మద్ షాద్, ఆరోగ్యవిస్తరణాధికారి శ్యాంసన్ పాల్గొన్నారు.

సెల్‌ఫోన్లు అందజేత

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: గత ఏడాది పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నారు. బాధితులు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సీఐఈఆర్ పోర్టల్ ద్వారా వాటిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ వెంకట్రావు వాటిని బాధితులకు అందజేశారు.

క్లీనింగ్ యంత్రం బహూకరణ

75త్యాళ్లూరు (పెదకూరపాడు): 75 త్యాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు దాతలు వస్తున్నారు. మరుగుదొడ్లు, ఆవరణ శుభ్రతకు వీలుగా హై ప్రెజర్ క్లీనర్‌ను దాత గుత్తికొండ గురవారెడ్డి సమకూర్చారు. తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ హనుమంతరావు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి యంత్రాన్ని హెచ్ఎం శ్రీనివాసరెడ్డికి అందించారు.

మంత్రి దృష్టికి సమస్యలు

నకరికల్లు, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను మంగళవారం కలిసి నకరికల్లు మండలం సమస్యలను తెలియజేసినట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరి తెలిపారు. కుంకలగుంట, చేజర్ల గ్రామంలోని కాపులకు బీసీ రిజర్వేషన్లు వర్తింపు, అన్ని మేజర్ కాలువలకు లైనింగ్, చెరువు మరమ్మతులకు నిధులు, జిల్లాపేట, పాపిశెట్టిపాలెం గ్రామాలకు రహదారుల నిర్మాణం తదితర అంశాలపై వివరించినట్లు చెప్పారు.

మంత్రి నారా లోకేశ్‌కు సమస్యలు వివరిస్తున్న రాష్ట్ర తెదేపా కార్యదర్శి కనుమూరి బాజి చౌదరి

కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: కార్యకర్తల సంక్షేమమే తెదేపా ధ్యేయం అని మండల తెదేపా అధ్యక్షుడు మొగల్‌జాన్ పేర్కొన్నారు. క్రోసూరులో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త ప్రభుదాస్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి 17న ప్రభుదాస్ ప్రమాదవశాత్తు డాబాపై నుంచి పడి మృతి చెందాడు.

చెక్కు అందజేస్తున్న మండల తెదేపా నాయకులు

ఆక్రమణదారుడికి అధికారుల అండ

న్యూస్‌టుడే, మాచర్ల (కారంపూడి)

కారంపూడిలోని గాంధీబొమ్మ సెంటర్లో బావి పక్కనున్న పంచాయతీ స్థలాన్ని ఓ వైకాపా నాయకుడు ఆక్రమించి ఏకంగా దుకాణం నిర్మించాడు. దాని నుంచి ఏడేళ్లుగా అద్దె వసూలు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. గ్రామ కంఠం పరిధిలోని సర్వే నంబరు 347లో రూ.30 లక్షల విలువైన స్థలాన్ని వైకాపా హయాంలో ఆక్రమించుకుని గది నిర్మించి అద్దెకు ఇచ్చాడు. పంచాయతీ కార్యదర్శి పేరున నోఅబ్జక్షన్ పత్రాన్ని తీసుకుని, విద్యుత్తు సర్వీసు తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఉన్నతాధికారులు వివరణ కోరడం తప్పించి చర్యలు తీసుకోవడం లేదు.

పంచాయతీ స్థలంలో నిర్మించిన దుకాణం

చర్యలు తీసుకుంటాం

పంచాయతీ స్థలాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. కారంపూడిలో ఆక్రమించిన భూమిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆక్రమణదారులు ఎవరైనా ఉపేక్షించం. - నాగేశ్వరనాయక్, డీపీవో, నరసరావుపేట

తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్

సర్వే నంబరు 347లోని స్థలాన్ని ఆక్రమించుకుని, తమ పూర్వీకుల నుంచి సంక్రమించిందని, తప్పుడు పత్రాలు సృష్టించి గురజాల రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ పత్రాలను బూచిగా చూపిస్తూ అధికారులను మభ్యపెడుతున్నాడు. గతంలో పంచాయతీ పాలకులు గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆ స్థలంలో బావి తవ్వించారు. దాని చుట్టూ పెద్ద మొత్తంలో స్థలాన్ని ఖాళీగా ఉంచారు. బావి వినియోగం తగ్గడంతో ఖాళీ స్థలంపై కన్నేసిన వైకాపా నాయకుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గది నిర్మించి అద్దెకిచ్చాడు.

గుండ్లపాడులో డెంగీ కేసులు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: దోమల తెరలు తప్పనిసరిగా వాడాలని ఇన్‌ఛార్జి జిల్లా మలేరియా అధికారి షేక్ నజీర్ తెలిపారు. మంగళవారం గుండ్లపాడు గ్రామంలో వైద్యసిబ్బంది నిర్వహిస్తున్న జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. నాలుగు రోజులుగా గ్రామంలో సర్వే చేపడుతున్నారు. రెండు డెంగీ కేసులు నమోదు కాగా మంగళవారం వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆయన మండల అధికారులకు సూచించారు. ఎంపీడీవో ప్రసాద్, వైద్యాధికారి లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.

(c) eenadu

నది దాటితేనే నాలుగు అక్షరాలు!

నదిలో నుంచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

పొలం గట్టుమీద నడుచుకుని వెళ్తున్న బాలురు

సాలూరు మండలంలో శివరాంపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థుల అవస్థలివి. ఇక్కడ 117 మంది చదువుతున్నారు. పారన్నవలస, పెదపారన్నవలస గ్రామస్థులకు ఇదే ఆధారం. అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు. శివరాంపురం శివారున వేగావతి నది ఉంది. దీనిపై 2010లో నిర్మించ తలపెట్టిన వంతెన ఆగిపోయింది. ప్రస్తుతమున్న కాజ్‌వేపై వర్షాలకు నీటి ప్రవాహం పెరుగుతోంది. చేసేది లేక నదిదాటి కొందరు.. పొలం గట్ల పైనుంచి మరికొందరు విద్యార్థులు మంగళవారం పాఠశాలకు వెళ్లారు. వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.40 కోట్లు మంజూరు చేసిందని, టెండర్ దశలో ఉందని పీఐయూ ప్రాజెక్ట్స్ ఏఈ శంకరరావు చెప్పారు. - న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

వసతి కష్టం తీరేలా.. వస్తున్నాయ్ గదులు

ఈనాడు కథనానికి స్పందన

కళాశాలలో ప్రారంభమైన భవన నిర్మాణ పనులు

'ఈనాడు'లో ప్రచురితమైన కథనం

వీరఘట్టం, న్యూస్‌టుడే: వీరఘట్టం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 17 ఏళ్లుగా భవన, వసతి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి రెండు పూటలా ఇంటర్మీడియట్ తరగతులు జరుగుతుండడంతో డిగ్రీ విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమస్యపై జులై 23న 'వసతి కరవు.. తెరచాటున చదువు' శీర్షికన 'ఈనాడు'లో కథనం వెలువడింది. స్పందించిన అధికారులు కళాశాలకు సంబంధించిన ఎక్యూములేషన్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించారు. తాత్కాలికంగా నాలుగు షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

నాకేంటి అంటే.. మాకో ఫోన్ చేయండి!

ఈనాడు, విజయనగరం

ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు, ఉద్యోగులు చేయి తడపందే దస్త్రం ముట్టుకోవడం లేదు. దీంతో కొందరు విసిగిపోయి ఎంతోకొంత ముట్టజెబుతున్నారు. మరికొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ప్రజలంతా అవగాహన పెంచుకుని ముందుకొస్తే, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఆ శాఖ డీఎస్పీ రమ్య. 'ఈనాడు'తో ఆమె మాట్లాడారు.

అనిశా డీఎస్పీ రమ్య

పది కేసుల నమోదు..
విజయనగరం, మన్యం జిల్లాల పరిధిలో ఈ ఏడాది పది కేసులు నమోదు చేశాం. పాలకొండ, నెలిమర్ల నగర పంచాయతీల కమిషనర్లు, డెంకాడ, వేపాడ, జామి మండలాల్లో ముగ్గురు వీఆర్వోలు, మక్కువకు చెందిన విద్యుత్తు శాఖ ఏఈ, మత్స్యశాఖ మన్యం జిల్లా అధికారిని అదుపులోకి తీసుకున్నాం.

మూడు శాఖల్లో..: ఎక్కువగా రెవెన్యూ, పురపాలక, విద్యుత్తు పంపిణీ సంస్థల అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదులు అందుతున్నాయి.

సమాచారం ఇస్తే చాలు..
ప్రభుత్వ సేవలన్నీ ఉచితం. దేనికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిమాండు చేస్తే అనిశాను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతాం.

ఈ విషయాల్లో ఇబ్బందులెక్కువ..

- భూముల మ్యుటేషన్‌కు వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు లంచాలు డిమాండు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రికార్డుల్లో సిబ్బంది పొరపాట్ల వల్ల నమోదైన తప్పులను సరిచేసేందుకూ డబ్బులు అడుగుతున్నారు. తల్లిదండ్రుల మృతి తర్వాత దస్త్రాల్లో వారసుల పేర్ల నమోదుకు డబ్బులివ్వాలని డిమాండు చేస్తున్నారు.
- వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు కొందరు నేరుగా రంగంలోకి దిగి మరీ లంచం కోరుతున్నారు. దాడుల్లో పట్టుబడిన వీఆర్వోలు వాటాలిచ్చే అధికారుల పేర్లు మాత్రం చెప్పడం లేదు.
- పాస్‌బుక్ జారీకి ముప్పతిప్పలు పెడుతున్నారు. ఎఫ్‌లైన్ బోర్ వేసేందుకు అవసరమైన ఫారం-3 ధ్రువపత్రం జారీకి, ఉమ్మడి ఆస్తుల పంపకానికి అవసరమైన కుటుంబ సభ్యుల ధ్రువపత్రం కావలసివచ్చిన తర్వాతే జారీ చేస్తారు.
- పట్టణాల్లో ఇంటి పన్ను తగ్గింపు, కొత్త కుళాయిల మంజూరు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర విషయాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
- వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, పథకాలకు రాయితీలు, లైన్ల మార్పిడి, స్తంభాల ఏర్పాటు తదితర విషయాల్లోనూ వసూళ్లు సాగుతున్నాయి.

● టోల్‌ఫ్రీ- 1064 ● డీఎస్పీ: 94404 46174 ● సీఐ: 94404 46176

అందుతున్నాయా.. ఆరోగ్య సేవలు?

చోళపదంలో ప్రజలతో మాట్లాడుతున్న బృంద సభ్యులు

కొమరాడ, న్యూస్‌టుడే: గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుతున్న తీరుపై కేంద్ర, రాష్ట్ర బృంద సభ్యులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తౌలుత భవానీసింగ్, నిరయ్‌కుమార్, అంకుర్‌శర్మతో సహా 15 మంది సభ్యులు రెండు జట్లుగా ఏర్పడి.. చోళపదం, చినఖేర్జిలలో ప్రజలతో సమీక్షించారు. ఆరోగ్య సిబ్బంది పనితీరు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, సంక్షేమ పథకాలు అందుతున్న తీరు తదితర వివరాలు సేకరించారు. రామభద్రపురం, కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తనిఖీలు చేశారు. ఆసుపత్రుల్లోని పరికరాలను పరిశీలించారు. డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీసీహెచ్‌వో నాగభూషణరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, వైద్యాధికారులు శ్యామూల్, శిరీషా, మలేరియా విభాగ యూనిట్ ప్రతినిధి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

వరద ముప్పు.. ఎప్పటికి కనువిప్పు

పట్టణాల్లో అస్తవ్యస్తంగా మురుగునీటి వ్యవస్థ

న్యూస్‌టుడే : పార్వతీపురం పురపాలిక, సాలూరు, పాలకొండ

జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా రహదారులపైకి వరద పోటెత్తుతోంది. దశాబ్దాల క్రితం నిర్మించిన కాలువలు శిథిలమవడం, కచ్చా నిర్మాణాలతో సరిపెట్టడం కారణాలుగా ఉన్నాయి.

పాలకొండ.. యాలాం, వడమ, ఆర్టీసీ కూడళ్లతో పాటు గారమ్మ, గాయత్రీ కాలనీల్లో వర్షం కురిస్తే వరద పోటెత్తుతోంది. రెండు కిలో మీటర్ల మేర కాలువలు నిర్మించాలని ప్రతిపాదించినా ఆచరణలోకి రాలేదు.

పార్వతీపురం.. ప్రధాన రహదారి, బైపాస్ కాలనీ, సౌందర్య సినిమాహాలు రోడ్డు, గణేష్‌నగర్, జనశక్తి, రిక్షా కాలనీలు జలమయవుతున్నాయి. రామాపురం, నందమూరి, కొత్తవలస, మణికంఠ, సాయిరాం, జగన్నాథపురం, రాజీవ్, కొత్తపోలమ్మ కాలనీల్లో కాలువలు నిర్మించాలి. రూ.35 లక్షలతో ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు.

సాలూరు.. పట్టణంలోని రామాకాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, సత్యసాయి నగర్, లెప్రసీ ఆసుపత్రి కాలనీ, జాతీయ రహదారి వరద బారిన పడుతున్నాయి. దాసరి, కోట వీధులు, శ్రీనివాసా, టెలీఫోన్ ఎక్స్ఛేంజ్ కాలనీల్లో కాలువలు నిర్మించాలి.

చినుకుపడితే పార్వతీపురం ప్రధాన రహదారిపై వరద ఇలా..

పట్టణం	డివిజన్లు/వార్డులు	కాలువల విస్తీర్ణం	కచ్చా	శిథిలమైనవి
		(కిలోమీటర్లలో)		
పాలకొండ	20	51	12	05
పార్వతీపురం	30	78	03	03
సాలూరు	29	68	02	03

కమిషనర్లను ఆదేశిస్తాం..
అందుబాటులో ఉన్న నిధులతో కాలువల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. వరద ముంపు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా పుర కమిషనర్లు చర్యలు చేపట్టాలని సూచించాం. - వి.రవీంద్ర, పురపాలిక ఆర్డీ

16 ఏళ్లుగా దేదీప్యమానం

సాలూరు పట్టణంలోని పంచముఖేశ్వర స్వామి ఆలయంలో 16 ఏళ్లుగా అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆలయ ఆవరణలో కోటి ప్రణవాక్షరీ స్తూపం 2009 జూన్ 1న నిర్మించారు. శ్రీచక్ర ప్రతిష్ఠపూజలు చేసి అదే ఏట జులై 2న అఖండ జ్యోతి వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు నిరంతరం వెలుగులు ప్రకాశిస్తున్నాయి. కార్తిక మాసంలో పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు జ్యోతిని దర్శించుకుని పూజలు చేస్తారు.
- న్యూస్‌టుడే, సాలూరు

వైకాపా నాయకుడి గోదాంలో పురుగు మందులు

జామి, న్యూస్‌టుడే: జామి మండలం అలమండలో భారీగా పురుగు మందులు బయటపడ్డాయి. మామిడికాయల ప్యాకింగ్ పేరిట వైకాపా నాయకుడు అక్రమంగా నిల్వ చేయడంతో అధికారులు దాడులు చేసి, స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సింహాచలం వివరాల ప్రకారం.. అలమండ ఉప సర్పంచి లగుడు దేముడు మామిడికాయల వ్యాపారి. అతడు అనుమతులు లేకుండా స్థానికంగా ఉన్న గోదాములో భారీ ఎత్తున పురుగు మందు నిల్వ చేశారనే సమాచారం రావడంతో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేశారు. మామిడి కాయల ప్యాకింగ్ పేరిట మందులను పెద్దఎత్తున సేకరించినట్లు గుర్తించారు. సుమారు 14 కంపెనీలకు చెందిన 3,550 లీటర్ల నిల్వలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.55 లక్షలుగా నిర్ధారించారు. సరకును స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.

రూ.55 లక్షల అక్రమ నిల్వల స్వాధీనం

మా జోలికొస్తే.. హూ.. హా..

బాలికలకు ఆత్మరక్షణ విద్య

కరాటే సాధనలో విద్యార్థినులు

ఇంటి నుంచి వెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా వచ్చేంత వరకు తల్లిదండ్రులకు కంగారే.. మారిన కాలం.. పెరుగుతున్న నేరాల సంఖ్య, బాలికలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆకతాయిల ఆగడాలు పెరిగాయి. ఇటువంటి తరుణంలో ఆత్మ రక్షణ విద్య అమ్మాయిలకు అత్యవసరంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 'రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ' అమలుకు శ్రీకారం చుట్టింది. బాలికలకు ఆత్మరక్షణ, ఆరోగ్యం కోసం కరాటే శిక్షణ 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది.
- న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, విద్యావిభాగం

ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆత్మరక్షణ విద్య శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 175, విజయనగరంలో 250 ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, పురపాలక, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 6 నుంచి ఇంటర్ వరకు ఉన్న బాలికలకు శిక్షణ ప్రారంభంపై యంత్రాంగం దృష్టిసారించింది.

నిపుణుల నియామకం
జిల్లాలోని ప్రతి మండలానికి ఒక శిక్షకుడు ఉండేలా నియామకాలు చేశారు. వీరు పీరియడ్ ప్రకారం ఆయా పాఠశాలల్లో శిక్షణ అందజేస్తారు. స్వీయరక్షణ పద్ధతులు, అత్యవసర సమయంలో ప్రతిస్పందించేలా, దాడులను దీటుగా ఎదుర్కొని, స్వీయ రక్షణ పొందేలా మెలకువలు నేర్పిస్తారు. కేవలం బాలికలకే కాకుండా పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకూ అవగాహన కల్పిస్తారు. వారు నేరుకుని తర్వాత విద్యార్థులతో చేయించాలని ఆదేశాలు వచ్చాయి.

ఆరోగ్య సాధనకు..
నేటి రోజుల్లో బాలికలకు ఆత్మ రక్షణ విద్య ఆవశ్యకత ఎంతో ఉంది. సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఏర్పాట్లు చేశాం. దీంతో బాలికల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్య సాధనకు దోహదపడుతుంది.
- తేజేశ్వరరావు, ఏపీసీ, సమగ్ర శిక్షణ

ఉమ్మడి జిల్లాల్లో కరాటే శిక్షణ అమలు చేస్తున్న పాఠశాలలు	విద్యార్థినులు	శిక్షణ కాలం	పీరియడ్	శిక్షణ తరగతులు
425	80 వేల మంది	2 నెలలు	90 నిమిషాలు	20

ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ నిర్మాణం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నిర్మాణాన్ని పరిశీలిస్తున్న రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే నాగ మాధవి, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తదితరులు

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, డెంకాడ: భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. మంగళవారం అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. ముఖ్య ప్రాంతాల్లో ప్రముఖుల చిత్రాలు ఉండేలా చూస్తామన్నారు. మరో నెల రోజుల్లో సుందరీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రధాన కార్యాలయం మీనాకారంలో ఉంటుందన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకుపోతుందన్నారు. ఇక్కడ నుంచి మురుగు నీరు కిందకు పోయేందుకు అనువుగా కాలువల నిర్మాణానికి రూ.32 కోట్ల వ్యయంతో సమగ్ర నివేదిక రూపొందించామన్నారు. జీఎంఆర్ ప్రాజెక్ట్ సీఈవో కన్వర్ బీర్ సింగ్ కల్రా, వైఎస్ ప్రెసిడెంట్ బీహెచ్‌ఏ.రామరాజు, సీడీవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మబ్బులతో మాట్లాడదామా..?



పర్యాటకులు విహంగ వీక్షణం చేస్తూ మన్యం అందాలను తిలకించేందుకు వీలుగా సీతంపేట ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కులో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. భద్రత పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.

సమయం: ప్రతి రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇది అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పెద్దలు, పిల్లలకు వేర్వేరుగా రుసుము నిర్ణయించారు. ◆ ఒకేసారి నలుగురితో సుమారు 300 అడుగుల ఎత్తు వరకు వెళ్లేందుకు వీలుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ◆ టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలనుకున్నవారు 63016 66723 నంబరులో సంప్రదించవచ్చు.
- న్యూస్‌టుడే, సీతంపేట

యువత చిందేశారు!

రేలారే రేల..: థింసా నృత్యం ప్రదర్శిస్తున్న యువతులు

పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు జానపద నృత్యాలు, గీతాలతో దుమ్మురేపారు. అమ్మాయిలు అభినయంతో ఆకట్టుకున్నారు. థింసా నృత్యంతో అబ్బో అనిపించారు. కోలాటం, తెప్పెటగుళ్ల జోష్ నింపాయి. కవిత్వం, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, వక్తృత్వం, సైన్సు అండ్ టెక్నాలజీలో ఔరా అనిపించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

పాలకొండ విద్యార్థుల జానపద నృత్యం

డిసెంబరు 13న మెగా లోక్ అదాలత్

న్యాయవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిసెంబరు 13న మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత తెలిపారు. పలు రకాల సివిల్, రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నిక్షయకు మీ సాయం.. కావాలి అక్షయం

జిల్లాలో క్షయ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోగులు త్వరగా కోలుకోవాలంటే పౌష్టికాహారం తినాలి. అందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. దాతల సహకారం కోరుతూ అధికారులు నిక్షయ మిత్రలను ఆహ్వానిస్తున్నారు. ఒక రోగిని దత్తత తీసుకోనేవారిని నిక్షయ మిత్రగా గుర్తిస్తున్నారు. వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ జిల్లా ఆసుపత్రి ఆవరణలో సెల్ఫీ పాయింట్లు డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు, ఆసుపత్రి పర్యవేక్షకులు నాగశివజ్యోతి ఏర్పాటు చేయించారు. ఆసుపత్రికి వచ్చేవారు ఇలా సెల్ఫీలు తీసుకుంటూ అవగాహన కల్పిస్తున్నారు.
- న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

ఆరోగ్యానికి టెండర్ పెట్టకుండా కట్టడి!

ధరల నమోదుపై అధికారుల పర్యవేక్షణ

ధరల నమోదుపై మాట్లాడుతున్న ఏపీవో, డీడీ

పార్వతీపురం, న్యూస్‌టుడే: గురుకుల విద్యాలయాలకు కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు సరఫరా చేసేందుకు మంగళవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో టెండర్లు నిర్వహించారు. ప్రతిసారి ఈ ప్రక్రియ ప్రహసనంగా సాగిపోతోంది. మార్కెట్‌కు సంబంధం లేకుండా పంపిణీదారులు నమ్మశక్యం కాని ధరలను నమోదు చేసేవారు. కొబ్బరికాయ రూపాయికి, పచ్చిమిర్చి కిలో రూపాయికి, అల్లం, వెల్లుల్లి, బీట్‌రూట్, క్యారెట్, ములక్కాడలు కిలో రూ.5కు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చేవారు. దీనివల్ల నాసిరకం కూరగాయలు, సరకు చేరేది. విద్యార్థులకు సరైన పోషకాహారం అందేది కాదు. అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఏర్పడేది. ఈ నేపథ్యంలో యంత్రాంగం ఎట్టకేలకు కళ్లు తెరచింది. నమ్మశక్యం కాని ధరలను నమోదు చేయకుండా నియంత్రణ చర్యలు చేపట్టింది.

రైతుబజారు ధరలు ప్రామాణికంగా..
రైతు బజారులో కూరగాయల ధరలు ప్రామాణికంగా తీసుకొని టెండరుదారులు నమోదు చేయాలని సూచించారు. 25 శాతానికంటే తక్కువ ధరకు పంపిణీ చేయడానికి ముందుకొస్తే డిపాజిట్ మొత్తాన్ని నాలుగింతలుగా చెల్లించాలని అధికారులు సూచించారు.

155 మంది వ్యాపారులు
సరకులు సరఫరా చేయడానికి 155 మంది వ్యాపారులు ముందుకొచ్చారు. వీరందరికీ ఐటీడీఏ పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ముందుగానే హెచ్చరిక చేశారు. తక్కువ ధరలకు నమోదు చేసిన సరకులను.. ఏ సమయంలో సరఫరా చేయమని కోరినా కచ్చితంగా చేయాలన్నారు. కొబ్బరికాయను రూపాయికి సరఫరా చేస్తామని చెప్పిన వ్యాపారులు పీవో మాటలతో కంగుతున్నారు. వేరుశనగ గుడ్లకు బదులుగా కొబ్బరి చెట్నీ పెట్టేలా పీవో ఉత్తర్వులు ఇస్తే.. కొబ్బరికాయలు సరఫరా చేయడం సాధ్యం కాదనే విషయం తెలిసొచ్చింది. దీంతో ఆమోదయోగ్యమైన ధరలు నమోదు చేయక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. ఐటీడీఏ ఏపీవో మురళీధర్, డీడీ విజయశాంతి, గురుకుల ప్రిన్సిపాల్స్ కె.సురేష్, యుగంధర్ తదితరులు టెండరు ప్రక్రియలో పాల్గొన్నారు.

అసలు విధానంలోనే లోపం
★ కూరగాయల టెండరు ఖరారు చేసేందుకు సరఫరాదారుల నుంచి సీలు వేసిన టెండర్లను ఆహ్వానిస్తారు. వీటిని తెరచి, తక్కువ ధరకు సరఫరా చేయడానికి ఎవరు ముందుకొస్తే వారికి అనుమతి ఇవ్వడం ఒక ప్రక్రియ.
★ అలాకాకుండా టెండర్లలో ఏ సరకుకు ఎంత తక్కువ ధర నమోదైయ్యిందో, అంతకంటే తక్కువ ధరకు ఎవరు సరఫరా చేస్తారో? ముందుకు రావాలని వేలం పాట పెడతారు. దీనివల్ల సీలు వేసిన టెండర్ల అవసరత దెబ్బతింటుంది.
★ సరఫరా అవకాశాన్ని పొందడానికి ఇష్టం వచ్చిన ధరకు గుత్తేదారు పాడేస్తారు. ఈ విధానాన్ని సవరించాల్సిన అవసరం ఉంది.

సిక్సులు కొడతారు.. వికెట్లు పడగొడతారు

మెంటాడ మండలంలోని పోరాం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు క్రికెట్‌లో రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ తదితర విభాగాల్లో ప్రతిభ చూపుతున్నారు. తాజాగా రాష్ట్రస్థాయి పోటీలకు ఆరుగురు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు నీలాద్రినాథ్ తెలిపారు. విద్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయుడు తవిటినాయుడుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. – న్యూస్‌టుడే, మెంటాడ

ఈ నెల 3న విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో 17 ఏళ్లలోపు విద్యార్థినులకు స్కూల్‌గేమ్స్ నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టు ఎంపికకు జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన 15 మంది బాలికలను రాష్ట్రస్థాయి టోర్నీకి ఎంపిక చేశారు. అందులో మెంటాడ జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ఆరుగురున్నారు. వీరంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులే.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులతో ఉపాధ్యాయులు

కె.చంద్రకళ: తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి సింహాచలం దర్జీ.

కె.రెష్మ: పోరాం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈమె తండ్రి హోమ్‌గార్డ్.



ఎల్.మానస: తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి లక్ష్మణరావు, తల్లి పాపమ్మ వ్యవసాయ కూలీలు.

పి.మాధురి: తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి సత్యనారాయణ భవన నిర్మాణ కార్మికుడు.

వీరు నలుగురూ బౌలింగ్ బాగా చేస్తారు. ఫీల్డింగ్‌లో అదుర్స్.

★ **జి.శ్రీవరలక్ష్మి:** ఎనిమిదో తరగతి చదువుతోంది. వికెట్ కీపర్‌గా ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి జట్టులో స్థానం సంపాదించుకుంది. తండ్రి లక్ష్మణ, తల్లి గౌరీశ్వరి వ్యవసాయ కూలీలు.

★ **ఎ.పూజ:** తొమ్మిదో తరగతి చదువుతోంది. బ్యాటింగ్ బాగా చేస్తుంది. తల్లిదండ్రులు ఏసు, మంగ కూలీలు.

బండి దొరికితే దొరకరంతే..

ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు పదే పదే చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారు. మైనర్లు సైతం యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. కొందరైతే నలుగురైదుగురు చొప్పున బళ్లపై ఎక్కేస్తూ రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల పాలకొండ పట్టణంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. తగిన చర్యలు లేకపోవడంతో ఆగడాలు మితిమీరుతున్నాయి. మంగళవారం స్థానికంగా ఉన్న ఓ కళాశాల రోడ్డులో నలుగురు విద్యార్థులు ఇలా ఒకే బైక్‌పై కనిపించారు. వారికి శిరస్త్రాణాలు కూడా లేకపోవడం గమనార్హం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఎస్సై ప్రయోగమూర్తి హెచ్చరించారు. పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, పాలకొండ

పీజీ పరీక్షలో చూచిరాత

స్క్వాడ్‌కు పట్టుబడిన ముగ్గురు విద్యార్థులు

ఏయూ ప్రాంగణం (విశాఖపట్నం), న్యూస్‌టుడే: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 3వ సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు తనిఖీ బృందానికి పట్టుబడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి పీజీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్రాలకు యూనివర్సిటీ స్క్వాడ్‌గా ఆచార్య పి.వి.లక్ష్మీనారాయణను నియమించారు. ఆయన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ డిగ్రీ, పీజీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశీలించగా.. ముగ్గురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడ్డారు. సంబంధిత విషయాన్ని ఆయన ఏయూ పీజీ పరీక్షల విభాగానికి నివేదించారు. ఈమేరకు చర్యలు తీసుకుంటామని సంబంధిత విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ఒంటరిగా ఉన్నా ఊరుకోదు



గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస, నాగూరు పొలాల్లో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో సంచరించే ఎనిమిది అడవి ఏనుగుల గుంపు కొన్నిరోజులుగా మీదుగా ఖడ్గవలసకు చేరుకుంది. పరిసరాల కొంత సమయంలో ప్రమాదకరంగా తిరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఓ ఏనుగు ఇలా విడిగా కనిపించింది. అటువైపు వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

– న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం, జియ్యమ్మవలస

పన్ను వసూళ్లలో కొరవడిన పురోగతి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు నత్తనడకగా సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచే ప్రక్రియను ప్రారంభించారు. ఏడు నెలలు గడిచినా పురోగతి కానరావడం లేదు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 2.86 శాతం మాత్రమే అందినట్లు అధికారిక గణాంకాలు బట్టి తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 3,92,785 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటి నుంచి ఏరియర్, డిమాండు రూపంలో రూ.23.56 కోట్లు రావాలి. ఇందులో రూ.3.96 కోట్లు పాత బకాయిలు. ఇప్పటివరకు రూ.67.45 లక్షలు మాత్రమే వచ్చాయి.

జిల్లాలో పరిస్థితి..

లక్ష్యం	రూ.23.56 కోట్లు
బకాయిలు	రూ.3.96కోట్లు
డిమాండు	రూ.19.60కోట్లు
వసూలు	రూ.67.45 లక్షలు

మేజర్ పంచాయతీల్లో..

జిల్లాలో 12 మేజర్ పంచాయతీలున్నాయి. రూ.6.16 కోట్ల మేర రాబట్టాల్సి ఉంది. రూ.17.84 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. రూ.1.59 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. చీపురుపల్లి, కొత్తవలస, ఎస్.కోట ప్రాంతాల్లో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ఇంకా మాన్యువల్‌గానే..

గతంలో ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. డిజిటల్ రూపంలో చెల్లింపుల అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్రం ఆధీనంలో క్యూఆర్‌కోడ్, ఈ-పోస్ యంత్రాలను పంచాయతీలకు సమకూర్చారు. అయితే కొన్నిచోట్ల ఎప్పటిలాగే సిబ్బంది మాన్యువల్‌గా తీసుకుంటున్నారు. ఈక్రమంలో సొంతానికి వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై దృష్టిసారిస్తామని, పనులు వేగం చేస్తామని 'న్యూస్‌టుడే'కు తెలిపారు. గడువులోగా లక్ష్యాలను చేరుకుంటామన్నారు.

వసతి గృహాల సందర్శన.. బొబ్బిలి: వసతి గృహాల్లో పారిశుద్ధ్యం పక్కాగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణమ్మ సూచించారు. మంగళవారం బొబ్బిలి ఐటీఐ కాలనీ సమీపంలోని కళాశాల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. మరుగుదొడ్లు అధ్వానంగా.. టైల్స్ పలకలు ఊడిపోయి కనిపించడంతో సంక్షేమాధికారి దాసును ప్రశ్నించారు. అనంతరం బాలికల కళాశాల వసతి గృహాన్ని పరిశీలించారు.

ఎటు వెళ్లినా ఇరకాటమే!!

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో రోజురోజూ రహదారులు రద్దీగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఎటు వెళ్లినా ఇరకాటం తప్పడం లేదు. మార్గాలు చిన్నవి కావడం, చిరు దుకాణాల ఏర్పాటు, చోదకులు ఇష్టానుసారంగా వెళ్తుండటం, ఆక్రమణలు.. తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం కదల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వెండింగ్ జోన్ల ఏర్పాటు ఆవశ్యకమవుతోంది.

వెండింగ్ జోన్ల ఊసేదీ?

విజయనగరంలోని గంటస్తంభం కూడలి నుంచి నగరపాలిక కార్యాలయం దారిలో నిత్యం ఇదే పరిస్థితి

రెడ్ జోన్ ప్రాంతాలివీ..

ఏడు ప్రాంతాలను రెడ్ జోన్‌లో చేర్చారు. కలెక్టరేట్ కూడలి- ఎస్పీ కార్యాలయం, మయూరి కూడలి, బాలాజీ జంక్షన్, ఎంఆర్ కళాశాల కూడలి- రాజీవ్ స్టేడియం వయా నగరపాలిక కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, కోట- గుమ్చీ రోడ్డు, జిల్లా కోర్టు.

అంబర్‌లో పదకొండు..

గ్రీన్ జోన్‌లో దాసన్నపేట రైతుబజారు, బొంకులదిబ్బ, ఉడాకాలనీ, వివేకానందకాలనీ, అలకానందకాలనీ, బీసీకాలనీ, వీటీ అగ్రహారం, ప్రదీప్‌నగర్, బాలాజీనగర్, తోటపాలెం, బాబామెట్ట తదితర ప్రాంతాలున్నాయి. అంబర్ పరిధిలో 11 రహదారులను చేర్చారు. ఇందులో మూడు లాంతర్లు, ఎన్‌సీఎస్ రోడ్డు, గంటస్తంభం, ఎంజీరోడ్, రైల్వేస్టేషన్ రోడ్, అంబటిసత్రం ప్రధానమైనవి.

గతంలో గుర్తించినా..

చిరు వ్యాపారులు, ఇతర దుకాణదారులు ఎక్కడపడితే అక్కడ ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అనధికార పార్కింగ్ కూడా సమస్యగా మారింది. దీంతో నగరపాలిక పరిధిలో గతంలో వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే 30 రోడ్లను గుర్తించారు. వాటిని మూడు కేటగిరీలుగా విభజించారు. రెడ్‌జోన్‌లో విక్రయాలకు అనుమతి లేదు. గ్రీన్‌లో అమ్ముకోవచ్చు. అంబర్ జోన్ అయితే నిర్దేశిత వేళల్లోనే అమ్మకాలు సాగించాలని నిర్ణయించారు.

నగరపాలిక పరిధిలో ఇలా..

వీధి విక్రయదారుల గుర్తింపు	7,819
కార్డులు పొందినవారు	1,400
ఒక్కో కార్డుకు వసూలు	రూ.150

ఎంత మంది ఉన్నారో..

ముందుగానే వీధి విక్రయదారులను గుర్తించాల్సి ఉంది. ఇప్పుడు 10 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మెప్మా, సచివాలయాల కార్యదర్శులతో సర్వే చేయించారు. కొందరికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. అనంతరం ప్రక్రియ ఆపేయించారు.

ఇటువైపు ఇబ్బందే.

గంటస్తంభం కూడలి, సిటీ స్టాండ్, నగర పాలక సంస్థ కార్యాలయ కూడలి, కన్యకాపరమేశ్వరి కోవెల, దాబాతోట, ఐస్‌ఫ్యాక్టరీ కూడలి, మూడులాంతర్లు, కోట కూడలి, గురజాడ రోడ్, రైల్వేస్టేషన్ రోడ్, కొత్తపేట నీళ్ల ట్యాంకు, ఫూల్‌బాగ్ తదితర ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. త్వరలో సమావేశం నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు.

జామి మండలంలో భూ ప్రకంపనలు

జామి, కొత్తవలస, ఎస్.కోట, న్యూస్‌టుడే: కొత్తవలస, ఎస్.కోట, జామి మండలాల్లో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. జామిలో అయ్యప్ప స్వామి భక్తులు వేకువజామున స్నానాల కోసం గోస్తనీనదికి వెళుతుండగా ఒక్కసారిగా భూమి కంపించినట్లయిందని చెప్పారు. తన శబ్దాలు వచ్చాయని, కంచాలు కింద పడిపోయాయని స్థానిక చెంబాలు వారి వీధిలో ఉంటున్న వర్రి వెంకటరావు వెల్లడించారు. కుమరాంలో మంచాలు కదలడంతో భయంతో కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చేశానని భీమసింగి కర్మాగార ఉద్యోగి రమేష్ చెప్పారు. అదే గ్రామంలో తెల్లవారు జామున కన్నెర్తి అప్పారావు ఇల్లు కూలింది. ప్రకంపనల కారణంగా పడిపోయినట్లు ఆయన వెల్లడించారు.

యూనిట్ల కేటాయింపుపై దృష్టి.. మయూరి కూడలి: పొదుపు సంఘాల మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలుచేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కోరారు. మంగళవారం నగరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. యూనిట్ల కేటాయింపుపై దృష్టిసారించాలని సూచించారు. బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీనిధి, పీఎంఈజీపీ పథకాల అమలుపై ఆరా తీశారు. ఏపీడీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

రైతన్నా.. ఈ-పంట కీలకమన్నా

ఈనెల 8 వరకే గడువు

రాజాం సమీపంలోని గోపాలపురంలో ఈ-పంట నమోదు చేస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే- రాజాం

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు అన్నదాతలను ఆదుకోవాలన్నా.. పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నా.. మద్దతు ధర లభించాలన్నా.. ఈ-పంట నమోదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో కర్షకులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రయోజనాలు కోల్పోతారు. 2025- 26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల సమాచారాన్ని గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి గడువు ముగిసినా.. నమోదు చేయాల్సిన విస్తీర్ణం మిగిలిపోవడంతో ఈనెల 8 వరకు గడువు పెంచారని జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు తెలిపారు.

ఇవీ ప్రయోజనాలు

★ రైతుల వద్ద నుంచి మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోళ్లకు దోహదపడుతుంది. ★ ధాన్యం విక్రయంలో ఇబ్బందులు తీరుతాయి. 24 గంటల్లో డబ్బులు జమ చేస్తారు. ★ పంట రుణాలకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ★ విపత్తుల కింద పంటలు బీమా వర్తిస్తుంది.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	125	220	230

EENADU Classifieds

BUSINESS SERVICES

REAL ESTATE

BUSINESS OFFER

మీకు మీరే బాస్! ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఖాళీ సమయంలో వెల్‌నెస్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అవకాశం మేము ఇస్తాము 9014039992

LAND FOR SALE

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

HEALTH & CARE

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త

డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్

కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం

శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే

ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ టి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.

9393752255
9393122525

ఈ పథకం 10 రోజులు మాత్రమే

ప్రతి ఆదివారం శెలవు

JOBS

Wanted Collection Field Executives for Bank. Experience and Freshers can WhatsApp your details 7207502157.

Restaurant Waiter Jobs కొరకు బాయ్స్&గర్ల్స్ కావలెను. ఇంటర్వ్యూ: హోటల్ విన్సర్‌పార్క్, KGH ఎదుట,వైజాగ్. బాయ్స్‌కు వసతి భోజనం. 9849581868.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఉద్ధృత ప్రవాహానికి దెబ్బతిన్న పైపు

పైపులకు మరమ్మతులు.. తాగునీటికి ఇక్కట్లు

ఇటీవల కురిసిన వర్షాలకు బొబ్బిలి మండలంలోని పారాది గ్రామ సమీపంలోని వేగావతి నదిలో ఏర్పాటు చేసిన సంపు చుట్టూ ఎత్తుగా నీరు ప్రవహించడంతో తాగునీరు కలుషితమవుతోంది. రామభద్రపురానికి తాగునీరు సరఫరా చేసే పైపులైను పాడవడంతో అయిదు రోజుల నుంచి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని ఈవో సూరిబాబు వద్ద ప్రస్తావించగా.. వరద ప్రవాహానికి కొన్ని పైపులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఉద్ధృతి తగ్గిన వెంటనే పైపులైన్లు బాగుచేసి, రక్షితనీటి ట్యాంకుకు క్లోరినేషన్ చేసి, నీరు అందిస్తామన్నారు. అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.

– న్యూస్‌టుడే, రామభద్రపురం

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97609

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80081 11237

దిగువ మిర్తివలసలో దారుణం

సహజీవనం చేస్తున్నాడని వృద్ధుడి హత్య

మెంటాడ, న్యూస్‌టుడే: తన తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో ఓ యువకుడు వృద్ధుడిని హత్య చేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండలింగాలవలస పంచాయతీ పరిధిలోని మధుర గ్రామమైన దిగువ మిర్తివలసకు చెందిన పి.పైడితల్లి(65) ఓ గిరిజన మహిళతో సహజీవనం చేసేవారు. ఆమె తనకు తల్లి అవుతుందని, సహజీవనం మానుకోవాలని పాడివానివలసకు చెందిన పొయిరి మహేష్ పలువురు హెచ్చరించాడు. పైడితల్లి వినకపోవడంతో సోమవారం రాత్రి దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించారు. పైడితల్లి కుమార్తె ఎర్రజన్ని చిన్నమ్మి మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సీతారాం తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ భవ్యారెడ్డి, గజపతినగరం సీఐ రమణ పరిశీలించారు.

ఆకతాయిల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ఢీకొట్టిన వైనం

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఇద్దరు ఆకతాయిల కారణంగా ఓ వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని స్టేడియం కాలనీకి చెందిన బి.చంద్రమౌళి(61) గతంలో అల్పాహార దుకాణం నడిపేవారు. కొన్నిరోజులుగా కుమారుడితో కలిసి నూడుల్స్ అమ్ముతున్నారు. ఈక్రమంలో గతనెల 26న కూరగాయలు కొనేందుకు కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై గంటస్తంభం వైపు బయలుదేరారు. బాలాజీ కూడలి వద్ద ఆగారు. గ్రీన్ సిగ్నల్ పడ్డాక ప్రారంభమయ్యారు. అదే సమయంలో ఎడమ వైపు నుంచి ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంతో దూసుకొచ్చారు. రెడ్ సిగ్నల్ ఉన్నా పట్టించుకోకుండా రావడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ ఎస్సై రవి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మైనర్లు పారిపోయారు. దీంతో వాహన యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అతడు మరణించాడు. దీంతో బాలలతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.

చంద్రమౌళి (పాతచిత్రం)

వట్టిగెడ్డలో కొట్టుకుపోయి వృద్ధుడి మృత్యువాత

సాలూరు గ్రామీణం, పాచిపెంట, న్యూస్‌టుడే: ఓ వృద్ధుడు వట్టిగెడ్డలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన పాచిపెంట మండలంలో చోటుచేసుకుంది. సాలూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసూరు గ్రామానికి చెందిన గండిపిల్లి రాము(80) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పాచిపెంట పోలీసులకు తెలియజేశారు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మంగళవారం మధ్యాహ్నం శివరాంపురం గ్రామం వద్ద వేగావతి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. ఆయన భార్య చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నర్సింహమూర్తి తెలిపారు. ★ ఈ ఏడాది సెప్టెంబరు 1న సాలూరు మండలం దుగ్ధసాగరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి మంచాల రామారావు ఇదే గెడ్డలో పడి మృతిచెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనికితోడు పెద్దగెడ్డ జలాశయం నీరు కూడా వస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంటూ మార్కేసి.. ఇల్లు గుల్ల

కొత్తవలస, న్యూస్‌టుడే: తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన కొత్తవలస మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కుమ్మరబంజరు వద్దగల ఎన్జీవో కాలనీకి చెందిన బి.శ్రీనివాసరావు ఆర్టీసీలో చోదకుడిగా పని చేస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వియ్యంపేటలో జరిగిన పండగకు వెళ్లారు. మంగళవారం తిరిగొచ్చేసరికి టీవీ కబోర్డు, వెనుక తలుపులు తెరిచి ఉన్నాయి. కబోర్డులో ఉంచిన రెండు తులాల బంగారు గొలుసు, రూ.35 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. ఇంటి ప్రహరీపై ఇంటూ మార్కు రాసి ఉండడంతో దొంగలు రెక్కీ చేసుకుని నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎస్సై ప్రసాదరావు, క్లూస్ టీం సిబ్బంది పరిశీలించారు. దీనిపై సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ బంగారు గొలుసు విషయాన్ని నిర్ధారించుకొని సమాచారం ఇస్తామని బాధితులు చెప్పారని, అందువల్ల కేసు నమోదు చేయలేదన్నారు.

రాకోడులో చోరీ.. నేరవార్తా విభాగం: విజయనగరం మండలం రాకోడులో చోరీ జరిగింది. ఎన్.పార్వతి అనే మహిళ కుటుంబ సభ్యులతో ఇటీవల తీర్థయాత్రలకు వెళ్లారు. మంగళవారం ఇంటికొచ్చి, దొంగతనం జరిగినట్లు గుర్తించారు. 4 తులాల పావు బంగారం పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు.

బస్సు ఢీకొని విశ్రాంత ఉద్యోగికి తీవ్ర గాయాలు

మక్కువ, న్యూస్‌టుడే: మక్కువలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. మక్కువకు చెందిన ఎ.తవిటినాయుడు మంగళవారం కిరాణా సామగ్రి కొనేందుకు బజారుకు వెళ్లారు. ఆ సమయంలో దుగ్గేరు వెళ్లేందుకు కూడలిలో బస్సు తిప్పే క్రమంలో ఆయన్ని బస్సు ఢీకొంది. దీంతో ఎడమ కాలు నుజ్జయింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడ్ని మక్కువ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విద్యుత్తు తీగ తెగిపడి కేవీపురంలో చెరకు తోటలు దగ్ధం

రేగిడి, న్యూస్‌టుడే: హెచ్‌టీ లైను విద్యుత్తు తీగపడి చెరకు తోట దగ్ధమైన ఘటన మంగళవారం రేగిడి మండలం కె.వెంకటాపురంలో చోటుచేసుకుంది. రైతులు కింజరాపు భాస్కరరావు, బట్న లక్షణరావుకు చెందిన సుమారు 2.39 ఎకరాల తోటలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష వరకు నష్టపోయినట్లు వాపోతున్నారు. మోటార్లు వేసి కొంతవరకు మంటలను అదుపు చేశారు. తోటలు గ్రామానికి దూరంగా ఉండడంతో రైతులు సకాలంలో గుర్తించలేదు. రాజాం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినా.. రాలేదని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని ఆర్ఐ గిరి, వీఆర్వోలు భవానీ, ముఖలింగం పరిశీలించారు. తహసీల్దారుకు నివేదించినట్లు తెలిపారు.

స్వచ్ఛందంగా సరిచేశారు

సీతంపేట, న్యూస్‌టుడే: అధ్వానంగా తయారైన రహదారితో నిత్యం పడుతున్న అవస్థల నుంచి కొంత వరకైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో గిరిజనులు శ్రమదానం చేశారు. సీతంపేట మండలంలోని మదనాపురం కూడలి నుంచి బొమ్మిక మీదుగా చాకలిగూడ, గజిలి, కడగండికు వెళ్లే రహదారి పూర్తిగా పాడవడంతో ఆయా ప్రాంతాల వారు రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బాగుచేసుకునేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మంగళవారం పలుచోట్ల కంకర, రాళ్లు వేశారు. అధికారులు, నాయకులు స్పందించాలని కోరుతున్నారు.

దరఖాస్తులకు ఆహ్వానం

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కులో అద్దె ప్రాతిపాదికన ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు, మన్యంలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులను తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ నిర్వాహకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. వివరాలకు 94934 69084, 97011 07785 నంబర్లను సంప్రదించాలన్నారు.

ప్రమాదమైనా పట్టించుకోరా?

నంది వద్ద ఐటీడీఏ ఉద్యాన క్షేత్రం సమీప నాగావళి నది వద్ద తోటపల్లి కుడి పిల్లా కాలువ స్లూయిస్ షట్టర్లు సరిచేసే పోట్లు వద్ద రంధ్రం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మూత లేదు. తోటపల్లి పర్యాటకులు ఈ ప్రాంతంలోనే ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. రంధ్రంపై మూత ఏర్పాటు చేయకపోతే జలాశయంలో పడే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తోటపల్లి లస్కర్ ఎ.సింహాచలం అన్నారు. –న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం

నడవాలన్నా.. నరకమే..!

గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సందిగూడకు రహదారి సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాళ్లు తేలిన దారిలో నడవాలంటే అష్టకష్టాలు పడుతున్నామని, దశాబ్దాల నుంచి వినతులు ఇస్తున్నా.. పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

మూడేళ్లుగా కదలికలేదు

వంగర కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అదనపు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.47 లక్షలు మంజూరు చేసింది. మొదటి భవనంపై భాగంలో రూ.13 లక్షలతో గుత్తేదారు అదనపు గదులు నిర్మించారు. బిల్లులు ఇవ్వకపోవడంతో మిగిలిపోయాయి. దీంతో మూడేళ్లుగా అసంపూర్తిగానే దర్శనమిస్తోంది. సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఎస్‌ఓ ప్రిన్సిపల్ సంతోషి చెప్పారు. – న్యూస్‌టుడే, బలిజిపేట

కూటమి ప్రభుత్వంలో ప్రగతి బాటలు

భూమి పూజలో పాల్గొన్న జగదీశ్వరి తదితరులు

కొమరాడ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో ప్రగతి బాటలు పడుతున్నాయని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. మంగళవారం పెద శాఖ-చినశాఖ, కస్తూర్బా-కిరికెట్టి రహదారుల నిర్మాణ పనులకు, కొమరాడలో ఎంఆర్‌సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కస్తూర్బా పాఠశాల, అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అదనపు భవనం, సైన్స్ ప్రయోగశాల, కలెక్టర్ పనులను ప్రారంభించారు. శేఖర్‌పాత్రుడు, త్రినాథ, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ● పరశురాంపురం గ్రామానికి చెందిన ఉద్ద ప్రసాద్‌రావుకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.42 వేల చెక్కును ఎమ్మెల్యే జగదీశ్వరి అందజేశారు.

పాలకొండకు న్యాయం చేయాలి

మంత్రికి విన్నవిస్తున్న నాయకులు

పాలకొండ, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం హయాంలో జిల్లాల విభజనలో భాగంగా పాలకొండకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి ఆధ్వర్యంలో సమితి నాయకులు మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కె. అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందించారు. నిమ్మాడలోని మంత్రి కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించారు. పాలకొండ పాత డివిజన్‌లోని 13 మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరారు. బి.అప్పలనాయుడు, టి.శంకరరావు, ఎన్.సుధ ఉన్నారు.

జాతీయస్థాయికి ఎంపికైతే విమానయానం

యువజనోత్సవాల వేళ ఎమ్మెల్యే ప్రకటన

మాట్లాడుతున్న విజయచంద్ర

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: యువతలో ఉండే నైపుణ్యాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియం వద్ద జిల్లాస్థాయి యువజనోత్సవ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. జిల్లా పేరును దిల్లీలో వినిపించేలా చేయాలని, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వారిని తన సొంత ఖర్చులతో విమానంలో తీసుకెళ్తా.. అక్కడ అన్ని ఏర్పాట్లు స్వయంగా సమకూర్చుతానని హామీ ఇచ్చారు. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని సెట్విజ్ ముఖ్యకార్య నిర్వహణాధికారి వి.విశ్వేశ్వరరావు తెలిపారు.

ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలు

● జానపద నృత్యాలు (బృందం): ప్రభుత్వ జూనియర్ కళాశాల సాలూరు, బలిజిపేట ● జానపద గీతాలు: డి.దీపిక బృందం(మక్కువ), ఆర్.ప్రమోదిని బృందం(గరుగుబిల్లి) ● కవిత్వం: కె.స్నేహ(గరుగుబిల్లి), జి.ప్రియాంక(గరుగుబిల్లి) ● వ్యాసరచన: డి.సిరివెన్నెల(జీఎల్‌పురం), పి.లహరి(దిసమేరంగి) ● చిత్రలేఖనం: కె.అక్షర లహరి(సాలూరు), సీహెచ్.మీనాక్షి(కొమరాడ) ● వక్తృత్వం: పి.లహరి(దిసమేరంగి), డి.దీపిక(మక్కువ) ● సైన్స్ అండ్ టెక్నాలజీ: ఆర్.సంపత్ కుమార్(జోగింపేట), ఆర్.పూజిత(గరుగుబిల్లి)

విజేతలకు జ్ఞాపిక అందిస్తున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి, జేసీ, డీఆర్వో తదితరులు

జలగండం.. గట్టెక్కలేక మరణ మృదంగం

వీరఘట్టం మండలం బిటివాడ-మగ్గూరు మధ్య రాకపోకలకు పడవలే ఆధారం

పాలకొండ మండలం మోసూరు గ్రామ సమీప వట్టిగెడ్డ దాటుతూ జి.పెదరాముడు సోమవారం కొట్టుకుపోయారు. సాలూరు మండలం శివరాంపురం వద్ద మంగళవారం మృతదేహం లభ్యమైంది. ఇదే గెడ్డలోనే నెల క్రితం ఒకరు చనిపోయారు. ఇక్కడ వంతెన నిర్మించాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగం కోసం ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు 2024లో పాచిపెంట మండలం కొటికిపెంట సమీపంలో గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందారు.

– న్యూస్‌టుడే, పార్వతీపురం, జియ్యమ్మవలస, పాచిపెంట, కురుపాం గ్రామీణం, సాలూరు గ్రామీణం, సీతంపేట

నదులు, వాగుల సమీపంలోని గ్రామాలు వర్షాలొస్తే వణుకుతున్నాయి. ఉధృత నీటి ప్రవాహాన్ని దాటేందుకు అత్యవసర సమయంలో ప్రజలు ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఒక్కోసారి ఆకస్మికంగా వరద వచ్చి, ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలూ ఉన్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు అడ్డొచ్చిన చోట వంతెనల నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం జరుగుతోంది.

పడవే దిక్కు..

● వంతెనలు లేక వెతలు

నాగావళి నది కొమరాడ, గరుగుబిల్లి మండలాలను రెండు భాగాలుగా చేస్తుంది. ఈ రెండు ఒడ్డుల్లోని గ్రామాలను కలిపే వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. కొమరాడ మండలంలో ఒడిశా సరిహద్దులోని దెబ్బ వనదార గ్రామ ప్రజలు బయటకు రావాలంటే పడవే దిక్కు. గరుగుబిల్లి మండలం శివ్వాం-చిలకాం మధ్య, కొట్టు, పూర్ణపాడు వద్ద నదిపై వంతెనలు చిరకాల స్వప్నంగా మారాయి. వంగర మండలం కోదులగుమడ, వీరఘట్టం మండలం కడకెల్ల మధ్య, గడగమ్మ-తలగాం, పనసనంది వాడ-కందిశ, బిటివాడ-మగ్గూరు మధ్య వంతెనలు అవసరం. వీటి మధ్య పడవ ప్రయాణం తప్పడంలేదు.

జియ్యమ్మవలస మండలం గడసింగుపురం దగ్గర రహదారిపై ప్రవహిస్తున్న ఒమ్మి గెడ్డ

లెక్కలేనన్ని..

★ కురుపాం మండలం ఏజెన్సీ వాగులు దాటలేక అడ్డుగా ప్రవహిస్తున్నాయి. గొడివాడ దగ్గర బోరిగెడ్డపై వంతెన నిర్మించాలి. గిరిజనులే కర్రలను పోగేసి కలపతో వంతెన రూపొందించి ఉపయోగించుకుంటున్నారు. ★ మరుపల్లి-నాగూర మధ్య వాగు పొంగితే.. జలప్రవాహం చేస్తున్నారు. ఈ మండలంలో ఆరుచోట్ల వంతెనల నిర్మాణం అవసరం. ★ సీతంపేట మండలంలో ప్రధాన రహదారిపై గొయిది దగ్గర వాగుపై, కుసిమి, చినబగ్గ-బొండి, కీసరజోడు, వెంపలగూడ-రేగడిగూడ మధ్య వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ★ భామిని మండలంలో కట్టమ్మ వద్ద పాతికేళ్ల కిందట నిర్మించిన వంతెన కూలిపోయింది. ఇప్పటికీ దాన్ని పునరుద్ధరించలేదు.

ప్రారంభించి.. వదిలేశారు

సాలూరు నియోజకవర్గంలో వంతెనల పనులు ప్రారంభానికి పరిమితం అయ్యాయి. శివరాంపురం వద్ద వంతెన పనులు 16 ఏళ్ల కిందట ప్రారంభించారు. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. పారన్నవలస, సొండిగాం, వెలగవలస వద్ద వంతెనల నిర్మాణాలు పిల్లర్ల దశలోనే ఆగాయి. ★ సీతానగరం మండలం బూర్జి దగ్గర వంతెన మంజూరైందని, కొమరాడ మండలం పూర్ణపాడు-లాబేసు వంతెనకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పంచాయతీ రాజ్ ఇంజినీరింగు అధికారి వీఎస్ నగేష్ బాబు 'న్యూస్‌టుడే'తో అన్నారు

జిల్లాస్థాయిలో చర్చిస్తాం

ఈ ఏడాది రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చాం. పూర్తి చేస్తున్నాం. వంతెనలు అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి అంచనాలు తయారు చేయమని ఆదేశించాం. దీనిపై జిల్లాస్థాయిలో చర్చించి, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం.

– గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి

మీమున్నాం.. మీకు తోడుగా

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

(10 AM TO 1 PM)

? శివ్వన్నపేట గిరిజన గురుకుల బాలికల సంక్షేమ పాఠశాలకు వెళ్లే దారిలోని విద్యుత్తు స్తంభాల దీపాలు వెలగడం లేదు. – నారాయణరావు, స్థానికుడు

● కొత్త దీపాలను ఏర్పాటు చేస్తాం. – కె.సురేష్, ఈఈ – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

? చినబోగిలి-బిస్సుపేట రహదారి గోతుల మయంగా ఉంది. – కృష్ణదాస్, స్థానికుడు

● రహదారి అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. పనులు చేయిస్తాం. – చంద్రమౌళి, ఈఈ – న్యూస్‌టుడే, సీతానగరం

? వీరభద్ర తారు రోడ్డు రాళ్లు తేలి, గోతులుగా మారింది. – వెంకయ్య, స్థానికుడు

● పరిశీలించి రోడ్డు బాగుకు ప్రతిపాదిస్తాం. – నాగేశ్వరరావు, డీఈఈ, పీఆర్(ప్రాజెక్టు) – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

పూడిక తొలగింపు

స్పందనకు వందనం

కురుపాం గ్రామీణం: కిచ్చాడ పంచాయతీ కేంద్రంలో పాఠశాలకు వెళ్లే రహదారిపై ఉన్నాయని ఈనెల 2న 'ఈనాడు'లో 'నమ్మండి.. ఇది రహదారే' శీర్షికతో వచ్చిన చిత్ర వార్తకు ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి స్పందించారు. పూర్తిగా, కాలువల్లో పూడిక తీయించి, చదును చేయించి పిచికారీ చేయించారు.

వీధి దీపాల ఏర్పాటు

వీరఘట్టం: కుంబరవలస విశ్వగం చెరువు నుంచి నాగావళి ఎడమ కాలువ మొదటి బ్రాంచ్ కెనాల్ వరకు కొత్త విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి సమస్యపై 'ఈనాడు'లో వచ్చిన వార్తకు సర్పంచి లక్ష్మి, కార్యదర్శి కోటేశ్వరరావు స్పందించారు.

శిలాఫలకం నిర్మాణం

పార్వతీపురం గ్రామీణం/కొమరాడ: కొత్త ఊరు-నందాపురం కూడలిలో ఉపాధిహామీ పనుల వివరాలు తెలిపే శిలాఫలకం మూణ్నాళ్లకే విరిగిపోవడంపై ఇటీవల 'ఈనాడు'లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. కొత్త శిలాఫలకం నిర్మించారు.

చిత్రం వేశారు... బహుమతి పట్టారు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం పాలకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 'మీకు నచ్చిన పండగ' అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో ఆరిక అంకిత (ద్వితీయ బైపీసీ) ప్రథమ, గెడ్డాపు లక్ష్మి(ప్రథమ సీఈసీ) ద్వితీయ, పడాల రామసింహాద్రి (మొదటి సంవత్సరం హెచ్‌ఈసీ) తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ ఆర్.హరగోపాల్ బహుమతులు అందించారు.

← పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు – న్యూస్‌టుడే, పాలకొండ

↑ బహుమతులు అందిస్తున్న ప్రిన్సిపల్ హరగోపాల్, అధ్యాపకులు

దివ్యాంగులకు అండగా గర్వ్‌సే కేంద్రం

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రతినిధులు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల్లో దివ్యాంగులకు అండగా గర్వ్‌సే కేంద్రం ఉంటుందని ఆర్సెటీ సంచాలకుడు రాజేష్ తెలిపారు. మంగళవారం డోకిశీలలో జన కల్యాణ సమాఖ్య(జేకేఎస్) కార్యదర్శి నిఖిల్ వర్గీస్, డీఆర్‌డీఏ, ఎనేబుల్ ఇండియా ప్రతినిధులతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ఎనేబుల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, రాజాం ఆర్సెటీ ప్రోత్సాహంతో కార్యాలయంలో దీన్ని మొదలు పెట్టామన్నారు. స్థానిక దివ్యాంగులతో మాట్లాడారు. డీఆర్‌డీఏ డీపీఎం రాజ్యలక్ష్మి, ఎనేబుల్ ఇండియా ముఖ్య ప్రతినిధి మోజేష్ చౌదరి, రాష్ట్ర ప్రతినిధి సుమిత్, సర్పంచి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో ఆధునిక ఆడిటోరియం

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: జిల్లాలోని విద్యార్థులు కోరుకుంటున్న ఆధునిక ఆడిటోరియం నిర్మాణానికి కదలిక వచ్చింది. మంగళవారం ప్రభుత్వ ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మాణానికి అనువైన స్థలాన్ని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ చలపతిరావు, కమిటీ సభ్యులు, అధికారులు పరిశీలించారు. ఈ వేదిక బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

పటేల్ స్ఫూర్తిని నింపుదాం

పార్వతీపురం, న్యూస్‌టుడే: భారతదేశాన్ని ఒకటిగా నిలిపి, ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఐక్యత ర్యాలీతో యువతలో ఆయన స్ఫూర్తిని నింపేందుకు కృషి చేయాలని కలెక్టరు ప్రభాకరరెడ్డి అన్నారు. మైభారత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న సర్దార్@150 ఐక్యతా మార్చ్ ప్రచార పత్రికలను మంగళవారం ఛాంబరులో ఆవిష్కరించారు. ఈనెల 24 వరకు జిల్లాలో పాదయాత్ర జరుగుతుందన్నారు. డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.

భూ ఆక్రమణలపై స్పందించండి

పార్వతీపురం, న్యూస్‌టుడే: పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలతను సీపీఎం డిమాండు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు ఆమెను కలిసి వినతిపత్రం సమర్పించారు. వరహాల గెడ్డ గట్టు, చుట్టుపక్కల భూభాగాన్ని తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేశారని, అధికారులు అండగా ఉన్నారని ఆరోపించారు. తిరుపతిరావు, వెంకటరమణ, సన్యాసిరావు ఉన్నారు.

చెకుముకి సైన్సు సంబరాలు

పార్వతీపురంలో విజేతలను అభినందిస్తున్న నిర్వాహకులు, ఉపాధ్యాయులు

పార్వతీపురం పట్టణం, సీతానగరం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం డీవీఎంఎం పాఠశాల వద్ద జన విజ్ఞాన వేదిక చెకుముకి మండల స్థాయి సైన్సు సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణ విభాగంలో కేపీఎం ఉన్నత పాఠశాల, డీవీఎంఎం, గ్రామీణ విభాగంలో బందలుప్పి, ఎన్.ములగ, ప్రైవేటు స్కూల్స్ విభాగంలో భాస్కర, లయన్సు పాఠశాలల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ● సీతానగరం ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి పోటీలను నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జోగింపేట ప్రతిభా పాఠశాల, సీతానగరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీడీవో వెంకటరావు, ఎంఈవో వెంకటరమణ బహుమతులను అందజేశారు. ● భామిని: మండల స్థాయి చెకుముకి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లా స్థాయికి భామిని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ బాబూరావు తెలిపారు. జి.సౌమ్య, పి.అలేఖ్య, టి.అఖిల్ ప్రథమ బహుమతి సాధించగా, డి.సాయికుమార్, ఎం.తేజస్విని, సతీష ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆయన వివరించారు. ● సాలూరు: పట్టణంలోని గాడి వీధి పురపాలిక ఉన్నత పాఠశాలలో మండల స్థాయి పోటీలు జరిగాయి. పెద బోరబంద ఉన్నత పాఠశాల ప్రథమ, డబ్బివీధి పురపాలిక ఉన్నత పాఠశాల ద్వితీయ, ప్రైవేటు పాఠశాలల్లో దీప్తి స్కూల్ తృతీయ స్థానాలు సాధించారని సాలూరు కమిటీ సభ్యులు సత్యనారాయణ, సీహెచ్ నాగరాజు తెలిపారు. ● పాచిపెంట: పాంచాలి జడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించారు. మాతుమూరు పాఠశాల విద్యార్థులు బి.కార్తిక్, సీహెచ్ సతీష్, పి.సుప్రియ విజేతలుగా నిలిచి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ● జియ్యమ్మవలస: మండల స్థాయి చెకుముకి పరీక్షలో జియ్యమ్మవలస ఉన్నత పాఠశాల విద్యార్థులు బి.సాయి దీపిక, శివశంకర్, ఎస్.షాలిని ప్రతిభ చూపి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ● పాలకొండ గ్రామీణం: పాలకొండ మండలస్థాయి సైన్సు ప్రతిభా పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో తంపటాపల్లి, పాలకొండ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రైవేటు విద్యాసంస్థల విభాగంలో స్థానిక తమ్మినాయుడు పాఠశాల విద్యార్థుల బృందం ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు బీవీ రమణ, నాగేశ్వరరావు తెలిపారు.

జాతీయస్థాయి పోటీల్లో సత్తా

బలిజిపేట గ్రామీణం, న్యూస్‌టుడే: అరసాడ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని పి.వినీత జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు పి.ఈశ్వరరావు, పీడీ పి.బాలకృష్ణ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించినట్లు చెప్పారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పార్వతీపురంకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ స్కూల్ గేమ్స్ పోటీలకు అర్హత సాధించారు. అండర్-17 విభాగం బాలురు, బాలికల విభాగంలో భరద్వాజ్, తనూజ పతకాలు సాధించారని కోచ్ సుధాకర్, కో-ఆర్డినేటర్ వాసుదేవరావు నాయుడు తెలిపారు. వీరు ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న పోటీలకు బయలుదేరి వెళ్లారు.

వామ్మో.. ఎంత పెద్ద వాహనమో

ఏబీ రహదారిపైకి భారీ వాహనం రావడంతో మంగళవారం ఉదయం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 7 గంటలకు కొత్తూరు మండలం మీదుగా ఒడిశా రాష్ట్రం వెళ్లేందుకు భామిని మండలానికి వాహనం చేరుకుంది. దాన్ని తప్పించలేక ఇరువైపులా చోదకులు పాట్లుపడ్డారు. దీనికితోడు పైన విద్యుత్తు తీగలు తగిలి మండల వ్యాప్తంగా రోజంతా సరఫరా నిలిచిపోయింది. అధికారులు భారీ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. - న్యూస్‌టుడే, భామిని

గోదాము తనిఖీ

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: కురుపాం పౌర సరఫరా సంస్థ గోదామును సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి తనిఖీ చేశారు. బియ్యం పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకతతో వ్యవహరించాలన్నారు. తహసీల్దారు జయ, డీటీ సాంబమూర్తి పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందజేత

పార్వతీపురం పట్టణం: ఆర్టీసీ బస్టాండులో బాంబు పేలుడు ఘటనలో గాయపడిన కళాసీ రెడ్డి రమేష్‌కు బెలగాం బంగారమ్మ ఆలయం అయ్యప్ప సన్నిధానం స్వాములు రూ.15 వేలు అందజేశారు.

40 మంది రైతులకు విత్తనాలు

కురుపాం గ్రామీణం: అపరాల సాగుతో అధిక దిగుబడులు వస్తాయని కేవీకే సమన్వయకర్త ఎస్. ధ్రువ తెలిపారు. మంగళవారం రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో 40 మంది రైతులకు మినుముల విత్తనాలు పంపిణీ చేశారు. శాస్త్రవేత్తలు స్రవంతి, అనంత విహారి, అమృత వీణ పాల్గొన్నారు.

ఎంపీడీవోగా లక్ష్మి

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవోగా ఐవీ లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఎస్.కోటలో డిప్యూటీ ఎంపీడీవోగా చేస్తున్న ఆమె పదోన్నతిపై వచ్చారు.

రుణాలు మంజూరు చేయండి

పాలకొండ: గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం ఎంపికైన వారికి నిధులు మంజూరు చేయాలని తూర్పుకాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రామినాయుడు మంత్రి సవితకు విన్నవించారు. అమరావతిలో ఆమెను కలిసి వినతిపత్రం అందించారు.

అయిదు ట్రాక్టర్లు సీజ్

సీతానగరం: నిడగల్లు రెవెన్యూలోని కొండను అనధికారికంగా తవ్వి, తరలిస్తుండగా అయిదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు మైన్స్ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. వెంకంపేటకు కంకర తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసినట్లు చెప్పారు.

మెట్రోలో అనుచిత ప్రవర్తన

నారాయణగూడ: లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌లో వయోధికులతో అనుచితంగా ప్రవర్తించిన భామిని గురండకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శివాలా రాజేశ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు.

భర్త.. మాట వినడం లేదని..

పార్వతీపురం పట్టణం: భర్త చెప్పిన మాట వినడం లేదని మనస్తాపం చెందిన గర్భిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పార్వతీపురం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. బొండపల్లికి చెందిన మాధవికి ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం గర్భిణి. భర్త ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని, చిన్న చిన్న విషయాలకు కసురుకోవడంతో గచ్చులు శుభ్రం చేసే రసాయనిక ద్రావణం తాగింది. కుటుంబీకులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పీఏసీఎస్ సభ్యుడి మృతి

కొమరాడ, న్యూస్‌టుడే: గుణానపురం గ్రామానికి చెందిన సివిని పీఏసీఎస్ సభ్యుడు రౌతు కాశీనాయుడు(65) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, నాయకులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

గుమ్మలక్ష్మీపురం: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త సన్యాసి ధ్రువ, ఏటీడబ్ల్యూవో రజని అన్నారు. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీవరం అధ్యక్షతన జరిగిన స్వాగతోత్సవంలో మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి జ్ఞాపికలు అందించారు. హరిప్రసాద్, రామయ్య, అధ్యాపకులు ఉన్నారు. ● బలిజిపేట: విద్యార్థి దశలో ఇంటర్ పునాది వంటిదని ఎస్సై సింహాచలం అన్నారు. వెంగాపురం పీఎస్ఎన్ కళాశాల వార్షికోత్సవంలో మాట్లాడారు. విశ్రాంత జిల్లా వైద్యారోగ్యశాఖ పథక అధికారి కాశినాయుడు, కరస్పాండెంట్ హరిప్రసాదరావు ఉన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న కేవీకే పీసీ, ప్రిన్సిపల్ తదితరులు

బాధితులకు అండగా ప్రభుత్వం

చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే, నాయకులు

పాలకొండ, గ్రామీణం, సీతంపేట, న్యూస్‌టుడే: బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం రాత్రి తన కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా నగర్‌కు చెందిన ఎం.నీలవేణికి రూ. 2,11,987, గటాలడెప్పి వీధికి చెందిన ఆర్.హేమలతకు రూ. 74,670, నీలమ్మ కాలనీకి చెందిన ఎస్.హిమంత్‌కు రూ. 61,572 విలువైన చెక్కును అందజేశారు. కూటమి నాయకులు జి.సంతోష్, గంగునాయుడు, సత్తిబాబు, అనిల్‌దత్, రాంబాబు, గుప్తా, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

శిఖపరువు జలపాతం పరిశీలన

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సాలూరు మండలం పట్టుచెన్నూరు పంచాయతీ శిఖపరువు జలపాతాన్ని డ్వామా పీడీ రామచంద్రమూర్తి, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి వేర్వేరుగా పరిశీలించారు. దుకాణాలు, వసతి సౌకర్యాల కల్పన పనులు పూర్తయ్యాయి. వర్షాలు తగ్గిన నేపథ్యంలో ప్రారంభానికి సిద్ధం చేసినట్లు అధికారులు చర్చించుకున్నారు. 4 దుకాణాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గది, బెంచీలు ఏర్పాటు చేశారు. వీటిని త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ● భామిని: నల్లరాయిగూడ గ్రామ యువత ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ముందడుగు పడింది. స్థానిక జలపాతం వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఎంపీడీవో వసంతకుమారి పరిశీలించారు.

పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థులతో కలిసి భోజనాలు చేస్తున్న మిశ్ర, రామకృష్ణ

సీతంపేట, న్యూస్‌టుడే: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో బి.బి.మిశ్ర, డిప్యూటీ ఎంపీడీవో బి.రామకృష్ణ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు సీతంపేట బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలు, మరుగుదొడ్లు, వంట గదితోపాటు వివిధ అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి సుందరంగా కనిపించేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రధానోపాధ్యాయుడు టి.చంద్రరావు, ఎంఈవో-2 సూర్యచంద్రరావు, డిప్యూటీ వార్డెన్ గాసయ్య తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం

బాలికలకు సూచనలిస్తున్న జిల్లా ప్రతినిధులు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన అవసరమని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. మంగళవారం నర్సిపురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జిల్లా శక్తి టీం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. శక్తి యాప్‌లో 11 రకాల అంశాలపై పోలీసుల సహాయం పొందే అవకాశం ఉందని జిల్లా ప్రతినిధి ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. అత్యవసర సమయాల్లో టోల్‌ఫ్రీ నం.112కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, డబ్ల్యూపీసీలు నిర్మల, పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

(c) eenadu

సీఎస్‌పురం.. భూ అక్రమాల పర్వం!

◗ ఎక్కడా లేనివిధంగా వెల్లువలా ఫిర్యాదులు
◗ ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లతో విచారణ

జిల్లాకు మారుమూలన ఉన్న సీఎస్‌పురం (చంద్రశేఖరపురం) మండలంలో భూ అక్రమాలకు అంతే లేకుండా పోయింది. రెవెన్యూ ఫిర్యాదుల పరంగా రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలిచింది. గత రెండు, మూడు దశాబ్దాలుగా అడ్డగోలుగా దస్త్రాలను మార్చేసి ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. దీనికి రెవెన్యూ శాఖ యంత్రాంగం వంత పాడడంతో అసైన్డ్ సీలింగ్, పశువుల బీడు, అటవీ, ఈనాం భూములు అక్రమార్కుల పరమయ్యాయి. ఇటీవల కనిగిరిలో జిల్లాస్థాయి ప్రజా సమస్య పరిష్కారం వేదిక కార్యక్రమానికి ఈ మండలం నుంచే వందకు పైగా ఫిర్యాదులు రాగా, అత్యధిక శాతం భూవివాదాలకు సంబంధించినవే ఉండడం గమనార్హం. –ఈనాడు, ఒంగోలు

మండలంలో భూములకు సంబంధించి దస్త్రాలు దుమ్ము దులిపితే ఒకే భూమిని నలుగురికి పట్టాలు ఇవ్వడం, ఎఫ్ఎల్ఆర్‌లు ఇష్టానుసారం మార్చేయడం వంటి భూ అక్రమాలు కోకొల్లలుగా చోటుచేసుకున్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో భూ అక్రమాలు లెక్క తేల్చి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను జిల్లా అధికారులు ఆదేశించారు. గతంలోనూ అక్రమాలు బయటపడడంతో ఇప్పటికే ఇద్దరు తహసీల్దార్లు, ఒక వీఆర్వోను సస్పెండ్ చేశారు.

భూముల ధరలు పెరగడంతో..

మండలంలోని పలు గ్రామాల మీదుగా బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, మైదుకూరు-సింగరాయకొండ 167బి జాతీయ రహదారులు వెళ్తుండటంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. భూముల పరిహారం, లావాదేవీలకు సంబంధించి దస్త్రాలు బయటకు తీస్తే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కొంత మంది వీర్వోలు అక్రమాలకు కొమ్ముకాస్తూ వస్తున్నారు. తాజాగా నాయకులు కొందరు రెవెన్యూశాఖ అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు వంతపాడాలని ఒత్తిడి తెస్తుండగా, ఇప్పుడున్న వారిలో కొందరు అధికారులు వ్యతిరేకిస్తుండటంతో అక్రమాలు వెలుగులోకి రావడానికి కారణమని తెలుస్తోంది.

మచ్చుకు కొన్ని..

- ఎ.కొత్తపల్లిలో 540 ఎకరాల అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేశారు.
- గుంతచెన్నంపల్లింలో 462 ఎకరాల అసైన్ భూములను అనర్హులకు పట్టాలతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు సైతం అందజేశారు. ఆయా భూములను వారి పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
- దర్శితిమ్మక్కపల్లిలో 833 ఎకరాల పశువుల బీడు భూములు ఉన్నాయి. 186 సర్వే నంబరులో 123 ఎకరాల పశువుల బీడు భూములకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేశారు.
- డీజీపేట గ్రామంలో శ్రీవెంకటేశ్వక స్వామి ఆలయానికి 370 ఎకరాల ఈనాం భూములను కొందరు తమ సొంతం చేసుకున్నారు.
- నల్లమడుగుల గ్రామంలో 900 ఎకరాల పశువుల బీడు భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేశారు.

లక్ష్యాన్ని మించి సాగుకు రుణాలు!

◗ రబీలో మంజూరుకు కసరత్తు ప్రారంభం
◗ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డి.రమేష్

ముఖాముఖి

'ఖరీఫ్‌లో పంట రుణాలు రూ.4,200 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.5,635 కోట్లు ఇచ్చాము. రబీలోనూ రైతులకు రుణాలు సకాలంలో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం' అని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డి. రమేష్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. ఇదే మాదిరి వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో సేవా రంగం అభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రుణాల మంజూరుపై 'ఈనాడు'తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
–ఈనాడు, ఒంగోలు

వ్యవసాయానికే అగ్రస్థానం

ఈ ఏడాది అన్ని రంగాలకు కలిపి రూ.25 వేల కోట్లు రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా, వీటిలో రూ.16 వేల కోట్ల మేర వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు కేటాయించాం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రూ.10 వేల కోట్ల మేర ఇప్పటికే పంపిణీ పూర్తయింది. ఈ ఏడాది రబీ సాగు జాప్యమైనందున ఫిబ్రవరి మాసాంతానికి మొత్తం పంపిణీని పూర్తిచేస్తాం.

సౌరశక్తికి చేదోడు

గతేడాది సౌరశక్తి పథకం కింద లబ్ధిదారులకు అందించే రుణాలు రూ.కోటి కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.18 కోట్ల మేర రుణాలు అందించాం. ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రుణ వితరణ భారీగా పెరిగింది.

గ్రానైట్‌కు చేయూత

పరిశ్రమల విషయానికొస్తే గ్రానైట్ రంగంలో అత్యధిక రుణాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఎంఎస్ఎంఈలకు రూ.4 వేల కోట్లు లక్ష్యం కాగా, సెప్టెంబరు వరకు సూక్ష్మ పరిశ్రమలకు రూ.1,179 కోట్లు, చిన్నతరహా పరిశ్రమలకు రూ.924 కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ.447 కోట్లు అందించాం.

ఇంటికి సాయం

ఇళ్ల నిర్మాణానికి గతేడాది ఇదే సమయానికి రూ.30 కోట్ల రుణాలు మంజూరు కాగా, ఈ ఏడాది రూ.48 కోట్ల రుణాలు అందించాం. పొదుపు మహిళల రుణ మంజూరుకు సంబంధించి సంఘాల ఆన్‌లైన్ ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఏడాది రుణ పంపిణీ ఆలస్యమైంది. గడిచిన రెండు నెలల్లో రుణ మంజూరు వేగవంతం చేశాం. ఉన్నత విద్య చదివే వారికి సకాలంలో రుణాలు అందిస్తున్నాం.

మొంథా బాధిత రైతులు 16,506 మంది

◗ ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక

న్యూస్‌టుడే, ఒంగోలు వ్యవసాయం

మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, బాధిత రైతుల జాబితాను అధికారులు రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ జేడీ ఎస్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పరిశీలన బృందాలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాయి. 33 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సాయం కోసం నమోదు చేశారు. మొత్తం 16,506 మంది రైతులకు చెందిన 12,196.30 హెక్టార్లకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. పరిహారం రైతుల ఖాతాలకే నేరుగా జమ చేస్తారు. ఈ మేరకు వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించారు. పంటలతోపాటు పొలాలు ఇసుక మేట వేయడంతో నష్టపోయిన వారి జాబితా ప్రత్యేకంగా తయారు చేశారు. జరుగుమల్లి, దోర్నాల మండలాల్లో 43 మంది రైతులకు చెందిన 28.56 హెక్టార్లలోచ ఇసుక మేటలు వేసినట్లు గుర్తించారు.

పంటల వారీగా నష్టాలు (విస్తీర్ణం హెక్టార్లలో)

పంట	విస్తీర్ణం
మొక్కజొన్న	1,158.24
మినుము	25.96
పత్తి	8,087.50
వరి	1,465.30
సజ్జ	1,346.53
వేరుసెనగ	17.75
కంది	78.75
ఆముదం	3.27
కొర్రలు	4.42
నాటు పొగాకు	4.13
నువ్వులు	1.02
పచ్చపెసర	0.89
జొన్న	0.12

పొదిలి మండలం మాదాలవారిపాలెంలో దెబ్బతిన్న సజ్జ పంటను పరిశీలిస్తున్న జేడీఏ శ్రీనివాసరావు, అధికారులు

కరెంట్ బిల్లులు తగ్గాయ్!

◗ ట్రూడౌన్‌తో రూ.22.13 కోట్ల మేర లబ్ధి

◗ ఒంగోలు నగరంలోని కమ్మపాలెంకు చెందిన తిరుమలరావు ఇంట్లో 2024, ఏప్రిల్‌లో 405 యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రూడౌన్ ద్వారా యూనిట్‌కు 13 పైసలు చొప్పున నవంబరులో జారీ చేసిన బిల్లులో రూ.52.65 తగ్గించారు.

◗ స్థానిక సంతపేటకు చెందిన శంకర్ నివాసంలో 2024, ఏప్రిల్‌లో 350 యూనిట్లు విద్యుత్తు వినియోగం జరగ్గా, తాజాగా ఇచ్చిన బిల్లులో రూ.45.50 చొప్పున తగ్గింది.
– న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

విద్యుత్తు బిల్లులు పెంచబోమని.. అవసరమైతే తగ్గిస్తామని సార్వత్రిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గతంలో పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గిస్తూ వినియోగ దారులకు ఊరట కల్పించారు. ఇన్నాళ్లు 'ట్రూ అప్' బాదుడు గురించి విన్నవారు తొలిసారిగా 'ట్రూ డౌన్' ఫలాలు అందుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు నవంబరు బిల్లుల నుంచి వీటిని సర్దుబాటు చేస్తారు. జిల్లాలో ఇతర విద్యుత్తు కనెక్షన్లు కలిపి మొత్తం 13.62 లక్షలు ఉన్నాయి. వీటి ద్వారా 2024-25 సంవత్సరానికి 1,648 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. 2024, ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు అప్పట్లో జరిగిన విద్యుత్తు వినియోగం ఆధారంగా యూనిట్‌కు 13 పైసల చొప్పున నవంబరు బిల్లు నుంచి తగ్గించి ఇవ్వనున్నారు. ఇలా 12 నెలలపాటు (అక్టోబర్-2026) అమలు చేయనున్న 'ట్రూ డౌన్' ద్వారా వినియోగదారులకు రూ.22.13 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.



ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ ఎంపికలు 12న

అంజయ్యరోడ్డు (ఒంగోలు): ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని అభ్యర్థులకు ఈ నెల 12న ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ కె.రవి తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆయన సూచించారు.

కార్తిక పౌర్ణమికి భైరవకోన ముస్తాబు

కార్తిక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం భైరవకోనలోని ఆలయాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. ఇక్కడి కాలభైరవేశ్వరస్వామి, త్రిముఖ దుర్గాంబ, శ్రీశైలమల్లికార్జున లింగం తదితర గుహాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడ జరగనున్న మహా రుద్రాభిషేకానికి ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించారు. –న్యూస్‌టుడే, సీఎస్‌పురం

పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.355

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని రెండు రీజియన్ల పరిధిలోని పొగాకు వేలం కేంద్రాల్లో మంగళవారం 3,270 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎస్‌బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 6,388 బేళ్లు 1,766, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 5,574 బేళ్లు రాగా 1,504 బేళ్లు తిరస్కరించారు. పలు వేలం కేంద్రాల్లో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.355 చొప్పున పలికింది.

మార్కాపురం ప్రజల గడియారమిది!

చిత్రంలో కనిపిస్తోంది మార్కాపురం పట్టణ నడిబొడ్డున ఉన్న గడియారం స్తంభం. 1957లో రూ.3,900లతో నిర్మించి దాని పైభాగంలో నాలుగు దిక్కుల వైపు నాలుగు గడియారాలను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు బస్టాండు సైతం ఇక్కడే ఉండడంతో ఇక్కడకు వచ్చే ప్రయాణికులకు సైతం ఈ గడియార స్తంభమే సమయం సూచించేది. ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం.
–న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

విస్తృతంగా వాహన తనిఖీలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘోర రహదారి ప్రమాదాల నేపథ్యంలో జిల్లా పోలీసులు స్పందించారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, పాఠశాల/కళాశాల వాహనాలు, టిప్పర్లు, భారీ వాహనాలను నిశితంగా పరిశీలించారు. ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లలో స్పెషల్ పార్టీ పోలీసులతో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అగ్నిమాపక పరికరాలు, అత్యవసరాల ద్వారాల పనితీరు, ప్రమాదకర స్థితిలో అద్దాలు బద్దలుకొట్టేందుకు సుత్తి వంటి పరికరాలపై పరిశీలన జరిపారు. వాహనదారులు కేవలం పోలీసు తనిఖీల భయంతో కాకుండా ప్రజల ప్రాణాలు కోల్పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలను పాటించని చోదకులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

లారీలను తనిఖీ చేస్తున్న పోలీసు అధికారులు

పడితే చినుకు.. పట్టదు కునుకు

చిత్రంలో కనిపిస్తోంది మార్కాపురం పట్టణంలోని రాజీవ్‌గృహకల్ప కాలనీ. చినుకు పడితే అడుగు పెట్టలేని పరిస్థితి...కాలనీవాసులకు కంటి మీద కునుకు పట్టని దుస్థితి. తాజాగా సోమవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే ఇలా ఇళ్ల మధ్య పూర్తిగా నీరు చేరింది. నీరు ఎటూ వెళ్లేదారి లేకపోవడంతో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో కొంత మంది ఖాళీ చేసి వెళ్లిపోతుండడం గమనార్హం. –న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

మంత్రులతో చర్చలు సానుకూలం

చీమకుర్తి, న్యూస్‌టుడే: గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై విజయవాడలో మంగళవారం మంత్రులతో జరిగిన చర్చలపై పరిశ్రమల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి కుమార్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు బీఎన్.విజయ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, గనులశాఖ ముఖ్య కార్యదర్శి మీనా, డీఎంజీ చంద్ర శేఖర్ సమక్షంలో జరిగిన చర్చలకు ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల యజమానుల సంఘాల ప్రతినిధులు, ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మీటరుకు 350 అడుగులుగా ఇస్తున్న పరిమితులను 450 అడుగులకు పెంచాలని, ఎండీఎల్‌కు చెల్లించే మొత్తాలను 3 నెలల వరకు చెల్లుబాటయ్యేలా పొడిగించాలని పరిశ్రమల యజమానుల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కమిటీ ఏర్పాటు చేసి వారంలో సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ప్రభుత్వం అండగా.. పడతులకు పండగ!

న్యూస్‌టుడే, అర్ధవీడు

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో నియోజకవర్గాల వారీగా జెండర్ రిసోర్స్ సెంటర్లు (లింగ వనరుల కేంద్రాలు) ఏర్పాటు చేయనుంది. వీటిని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఆధ్వర్యంలో నిర్వహించనుంది. పొదుపు మహిళలే కేంద్రాలకు ప్రతినిధులుగా ఉంటూ మహిళా సాధికారత వైపు అడుగులు వేయ నున్నారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు సేవలందిస్తున్నారు. అక్కడ సత్ఫలితాలివ్వడంతో జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు డీఆర్‌డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

4.50 లక్షల మందికి ఉపయోగం

లింగ వనరుల కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న 45,000 డ్వాక్రా సంఘాల్లోని 4.50 లక్షల మంది పొదుపు మహిళలకు కేంద్రాలు వరంగా మారనున్నాయి. మహిళల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి గ్రామ, మండలస్థాయి ప్రత్యేక కమిటీల ప్రతినిధులుగా పొదుపు మహిళలనే నియమించనున్నారు. వీరికి డీఆర్‌డీఏ తరఫున శిక్షణనిచ్చి ప్రతి గురువారం కేంద్రాల్లో సేవ లందించనున్నారు. ఆర్థిక, సామాజిక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో కలిసి పనిచేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రం ఉండేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

పట్టాలపై లారీ.. సరిచేసేందుకు స్వారీ

ఇదేంటి రైలు పట్టాలపై లారీ నడుస్తోందనుకుంటున్నారా! ఇది... 'మొబైల్ ఫ్లాష్ రైల్ వెల్డింగ్ మెషిన్'. నూతనంగా వేసిన ట్రాక్‌పై తిరుగుతూ పట్టాల అంచులను గ్రైండింగ్ చేస్తుంది. గ్యాస్ బర్నర్‌తో కాలుస్తూ బ్రెజర్ వెల్డింగ్ ద్వారా వాటి మధ్య ఖాళీలను అతుకుతుంది. వంకర, బెండు ఉంటే సరిచేస్తుంది. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని దర్శి - పొదిలి - కనిగిరి మధ్య వేసిన కొత్త ట్రాక్‌ను సరిచేసేందుకు రైల్వే అధికారులు దీనిని తెచ్చారు. పట్టాలపై తిరుగుతూ చకచకా వెల్డింగ్ చేస్తూ వెళ్తున్న ఈ వాహనాన్ని అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.
– ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, పొదిలి

స్టార్ హాస్పిటల్స్ వైద్యనిపుణులను
ఇప్పుడు స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ & సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, ఒంగోలులో సంప్రదించగలరు
STAR HOSPITALS Expertise • Excellence • Empathy Hyderabad
డా. జ్యోత్స్న గుత్తికొండ
MBBS, MD, AB Nephrology (USA)
సీనియర్ కన్సల్టెంట్, నెఫ్రాలజీ & ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్
హెచ్.ఓ.డి - నెఫ్రాలజీ & ట్రాన్స్‌ప్లాంట్
డా. వి. అపూర్వ
MBBS, MS (General Surgery), Dr. NB Vascular Surgery
కన్సల్టెంట్ - వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జరీ
మీరు ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్నారా?
• దీర్ఘకాలిక బి పి & చక్కెర వ్యాధి ఉన్నవారు
• మూత్రపిండముల యొక్క వైఫల్యం
• దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి సమస్య
• మూత్రం ఆపుకొనలేని సమస్య
• కిడ్నీ ఇన్ఫెక్షన్
• అధికస్థాయిలో యూరియా మరియు క్రియేటినిన్ ఉన్నవారు
• దీర్ఘకాలంగా డయాలసిస్ పై ఉన్నవారు
• కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ పై రెండవ అభిప్రాయం కొరకు
మీరు ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్నారా?
• కాళ్ళ వాపులు
• రక్తనాళాలు ఉబ్బటం
• వేరికోస్ వీన్స్
• డయాబెటిక్ ఫుట్
• మానని పుండ్లు, గాయాలు
• డీప్ వీన్ థ్రాంబోసిస్
• రక్తనాళాలు చిట్లుట
• రక్తప్రసరణ నెమ్మదించడం
• రక్తనాళాలలో అవరోధం
06 నవంబరు, 2025
(ప్రతి నెల 1వ గురువారం అందుబాటులో కలరు)
ఉ॥ 10:00 - సా॥ 04:00
స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ & సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్
వేమూరి మెడికల్స్ వెనుక, సుందరయ్య భవన్ రోడ్, ఒంగోలు
అపాయింట్‌మెంట్స్ కొరకు, కాల్ చేయండి:
9063 443 707 | 9849 133 956
స్టార్ హాస్పిటల్స్: నానక్‌రామ్‌గూడ । బంజారాహిల్స్

అమృతమూర్తికి అశ్రునివాళి

కీ॥శే॥ నల్లూరి కోటేశ్వరమ్మ గారు
మరణం: 22-10-2025
ప్రేమ, ఆప్యాయతలతో అందరినీ పలకరించే మీ రూపం మా కళ్ళెదుట వుంది. మీ మాటలు మాకు వినిపిస్తూనే వున్నాయి, మీ చెరగని చిరునవ్వుతో మా మనస్సులో చిరస్థాయిగా నిలిచిన కీ॥శే॥ నల్లూరి కోటేశ్వరమ్మ గారి మరణం మాకు తీరని లోటు.. బాధాతప్త హృదయాలతో...
భర్త:- నల్లూరి వెంకటక్రిష్ణయ్య
కుమార్తెలు - అల్లుళ్ళు
గట్టమనేని లక్ష్మిజ్యోతి - ఆదినారాయణ
మేకా పుష్పలత - చంద్రశేఖరరావు (లేటు)
చదలవాడ శ్రీదేవి - వేణు
మనమరాండ్రు:- హరిచందన, హరిప్రియ, జాహ్నవిప్రియ, జీవనప్రియ
మనమడు:- ఉదయసింహ
మరియు బంధుమిత్రులు
పెద్దకర్మ:- తేది. 05.11.2025న టంగుటూరు (మం) ఎం.నిడమానూరు గ్రామంలోగల మా స్వగృహం నందు జరుగును. కావున తెలియపరచడమైనది.

(c) eenadu

జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు జ్ఞానేశ్వర్

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలెం విద్యార్థి చప్పిడి జ్ఞానేశ్వర్ ఎంపికయ్యాడు. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగే 27వ జాతీయస్థాయి సబ్ జూనియర్ ఈపీ విభాగంలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అక్కడా అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నవీన్ ఆకాంక్షించారు.

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: ఎస్పీ

బహుమతులు అందుకున్న విద్యార్థినులతో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, సిబ్బంది

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నత పౌరులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు, పోలీసు సిబ్బంది, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా వ్యాసరచన, చర్చావేదికలు నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వేడుకలో ఎస్పీ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. వ్యాసరచన విద్యార్థుల విభాగంలో వై.యూన్సీ (డీఆర్ఆర్ఎం స్కూల్, ఒంగోలు), వి.అను (వీబీవీ స్కూల్, దొనకొండ), ఐ.పూజిత (జడ్పీ హైస్కూల్, మద్రిపూడి); పోలీసు సిబ్బంది విభాగంలో రామ్మూర్తి (హెచ్‌సీ, ఒంగోలు టూటౌన్), జి.యోనా (పీసీ, స్పెషల్‌పార్టీ), ఆర్.కె.కుమార్ (హెచ్‌సీ, మద్దిపాడు); సిబ్బంది పిల్లల విభాగంలో కె.మనోజ్ఞ (అపెక్స్ హైస్కూల్, ఒంగోలు), సాయి నీహారిక (నారాయణ టెక్నో స్కూల్, ఒంగోలు), హీనా (అపెక్స్ స్కూల్, ఒంగోలు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. చర్చావేదికలో కె.అర్చన, ఎస్.చంద్రిక, జాయ్ శ్రీ (ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఒంగోలు) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు.

కార్యదర్శుల కౌన్సెలింగ్‌కు 50 మంది హాజరు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి ప్రకాశంలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు సీనియారిటీ ప్రాతిపదికన గ్రేడ్-5గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 54 మంది అర్హత పొందగా... 50 మంది హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను డీపీవో ఎం.వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.

వివరాలు పరిశీలిస్తున్న డీపీవో వెంకటేశ్వరరావు

తుపాను నష్టంపై పక్కాగా నివేదిక

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మొంథా తుపాను నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి వెంటనే పంపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖలకు చెందిన నష్టం వివరాలు సేకరించాలన్నారు. ఈ-పంట నమోదు ప్రక్రియ సైతం నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, పురపాలకశాఖకు సంబంధించి దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ఇతర వివరాలతో పాటు... మరమ్మతు ప్రతిపాదనలు పంపాలన్నారు. గ్రామాల్లో పక్కాగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఓబులేసు, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

బోగస్ హాజరు వేస్తే కఠిన చర్యలు : ఆర్జేడీ

ఎంఈవోలు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి

కంభం, న్యూస్‌టుడే : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో బోగస్ హాజరు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని తురిమెళ్ల ప్రభుత్వ, శారదా విద్యా మందిర్ ఎయిడెడ్, పెద్దనల్లకాలువ జడ్పీ ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి సిలబస్ డిసెంబర్ మొదటి వారానికి తప్పక పూర్తి చేయాలని చెప్పారు. అదే నెల మొదటి వారం నుంచి పది విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. ప్రతి రోజూ గంట పాటు అదనంగా స్టడీ అవర్ నిర్వహించాలన్నారు. ఆయా పాఠశాలల్లో దస్త్రాలు పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయాలన్నారు. బోగస్ ఎన్‌రోల్‌మెంట్‌పై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ కోసం అర్జీల పరిష్కారమే ప్రథమ విధి

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రతి రోజూ కార్యాలయానికి రాగానే 'మీ కోసం' కార్యక్రమానికి వచ్చిన అర్జీల పురోగతినే తొలిగా పరిశీలించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. 'మీ కోసం' అర్జీల పరిష్కారంపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. సమస్యలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడంతో పాటు... అర్జీదారులతో మాట్లాడే తీరు కూడా గౌరవప్రదంగా ఉండాలన్నారు. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీ, విద్య, ఆర్అండ్‌బీ శాఖలకు సంబంధించిన అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నట్లు జిల్లా నోడల్ అధికారి మాధురి... కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తున్న హనుమంతునిపాడు, పుల్లలచెరువు తహసీల్దార్లతో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. డీపీవో వెంకటేశ్వరరావు, డీఈవో కిరణ్‌కుమార్, ఆర్అండ్‌బీ ఈఈ రవినాయక్‌ను ఛాంబర్‌కు పిలిపించి అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని స్పష్టం చేశారు. సమావేశంలో సహాయ నోడల్ అధికారి కృష్ణమోహన్, పర్యవేక్షకురాలు నాగజ్యోతి పాల్గొన్నారు.

• పూర్తి సమాచారంతో డీఆర్సీకి సన్నద్ధం : ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశానికి పూర్తిస్థాయి సమాచారంతో సన్నద్ధం కావాలని కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. ఈ నెల 7న జరగనున్న సమావేశానికి సంబంధించి అన్ని శాఖల జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలపై చర్చించారు. జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

ఆలోచింపజేసిన సైన్స్ డ్రామా

• ఉత్సాహంగా జిల్లా స్థాయి పోటీలు

స్కిట్ ప్రదర్శిస్తున్న విద్యార్థినులు... ప్రతిభ చూపిన బాలికలతో విద్యాశాఖ అధికారులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యాశాఖ ఆధ్వర్యంలో పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు సందడిగా సాగాయి. 13 పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనల ద్వారా అందరినీ ఆలోచింపజేసే సందేశాలిచ్చారు. అమ్మనబ్రోలు ఏఈపీఆర్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన స్మార్ట్ అగ్రికల్చర్; ఆలకూరపాడు స్కూలు పిల్లలు ప్రదర్శించిన స్కిట్... వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. వీరిని డీఈవో ఎ.కిరణ్‌కుమార్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం, ఎస్‌సీఈఆర్‌టీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్, ఒంగోలు ఎంఈవో కిషోర్‌బాబు పాల్గొన్నారు.

ఉద్యాన ప్రాజెక్టులకు భారీ రాయితీలు

మాట్లాడుతున్న ఉద్యానశాఖ జిల్లా అధికారి గోపీచంద్

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉద్యాన పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యూనిట్లు నెలకొల్పేవారికి ప్రభుత్వం భారీ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యానశాఖ అధికారి వై.గోపీచంద్ పేర్కొన్నారు. ఆర్‌హెచ్‌టీఐ సమావేశ మందిరంలో మంగళవారం... ఉద్యాన పంటల క్లస్టర్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎగుమతి దారులు పాల్గొన్నారు. ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీల వివరాలను ఉద్యానశాఖ అధికారి తెలియజేశారు. కూరగాయలు, పండ్లతోటల్లో సాగు ఖర్చులు తగ్గించి, ఆదాయాన్ని పెంచే విధానాలను సీనియర్ శాస్త్రవేత్త ఎం.రవీంద్రబాబు వివరించారు. రాష్ట్ర హార్టీకల్చర్ మిషన్ ప్రతినిధి వై.విద్యాశంకర్ మాట్లాడుతూ... ఈ ఏడాది నుంచి క్లస్టర్ అభివృద్ధి విధానాన్ని నేషనల్ బోర్డు ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగా మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతులు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

టిప్పరు బోల్తా

ప్రమాదానికి గురైన వాహనం

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: మండలంలోని ఉప్పలపాడు స్టేజీ వద్ద మైదుకూరు-సింగరాయకొండ 167బి జాతీయ రహదారిపై టిప్పర్ బోల్తాపడిన సంఘటన మంగళవారం జరిగింది. బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు సి.ఎస్.పురం నుంచి ఉప్పలపాడు ప్రాంతానికి రెడీమిక్స్‌ని ట్యాంకర్‌లో వేసుకుని వెళుతున్న టిప్పర్ మార్గమధ్యలో ఉప్పలపాడు స్టేజీ వద్ద భైరవకోన నుంచి వేగంగా ఓ కారు దూసుకు రావడంతో టిప్పర్ డ్రైవర్ ఆ కారును తప్పించబోగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. జాతాయ రహదారి నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న టిప్పర్లు కంకర, చిప్స్, మెటల్, మట్టి తదితర వాటిని పరిమితికి మించిన లోడుతో అధిక స్పీడుతో వెళుతున్నాయని వాహనదారులు, సమీప గ్రామస్థులు చెబుతున్నారు.

విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

దర్శి, న్యూస్‌టుడే: విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన సంఘటన పట్టణ పరిధిలోని శివరాజ్‌నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివసించే మోతె అంజయ్య రగ్గులు, దుప్పట్లు అమ్ముకుని జీవిస్తున్నారు. పేదరికంలో ఉన్న అతడు తనకున్న స్థలంలో కర్రలు, ప్లాస్టిక్ పరదాలతో ఇల్లు నిర్మించుకున్నారు. కుటుంబ సభ్యులు సోమవారం శ్రీశైలం వెళ్లగా.. ఇంటిలో ఎవరూ లేరు. ఈ సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ పరదా కావడంతో మంటలు వేగంగా అంటుకుని ఇల్లు మొత్తం కాలిపోయింది. ఫ్రిజ్, కూలర్, బీరువా, ఇతర వస్తువులతో పాటు రగ్గులు అమ్మగా వచ్చిన సుమారు రూ.30 వేల నగదు అగ్నికి ఆహుతి అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 575 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.96/-.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 113, రిటైల్ లైవ్ - 135, చికెన్ విత్ స్కిన్ - 196, చికెన్ స్కిన్‌లెస్- 223

చెరువులో జారి పడి మృతి

టంగుటూరు, న్యూస్‌టుడే: చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. టంగుటూరు ముత్తరాజుపాలేనికి చెందిన మామిళ్ల చిరంజీవి (59), స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున టంగుటూరు ఊరచెరువు ట్రాక్ మీదుగా వెళ్తుండగా.. కాలుజారి చెరువులో పడిపోయాడు. ఉదయాన్నే వాకింగ్‌కు వచ్చిన గ్రామస్థులు చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలియపర్చారు. వారు వచ్చి పోస్టు మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి మృతదేహాన్ని తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు, ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

అమ్మకం గురించి ఋణగ్రహీతకు తెలియజేస్తూ 30 రోజుల ప్రకటన
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క నిబంధన 6(2)/8(6) ప్రకారం)

వీరి నుండి
ఛీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ కార్యాలయం, ఒంగోలు తరుపున SARFAESI యాక్ట్ 54/2002 క్రింద
దిగువ వారికి

విషయం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించవలసిన బకాయి మొత్తము రాబట్టుటకు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ (యాక్ట్ 54/2002) క్రింద మీకు చెందిన అస్తిని విక్రయించుట.

బ్యాంకు వారికి చెల్లించవలసిన బకాయి మొత్తములను నోటీసులో తెలిపిన నిర్ణీతకాలంలోగా చెల్లించవలసినదిగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క 13(2) సెక్షన్ క్రింద **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**, సెక్యూర్డ్ క్రెడిటార్ వారు మీకు **దిగువ తెలిపిన తేదీలలో** డిమాండ్ నోటీసును జారీచేసినారు. అయినప్పటికీ మీరు సదరు నోటీసులో సూచించిన నిర్ణీత కాలంలోగా బకాయి మొత్తము చెల్లించుటలో విఫలమైనందున సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు-2002 యొక్క 6/8వ రూలుతో కూడిన సదరు చట్టం 13(4) సెక్షన్ క్రింద స్థిర సెక్యూర్డ్ ఆస్తులను అధీకృత అధికారి **దిగువ తెలిపిన తేదీలలో** లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకున్నారు.

సెక్యూర్డ్ ఆస్తిని స్వాధీనం చేసుకున్న తరువాత కూడా మీరు బ్యాంకుకు చెల్లించవలసిన బకాయి మొత్తమును చెల్లించలేదు. అందువలన ఈ నోటీసు అందిన తేదీ నుండి 30 రోజులు తరువాత బహిరంగ ఇ-వేలం నిర్వహించుట ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దిగువ తెలిపిన ఆస్తులను విక్రయించవలసిన అవసరం ఉంటుంది. ఇ-వేలం తేదీ మరియు సమయంతో పాటు ఆస్తి యొక్క రిజర్వు ధర మరియు ఇ-వేలం నిర్వహించు సర్వీస్ ప్రొవైడర్ వివరములు మీకు విడిగా తెలియజేయబడతాయి.

కావున, అమ్మకం ప్రకటన ప్రచురణ తేదీకి ముందుగా మీరు బ్యాంకు వారికి చెల్లించవలసిన బకాయి మొత్తముతో పాటు దానిపై తదుపరి వడ్డీ, బ్యాంకు వారికి సంభవించిన ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలు చెల్లించినచో, ఆస్తి అమ్మకంపైన తదుపరి చర్యలు చేపట్టబడవు మరియు సదరు చట్టం 13(8) సెక్షన్ పరిధిలో మీ తనఖా ఆస్తులను మీరు విడిపించుకోవచ్చును.

ఋణగ్రహీతలు/సహ-పూచీదారులు/హామీదారులు మరియు షెడ్యూలు ఆస్తి వివరములు

సింగరాయకొండ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ పేరు: శ్రీ సంటాను మహాకుద్ ఫోన్ నెం. 98531 43606

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ భవానీ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొప్రయిటర్: శ్రీ కోవూరి మహేష్, తండ్రి : కోవూరి యానాదయ్య, డి నెం.392, బంగ్లావి సెంటర్, ప్రైమరీ స్కూల్ దగ్గర, సింగరాయకొండ. ప్రకాశం జిల్లా 523101. 2) శ్రీ కోవూరి మహేష్ (ప్రొప్రయిటర్), తండ్రి : కోవూరి యానాదయ్య, డి నెం.392, బంగ్లావి సెంటర్, ప్రైమరీ స్కూల్ దగ్గర, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101. 3) శ్రీమతి కోవూరి భవాని, భర్త : శ్రీ కోవూరి మహేష్, డి నెం.8-659, వాటర్ ట్యాంక్ బజార్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా- 523101. 4) శ్రీ పర్చినేని మల్లికార్జున రావు, తండ్రి : పర్చినేని పిచ్చయ్య, డి నెం.17-1-128, సింహాద్రి నగర్, కందుకూరు గ్రా & మం, SPSR నెల్లూరు-523105.
డిమాండ్ నోటీసు తేది : 13.08.2024 స్వాధీనత నోటీసు తేది : 08.11.2024
స్థిరాస్తి వివరములు: ఐటమ్ నెం.1 : SPSR నెల్లూరు జిల్లా, కందుకూరు టౌన్, కందుకూరు మున్సిపాలిటీ, ఇప్పగుంట రోడ్డు దగ్గర, సర్వే నెం.115/సి100, ప్లాట్ నెం.56 వద్ద విస్తీర్ణం 183.33 చ||గ||ులలోని ఖాళీ ఇంటి స్థలం శ్రీ కోవూరి మహేష్ గారికి చెందినది. హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.84 యొక్క స్థలం, విస్తీర్ణం 33 అ||లు, పడమర : 25 అ||ల వెడల్పు బజార్, విస్తీర్ణం 33 అ||లు, ఉత్తరం : ప్లాట్ నెం.57 యొక్క స్థలం, [illegible]

2 – 9 [illegible]

పిఎస్ఆర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ ఎమ్. శివకుమార్ రెడ్డి ఫోన్ నెం. 85538 51234

10 – 11 [illegible]

మేదరమెట్ల బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ కె. మహేష్ బాబు ఫోన్ నెం. 91609 90991

12 [illegible]

తేదీ: 04.11.2025, ప్రదేశం: ఒంగోలు సం/- ఛీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యస్‌బిఐ, మొదటి అంతస్థు, రీజనల్ బిజినెస్ ఆఫీస్, పాత తులసి రామ్ థియేటర్ దగ్గర, కర్నూల్ రోడ్, ఒంగోలు

అద్దెకు / లీజుకు భవనము కావలెను

ఒంగోలు (ప్రకాశం జిల్లా), ముంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద నుంచి 3000 చ||అ||లు విస్తీర్ణం గల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అద్దె / లీజుకు కావలెను. ప్రస్తుతం ఉన్న బ్రాంచి నుంచి రామచంద్ర మిషన్ వెళ్లే దారిలో ఒక కిలోమీటర్ దూరంలోపు కావలెను. తగినంత విద్యుత్తు, జనరేటర్ మరియు పార్కింగ్ సౌకర్యం కలిగి ఉండవలెను. ఆసక్తి గల వారు విస్తీర్ణం మరియు చదరపు అడుగుకు అద్దె రేటు తెలుపుతూ సీల్డు టెండర్లు పై అడ్రస్‌కు దాఖలు చేయగలరు. కవరు పై "నూతన బిల్డింగ్ కొరకై" అని ఉదహరించవలెను. ఎటువంటి కారణములు చూపకుండానే రద్దుపరచు అధికారము బ్యాంకునకు కలదు. ఇతర వివరములకు సంప్రదించవలసిన చిరునామా: చీఫ్ మేనేజర్ (Co & Ops), మొబైల్ నెం.9100170587,
చివరి తేది:30-11-2025 సం/- రీజనల్ మేనేజర్

Paper Publication
(Substituted Service)
FORM NO.14
{See Regulation 33(2)}

OFFICE OF THE RECOVERY OFFICER-I
DEBTS RECOVERY TRIBUNAL
(Department of Financial Services, Ministry of Finance, Government of India)
31-31-21, Narayana Bhavanam, Sai Baba Street, Dabagardens, Visakhapatnam-530020.

DEMAND NOTICE
(NOTICE UNDER SECTIONS 25 TO 28 OF THE RECOVERY OF DEBTS & BANKRUPTCY ACT, 1993 AND RULE 2 OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961)

RC/761/2019 26.09.2025

UCO Bank, VSS Towers, Kurnool Road, Near Addanki Bus Stand, Ongole, Prakasam District
Versus
M/s Indhu Motors represented By Its Prop. Mr. S. Ravi Kumar & Another

To,
(CDR-1) M/s Indhu Motors Represented By Its Prop Mr S Ravi Kumar, S/o Sri Nageswara Rao, Opp MNR Cancer Hospital, Besides ITI College, North Bye Pass Road, Ongole, Prakasam District-523001.
(CDR-2) Mr. Sudanagunta Ravi Kumar S/o Sri Nageswara Rao, H No.3-146 Mukthinutalapadu, Ongole, Prakasam District-523262.

1. This is to notify that as per the Recovery Certificate issued in pursuance of orders passed by the Presiding Officer, DEBTS RECOVERY TRIBUNAL VISHAKHAPATNAM in OA/575/2018 an amount of Rs.21,34,884.52 Ps (Rupees Twenty One Lakh Thirty Four Thousand Eight Hundred Eighty Four and Fifty Two Paise only) along with pendentellite and future interest @11.60% Compound Interest Monthly w.e.f. 09/04/2018 till realization minus Rs.8,76,000/- (As per PS memo dated: 04.02.2019) and cost has become due against you (Jointly and severally/ Fully/Limited).
2. You are hereby directed to pay the above sum within 15 days of the receipts of the notice, failing which the recovery shall be made in accordance with the Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993 and Rules there under.
3. You are hereby ordered to declare on an affidavit the particulars of your assets on or before the next date of hearing.
4. In addition to the sum aforesaid you will be liable to pay :
(a) such interest as is payable for the period commencing immediately after this notice of the execution proceedings.
(b) all costs, charges and expenses incurred in respect of the service of this notice and other process that may be taken place for recovering the certificate amount.
5. Attention is invited to Rule 16 of the Second Schedule to the Income Tax Act, 1961 which is reproduced below:

16(1) Where a notice has been served on a defaulter under Rule 2, the defaulter or his representative in interest shall not be competent to mortgage, charge, lease or otherwise deal with any property belonging to him except with the permission of the Recovery Officer, nor shall any Civil Court issue any process against such property in execution of a decree for the payment of money.
16(2) Where an attachment has been made under this Schedule, any private transfer or delivery of the property attached or of any interest therein and any payment to the defaulter of any debt, dividend or other moneys contrary to such attachment shall be void as against all claims enforceable under the attachment.

(Given under my hand and the seal of the Tribunal, Visakhapatnam on this day of 26th September 2025)
(Avasarala Anil) Recovery Officer
Debts Recovery Tribunal, Visakhapatnam

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

BUSINESS OFFER
26000 Sft Huge Shed/ Like New / 2.5 Acres land with 500 KV power for sale in APIIC Growth Center. ✆ 9533365677

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే
వివరాలకు..
97011 12824
ఒంగోలు 80087 09902
మార్కాపురం 80081 11050
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 500 Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

REAL ESTATE

FLAT FOR SALE
ఒంగోలు లాయర్‌పేటలో SBI ఎదురుగా నూతనంగా నిర్మించిన అపార్ట్‌మెంట్ 2BHK (1225 sq.ft) ఫ్లాట్ అమ్మకానికి కలదు. Ph: 91215 85925

HOUSE FOR SALE
ఒంగోలు అమరావతి నగర్ దగ్గర నార్త్ ఫేసింగ్ G+1 (1140 Sft + 1140 Sft) 18 గదుల కొత్త బిల్డింగ్ అమ్మబడును. రేట్: 90L, Negotiable. ✆ 7075855770

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచేమ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PLOT FOR SALE
ఒంగోలు సిటీ కర్నూలురోడ్డు, మారుతినగర్ 1వలైన్ SBI కాలనీలో 364 గజాలు తూర్పు ఫేస్ ఇంటి స్థలం అమ్మబడును. ✆ 8328505374, 9848234997.

JOBS
గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు క్లాసు ఇన్‌చార్జిస్, హాస్టల్ ఇన్‌ఛార్జిస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000 నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు:ఇంటర్ మరియు డిగ్రీ.వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్రదించగలరు. ✆ : 89784 80429.

ఒంగోలు మంగమూరురోడ్డులోని నారాయణ పబ్లిక్‌స్కూలు నందు పనిచేయుటకు Un Married Graduate Male వార్డెన్స్ కావలెను. ✆: 98491 83364

SECURITY GUARDS
సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. వయస్సు 20 to 45. జీతం : 22,000/- మాజీ సైనికులకు 28,000/-, 30,000/-. 10th పాస్. రూం, భో. ఫ్రీ. ✆ 9052724024

మార్కాపురం
•మార్కాపురం • గిద్దలూరు • యర్రగొండపాలెం

చిట్టి చేతుల్లో చిత్రాలు జాలువారి..!

◗ ఉత్సాహంగా 'ఈనాడు' చిత్రలేఖన పోటీలు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: వై.పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతిని 8వ తరగతి చదివే సునంద రాజు గెలుచుకోగా, ద్వితీయ బహుమతిని పి.అక్షయ (10వ తరగతి), తృతీయ బహుమతిని వి.ఎస్తేరు (7వ తరగతి) పొందారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్కే ఖాసిం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమశేఖర్, ఖాసిం వలీ తదితరులు పాల్గొన్నారు.

పొదిలి: పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి కె.శివదీపిక (9వ తరగతి), రెండో బహుమతి ఇ.మెర్లిన్ కరోలిన్ (8వ తరగతి), మూడో బహుమతి ఎస్కే షాహీన్ (10వ తరగతి) గెలుచుకున్నారు. వీరికి మార్కాపురం డిప్యూటీ డీఈవో శ్రీనివాసులరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎస్కే కరీమూన్ బీబీ, సెక్రటరీ బి.వి.రెడ్డి బహుమతులు అందజేశారు. చిత్ర లేఖనం ఉపాధ్యాయుడు జి.కాశీరత్నం పాల్గొన్నారు.

ప్రశంసాపత్రాలందిస్తున్న హెచ్ఎం ఖాసిం

పొదిలి: బహుమతులు అందజేస్తున్న డిప్యూటీ డీఈవో, ప్రధానోపాధ్యాయిని

సమస్యల పరిష్కారానికి పాదయాత్ర

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నంద్యాల జిల్లా డోన్ నుంచి అమరావతి వరకు ఈనెల 1న న్యాయవాదులు లక్ష్మిశెట్టి కృష్ణ ప్రసాద్, కె.ఈశ్వరయ్య చేపట్టిన పాదయాత్ర మంగళవారం గిద్దలూరుకు చేరుకుంది. వారికి గిద్దలూరు న్యాయవాది ఉదయగిరి మల్లికార్జునరావు, సీటూ జిల్లా నాయకుడు టి.ఆవులయ్య మద్దతు తెలిపారు.

పాదయాత్ర చేస్తున్న న్యాయవాదులు

నైతిక విలువలు అలవర్చుకోవాలి

పొదిలి, న్యూస్‌టుడే: విద్యార్థులు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు పెంపొందించుకోవాలని మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు కె.యల్లమందారెడ్డి చెప్పారు. మంగళవారం శ్రీరాఘవేంద్ర పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలు అన్న అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే ఉన్నతస్థాయికి చేరవచ్చని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల తనిఖీకి వచ్చిన డీఈవో కిరణ్‌కుమార్ మానవతా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకుని వారిని అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మారెడ్డి, డిప్యూటీ డీఈవో శ్రీనివాసులరెడ్డి, ఎంఈవో-2 నాగలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కార్తిక పౌర్ణమి ఏర్పాట్ల పరిశీలన

పొదిలి: పొదిలిలోని శ్రీపార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం జరిగే కార్తికపూజలు, జ్వాలాతోరణం ఏర్పాట్లను దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనరు పానకాల రావు పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దేవాలయం ఛైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య, పాలకమండలి సభ్యులతో పలు విషయాలపై చర్చించారు.

గిట్టుబాటు కాక.. గుట్టుగా బతకలేక..

● అరటి రైతుల నిర్వేదం

న్యూస్‌టుడే, కంభం

ఈ ఏడాది అరటి సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. గెలలు కోసే కాలంలో వానలు ప్రారంభం కావడంతో చాలామంది రైతులకు దిక్కుతోచలేదు. ఇదే సమయంలో కంభం చెరువు అలుగు పారి నీరంతా తోటల్లోకి చేరి ముంపునకు గురయ్యాయి. దీంతో తోటల్లో గెలలు కోయడం కష్టంగా మారడంతో అవి కాస్తా మాగిపోయాయి. ఈ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. కొత్తగా మొక్కలు వేసిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. వారి చేలల్లోంచి వారం రోజులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో చెట్లు కుళ్లిపోతున్నాయి. అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుకు అవతలి వైపు ఉన్న తోటల వద్దకు వెళ్లడమే గగనమైంది.

నేలకొరిగిన అరటి చెట్లు

గిట్టుబాటు ధరలు లేక..

ఈ ఏడాది అరటి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. కార్తికమాసం వచ్చినా గెలల ధరలు పెద్దగా పెరగలేదు. గెల రూ.100 నుంచి రూ. 120 వరకు మాత్రమే పలుకుతోంది. ఎకరం సాగుకు సుమారు రూ.80 వేల వరకూ పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న తోటలకు నష్ట పరిహారం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మళ్లీ వర్షాలు

త్రిపురాంతకం: ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతులపై వరుణుడు విరుచుకుపడటంతో రైతన్నలు విలవిల్లాడారు. మంగళవారం నాటి భారీవర్షంతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రహదారులు, పొలాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచే మేఘాలతో కూడిన వాతావరణం ఉండి మధ్యాహ్నం కుండపోత వర్షం పడింది. ఇప్పటికే పంటలు దెబ్బతిన్నాయని, పొలాల్లోని నీటిని తరలిస్తున్న సమయంలో మళ్లీ ముంపునకు గురయ్యాయని అన్నదాతలు వాపోతున్నారు.

త్రిపురాంతకం: రామసముద్రం వద్ద రోడ్డుపై నుంచి పొలాల్లోకి చేరుతున్న నీరు

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి

పాఠశాలలో భోజనాన్ని రుచి చూస్తున్న ఎరిక్షన్‌బాబు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మొట్ల మల్లికార్జునపురంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ప్రభుత్వం ఇచ్చిన మెనూను సక్రమంగా అమలు చేయడంలేదని విద్యార్థులు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఎరిక్షన్‌బాబుకు తెలిపారు. మంగళవారం ఆ పాఠశాలను సందర్శించిన ఆయన వసతి గృహంలో భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను వారికి విన్నవించారు. వసతి గృహం, పాఠశాలల్లో ఉన్న శుద్ధ జలకేంద్రాలు పనిచేయకపోవడంతో బోరు నీరు తాగుతున్నామన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న ఆయన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఆయన ప్రిన్సిపల్ ఆంజనేయులుకు సూచించారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు షేక్ మాబు, నాయకులు సుధాకర్‌రెడ్డి, కాశయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీటీడబ్ల్యూవో వరలక్ష్మి

విద్యతోనే సామాజిక అభ్యున్నతి

పెద్దదోర్నాల: చెంచు గిరిజనుల సాధికారతకు విద్య కీలకమని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఎల్.వరలక్ష్మి అన్నారు. స్థానిక చెంచు గిరిజన కాలనీలో మంగళవారం జరిగిన జన్ జాతీయ గౌరవ్ దివస్ 2025 వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆమె గిరిజనులను కోరారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి బాలునాయక్, ప్రధానోపాధ్యాయులు కనకయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురంలో విస్తృతంగా వాహన తనిఖీలు

మార్కాపురం: మంగళవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంతో పాటు పట్టణ శివారులోని 544-డి, 565 జాతీయ రహదారుల్లో వాహనాలు నిలిపి పత్రాలు పరిశీలించారు. సీఐ సుబ్బారావు పర్యవేక్షణలో ఎస్సైలు ప్రైవేటు బస్సులు, ట్రావెల్ బస్సులతో పాటు ఆటోలు, కార్ల చోదకుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు సైదుబాబు, అంకమ్మరావు, హరోన్, సిబ్బంది పాల్గొన్నారు.

వాహనాల తనిఖీ: కంభం, న్యూస్‌టుడే : అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు మంగళవారం తనిఖీ చేశారు. సరకుకు సంబంధించిన పత్రాలు పరిశీలించారు. అధిక వేగంతో ప్రయాణం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న సీఐ సుబ్బారావు, ఎస్సైలు

నైపుణ్య పోటీల్లో ప్రతిభ

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా స్థానిక కస్తూర్బా జూనియర్ బాలికల కళాశాలలో మంగళవారం విద్యార్థినులకు కంప్యూటర్‌పై నైపుణ్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థినులైన ఎస్.శైలజ, సీహెచ్ అనురాధ, కె.కాంతామణి, కోటేశ్వరి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తిరుమలదేవి, ఒకేషనల్ ట్రైనర్ జె.పావని ఉపాధ్యాయినులు సునంద, గురమ్మ, అంజలి, మస్తాన్‌బీ, మేరిసుజాత పాల్గొన్నారు.

చదరంగంలో సత్తా

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వి.నాగవంశీమాధవ్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయిని పి.శ్యామ్‌ప్రసన్నతాంజలి తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా ఆ నాగవంశీమాధవ్‌ను ఎంఈవో బి.మస్తాన్‌నాయక్, ఉపాధ్యాయులు నాగమ్మ, పీడీ పి.రామనాయక్, హెచ్.రామానాయక్ తదితరులు అభినందించారు.

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

పొదిలి, న్యూస్‌టుడే: పట్టణంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అందజేశారు. బాధితులకు రూ.6,65,558 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఏఎంసీ ఛైర్మన్ సయ్యద్ ఇమామ్‌సాహెబ్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

హవాల్దార్‌కు అంత్యక్రియలు

మార్కాపురం (కొమరోలు (గ్రామీణం), న్యూస్‌టుడే: సైన్యంలో విధులు నిర్వహిస్తూ ఆకస్మికంగా మృతిచెందిన హవాల్దార్‌కు పోలీసులు నివాళి అర్పించారు. ముక్కాపురంలోని చెందిన బొంత బాతేశ్వరుడు (42) రాజస్థాన్‌లోని 24వ బెటాలియన్‌లో హవాల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న విధుల్లో ఉండగా, తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఈ మేరకు మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక ఎస్సై నాగరాజు సిబ్బందితో వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నివాళులర్పిస్తున్న ఎస్సై నాగరాజు, పోలీసులు

పది పరీక్షా కేంద్రాల ఎంపిక

పొదిలి: జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం ఈ ఏడాది 183 కేంద్రాలను ఎంపిక చేయనున్నట్లు డీఈవో కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం పొదిలిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ఉండాల్సిన వసతులున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈసారి పదో తరగతి పరీక్షా హాల్ టికెట్లలో జియోట్యాగ్ కోడ్ ఉంటుందన్నారు. విద్యార్థులు ఆ కోడ్ ఆధారంగా పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చన్నారు. ఆయన వెంట డీసీఈబీ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, మార్కాపురం డిప్యూటీ డీఈవో ఎం.శ్రీనివాసులరెడ్డి, ఎంఈవో-2 నాగలక్ష్మి ఉన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

బేస్తవారపేట: బేస్తవారపేట పట్టణం, పాపాయిపల్లి తదితర గ్రామాల్లోని విద్యుత్తు పరివర్తకాల ఏబీ స్విచ్‌ల ఏర్పాటు దృష్ట్యా బుధవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సరఫరా ఉండదని ఆ శాఖ ఏఈ సన్యాసిరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

పొదిలి: మల్లవరం సబ్‌స్టేషన్ పరిధిలో ఆర్‌డీఎస్‌ఎస్ పనులు జరుగుతున్నందున బుధవారం మల్లవరం, సూదనగుంట, అన్నవరం, కుంచేపల్లి ఫీడర్లలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మోహన్‌రెడ్డి తెలిపారు.

పారదర్శకంగా జనాభా గణన

పొదిలి: జనాభా గణనలో పారదర్శకత, కచ్చితత్వం ఉండేలా నమోదు చేయాలని కనిగిరి ఆర్డీవో కేశవర్ధనరెడ్డి చెప్పారు. 2027 జనాభా లెక్కల నమోదు కోసం రాష్ట్ర స్థాయి పైలెట్ ప్రాజెక్టుగా పొదిలి నగర పంచాయతీని ఎంపిక చేశారన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా భావించే జనాభా లెక్కలు, కుల గణనను తప్పులు లేకుండా చేయాలని చెప్పారు. డిజిటల్ విధానంలో ఈసారి గణన చేయనున్నందున ప్రజలతో మాట్లాడి వివరాలు నమోదు చేయాలన్నారు. నేషనల్ ట్రైనర్ శ్రీనివాసరావు గణనపై ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్ కృష్ణారెడ్డి, పొదిలి నగర పంచాయతీ కమిషనరు కె.ఎల్.నారాయణరెడ్డి, ఎంఈవో శ్రీనివాసులరెడ్డి, ప్రధానోపాధ్యాయిని కరీమున్‌బీబీ పాల్గొన్నారు.

శిక్షణలో మాట్లాడుతున్న కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి

గండి కొట్టినా.. యంత్రాంగం మొద్దునిద్ర

యథేచ్ఛగా కాలువకు గండి కొట్టి నీళ్లను మళ్లిస్తున్నా నీటి పారుదల అధికారుల్లో స్పందన కరవైంది. వెలిగొండ ఆనకట్ట సమీపంలోని కాలువకు కొందరు వ్యక్తులు మంగళవారం గండి కొట్టారు. దీంతో అక్కడి పొలాలన్నీ నీటమునిగాయి. రహదారి పైనుంచి నీరు ప్రవహించడంతో ఆ దారిలో గ్రామాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నా యంత్రాంగం మౌనముద్ర దాల్చింది. గత్యంతరం లేక స్థానిక రైతులు తహసీల్దారు నాగార్జునరెడ్డి, ఎస్సై శివ నాంచారయ్యకు ఫిర్యాదు చేయగా.. వారు అక్కడికి వెళ్లి పరిశీలించారు. - న్యూస్‌టుడే, అర్ధవీడు

ఉమ్మడివరానికి ముంపు శాపం

మంగళవారం కురిసిన వర్షానికి త్రిపురాంతకం మండలంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కేవలం గంటపాటు కురిసిన వర్షానికే ఉమ్మడివరంలో వీధులు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో స్థానికులు ఇబ్బందుల పాలయ్యారు. -న్యూస్‌టుడే, త్రిపురాంతకం

రేటు దక్కేనా.. ఈసారైనా గట్టెక్కేనా..

పొగాకు రైతుకు నిత్యం సమరమే! నారు వేసింది మొదలు.. ధర దక్కేవరకూ క్షణక్షణం ఆందోళనే! మార్కెట్‌లో పరిస్థితులను బేరీజు వేసుకుని బిక్కుబిక్కుమంటూ స్థానిక వేలం కేంద్రానికి వస్తుంటారు. తాము తెచ్చింది కొంటారో.. లోగ్రేడ్ అని వెనక్కి తిరిగి పంపుతారోనన్న ఒత్తిడి వారిని వెంటాడుతోంది. నాణ్యత లేవంటూ దాదాపు 35 శాతం బేళ్లను కొనుగోలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో పొదిలి కేంద్రంలో ధరను గమనిస్తూ బేళ్లపై నిర్వేదంగా కూర్చున్న రైతులు. - న్యూస్‌టుడే, పొదిలి

సీఐటీయూ మహాసభలకు పిలుపు

పెద్దదోర్నాల: దర్శిలో నిర్వహించనున్న సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రఫి కోరారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 8,9 తేదీల్లో జరుగుతున్న జిల్లా 13వ మహాసభల్లో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రంగస్వామి, అరుణ్, కాశయ్య పాల్గొన్నారు.

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు

బేస్తవారపేట, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనం నడిపిన బేస్తవారపేటకు చెందిన వ్యక్తికి గిద్దలూరు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.భరత్ చంద్ర జైలుశిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు.

కరుణించమ్మా.. జగదాంబ

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: కార్తికమాసం పురస్కరించుకుని పట్టణంలోని మార్కండేశ్వరస్వామి ఆలయంలోని జగదాంబ అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సారంగాల్లోని వరద నీరు తరలింపు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో నల్లమలలో కురిసిన వర్షాలతో వచ్చిన వరద నీరు వెలిగొండ సొరంగాల్లోకి చేరింది. ఆ నీటిని బయటకు పంపే క్రమంలో ఇంజినీరింగ్ అధికారులు వరద నీటితో వచ్చిన ఇసుకమేటను పక్కకు తొలగించారు. 550, 220 హెచ్‌పీల మోటార్లతో పైపుల నుంచి నీటిని బయటకు పంపే ప్రక్రియ చేపట్టారు. వారం రోజుల్లో ఆ నీటిని బయటకు పంపిస్తామని ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు.

1,781 హెక్టార్లలో పంట నష్టం: గిద్దలూరు పట్టణం : గిద్దలూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవలి వర్షాలకు 1,781 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు సహాయ సంచాలకులు కె.రాజశ్రీ తెలిపారు. రాచర్ల, బేస్తవారపేట, గిద్దలూరు మండలాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కూలిన మట్టిమిద్దె

త్రిపురాంతకం: మేడపిలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన మట్టిమిద్దె మంగళవారం నేలకూలింది. గ్రామానికి చెందిన దూదేకుల సైదమ్మ ఇంటి పైకప్పు కూలగా ఆమెకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను త్రిపురాంతకం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఇటీవల తుపాన్ సమయంలో స్థానిక అధికారులు ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినా వినిపించుకోకుండా ఆమె అదే ఇంట్లో నివసిస్తోంది.

నీటిని మోటార్లతో బయటకు పంపుతూ...

సృజనకు వేదిక చెకుముకి

బేస్తవారపేట, న్యూస్‌టుడే: చెకుముకి ప్రతిభా పోటీలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని ఎంఈవో-1 మధుసూదన్‌రెడ్డి అన్నారు. బేస్తవారపేటలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం చెకుముకి పోటీలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఆవిష్కరించారు. నోడల్ ఆఫీసర్ రంగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మార్కాపురం పట్టణం: జేవీవీ ఆధ్వర్యంలో రెడ్డి మహిళా కళాశాలలో చెకుముకి సంబరాలను నిర్వహించారు. ప్రశ్నపత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ భారతమ్మ ఆవిష్కరించారు. వేదిక నాయకులు వై.రవికుమార్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పొదిలి: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం చెకుముకి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. జేవీవీ జిల్లా కార్యదర్శి దేవప్రసాద్, గురుస్వామి, కొండయ్య, కరీముల్లాబేగ్ తదితరులు పాల్గొన్నారు.

కొమరోలు గ్రామీణం: శాస్త్రీయ దృక్పథంతో విద్యను అభ్యసించాలని విద్యాశాఖాధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెకుముకి ప్రతిభా పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసా పత్రాలను మండల జేవీవీ అధ్యక్షుడు అబ్బూరి అల్లూరయ్య అందించారు. ఎంఈవో-2 రత్నం, జేవీవీ మండల కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎ.విశ్వరూపం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కంభం, న్యూస్‌టుడే : ప్రతిభా పరీక్షలతో విజ్ఞానం పెరుగుతుందని ఎంఈవో అబ్దుల్ సత్తార్ అన్నారు. జేవీవీ ఆధ్వర్యంలో స్థానిక బోర్డు స్కూల్‌లో చెకుముకి సంబరాలు నిర్వహించారు. సద్దాం హుస్సేన్, వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, నాగేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

రాచర్ల : స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో చెకుముకి పరీక్ష నిర్వహించారు. ఎంఈవోలు మొయినుద్దీన్, గిరిధరశర్మ, వలసాని శ్రీనివాసులు, సుధీర్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.

బేస్తవారపేట : ప్రశ్నపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎంఈవో-1 మధుసూదన్‌రెడ్డి

నిత్యం స్వైర విహారం.. బెంబేలెత్తుతున్న జనం

న్యూస్‌టుడే, మార్కాపురం :

కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తుతున్నారు. రోడ్లపై వెళుతున్న వారిని వెంటాడి గాయపరుస్తుండటంతో పిల్లలు, మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ కుక్క పట్టణంలోని 35 మందిపై దాడి చేసింది. ఇటీవల వాటి బెడద మరింత పెరిగింది. ప్రధానంగా రాజ్యలక్ష్మికాలనీ, జగదీశ్వరి సినిమా థియేటర్, విజయా థియేటర్ ప్రాంతాల్లో గ్రామ సింహాల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జవహర్‌నగర్, కళాశాల రహదారి, కోనేటి వీధి, నెహ్రూబజారు, గాంధీ బజార్, కంభం రహదారి, బ్రహ్మంగారి గుడి సమీపంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారి వెంటపడుతున్నాయి. గత నెలలో ఓ వ్యక్తి వాహనం నుంచి అదుపు తప్పి గాయపడ్డాడు. పట్టణంలోని పూలసుబ్బయ్యకాలనీ, ఎన్.ఎస్.నగర్, తోటవారి వీధిలోనూ వాటి సంచారం ఎక్కువగా ఉంది. నిత్యం కుక్కకాటు బాధితులతో అర్బన్ హెల్త్ కేంద్రం కిటకిటలాడుతోంది.

కళాశాల రోడ్డులో కుక్కల గుంపు

గ్రామాల్లోనూ..

మాల్యవంతునిపాడు, పరిసర గ్రామాల్లోనూ కుక్కల సంతతి పెరిగిపోతోందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం కనీసం ఇద్దరైనా కుక్క కాటుకు గురవుతున్నారని వారంటున్నారు. ఒక్క మాల్యవంతునిపాడులోనే ఎనభై వరకూ వీధి కుక్కలుండటంతో స్థానికులు వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తినుబండారాలతో వెళుతున్న పిల్లల వెంట పడుతున్నాయి. ఇటీవల గ్రామంలో 20 మంది వరకూ కుక్కల బారిన పడ్డారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి గురువయ్యను సంప్రదించగా.. కుక్కలను పట్టి సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. వేములకోట, కొట్టాలపల్లె, రాయవరం, పెద్దనాగులవరం, నికరంపల్లి, చింతకుంట తదితర గ్రామాల్లోనూ గ్రామ సింహాల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.

బాధితురాలు దానమ్మ

ది ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఒంగోలు
(రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య బ్యాంకు)
The Prakasam District Co-Operative Central Bank Ltd., Ongole
(State Government Partnered Bank)

గిద్దలూరు శాఖ

బంగారు ఆభరణముల వేలం ప్రకటన

ఈ క్రింద పేర్కొనబడిన ఖాతాదారులు మా బ్యాంకు బ్రాంచి నందు బంగారు ఆభరణములు తాకట్టుపెట్టి రుణము పొంది గడువు తీరిన తదుపరి ఎన్ని నోటీసులు పంపిననూ తమ బాకీలు చెల్లించియుండలేదు. కావునా తేది 05.12.2025 (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు మా బ్రాంచి ఆవరణలో బంగారు ఆభరణములు బహిరంగ వేలం వేయబడును .కావునా వేలంలో పాల్గొనదలచిన వారు ధరావత్తు క్రింద రూ. 10,000/- తేది 05.12.2025 (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల లోపు బ్రాంచినందు చెల్లించవలయును. నోటీసు అందనివారు మరణించిన బాకీదారుల చట్టపరమైన వారసులు (Legal Heirs) ఈ పత్రికా నోటీసు తుది నోటీసుగా భావించవలసినదిగా కోరుచున్నాం. ఈ వేలం రద్దు చేయుటకు మరియు వాయిదా వేయుటకు బ్యాంకు వారికి పూర్తి అధికారం కలదు.

వ. నెం.	రుణ ఖాతా సంఖ్య	ఖాతాదారుని పేరు	భర్త/తండ్రి పేరు	గ్రామం	చెల్లించవలసిన మొత్తం
1.	206001473963 (Dol 18.09.2024)	షేక్ కమ్రూన్	ఇస్మాయిల్	రజకవీధి, గిద్దలూరు	1,18,156/- (As On)

● షరతులు వర్తిస్తాయి. పూర్తి నియమ నిబంధనల కొరకు బ్రాంచి నందు సంప్రదించగలరు.

సం/- బ్రాంచి మేనేజర్

(c) eenadu

కనిగిరి
•కనిగిరి •దర్శి •కొండపి

పోటీ పరీక్షలతో సృజనాత్మకత వెలికితీత

కొండపి గ్రామీణం: పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయవచ్చని ఒంగోలు ఉప విద్యా శాఖ అధికారి చంద్రమౌళేశ్వర్ తెలిపారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నియోజక వర్గ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ముందుగా వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం వారికి క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేశారు. మొదటి స్థానం ఎస్.శ్రీవర్షిణి(సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం), ద్వితీయ ఎం.జాహ్నవి (గురుకుల పాఠశాల కొండపి), తృతీయ ఎస్.పవన్‌కుమార్(జరుగుమల్లి జడ్పీ ఉన్నత పాఠశాల)లకు బహుమతులు అందజేశారు. సర్పంచి సుశీల, రామయ్యచౌదరి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పొగాకు గరిష్ఠ ధర రూ.355

టంగుటూరు, న్యూస్‌టుడే: టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం 316 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. కె.ఉప్పలపాడుకు చెందిన రైతులు 1,003 బేళ్లను తీసుకురాగా.. 687 బేళ్లను కొనుగోలు చేశారు. కిలో గరిష్ఠ ధర రూ.355, కనిష్ఠ ధర రూ.60, సరాసరి ధర రూ.197 పలికిందని వేలం కేంద్ర నిర్వహణాధికారి ఆట్లూరి శ్రీనివాసరావు తెలిపారు.

❖ కొండపి గ్రామీణం: కొండపి వేలం కేంద్రంలో మంగళవారం 313 బేళ్లను తిరస్కరించినట్లు నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. బోర్డు పరిధిలోని ముప్పవరం, పోకవరం గ్రామాలకు చెందిన రైతులు 1,155 బేళ్లను అమ్మకానికి తీసుకొచ్చారు. అందులో 842 కొనుగోలు చేశారు. మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించారు. కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.355, కనిష్ఠ ధర రూ.60 పలికిందన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న చాకిరాల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు

ఇష్టమైన పర్వం.. ఆకట్టుకున్న చిత్రం

కనిగిరి, న్యూస్‌టుడే: మండలంలోని చాకిరాల జడ్పీ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీల్లో జి.శ్రావణి, షేక్ పాజియా, ఎం.వర్షిణిలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. వీరికి ప్రధానోపాధ్యాయులు టి.పెద్దిరెడ్డి, ఉపాధ్యాయులు బి.వెంకటరామయ్య, పి.సుశీల, ఎం.శంకర్‌రెడ్డి, పి.శ్రీనివాసులు, టి.రమణారెడ్డి, కె.రవికిరణ్, సీహెచ్ లక్ష్మీనారాయణ, బి.మల్లీశ్వరి, టి.లీలాకుమారి తదితరులు బహుమతులు అందజేశారు.

❖ సింగరాయకొండ గ్రామీణం: మండలంలోని మూలగుంటపాడు గాయత్రీ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి అందాలు అనే అంశంపై ఎంతో ఆకర్షణీయమైన చిత్రాలు గీశారు. వీరిలో ప్రతిభ చూపిన టి.సింధువర్షిణి, ఎస్.నిత్యసాయి, ఎస్.భాస్కర్‌లకు కళాశాల ఛైర్మన్ రామకృష్ణ, అధ్యాపకులు పి.సురేష్, మాధవరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

బహుమతులు అందుకున్న విద్యార్థులతో గాయత్రీ జూనియర్ కళాశాల ఛైర్మన్ రామకృష్ణ, అధ్యాపకులు

రామయ్యకు ముత్యాల కిరీటం సమర్పణ

ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఉత్సవ మూర్తికి కనిగిరికి చెందిన జె.రామప్రసాద్, వైష్ణవి దంపతులు ముత్యాల కిరీటాన్ని మంగళవారం బహూకరించారు. తమిళనాడులోని కుంభకోణంలో ముత్యపు రాళ్లతో ఆకర్షణీయంగా తయారు చేయించిన మకుటాన్ని రామయ్య క్షేత్రానికి తీసుకొచ్చారు. ఆలయ సిబ్బంది, అర్చకులు కానుకగా స్వీకరించారు. ఈ ఆభరణం విలువ రూ.లక్ష ఉంటుందని దాతలు తెలిపారు. కిరీటాన్ని అందజేసిన రామయ్య భక్తులకు ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వచనం అందించారు.

దుకాణాలకు రూ. 20 వేల జరిమానా

కనిగిరి, న్యూస్‌టుడే: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు దుకాణాలు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించారు. 20 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని రూ.20 వేలు జరిమానా విధించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాయబ్ రసూల్, సెక్రటరీలు పాల్గొన్నారు.

పెరటి పంట.. వారింట వంట!

న్యూస్‌టుడే, కనిగిరి

ఇంటి పెరడు, మిద్దెలు, ఆవరణలోని ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ కొందరు కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. సేంద్రియ విధానాల్లో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధిస్తూ వాటినే నిత్యం ఆహారంగా ఉపయోగిస్తున్నారు. కనిగిరి పట్టణానికి చెందిన పలువురు మహిళల స్వయం'కృషి'ని తెలుసుకుందామిప్పుడు.

తోటలోనివే వినియోగిస్తాం

పదేళ్లుగా ఇంటి పెరట్లో కూరగాయలు పండించడం అలవాటు చేసుకున్నాం. పొట్ల, వంగ, బీర, కాకర, చిక్కుడుతోపాటు, ఆకుకూరలు సాగు చేస్తున్నాం. వీటినే ఇంటి వంటకు వినియోగిస్తాం. నిత్యం పరిశీలించి చీడపీడలు ఆశించకుండా దృష్టి సారిస్తున్నాం. అరటి, జామ, బత్తాయి ఫలాలు పండిస్తూ బంధువులు, స్నేహితులకు అందిస్తున్నాం. కొద్ది సేపు పెరట్లో పచ్చని మొక్కల మధ్య గడిపితే ఎంతో సంతోషంగా ఉంటుంది. - కె.వి.రమణమ్మ

సొంతంగానే ఎరువుల తయారీ

ఇంట్లో నిత్యం పోగయ్యే వ్యర్థాలతో వర్మీకంపోస్టు తయారు చేస్తాం. తొట్టిలో తడి చెత్త వేసి పక్కబెడితే 40 రోజుల తర్వాత సేంద్రియ ఎరువుగా మారుతుంది. దీన్ని మా పెరట్లో పెరిగే పూలు, కూరగాయలు, ఇతర మొక్కలకు వేస్తాం. ఆకు కూరల మొక్కలు సైతం పెంచుతున్నాం. పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇలా పండిన వాటిని స్నేహితులకు ఇస్తుంటాం. - ఎం.శాంతమ్మ

ఇంటి చుట్టూ మొక్కలే

మా ఇంటి చుట్టూ అనేక మొక్కలున్నాయి. వాటర్ యాపిల్, జామ, మామిడి, అరటి వంటి పండ్ల మొక్కలు పెంచాం. వీటితో పాటు బెండ, దొండ, బీర, కాకర, చిక్కుడు, ఆకుకూరలు సైతం సాగు చేస్తున్నాం. వీటిని ప్రకృతి వ్యవసాయ విధానంలోనే పండిస్తాం. మా వంటకు బయట నుంచి అసలు కొనే ప్రసక్తి లేదు. మా ఇంటిలో పండినవే రోజూ ఆహారంగా తీసుకుంటాం. - గోవిందమ్మ

శ్రమ అనుకోవద్దు

ఐదు సెంట్ల స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాను. వాటి ఫలాలను ఇతరులకు ఉచితంగా పంపుతాం. మార్కెట్లో విక్రయించే ఆకు కూరలు, కూరగాయలు అధికంగా రసాయన ఎరువులు వినియోగించి పండించినవే. శ్రమ అనుకోకుండా పెరట్లో పండించిన కూరగాయలను, ఆకు కూరలను వినియోగిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. - ఎస్.సుబ్బమ్మ

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దర్శి: పట్టణంలో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ సచ్చిన్‌కుమార్ తెలిపారు. ❖ కనిగిరి: పట్టణంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కందుకూరు రోడ్డు, చెప్పులు బజారు, నక్కల తిప్ప, గార్లపేట బస్టాండ్, క్లబ్ రోడ్డు, ఇందిరాకాలనీ, సాయిబాబా దేవస్థానం, ఎంపీడీవో ఆఫీస్ రోడ్డు, కాస్మోపాలిటన్ క్లబ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపి వేయనున్నట్లు ఏఈ పవన్‌కుమార్ తెలిపారు. ❖ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కొత్తూరు, మాచవరం, ఎన్.గొల్లపల్లి, చాకిరాల, సల్లాస్‌పురం, లింగారెడ్డిపల్లి, కొత్తపల్లిలో అంతరాయం కలుగుతుందని ఏఈ నవీన్ తెలిపారు.

సమస్యల పరిష్కారానికి కృషి

దొనకొండ, న్యూస్‌టుడే: దొనకొండ రైల్వే స్టేషన్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జడ్‌ఆర్‌యూసీసీ సభ్యురాలు శిద్దా సూర్యకుమారి తెలిపారు. దొనకొండ రైల్వేస్టేషన్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఇక్కడ ఆగని రైళ్లు ఉంటే ఆపేందుకు కృషి చేస్తామన్నారు. స్టేషన్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, వంతెన, వేచి ఉండే గదులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆమెకు వివరించారు. అమృత్ భారత్ పనులు ఆగి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు పట్టించుకున్న వారే లేరని తెలిపారు.

తెదేపా బలోపేతానికి సమష్టి కృషి

కనిగిరి, న్యూస్‌టుడే: అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక అమరావతి మైదానంలో తెదేపా అనుబంధ సంఘాల కమిటీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎంపికైన వారు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడాలన్నారు. ఎస్టీ విభాగం అధ్యక్షుడు జయంపు గోపాల్, కల్చరల్ సెల్ అధ్యక్షుడు షేక్ గయాజ్ బాషాలను అభినందించారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, నాయకులు మనోహరరావు, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు.

పార్టీ అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులను అభినందిస్తున్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

* అర్జీల పరిష్కారంలో ఆలస్యం తగదు..

అన్ని శాఖల అధికార్లు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆదేశించారు. స్థానిక అమరావతి మైదానంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిష్కరించగలిగే అర్జీల విషయంలో ఆలస్యం చేయవద్దన్నారు. చేయలేని అర్జీల విషయంలో స్పష్టంగా వివరించి ప్రజలకు తెలియపర్చాలన్నారు. చెరువు కట్టలు లీకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, జలవనులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యాశాఖ, హౌసింగ్, ఆర్టీసీ, విద్యుత్తు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

టంగుటూరు: జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు టంగుటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో అండర్-14 విభాగంలో డివిజనల్ స్థాయి పోటీలను నిర్వహించారు. ఇందులో టంగుటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన కుందేటి కార్తీక్, టి.శశిరేఖ ప్రతిభ చూపారు. వారిని ప్రధానోపాధ్యాయురాలు తులసీప్రభ, పీడీ అరుణ అభినందించారు.

❖ పీసీపల్లి: మండలంలోని పెదఇర్లపాడుకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సుభాన్‌బాషా తెలిపారు. ఈ నెల 3న కనిగిరిలో జరిగిన అండర్ 14, అండర్ 17 విభాగాల్లో ఖోఖో, కబడ్డీ పోటీల్లో 11 మంది క్రీడాకారులు ప్రతిభ చాటారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో క్రీడాకారులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఆర్డీవో లక్ష్మీప్రసన్న

కొలిక్కిరాని స్థల వివాదం

టంగుటూరు, న్యూస్‌టుడే: మండలంలోని కాకుటూరిపాలెంలో ఇరువర్గాల మధ్య స్థల వివాదం రసాభాసగా మారింది. గ్రామంలో అంబేడ్కర్ సభా ప్రాంగణ స్థలంలో ప్రహరీ, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, రోడ్డు నిర్మాణంలో తలెత్తిన వివాదంపై మంగళవారం ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడారు. అనంతరం వివాదాస్పద ప్రాంతాన్ని సందర్శించి 30 అడుగుల రోడ్డు నిర్మాణానికి ఇరుపెద్దలను ఒప్పించారు. దీంతో సాయంత్రం గ్రామంలో రోడ్డు మార్కింగ్ తీసేందుకు వెళ్లిన అధికారుకు ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. తమ పట్టా స్థలాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో మరోమారు తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడినా సమస్య పరిష్కారం ఎటూ తేలలేదు.

మేమున్నాం.. మీకు తోడుగా

కనిగిరి : 8008574114, (10 AM TO 1 PM)
దర్శి: 9848 671678, కొండపి: 96424 56296

?: జరుగుమల్లి మండలం బిట్రగుంటలో చాలా కాలంగా పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో గ్రామంలోని మురుగు కాలువలు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువల్లో నీరు మరింత ఎక్కువై దోమలు వ్యాపిస్తున్నాయి. -కోటయ్య, స్థానికుడు

✓: త్వరలో కాలువలు శుభ్రం చేయించి, దోమల నివారణకు చర్యలు చేపడతాం. - షఫీ, పంచాయతీ కార్యదర్శి

?: హనుమంతునిపాడు మండలం రసీదుపురం పంచాయతీలో ఏర్పాటుచేసిన ఇంటింటి కొళాయిల పైపులు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో పైవీధులకు నీరు చేరడం లేదు. - గుంటి సాధు, గ్రామస్థుడు

✓: సర్పంచి, పంచాయతీ కార్యదర్శికి సూచనలిచ్చి వెంటనే మరమ్మతులు చేయిస్తాం. -శ్రీకాంత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

?: మర్రిపూడి మండలం గంగపాలెం బీసీ కాలనీలో వీధి దీపాలు మరమ్మతులకు గురికావడంతో రాత్రి పూట చీకట్లో తిరగాల్సి వస్తోంది. -శ్రీనువాసులు, స్థానికుడు

✓: విద్యుత్తు సిబ్బందిని పంపి వెంటనే మరమ్మతులు చేయిస్తాం. -నాయుడు, పంచాయతీ కార్యదర్శి

-న్యూస్‌టుడే, జరుగుమల్లి, హనుమంతునిపాడు, మర్రిపూడి

రహదారి ఇలా.. రాకపోకలెలా?

తాళ్లూరు మండలం రజానగరం నుంచి తాళ్లూరు వైపు (వెంకట్రామయ్య తిరునాళ్ల వైపు నుంచి) వచ్చే ప్రధాన రహదారి ఇది. మొత్తం గోతులమయమైంది. గత తెదేపా ప్రభుత్వంలో అప్పటి రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు చొరవతో పక్కాగా అభివృద్ధి పర్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ రోడ్డు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. అటువైపుగా వందలాది మంది రైతులు సేద్యం పనుల కోసం రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలోనే రహదారికి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. -న్యూస్‌టుడే, తాళ్లూరు

ప్రమాదకరంగా పరివర్తకం

మండల కేంద్రమైన జరుగుమల్లి పశువుల ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కనే ఎలాంటి రక్షణ లేకుండా ఏర్పాటుచేసిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దాని కిందే పచ్చగడ్డి దట్టంగా పెరగడంతో పశువులు అటువైపు వెళ్తున్నాయి. దీనిపై విద్యుత్తు శాఖ ఏఈ హర్షిద్‌ను వివరణ కోరగా.. ట్రాన్స్‌ఫార్మర్ కింద ఉన్న పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించి, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. -న్యూస్‌టుడే, జరుగుమల్లి

వాన ఆగినా.. ముంపు వీడలే!

దర్శి పట్టణంలో తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో కుంటలను తలపించేలా ఉన్న వాననీటితో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దంకి రోడ్డులోని అయ్యప్ప ఆలయం పక్కన, ఆటో నగర్ సమీపంలో ఇలాంటి నీటి మడుగులు అధికంగా ఉండటంతో రాకపోకలకు స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇదే ప్రాంతంలో ఒక ప్రైవేట్ పాఠశాలకు వచ్చే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చిత్రం ఆటోనగర్‌లోనిది. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా.. నీటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -న్యూస్‌టుడే, దర్శి

నిర్వహణ కేంద్రం.. నిరుపయోగం

కనిగిరి మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో 18వ స్థానం సాధించింది. రోజు వారీ చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ, కాలువల శుభ్రత తదితర అంశాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. పట్టణంలోని గార్లపేట రోడ్డులో తడి, పొడి చెత్త వేరుచేసే గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్(జీటీఎస్) నాలుగేళ్ల క్రితం రూ.52 లక్షలతో నిర్మించారు. నేటికీ ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగానే మిగిలింది. ఈ విషయమై మున్సిపల్ ఏఈఈ మాధవరావును వివరణ కోరగా త్వరలో వినియోగించుకుంటామని తెలిపారు. -న్యూస్‌టుడే, కనిగిరి

కుంగిన వారధి పరిశీలన

దొనకొండ: మండలంలోని దేశిరెడ్డిపల్లె సమీపంలోని సాగర్ కాలువపై ఉన్న కూలిన వారధిని తహసీల్దార్ రమాదేవి మంగళవారం పరిశీలించారు. 'ఈనాడు' ప్రధాన పత్రికలో గత నెల 31న 'కుంగిన వారధి.. దాటే దారేది?' శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనంపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు వెంటనే పరిశీలించి ప్రజల ఇబ్బందులు విచారించి నివేదిక పంపాలని ఆదేశించారు. దీంతో ఆమె వెళ్లి రైతులతో మాట్లాడారు. వెంటనే వారధి నిర్మించాలని లేకుంటే రైతులు ఇబ్బందులు పడటంతో పాటు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆమెకు తెలిపారు. దీనిపై ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి నివేదిక పంపనున్నట్లు ఆమె చెప్పారు.

ప్రశ్నించేతత్వం అలవర్చాలి

తాళ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని తూర్పుగంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్సు సంబరాలను ప్రధానోపాధ్యాయుడు వైఎస్సార్కే.ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంఈవో జి.సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం అలవాటు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులపై ఉందన్నారు. సైన్సుపట్ల పిల్లలు ఆసక్తిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలన్నారు. జేవీవీ నాయకుడు కె.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

❖ పీసీపల్లి: మండలస్థాయిలో మంగళవారం పీసీపల్లిలో జరిగిన చెకుముకి ప్రతిభ పరీక్షలో పెదఇర్లపాడు పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి ప్రథమస్థాయిలో నిలిచారు. వీరికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

❖ సి.ఎస్.పురం: ప్రతిభా పరీక్షలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని ఎంఈవో రాజాల కొండారెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక సైన్స్ సంబరాల్లో భాగంగా మండల స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్ష మంగళవారం జరిగింది. అంబవరం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆర్.సిద్ధిక్, వి.సంతోష్, పి.వి.గిరీష్ ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో శీలంవారిపల్లి, పెదరాజుపాలెం ఉన్నత పాఠశాలలు నిలిచాయి. వీరికి ఆర్‌కేపల్లికి చెందిన బుసిరెడ్డి మాల్యాద్రి బహుమతులు అందజేశారు.

మాక్ అసెంబ్లీకి మారెళ్ల విద్యార్థిని

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు సోమవారం దర్శి బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఇందులో మారెళ్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని కె.శ్రవణసాయి ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. ఈ నెల 24 నుంచి 26 వరకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి అర్హత పొందినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఎస్ఎంసీ ఛైర్మన్ పి.యల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆ బాలికను ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.

స్వదేశీ వస్తువులనే వినియోగిద్దాం

కనిగిరిలో ప్రచారం చేస్తున్న భాజపా నాయకులు

కనిగిరి, న్యూస్‌టుడే: స్వదేశీ వస్తువులను వినియోగించి దేశాభివృద్ధికి పాటుపడదామని భాజపా నాయకుడు నాగేంద్రయాదవ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. విదేశీ వస్తువుల మోజులో పడకుండా మన దేశంలో తయారైన వాటినే వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయపాటి అజయ్, కార్యదర్శి వెంకట్, పట్టణ అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకులు మస్తానయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు

జాగ్రత్తలపై ఈవో వంశీకృష్ణారెడ్డికి సూచనలిస్తున్న జిల్లా దేవాదాయ శాఖ అధికారి పానకాలరావు

సి.ఎస్.పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రం భైరవకోనకు కార్తిక పౌర్ణమి సందర్భంగా వచ్చే భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎం.పానకాలరావు సూచించారు. మంగళవారం ఆయన ఈ క్షేత్రాన్ని సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు. మహా రుద్రాభిషేకం నిర్వహించే ప్రదేశం, భక్తుల క్యూలైన్లు, జలపాతం వద్ద పరిసరాలను గమనించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో వంశీకృష్ణారెడ్డికి సూచించారు. కందుకూరు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై ఎం.వెంకటేశ్వర నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

❖ పామూరు: స్థానిక భుజంగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చూసిన క్యూలైన్లను ఆలయ కార్యనిర్వహణాధికారి గిరిరాజు నరసింహబాబు, ఎస్సై కిషోర్‌బాబు మంగళవారం పరిశీలించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పాతబడి.. వసతులు కొరవడి!

న్యూస్‌టుడే, టంగుటూరు

❖ టంగుటూరు మండలం తాళ్లపాలెం ప్రాథమిక పాఠశాలను 25 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇక్కడ 9 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కటే తరగతి గది. ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కొద్దినెలల క్రితం భవనం పెచ్చులు ఓ విద్యార్థినిపై పడి స్వల్పగాయాలతో బయటపడింది.

❖ టంగుటూరు శివారు బాపూజీ కాలనీలోని పాఠశాల స్లాబు దెబ్బతిని వర్షానికి ఉరుస్తుంది. పగుళ్లు ఏర్పడి తరచూ పెచ్చులూడుతున్నాయి. కొద్దినెలల క్రితం స్లాబుకి మరమ్మతులు చేయించారు. అయినా సమస్య తీరలేదు. దీంతో భవనం ఆరుబయట చదువు చెబుతూ.. సమీపంలోని రచ్చబండపై భోజనం అందిస్తున్నారు.

❖ పాతికేళ్ల కిందట నిర్మించిన భవనాలే ఎక్కువ..

టంగుటూరు మండలంలో 56 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 190 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీటిలో అనంతవరం హెచ్, కారుమంచి సీఈ, కొణిజేడు హెచ్, టంగుటూరు బాపూజీకాలనీ, తాళ్లపాలెం పాఠశాలల భవనాలు పాతికేళ్ల కిందట నిర్మించినవే. ప్రస్తుతం అవన్నీ శిథిలావస్థకు చేరాయి. గోడలు పగుళ్లు ఏర్పడి, స్లాబులు దెబ్బతిని ఇనుపచువ్వలు బయటకొచ్చాయి. వర్షాలు కురిసినప్పుడు భవనాలు చెమ్మెక్కి నీరు కారుతోంది. తాళ్లపాలెంలో ఒక్కటే భవనం ఉండడంతో సామగ్రి పెట్టేందుకు ఇబ్బందిగా మారింది. తలుపులు, కిటికీలు తీయలేని పరిస్థితి. బాపూజీ కాలనీ పాఠశాలలో ఇటీవల కురిసిన వర్షానికి గదుల్లో కూర్చునేందుకు వీలులేకుండా నీరు కారిపోయింది. భవనం ప్రమాదకరంగా ఉందని సమీపంలోని రచ్చబండపై పాఠాలు బోధిస్తూ.. అక్కడే పిల్లలకు భోజనం అందిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులు నిర్వహించేందుకు భయాందోళన చెందుతున్నారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారి ఆనందరావును వివరణ కోరగా.. మండలంలో ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి ఉన్నతాధికారులకు వివరాలు పంపించామన్నారు. ప్రమాదకరంగా ఉన్న చోట విద్యార్థులను సురక్షిత ప్రాంతాల్లో బోధన చేయించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

టంగుటూరు మండలం తాళ్లపాలెంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం

గోడలకు పగుళ్లు

నగదు లావాదేవీలపై అప్రమత్తత అవసరం

దర్శి, న్యూస్‌టుడే: సైబర్ నేరాలు పెరుగుతున్నందున రికవరీ, ఏఈపీఎస్ ఏజెంట్లు ప్రజలు నష్టపోకుండా సేవలందించాలని డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. స్థానిక పీజీఎన్ కాంప్లెక్స్‌లో మంగళవారం దర్శి సబ్‌డివిజన్ పరిధిలోని రికవరీ, ఆధార్‌తో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ నగదు లావాదేవీల సమయంలో పూర్తి వివరాలు తీసుకుని ప్రజలకు సొమ్ములు ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. దర్శి, పొదిలి, త్రిపురాంతకం సీఐలు రామారావు, రాజేష్, హసన్, సిబ్బంది పాల్గొన్నారు.

ఒరిజినల్ లింకు డాక్యుమెంట్స్ పోయినవి

వల్లపనేని అమరేశ్వర్ తండ్రి మురళీక్రిష్ణ, బెల్లంకొండవారిపాలెం గ్రామం, తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా వారికి చెందిన దర్శి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ నెంబరు 1388/2007గా రిజిస్టర్ కాబడి బెల్లంకొండవారిపాలెం గ్రామ సర్వే నెంబరు 16/2, 26/2లలో ఎ 10.69 సెంట్లు లేక 4.316 హెక్టార్ల భూమికి సంబంధించిన మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన దారపనేని రజని, W/o శివశంకర్ పేరు మీదున్న ఒరిజినల్ లింకు డాక్యుమెంట్స్ బెల్లంకొండవారిపాలెం గ్రామం నుండి తూర్పు గంగవరం బైక్‌పై వెళ్ళుచుండగా మార్గమధ్యలో పోయినవి. వెదికిననూ దొరకలేదు. ఎవరికైనా దొరికిన యెడల ఈ క్రింది సెల్ నెంబరుకు తెలియజేయగలరు. తగిన పారితోషికం ఇవ్వబడును.

సెల్: 97043 83278

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

భక్తులూ.. జరభద్రం!

● సముద్ర స్నానాలకు వచ్చేవారికి పోలీసుల సూచన

తీరంలో పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్సై సుధాకర్

కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున... కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం, ఈతముక్కల, మడనూరు బీచ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేకువ జాము నుంచే భక్తుల రాక ప్రారంభం కానున్నందున మంగళవారం రాత్రి నుంచే ఆయా ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. సీఐ, నలుగురు ఎస్సైలు, 15 మంది మెరైన్, 40 మంది పోలీసు సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలతో వచ్చే వారు, పెద్దలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఏర్పాట్లు ఇలా... : ● అల్పపీడన ప్రభావం ఉన్నందున భక్తులకు సూచనలు చేసేందుకు, హెచ్చరికలు జారీ చేసేందుకు మైక్‌లు సిద్ధం చేశారు. ● అత్యవసరమైన సమయంలో సేవలందించేందుకు వీలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ● తీరం వెంబడి నూతనంగా విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. వ్యర్థాలు తొలగించి శుభ్రం చేయించారు. **- న్యూస్‌టుడే, కొత్తపట్నం**

పన్ను చెల్లింపులకు డిజిటల్ విధానం

కరపత్రాలు పంపిణీ చేస్తున్న అధికారులు

ఒంగోలు కలెక్టరేట్: గ్రామాల్లో ఇంటి పన్నుల చెల్లింపునకు డిజిటల్ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను కలెక్టర్ పి.రాజాబాబు మంగళవారం ఆవిష్కరించారు. ఇంటిపన్ను చెల్లింపు విధానంలో పారదర్శకత, వేగం, కచ్చితత్వాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. ● **కొత్తపట్నం:** గమళ్లపాలెంలో పన్ను వసూళ్ల తీరును డీపీవో వెంకటేశ్వరరావు పరిశీలించారు. పన్నుల చెల్లింపుతోనే పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమవుతాయని... ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీడీవో శ్రీకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో వేణుగోపాల కృష్ణమూర్తి, కార్యదర్శి బాలాజీనాథ్ పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో 'ఆడియో మెట్రి' సేవలు

ఆడియో మెట్రీ గదిని ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వినికిడి లోపంతో బాధపడుతున్న వారిని పరీక్షించేందుకు జీజీహెచ్‌లో అధునాతన పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆడియో మెట్రి గదిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మంగళవారం ప్రారంభించారు. మెట్రి రూమ్‌తో పాటు ఓటో ఎకాస్టిక్ మెషిన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నవారిని ఇట్టే పరీక్షించి అవసరమైన చికిత్స అందించేందుకు వీలుకలిగిందన్నారు. సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్‌కుమార్, ఏవో అద్దయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్, ఈఎన్‌టీ విభాగాధిపతి ప్రభాకర్, ఆర్ఎంవో మాధవీలత పాల్గొన్నారు.

పాఠశాలల పరిశీలన

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల సన్నద్ధతలో భాగంగా... సీపీఎస్, నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అనువుగా ఉన్నదీ లేనిదీ చూశారు. జిల్లా కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖాధికారులు డి.వి.నరసింహారావు, కె.శివాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం నిర్వహణ తీరును పరిశీలిస్తున్న డీఈవో కిరణ్‌కుమార్

మద్యం సీసాల స్వాధీనం

మద్దిపాడు, న్యూస్‌టుడే: గుండ్లాపల్లిలో గొలుసు దుకాణం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి ఎస్సై వెంకటసూర్య మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కొప్పోలు ప్రవీణ్ అనే వ్యక్తిని గుర్తించి 11 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మృతదేహం వివరాలు లభ్యం

మద్దిపాడు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని మృతదేహం వివరాలు లభ్యమైనట్లు మద్దిపాడు పోలీసులు తెలిపారు. అద్దంకి పట్టణం భాగ్యనగర్ రెండో లైన్‌కు చెందిన మాచాబత్తిన వెంకట నాగ బ్రహ్మారావు (61)... కెనరా బ్యాంకు విశ్రాంత ఉద్యోగి. మద్దిపాడు - నందిపాడు గ్రామాల మధ్య గుండ్లకమ్మ ఒడ్డున ఉన్న పొలాల్లో ఆయన మృతదేహం లభ్యమైంది. తొలుత వివరాలు తెలియరాలేదు. ఒంగోలు రిమ్స్ మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుటుంబీకులు గుర్తించారు. పోస్టుమార్టమ్ అనంతరం వారికి అప్పగించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: **ఒంగోలు నగరం**: చంద్రయ్యనగర్ అయిదో లైన్ మసీదు వీదిలో రెండు దీపాలు వెలగడం లేదు. **- ఖాదర్‌బాషా**

?: **ఒంగోలు నగరం:** సమతానగర్ అయిదో లైన్ తూర్పు వైపున పాత విద్యుత్తు స్తంభాలు తొలగించి కొత్తవి వేశారు. తొలగించిన వీధి దీపాలను మాత్రం మళ్లీ అమర్చలేదు. **- శేషంరాజు**

✓: చంద్రయ్య నగర్‌కు బుధవారమే సిబ్బందిని పంపి సమస్య పరిష్కరిస్తాం. సమతానగర్‌లో రెండు రోజుల్లో దీపాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. **- ఐసయ్య, మున్సిపల్ ఇంజినీర్**

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: బాలాజీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి చెస్, యోగా పోటీలకు ఎంపికయ్యారు. పదో తరగతి విద్యార్థి వై.మీనాక్షి... చెస్, పి.చందుబాబు, పి.మిల్లెన్, సి.హెచ్. మహేష్, ఆర్.ధనుష్‌లు యోగా పోటీలకు అర్హత సాధించారు. ప్రధానోపాధ్యాయిని బంకా లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయులు వారిని అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కబడ్డీలో...: ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ముక్తినూతలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎం.పల్లవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 7 నుంచి 9 వరకు కర్నూలులో నిర్వహించనున్న పోటీల్లో జిల్లా జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ప్రధానోపాధ్యాయిని దేవసేన, పీడీ ప్రభాకర్, ఉపాధ్యాయులు అభినందించారు.

రామతీర్థం గేట్లకు మోక్షం

మరమ్మతుల టెండరు ఖరారు

జిల్లా వాసుల తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తూ వరప్రసాదిగా విరాజిల్లుతున్న రామతీర్థం జలాశయం అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ గేట్ల మరమ్మతులకు ఎట్టకేలకు టెండర్లు ఖరారయ్యాయి. జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధులు (డీఎంఎఫ్) రూ.45 లక్షలతో రెండు వెంట్‌లలోని నాలుగు గేట్లు బాగు చేయనున్నారు. ధవళేశ్వరం ప్రాంతానికి చెందిన గుత్తేదారు ఈ పనుల టెండరు దక్కించుకున్నారు. **- న్యూస్‌టుడే, చీమకుర్తి**

మూసిన గేట్ల నుంచి లీకేజీ రూపంలో పోతున్న జలాలు

రెండు వెంట్‌లు... నాలుగు గేట్లు

2009లో రామతీర్థం ప్రాజెక్టు ప్రారంభించారు. అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ గేట్లు సరిగా అమరక అప్పటి నుంచే లీకేజీల రూపంలో క్యూసెక్కుల కొద్దీ జలాలు వృథాగా పోతున్నాయి. గత ఆరేళ్లుగా సమస్య మరింత పెరిగింది. జలాశయం నిండిన సమయంలో పెద్ద ఎత్తున వృథా కావడం.. 'ఈనాడు'లో కథనాలు రావడం... తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం... తరువాతి సంవత్సరానికి మళ్లీ యథాస్థితే నెలకొనడం జరుగుతోంది. విజయవాడ కార్ఖానా నుంచి జలవనరుల శాఖ ఇంజినీర్లు వచ్చి పలు ఏర్పాట్లు చేసినా ఫలితం లేకపోయింది. జలాశయం అవుట్‌ఫాల్ రెగ్యులేటర్‌లో నాలుగు వెంట్‌లు ఉన్నాయి. ఒక్కో దాంట్లో రెండు చొప్పున మొత్తం ఎనిమిది గేట్లున్నాయి. వీటిలో ఒకటి, రెండు, మూడు వెంట్‌లలోంచి నీరు లీకవుతోంది. ప్రస్తుతానికి రెండు, మూడు వెంట్‌లలోని నాలుగు గేట్లు బాగు చేయనున్నారు.

నీటి మట్టం తగ్గాక...

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక... ప్రజా ప్రతినిధులు చొరవ చూపి ఆరు నెలల క్రితం డీఎంఎఫ్ నుంచి నిధులు కేటాయించారు. ప్రస్తుతం జలాశయం నిండుకుండలా ఉండడంతో పనులు చేపట్టడం సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. నీటి మట్టం తగ్గాక ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏళ్ల తరువాత పూర్తిస్థాయి మరమ్మతుల దిశగా అడుగులు పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విస్తృతంగా ప్రైవేటు బస్సుల తనిఖీ

మద్దిపాడు, న్యూస్‌టుడే: వరుస దుర్ఘటనల నేపథ్యంలో బస్సుల్లో భద్రతా చర్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్‌బాబు ఆధ్వర్యంలో సీతారామపురం కొష్టాలు వద్ద మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. సరకు రవాణా వాహనాలను సైతం నిలిపి వివరాలు సేకరించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్ని నిరోధక పరికరాలు, అనుమతి పత్రాలు తదితరాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై ఆరు కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు శిక్షణ ఎస్సై గౌరీప్రియ, ఏఎస్సై ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సై అనుచితంగా వ్యవహరించారని నిరసన

ఒంగోలు కలెక్టరేట్: స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల పట్ల తాళ్లూరు ఎస్సై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాట్లాడుతూ మాదిగపల్లె యువకులను కులం పేరుతో దూషించి, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. టి.ఆనంద్, త్యాగరాజు, పి.నారాయణ, ఎ.కోటేశ్వరరావు, జాషువా పాల్గొన్నారు.

విజేతలతో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు

బహుమతులు అందుకున్న వారితో చీమకుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల సిబ్బంది

ఉత్సాహంగా చిత్రలేఖనం పోటీలు

'ఈనాడు' ప్రతిభ పాటవ పోటీల్లో భాగంగా మంగళవారం... ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర; చీమకుర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు సందడిగా సాగాయి. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని... 'మీకు నచ్చిన పండగ' అన్న అంశంపై తమ సృజనకు పదును పెడుతూ బొమ్మలు గీశారు. పీవీఆర్ మున్సిపల్ పాఠశాలలో కె.చక్రి, ఎస్.లోకేష్, టి.మదన్... ప్రతిభ చాటి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రధానోపాధ్యాయిని ఎం.రాధిక చేతుల మీదుగా వీరికి బహుమతులు అందజేశారు. ● చీమకుర్తి ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులు గుండా సుమిత్ర.. ప్రథమ, గుడికందుల అమృత.. ద్వితీయ, పాటిబండ తపిత... తృతీయ స్థానాలు సాధించారు. ప్రధానోపాధ్యాయుడు కుమార్... వీరికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. **- న్యూస్‌టుడే, ఒంగోలు నగరం**

పోషకులకు రాయితీపై పశుదాణా

మద్దిపాడు, న్యూస్‌టుడే: గుండ్లకమ్మ వరద ప్రభావిత గ్రామాల్లో మేత కోసం పోషకులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో... ప్రభుత్వం 50 శాతం రాయితీపై పశువుల దాణా అందజేస్తున్నట్లు నందిపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు, తెదేపా మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరావు తెలిపారు. మద్దిపాడు పశువైద్యశాలలో సహాయ సంచాలకుడు కిశోర్ ఆధ్వర్యంలో మంగళవారం రాయితీ దాణా పంపిణీ చేశారు. మండలానికి ఇరవై టన్నులు కేటాయించినట్లు తెలిపారు. రైతు సంఘం నాయకులు, అబ్బూరి శేషగిరిరావు, వివిధ గ్రామాల పశుపోషకులు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ రాజాబాబు, అధికారులు

అతివల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం : కలెక్టర్

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సమాజ అభివృద్ధిలో మహిళలది కీలకపాత్ర అని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. అతివల ఆర్థిక ప్రగతికి సంబంధించి రూపొందించిన 'స్త్రీ నిధి' గోడప్రతులను మంగళవారం ఆవిష్కరించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక పురోగతే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీఏ పీడీ నారాయణ, స్త్రీనిధి డీజీఎం ఉమామహేశ్వరరావు, ఏజీఎం ఉదయకుమార్ పాల్గొన్నారు.

IN THE COURT OF HON'BLE PRINCIPAL SENIOR CIVIL JUDGE::ONGOLE
S.O.P. NO. 07/2025

Between
Shaik Nafseen Begum & another .. Petitioners
And
Capgemini Technologies Services India Limited Rep by Authorized person and Another ... Respondents

పై మూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా పై నెంబర్ పిటీషన్‌లో ఒకటవ పిటీషనరు భర్త మరియు రెండవ పిటీషనరు తండ్రిగారు షేక్ నూరుల్లా మరణించినందున, సదరు మరణించిన నూరుల్లా ఒకటవ రెస్పాండెంటు వద్ద నుండి రావలసిన పైకమును తీసుకొనుటకు పిటీషనర్లు వారసత్వ సర్టిఫికేటు ఇప్పించవలసిన పై నెంబరు పిటీషను దాఖలు చేయగా, సదరు విషయమై ఎవరికైనా ఏవైనా ఆక్షేపణలు యున్నచో తేది 14.11.2025 ఉదయం 10.30 గంటలకు పై కోర్టు వారి ఎదుట మీరు స్వయంగాగాని లేదు వకీలు ద్వారాగాని హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకొనేది లేని యెడల పరోక్షమందు విచారించి తీర్మానింపబడునని తెలుసుకొనేది.
వాయిదా తేదీ 14.11.2025

సం/- Inakollu Venkateswarlu, Chakka Balachannaiah, Advocates, L.I.G.H. Colony, Rajapanagal Road, Ongole, 523 002.
ఒంగోలు,
తేది:04.11.2025

వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మొంథా తుపాను దృష్ట్యా ఒంగోలు లోతట్టు కాలనీల్లోని 706 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకుల పంపిణీకి రెవెన్యూ అధికారులు మంగళవారం శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వర కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, తెదేపా నాయకులు భైరపునేని సన్నీ, చింతపల్లి రాంబాబు, సోమిశెట్టి శ్రీను పాల్గొన్నారు.

సరకులు అందజేస్తున్న ఏఎంసీ మాజీ ఛైర్మన్ శ్రీనివాసరావు, నాయకులు

వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు: డీఎస్పీ

● బండ్లమూడి ఘటనపై విచారణ

గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్న డీఎస్పీ రమణకుమార్

చీమకుర్తి, ఒంగోలు నేరవిభాగం – న్యూస్‌టుడే: బండ్లమూడిలో చోటుచేసుకున్న సంఘటన కులాల మధ్య వివాదం కాదని... పొలంలో గొర్రెలు మేపిన విషయమై వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అని ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. అందుకు భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామానికి చెందిన సిరిగిరి సుబ్బారెడ్డికి చెందిన గొర్రెలు... కంట్లం ఏసుదాసుకు చెందిన సరగుడు తోటలోకి వెళ్లి మొక్కలను నాశనం చేశాయన్నారు. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య బస్టాండ్ కూడలిలో వివాదం తలెత్తి, ఘర్షణ చోటుచేసుకుందన్నారు. పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రుల నుంచి వచ్చిన వివరాల మేరకు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సీఐ డి.ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామం, ఎస్సీ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒంగోలు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణకుమార్... మంగళవారం రాత్రి గ్రామాన్ని సందర్శించారు. ప్రత్యేక బృందాలు గ్రామంలో కవాతు నిర్వహించాయి. ● బండ్లమూడిలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త నేతి మహేశ్వరరావు తెలిపారు. ఈ తరహా ఘటనలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ● బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు కోరారు. ఎంపీపీ శ్రీనివాసరావు, కె.కనకారావు మాదిగ, పి.వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ గంగయ్య తదితరులతో కలిసి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఏసుదాసు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌కు స్వల్ప అస్వస్థత

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం... ఏఎంఆర్ సంస్థ, గ్రానైట్ కంపెనీల ప్రతినిధులతో విజయవాడలో జరిగిన సమావేశంలో పాల్గొని తిరిగి ఒంగోలు వచ్చారు. ఆ సమయంలో స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో... నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకుని తిరిగి ఇంటికి చేరారు.

అందుబాటులో శనగ, మినుము విత్తనాలు

సంతనూతలపాడు: రైతులకు రాయితీపై శనగ, మినుము విత్తనాలు అందజేస్తున్నట్లు ఏవో పి.పావని తెలిపారు. గురవారెడ్డిపాలెం, రుద్రవరంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏఈవోలు సుబ్బారెడ్డి, సహాయకులు డి.సాయికృష్ణ, వి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్కే రెహానా పాల్గొన్నారు. ● **మద్దిపాడు:** రాచవారిపాలెంలో నీట మునిగిన వరి పొలాలను రైతులతో కలిసి ఏవో స్వర్ణలత పరిశీలించారు. నీటిని బయటకు పంపి పది కిలోల పొటాష్ చల్లాలని సూచించారు. శనగ రైతులు మేలైన విత్తనాలు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. ఏఈవో శేషయ్య, వీఏఏ ప్రసన్నాంజనేయులు పాల్గొన్నారు.

శ్రీగిరిలో కార్తిక వేడుకలు

ఒంగోలు సాంస్కృతికం: శ్రీగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తిక మాస వేడుకలు మంగళవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా హోమం, విశేష పూజలు నిర్వహించారు. ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం అష్టోత్తర శత సహస్ర కలశాభిషేకం, సాయంత్రం కార్తిక దీపోత్సవం ఉంటాయని భక్తులంతా పాల్గొనాలని ఆలయ ప్రతినిధులు కోరారు.

అవసరమైనవారికి ఉచిత న్యాయ సహాయం

ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తున్న న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కేసులకు సంబంధించి న్యాయవాదులను నియమించుకోలేని వారికి నిబంధనల మేరకు ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా కారాగారాన్ని మంగళవారం పరిశీలించారు. కేసుల విచారణలో ఉన్న వారు నిందితులు మాత్రమేనని... న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారయ్యే వరకు నేరస్థులు కారని తెలిపారు. కారాగారంలోని స్టోర్ రూమ్, వంటశాలను పరిశీలించారు. నాణ్యత పాటించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలు చేయాలని సూచించారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.వీరరాఘవులు, జైలర్ అప్పలనాయుడు, డిప్యూటీ జైలర్ యలమందరావు పాల్గొన్నారు.

చీమకుర్తి: మొదటి బహుమతి అందుకుంటున్న దేవరపాలెం విద్యార్థులు

ఉత్సాహంగా చెకుముకి పరీక్షలు

చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, ఒంగోలులో మండల స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్షలు మంగళవారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు. **- న్యూస్‌టుడే బృందం**



సంతనూతలపాడులో ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఉపాధ్యాయులు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఏకె నగర్, నెల్లూరు జిల్లా-524004. బ్రాంచి: కావలి.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది, ఎన్.సి.ఎల్.టి బెంచ్-II, చెన్నై, తేది: 09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము. మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగియున్నది. మరియు జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఏకె నగర్, నెల్లూరు జిల్లా-524004. బ్రాంచి ఆఫీస్ చిరునామా: కావలి లో మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్.బి.ఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ / ఋణదాతగా సూచిస్తారు). ఇందుమూలముగా ఈ క్రింది నోటీసు జారీ చేస్తున్నాము.

ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు / హామీదార్లు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసులు స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులో తెలిపిన మొత్తం పై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతో పాటు నోటీసులో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసి చట్టం 2002లోని 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదిలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

చివరగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందజేయబడకుండ తిరిగి వచ్చినందుకు సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత (లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. మొలకలూరి శ్రీరామ ప్రసాద్, తండ్రి: మొలకలూరి రామ కోటేశ్వర రావు, డి.నెం: 8-19/బి, మంగమూరు రోడ్డు, బెతూన్ నర్సింగ్ హోమ్, ఒంగోలు, లాయర్ పేట, ప్రకాశం జిల్లా-523002, (ఋణగ్రహీత). **మొలకలూరి అనురాధ,** భర్త: మొలకలూరి శ్రీరామ ప్రసాద్, డి.నెం: 8-19/బి, మంగమూరు రోడ్డు, బెతూన్ నర్సింగ్ హోమ్, ఒంగోలు, లాయర్ పేట, ప్రకాశం జిల్లా-523002 (సహ-ఋణగ్రహీత). **3. అద్దంకి బదరి శంకర రావు,** తండ్రి: సాంభ శివ రావు, డి.నెం: 1-69/1, గోపాల నగరం, గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ దగ్గర, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001 (హామీదారు).	**29.02.2020** రూ. **8,00,000/-** (అక్షరాలా ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే)	**13-10-2025** ది. **13-10-2025** తేది నాటికి రూ. **19,34,097/-** (అక్షరాలా పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల తొంభై ఏడు రూపాయలు మాత్రమే)

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. **KVAL1TF1803280005**

లోన్ అగ్రిమెంట్ నెం. KVAL1TF1803280005, స్థిరాస్తి వివరాలు: ప్రకాశం జిల్లా, ఒంగోలు సబ్ జిల్లా, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిమితులు, కొప్పోలు గ్రామ పంచాయతీ, కొప్పోలు గ్రామ సర్వే నెం.612/1ఎ మరియు సబ్-డివిజన్ తర్వాత సర్వే నెం.లు.612/1ఎ1 మరియు 612/2ఎ లలో కలిపి ఎకరా 1.94 సెంట్ల విస్తీర్ణంలో గల భూమిలో మరియు ప్లాన్ ప్రకారం గల ప్లాట్ నెం.2 నకు **హద్దులు: తూర్పు:** ప్లాట్ నెం. 15 లోని స్థలం - 40 అడుగులు, **పడమర:** కొప్పోలు ఒంగోలు డొంక - 40 అడుగులు, **ఉత్తరం:** మెట్ట కోటయ్య మరియు ఇతరుల స్థలం - 60 అడుగులు, **దక్షిణం:** తంగళ్ల రమణయ్య గారి ప్లాట్ నెం.3 లోని స్థలం - 60.6 అడుగులు. ఈ హద్దులలో గల 2410 చదరపు అడుగులు లేదా 33 గదులు మరియు 34 చదరపు అడుగులు లేదా 267.7 చదరపు గజాలు లేదా 224.93 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఖాళీ స్థలం మాత్రమే.

పైన పేర్కొన్న పరిస్థితులలో ఈ నోటీసు ప్రచురించబడిన తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్తు వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన పేర్కొన్న విధంగా చెల్లించవలసిన మిగులు బకాయి మొత్తాలను చెల్లించవలసిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు / లేదా వారి హామీదార్లు (వర్తించునపుడు) కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. ఆ విధంగా చేయుటలో విఫలమైతే ఈ నోటీసు తేది నుండి 60 రోజులు ముగిసిన తరువాత సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(4) మరియు దాని క్రింద వర్తించే రూల్స్ క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా పెట్టిన వ్యక్తుల సెక్యూర్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకొనుటతో సహా సెక్యూర్డ్ ఆస్తుల పైన తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద ఏ ఋణగ్రహీత సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాతపూర్వక సమ్మతి లేకుండా పొందకుండా నోటీసులో రిఫర్ చేసిన అతని సెక్యూర్డ్ ఆస్తులు వేటిని అమ్మకం, లీజు ఇతరత్రా బదిలీ చేయరాదని గమనించవలెను.

ప్రదేశం: నెల్లూరు

అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

ఈనాడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుధవారం నవంబరు 5, 2025

గంగమ్మ పరవశం.. పరమేశ్వరుడి వైభవం

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని దగదర్తిలోని దుర్గాభవాని, రామలింగేశ్వరస్వామి ఆలయంలో పరమశివుడికి మంగళవారం విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

– ఈనాడు, నెల్లూరు

ఇన్‌ఛార్జి జడ్పీ సీఈవోగా డీపీవో

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవోగా డీపీవో ఎం.శ్రీధర్ రెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించి ఆదేశాలు మంగళవారం రాత్రి కలెక్టర్ కార్యాలయానికి అందాయి. ప్రస్తుతం సీఈవో మోహన్‌రావు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి 19 వరకు విజయవాడలో జరిగే శిక్షణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో డీపీవోను ఇన్‌ఛార్జిగా నియమించారు.

గురువర్యా.. సమయం మీరితే చిక్కేనయ్యా!

ముఖ ఆధారిత హాజరుపై ఉన్నతాధికారుల ఆరా

ఇదీ సంగతి

జిల్లాలోని మండలాలు	38
యాజమాన్య పాఠశాలలు	3,485
ఉపాధ్యాయులు	15,023 మంది
విద్యార్థులు	3,22,147 మంది

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య): సర్కారు బడుల సంస్కరణ.. అక్కడి విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా ప్రభుత్వం విద్యాశాఖపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకోగా- తాజాగా ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై దృష్టిసారించింది. ఇకపై కమిషనరేట్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తోంది. ఆ క్రమంలో ఎలాంటి సాంకేతిక, అంతర్జాల సమస్యలు లేకపోయినా కొందరు ఉపాధ్యాయులు ఉదయం 10.30 గంటల తర్వాత బడులకు వస్తున్నట్లు గుర్తించి.. ఆరా తీస్తోంది. వారి నుంచి వ్యక్తిగత వివరణ కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పనిదినాల పరిశీలన

ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే.. రోజూ ఉపాధ్యాయులు ఉదయం 9.10 గంటల్లోపు ముఖ ఆధారిత హాజరు వేయాల్సి ఉంది. సాయంత్రం వేళ.. ప్రాథమిక పాఠశాలల్లో 3.30 తర్వాత, ఉన్నత పాఠశాలలైతే 4 గంటల తర్వాత ఔట్ గోయింగ్ హాజరు నమోదు చేయాలి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి వంద రోజుల పనిదినాలను పరిశీలిస్తే.. చాలా మంది ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య హాజరు వేస్తుండటాన్ని గుర్తించారు. జిల్లాలో 150 మందికిపైగా మధ్యాహ్నం వరకు రోజూ హాజరువేయడం లేదని తేలింది. వీరంతా పాఠశాలకు ఆలస్యంగా వస్తూ.. అప్పుడే హాజరు నమోదు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఆలస్యంలోనూ..

రాపూరు, పొదలకూరు, కావలి, వింజమూరు, వలేటివారిపాలెం, కందుకూరు, ఉదయగిరి, వరికుంటపాడు తదితర మండలాల్లో చాలా మంది ఉపాధ్యాయులు రోజూ గంటల తరబడి విధులకు ఆలస్యంగా వస్తుండగా- ఆయా మండలాల్లో తరచూ ఆలస్యంగా వస్తున్న వారికి జిల్లా విద్యాశాఖ అధికారులు తరచూ ఫోన్లు చేస్తున్నారు. ఈ పరిస్థితి చక్కబడకపోతే.. బాధ్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అలసత్వంపై.. ఆడిట్!

కావలి రూరల్‌కు చెందిన ఓ వ్యక్తి తనకున్న అర ఎకరా భూమిని ఆన్‌లైన్ చేయమని కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్ఎస్) అర్జీ సమర్పించారు. పరిష్కార నిమిత్తం దాన్ని మండల అధికారులకు పంపారు. పలుమార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితుడు మరోసారి పీజీఆర్ఎస్‌ను ఆశ్రయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆడిట్ బృందం సదరు అర్జీని రీ ఓపెన్ చేసి.. పునః విచారణ విచారణ చేపట్టింది.

- ఇలా ఒకటీ, రెండు కాదు.. ఇప్పటికే పరిష్కరించామని అధికారులు ఎండార్స్‌మెంట్ ఇచ్చిన 767 అర్జీలను రీ ఓపెన్ చేయడంతో పాటు అందుకు బాధ్యులైన 65 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులే చెబుతుండటం గమనార్హం.

సరైన పరిష్కారం చూపని అధికారులకు మెమోలు

పరిస్థితి ఇదీ (అక్టోబరు 14 వరకు)

పరిష్కరించిన అర్జీలు	10,913
వీటిలో ఆడిట్ చేసినవి	6,694
ఇంకా చేయాల్సినవి	4219
అసంతృప్తి వ్యక్తం చేసినవారు	2274
రీ ఓపెన్ చేసినవి	767
మెమోలు అందుకున్న అధికారులు	65

కలెక్టరేట్‌లో అర్జీలు ఇస్తున్న జనం

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించే అర్జీలు వారం వారం పెరిగిపోతున్నాయి. వీటిలో కొన్ని మొదటిసారి ఇస్తున్నవి కాగా.. అత్యధికం మండల, డివిజన్ కేంద్రాల్లో ఇచ్చి, పరిష్కారం కాక కలెక్టరేట్‌కు వస్తున్నవి. ఇలా ప్రతి వారం 600 వరకు అర్జీలు వస్తుండగా- వీటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. తర్వాత స్థానంలో సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు ఉంటున్నాయి. పరిశీలించిన అధికారులు వాటిని కింది స్థాయి అధికారులకు అప్పగిస్తుండగా.. చాలా వరకు సక్రమంగా పరిష్కరించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అక్టోబరు 14వ తేదీ వరకు...

సమస్యల పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి చెందారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు కలెక్టర్ హిమాన్షుశుక్లా అక్టోబరు 14వ తేదీ వరకు వచ్చిన అర్జీలపై ఆడిట్ చేపట్టారు. రెవెన్యూకు సంబంధించి 2,458 అర్జీలు రాగా- గడువులోపు 2,455 పరిష్కరించినట్లు చెబుతున్నా.. అందులో 1397 రీ ఓపెన్ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 134, పంచాయతీరాజ్‌లో 179, సర్వేశాఖలో 683 అర్జీలదీ అదే పరిస్థితి. దాంతో సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వని అధికారులపై చర్యలు మొదలయ్యాయి.

- దీనిపై డీఆర్వో విజయకుమార్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారంపై అర్జీదారుల సంతృప్త స్థాయే లక్ష్యంగా పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల అలసత్వం కారణంగా కొన్ని పరిష్కరించినట్లు చూపిన అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయి. దాంతో వారికి మెమోలు ఇస్తున్నామని తెలిపారు.

రేపు దగదర్తికి మంత్రి లోకేశ్ రాక!

దగదర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం దగదర్తికి వస్తున్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన అన్న రవీంద్రనాయుడు కుమారుడు భానుచందర్ ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉండడంతో వారిని పరామర్శించేందుకు రాలేకపోయారు. ఈనేపథ్యంలో వస్తున్నారని తెదేపా వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఏడు కూడళ్లు.. ట్రాఫిక్ సిగ్నళ్లు

నెల్లూరు నగరంలో.. నగరపాలక సంస్థ అధికారులు రూ. 1.40 కోట్లతో ఏడు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్లు అందుబాటులోకి తెచ్చారు. రామలింగాపురం, హరనాథపురం, వీఆర్సీ కూడలి, కేవీఆర్ పెట్రోల్ బంకు, కనక మహల్ సెంటర్, డీకేడబ్ల్యూ కళాశాల, ఏసీ కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో అవసరమైన స్తంభాలు, లైట్లు బిగించి విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు. మంగళవారం అధికారులు ప్రయోగాత్మకంగా వాటిని పరిశీలించారు. మరో రెండు వారాల్లో పూర్తిస్థాయిలో సిగ్నల్స్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని కార్పొరేషన్ ఎలక్ట్రికల్ డీఈ ముజాహిద్దీన్ తెలిపారు. ఈ చర్యలతోనైనా నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంత మేరకైనా తగ్గితే అదే చాలని నగర ప్రజలు అంటున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

మాగాణి పాపిట.. మనోహరం

సంగం నుంచి కావలి వరకు సాగు, తాగునీటిని తీసుకువెళ్లే బెజవాడ పాపిరెడ్డి కాలువకు ప్రస్తుతం నీటి సరఫరా లేదు. ఇటీవల కురిసిన వానకు వర్షపు నీరు కాలువతో పాటు పొలాల్లోకి చేరగా.. కనుచూపు మేర కాలువ మాగాణి పాపిట సింధూరంగా.. పొలాలు పచ్చగా కనువిందు చేశాయి.

– న్యూస్‌టుడే, సంగం

పడవ ఆసరా.. పనులు తీరగా..

బోగోలు చెరువులో మంగళవారం కనిపించిన ఈ దృశ్యాన్ని 'న్యూస్‌టుడే' క్లిక్‌మనిపించింది. ఇంతకు విషయం ఏమిటీ అని అనుకుంటున్నారా! పిడుగుపడి.. చెరువులో ఉన్న విద్యుత్తు స్తంభంపై సమస్య ఏర్పడింది. దాన్ని పరిష్కరించేందుకు. సిబ్బంది ఇలా పడవలో అక్కడికి చేరుకున్నారు. పడవ ఆసరాతోనే స్తంభాన్ని ఎక్కి సమస్య పరిష్కరించారు మరి.

– న్యూస్‌టుడే, బిట్రగుంట

రేషన్ అక్రమాలపై మరో అస్త్రం

అందుబాటులోకి ఈ-పౌరసరఫరాల యాప్

చౌకదుకాణంలో రేషన్ పంపిణీ

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. సరకుల తనిఖీకి ఈ-పౌరసరఫరాల యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం చౌక దుకాణాల తనిఖీకి వెళ్లే అధికారి ఈ యాప్‌లో తన సీఎఫ్ఎంఎస్ ఐడీతో లాగిన్ అవుతారు. అనంతరం సదరు దుకాణం నంబరు నమోదు చేస్తే.. ఆన్‌లైన్‌లో అక్కడకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎంత వచ్చింది? ఎంత విక్రయించారు? ఇంకా ఎంత నిల్వలు ఉండాలనే అంశాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. డీలరు ఈ-పోస్ యంత్రాన్ని పరిశీలించి.. యాప్‌లో వివరాలతో సరిపోల్చుతారు. దుకాణంలో ఉన్న నిల్వలు లెక్కిస్తారు. వ్యత్యాసాలు గుర్తిస్తే.. డీలరుపై తదుపరి చర్యలు తీసుకుంటారు.

"కొందరు డీలర్లు లబ్ధిదారులకు సరకుల బదులు నగదు ఇచ్చి.. ఆ తర్వాత నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉండగా- పౌరసరఫరాల ఉపతహసీల్దార్లు (సీఎస్‌డీటీ)లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం లేదనే అపవాదు ఉంది. ప్రభుత్వ తాజా చర్యలతో ఈ జాఢ్యం తొలగుతుందని భావిస్తున్నారు."

"అధికారుల తనిఖీలో ముగ్గురు కార్డుదారుల అభిప్రాయాలు తీసుకుంటారు. తూకం సక్రమంగా ఉందా? నిర్దేశించిన ధరలనే తీసుకుంటున్నారా? సకాలంలో దుకాణాలు తెరుస్తున్నారా? అని ఆరా తీస్తారు. లోపాలను నిర్ధారిస్తే.. సదరు డీలరుపై 6ఏ కేసు నమోదు చేస్తారు."

జిల్లాలో

రేషన్ దుకాణాలు	1513
లబ్ధిదారులు	20,04,581
కార్డులు	7,21,524
ప్రతి నెలా బియ్యం సరఫరా	10,953 మెట్రిక్ టన్నులు

కార్తిక స్నానం.. కాసింత క్షేమంగా!

ఈనాడు, నెల్లూరు: ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి పుణ్య స్నానాలకు తీరానికి వెళుతున్నారా! ఈ సారి కాసింత అప్రమత్తంగా ఉండాల్సిందే. కారణం.. మొంథా తుపాను కారణంగా తీర ప్రాంతంలో మూడు, నాలుగు అడుగుల మేర గుంతలు ఏర్పడి.. కొన్ని ప్రాంతాలు ప్రమాదకరంగా మారడమే. ఆ క్రమంలోనే గత కొన్ని రోజులుగా అధికారులు సముద్ర స్నానాలను నిషేధించారు. విహారానికి వెళ్లే పర్యాటకులనూ పోలీసులు అడ్డుకుంటున్నారు.

మొంథా తుపాను కారణంగా తీరంలో గోతులు

మైపాడు బీచ్‌లో మత్స్యకార నాయకులతో మాట్లాడుతున్న మెరైన్ పోలీసులు, అధికారులు

ఇటీవల మైపాడు బీచ్‌లో ముగ్గురు యువకులు చనిపోవడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మైపాడు, కోడూరు, రామతీర్థం, తుమ్మలపెంట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. స్థానిక మత్స్యకార నాయకులను కలిసి పరిస్థితిని వివరించారు.

జాగ్రత్తలు తప్పనిసరి

కార్తిక మాసంలో ప్రతి సోమవారం భక్తులు సముద్రంలో స్నానాలు ఆచరించి సైకత శివలింగాలకు పూజలు చేయడం ఆనవాయితీ. దీంతో పాటు వారాంతాల్లోనూ వేల సంఖ్యలో సందర్శకులు సముద్ర తీరానికి వెళుతుంటారు. కాగా, మొంథా తుపానుతో పరిస్థితులు తల్లకిందులయ్యాయి. మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు పరిశీలించి పలు బీచ్‌ల్లో గోతులు ఏర్పడినట్లు గుర్తించారు. వాటి వల్ల సుడిగుండాలు ఏర్పడి సముద్ర స్నానాలు చేసేవారికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా సముద్ర స్నానాలకు ఎవరినీ అనుమతించడం లేదని, తెలియక వెళ్లిన వారు.. లోపలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే బందోబస్తు విధులు నిర్వహించాలని కోస్టల్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి అధికారి గోపినాథ్ జెట్టి మెరైన్ పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.

పంచాయతీలకు దారిచూపే దీపమై

జిల్లాలోని కలిగిరిలో సాయంత్రం ఆరుగంటలకు వీధిదీపాలన్నీ వెలిగాయి. ఉదయం ఆరుగంటలకల్లా ఒక్కసారిగా ఆరిపోయాయి. ఆరా తీసిన గ్రామస్థులు ఆధునిక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. గతంలో స్విచ్‌లు నిర్ణీత వేళల ప్రకారం ఆన్, ఆఫ్ చేయకపోవడంతో నిత్యం దీపాలు వెలుగుతూనే ఉండేవి. విద్యుత్తు బిల్లులు భారమయ్యేవి. పైగా దీపాలు కాలిపోయేవి. ఇందుకు పరిష్కారంగా ఉప సర్పంచి పాలూరి కొండారెడ్డి, కార్యదర్శి రవిచంద్ర ఆధునిక విధానంపై దృష్టి పెట్టారు. ఆటోమేటిక్ స్విచ్ కంట్రోల్ అమర్చారు. సాయంత్రం ఆరు గంటలకు వెలిగి.. ఉదయం ఆరు గంటలకు ఆరిపోయే వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ఒక్క ఆటోమేటిక్ స్విచ్ 30 దీపాలకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. 120 దీపాలు వాటంతవే వెలిగి ఆరిపోయేలా చేశారు.

– కలిగిరి, న్యూస్‌టుడే



సంగంలో వ్యవసాయ పంపుసెట్లను తొలగిస్తున్న రైతులు

వరద నష్టం.. మిగిలింది కష్టం

సంగం, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఆ ప్రభావంతో బీరాపేరు, బొగ్గేరు, పిల్లాపేరు, పందలవాగు, నల్లవాగు, నక్కలవాగుల మొదలు పెన్నా నదికి వరద పోటెత్తింది. దాంతో మెట్ట, మాగాణి అన్న తేడా లేకుండా అన్నిచోట్ల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. పంపుసెట్లు నీట మునిగి కాలిపోయాయి. వైండింగ్‌లు, బేరింగ్‌లు పనికి రాకుండా పోగా- స్టార్లర్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా 50వేల పెంపుసెట్లు దెబ్బతినగా.. వాటి మరమ్మతులకు రూ. కోట్లలోనే ఖర్చవుతుందని అనధికారిక అంచనా. ఎడగారు పంట ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయించి నష్టపోయిన రైతులకు ఇది అదనపు భారంగా మిగిలింది. వ్యవసాయశాఖ, డిస్కం అధికారులు మాత్రం వీటిని ఎక్కడా వరద నష్టాలుగా నమోదు చేయలేదు. ఇప్పటికైనా లెక్కలోకి తీసుకుని తమకు సాయమందించాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణితో మాట్లాడగా.. పంపుసెట్ల వివరాల నమోదుపై తమకు ఎలాంటి సూచనలు లేవన్నారు.

జిల్లాలో తుపాను నష్టాలు ఇలా..

సగటు వర్షపాతం	12.7 సెం.మి.
ప్రభావిత మండలాలు	24
గ్రామాలు	108
పంట నష్టం	1299.7 హెక్టార్లలో)
ఉద్యాన పంటలు	44.9
కూరగాయలు	1956
వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు	1.6 లక్షలు
ఆక్వా కనెక్షన్లు	30వేలు

తెలుగు భాష పరిరక్షణపై రెండు రోజుల సదస్సు

వెంకటాచలం, న్యూస్‌టుడే: వీఎస్‌యూలో 'తెలుగు భాష పరిరక్షణ-పరిశోధన-పరివ్యాప్తి' అనే అంశంపై బుధవారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పలువురు ఆచార్యులు, పరిశోధకులు హాజరై తెలుగు భాషా పరిరక్షణ, పరిశోధనలపై తమ పత్రాలను సమర్పించనున్నట్లు సదస్సు కన్వీనర్ ఆచార్య రాజారాం తెలిపారు.

ఆ గూళ్లు.. అక్రమాలకు ఆనవాళ్లు

న్యూస్‌టుడే, ఉదయగిరి: నవరత్నాలు- అందరికీ ఇళ్లు పథకం అక్రమాల గూళ్లుగా మారాయి. వీటి పేరుతో గుత్తేదారులతో కలసి అధికారులు నిధులు కాజేశారు. మండలంలోని కొండాయపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లి లేఅవుట్‌లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంది.



గంగిరెడ్డిపల్లి లేఅవుట్‌లో బేస్‌మెంట్ స్థాయిలో నిలిచిన నిర్మాణాలు

ఇదీ సంగతి...

గత వైకాపా ప్రభుత్వంలో ఇళ్లు లేని పేదలకు మండలంలోని కొండాయపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లిలో 800 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. అందులో ఉదయగిరి, కొండాయపాలెం పంచాయతీలకు చెందిన 400 మందికి స్థలాలు ఇచ్చారు. వాటిలో 140 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్యకు అప్పగించారు. పునాది వరకు కాగానే ఒక్కో ఇంటికి రూ.70 వేలు వంతున గుత్తేదారులకు రూ.98 లక్షలు ఇచ్చారు. రూ.18 లక్షల విలువైన సిమెంట్, స్టీల్ కూడా ఇచ్చారు.

విచారణ చేసి ఏడాదైనా..

కూటమి ప్రభుత్వం రాగానే గంగిరెడ్డిపల్లి లేఅవుట్‌పై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించగా.. అక్రమాలు జరిగాయని గుర్తించారు. రూ.58.20 లక్షలు గుత్తేదారులకు అదనంగా చెల్లించారని తేల్చి రికవరీకి ఆదేశించారు. ఇది జరిగి ఏడాదవుతున్నా చర్యలు శూన్యం. ఇటీవల రూ. 5 లక్షల పనులు చేయించి బిల్లులు చేయడమే గాక సిమెంట్, స్టీల్ ఇచ్చారు.

కేసు నమోదుకు సూచించాం

గంగిరెడ్డిపల్లి లేవుట్‌లో నిర్మాణాలు పూర్తి చేయాలని చెబుతున్నా గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి కేసు పెట్టించాలని డీఈఈ, ఏఈలకు సూచించాం. –వేణుగోపాల్, పీడీ, గృహ నిర్మాణ శాఖ

ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు నోటీసులు

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్, జిల్లా జడ్జి ఆదేశాలు

నెల్లూరు(లీగల్), న్యూస్‌టుడే: నెల్లూరు నగర రోడ్లపై వాహనాల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణపై జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో దాఖలైన ప్రీ లిటిగేషన్ కేసులో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్, జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.అయ్యప్ప రెడ్డి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్ ఎదుట ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో నెల్లూరు నగరంలో రోడ్లపై ఆటోలు, ప్రైవేటు బస్సులు, వాహనాలు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, కాలం చెల్లిన వాహనాలు, ఆటోలు కూడా నగర రోడ్లపై తిరుగుతూ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పందించిన జిల్లా జడ్జి సంబంధిత అధికారులైన నెల్లూరు సౌత్ ట్రాఫిక్ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, రోడ్ ట్రాన్స్‌పోర్టు అధికారి, కార్పొరేషన్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి ప్రీ లిటిగేషన్ కేసు లిస్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంగళవారం జరిగిన విచారణలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్ ఎదుట ఫిర్యాది అయిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆర్టీవో హాజరయ్యారు. డీఎస్పీ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, కార్పొరేషన్ అధికారులు హాజరుకానందున ఈ నెల 12న సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు.

(c) eenadu

జిల్లా స్థాయి జట్టుకు ఇద్దరి ఎంపిక

లింగసముద్రం : పెదపవని ఉన్నత పాఠశాలకు చెందిన ధనుశ్రీ, కాంత్రిసాయి జిల్లా బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు టి.శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లా తరపున ఆడనున్నట్లు వివరించారు. ఎంపికైన విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణను అభినందించారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

లింగసముద్రం, న్యూస్‌టుడే: విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తే చర్యలు తప్పవని కందుకూరు ఇన్‌ఛార్జి ఏడీఏ శేషారెడ్డి హెచ్చరించారు. మంగళవారం లింగసముద్రం రైతు సేవా కేంద్రంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏవోలు దుర్గా, మధు తదితరులు పాల్గొన్నారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032
బ్రాంచ్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరా భవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిస్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడినది. రిజిస్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-1.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిరత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో [illegible]

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 31-10-2020
ఋణ ఖాతా నెం. NELL2TF1812280001	డిమాండ్ నోటీస్ తేది : 13-10-2025
1. అత్తిపూర్ చంద్ర శేఖర్, తండ్రి : శివరామయ్య, డి.నెం.: 13/423, 13/423, పంతులు వారి వీధి, యసినపేట్ నెల్లూరు (జిల్లా)-524001 (ఋణగ్రహీత)	ఋణ మొత్తం : రూ.80,00,000/-
2. అత్తిపూర్ లక్ష్మీ, భర్త : అత్తిపూర్ చంద్ర శేఖర్, డి.నెం.: 13/423, పంతులువారి వీధి, నెల్లూరు, యసినపేట్ నెల్లూరు (జిల్లా)-524001 (సహ-ఋణగ్రహీత)	బకాయి మొత్తం : రూ.15,54,434/-
3. [illegible] 524305 (హామీదారు)	

[illegible]

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032
బ్రాంచ్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరా భవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

[illegible]

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 07-01-2016
ఋణ ఖాతా నెం. NELL2TF2212300013	డిమాండ్ నోటీస్ తేది : 30-09-2025
1. [illegible]	ఋణ మొత్తం : రూ.15,00,000/-
2. [illegible]	బకాయి మొత్తం : రూ.25,09,723/-
3. [illegible]	

[illegible]

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032. [illegible]

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

[illegible]

ఋణగ్రహీత(లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఎ తేది	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. [illegible] 2. [illegible] 3. [illegible]	30.06.2020	13-10-2025
	[illegible]	రూ. 19,13,807/-
ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. NELL2TF1807310010		

[illegible]

ప్రదేశం: నెల్లూరు — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

కలుజు కోత.. రైతు కలత

దగదర్తి మండలం రామాయణపురం గ్రామ చెరువు కలుజు దెబ్బతినింది. వరద తాకిడికి కోతకు గురికావడంతోపాటు కొన్నిచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారులు ఏళ్లుగా మరమ్మతులు చేయడం లేదు. ఈ మార్గం మీదుగా రైతులు వ్యవసాయ భూములకు వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా మారిన కలుజుకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

– ఈనాడు, నెల్లూరు, – న్యూస్‌టుడే, దగదర్తి

అనుసంధానం.. అసౌకర్యం

గ్రామీణ రోడ్లను పట్టణాలకు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దగదర్తి వద్ద నిర్మించిన వంతెన, అప్రోచ్ రోడ్ల పనులు నాసిరకంగా చేయడంతో అవి వర్షానికి కోతకు గురవుతున్నాయి. అప్రోచ్ రోడ్డు గుంతలమయంగా మారింది. దగదర్తి నుంచి 16 గ్రామాలను కలిపే రహదారి పనులు మధ్యలో మూడు కి.మీ. దూరం నిలిపివేయడంతో గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

– ఈనాడు, నెల్లూరు, – న్యూస్‌టుడే, దగదర్తి

జగనన్న కాలనీలో నడక నరకమే

నగరంలోని వెంకటేశ్వరపురం జాతీయ రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీలో వీధులు అధ్వానంగా తయారయ్యాయి. అన్నీ మట్టి రోడ్లు కావడంతో వర్షాలకు గోతుల్లో నీరు చేరాయి. కాలనీలో నివాసముంటున్న నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వాటిలో విష పురుగులు ఉంటున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

స్థలమేదైతేనేం.. ఆక్రమిద్దాం!

భూముల విలువ పెరగడంతో నగరంతో పాటు పట్టణాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులే కాదు.. చివరకు ప్రజాప్రయోజనాల స్థలాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిలో నిర్మాణాలు చేస్తుండడం గమనార్హం.

నెల్లూరు ఇరుగాళమ్మ సంఘం ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోర్డు

న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్), కావలి

నెల్లూరు నగరంలోని నగరపాలకసంస్థ ప్రజాప్రయోజనాల స్థలాలు 167 వరకు ఉండాలి. పార్కులను అభివృద్ధి చేయడంలో ఖాళీ స్థలాలను ఆక్రమించారు. 89 మాత్రమే అధికారులు గుర్తించారు. మిగతా స్థలాలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. వెంకటేశ్వరపురం జనార్దనరెడ్డికాలనీలో పేదల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో రెండు ఎకరాలను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించారు. అందులో స్థానిక అధికార పార్టీకి చెందిన నేతలు 350 అంకణాల స్థలాన్ని ఆక్రమించి విక్రయించగా. . కమిషనర్ ఆదేశాలతో ఆక్రమణలను తొలగించారు. ఇరుగాళమ్మ సంఘం పోలీసు కాలనీలో 140, 141 సర్వే నంబర్లలో 270 అంకణాలు నగరపాలకసంస్థ రిజర్డ్వ్ ఓపెన్ స్థలం ఉంది. అందులో కొంత స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఆక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని స్థానికులు కమిషనర్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. హరనాథపురంలో 1994లో 17.48 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ప్రజా అవసరాలకు 10.2 శాతం వదిలిన స్థలం 1.75 ఎకరాలు ఉంటుంది. దాన్ని చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

● నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ మాట్లాడుతూ నగరంలో ఆక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆనవాళ్లు లేని స్థలాలు.. కావలిలో ఇందిరమ్మ కాలనీకి సంబంధించి మొత్తం ఎనిమిది లేఅవుట్లలో ఆరువేల మందికిపైగానే లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఇందుకు 150 ఎకరాలకు పైగా భూమి సేకరించి అందజేశారు. అందులో 15 ఎకరాలకు పైగా రిజర్వ్‌డ్ స్థలాలుండాలి. ఆక్రమణదారుల కారణంగా సగానికిపైగా కనిపించడం లేదు. పలుకుబడి గలిగిన వారు కబ్జాలకు పాల్పడుతున్నారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ఇతరులకు విక్రయిస్తున్నారు. నకిలీ పట్టాలను తయారు చేసే ప్రక్రియ కూడా జరుగుతోంది.

రిజర్వ్ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ప్రహరీ, భవనం

● 'రిజర్డ్వ్ స్థలాలు ఆక్రమణ జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆక్రమించి నిర్మించిన భవనాలు కూల్చేస్తాం' అని పురపాలక సంఘం కమిషనర్ జి.శ్రావణ్‌కుమార్ తెలిపారు.

హాకీ శతజయంతి ఉత్సవాల గోడప్రతుల ఆవిష్కరణ

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: హాకీ ఇండియా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని [illegible] తేదీన నెల్లూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం నుంచి ఏసీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఛాంబరులో గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో పాండు రంగారావు, విశ్రాంత డీఎస్‌డీవో యతిరాజ్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.గురుప్రసాద్, హాకీ సంఘం డైరెక్టర్ థామస్, కార్యదర్శి జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబర్ మానెంపై కేసు నమోదు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ఏపీ 175 న్యూస్ యూట్యూబర్ మానెం శ్రీనివాసరావుపై పట్టణ తెదేపా ఉపాధ్యక్షుడు పులి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. మానెం శ్రీనివాసరావు మరికొంతమందితో కలసి నియోజకవర్గంలోని కొన్ని గ్రూపులను రెచ్చగొట్టి.. ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించే విధంగా అవాస్తవాలతో వీడియో తయారుచేసి యూట్యూబ్‌లో ప్రసారం చేశారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అన్వర్‌బాషా తెలిపారు.

నేటి నుంచి సింగరాయకొండకు రాత్రి బస్సు

కందుకూరు పట్టణం : కందుకూరు నుంచి సింగరాయకొండకు బుధవారం నుంచి రాత్రి 9 గంటల తరువాత బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు డీఎం శ్రీనివాసరావు తెలిపారు. రాత్రిళ్లు సింగరాయకొండలో బస్సు, రైలు కోసం కందుకూరు నుంచి రాకపోకలు చేసే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా దీన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఎనిమిదేళ్ల క్రితం ఈ సర్వీసు రద్దవగా.. తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు డెకాయ్ ఆపరేషన్లు, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ఎక్కువగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఛాంబరులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టం అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాపెట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమంటే భ్రూణ హత్యలను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, డీఐవో డాక్టర్ ఎ.ఉమామహేశ్వరి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండాళ్ భాస్కర్, డీఎస్పీ కేసీహెచ్ రామారావు, డెమో కె.కనకరత్నం, ఎన్జీవో కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాట వివాదంపై విచారణ

కొండాపురం, న్యూస్‌టుడే: బాట విషయమై మండలంలోని గరిమెనపెంటలో తహసీల్దారు సురేష్‌బాబు మంగళవారం విచారణ చేశారు. 40 ఏళ్లుగా రోడ్డుకు వాడుతున్న స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించారని గ్రామానికి చెందిన యారవ నరసింహారావు ఫిర్యాదు చేయగా విచారించారు. స్థలాన్ని బాటకే ఉంచాలని ఆక్రమణదారులకు సూచించారు. మళ్లీ ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఆర్వో మాలకొండయ్య, సర్వేయరు జయబాబు, తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ వ్యవహారంలో బాలుడి ఆత్మహత్య

నెల్లూరు(నేర విభాగం): ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని వెంకటేశ్వరపురం ఇస్లాంపేటలో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకుని కూలీ పనులకు వెళుతున్నాడు. సమీప ప్రాంతానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు మందలించడంతో అప్పటి నుంచి బాలిక జోలికి వెళ్లలేదు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాలుడు మద్యం మత్తులో బాలిక ఇంటి వద్దకు వెళ్లగా కుటుంబ సభ్యులు పట్టుకుని నవాబుపేట పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. విషయం తెలుసుకున్న తండ్రి స్టేషన్‌కు వెళ్లి పూచీకత్తుపై కుమారుడిని ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం తెల్లవారు జామున ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భారత రాజ్యాంగంపై విద్యార్థులకు పోటీలు

ఉదయగిరి : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం నియోజకవర్గ స్థాయిలో భారత రాజ్యాంగంపై పోటీలను ఎంఈవో-1 వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై విద్యార్థులకు ఇటీవల వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను పాఠశాల, మండల స్థాయిలో నిర్వహించామన్నారు. వీటిలో ప్రతిభ చాటిన వారితో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేశామన్నారు. ఇందులో జలదంకి మండలం బ్రాహ్మణకాక విద్యార్థిని ధరణి, వింజమూరు ఉన్నత పాఠశాల విద్యార్థి గురువిగ్నేష్, ఉదయగిరి మండలం గండిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థిని సంజన ప్రతిభ చాటారని తెలిపారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు : ఆర్డీవో

పార్కింగ్ స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో పావని

సీతారామపురం, న్యూస్‌టుడే : కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రాచీన శైవక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీవో పావని సూచించారు. ఘటిక సిద్ధేశ్వరాన్ని మంగళవారం ఆమె సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు, నాయకులు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన దృష్టిలో ఉంచుకుని అలసత్వానికి తావు ఇవ్వరాదని పోలీసులకు సూచించారు. ఆలయం వద్ద విద్యుత్తు ఉండేలా చూడాలన్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకట్రావు, ఎస్సై శివకృష్ణారెడ్డి, తహసీల్దారు ఫాజిహా, తెదేపా నాయకులు చింతల శ్రీనివాసులు, వి.వెంకటేశ్వర్లు, ఎం.చెన్నకేశవులు, జనసేన నాయకులు కాశీరత్తయ్య పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 11,572
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 92,576
వెండి గ్రాము :	రూ. 156.30

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	128
లేయర్	120
బ్రాయిలర్స్	230
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	254
లేయర్ మాంసం	204

దుకాణ సముదాయానికి తాళం

అడ్డుకున్న వైకాపా శ్రేణులు.. పట్టణంలో ఉద్రిక్తత

పోలీసులతో వాదులాడుతున్న వైకాపా నాయకులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన దుకాణ సముదాయాన్ని మంగళవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. వైకాపాకు చెందిన నాయకుడిది కావడంతో ఆ పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈక్రమంలో పోలీసులు, అధికారులు, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ నడిబొడ్డున ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయ భవనాలను లీజుకిచ్చేందుకు 2022లో ఆ సంస్థ టెండరు పిలిచింది. ఆ సమయంలో వైకాపాకు చెందిన గుత్తేదారు టెండరు దక్కించుకుని పట్టణానికి చెందిన మరో వైకాపా నాయకుడికి అప్పగించారు. లీజుకిచ్చిన భవనాలను తొలగించరాదని, ఎటువంటి అక్రమ కట్టడాలు చేపట్టరాదని సంస్థ నిబంధనలు విధించినా అనుమతులు లేకుండా దుకాణ సముదాయాన్ని నిర్మించారు. 10 గదులు అద్దెకిచ్చారు. దీనిపై మూడు నెలల క్రితం బీఎస్ఎన్ఎల్ లీజు అగ్రిమెంట్ రద్దు చేసింది. మంగళవారం మున్సిపల్ అధికారులు దుకాణాలను సీజ్ చేసేందుకు రావడంతో నిర్వాహకుడితో పాటు వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. బీఎస్ఎన్ఎల్ లీజు రద్దు చేయడంతో పాటు అనుమతుల్లేనందున దుకాణాలను సీజ్ చేస్తున్నట్లు పట్టణ ప్రణాళికాధికారి సునీల్ తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా చేస్తారని.. కక్షపూరితంగా ఈవిధంగా చేస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. సీఐ అన్వర్‌బాషా, టీపీవో సునీల్‌తో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిబంధనల ప్రకారమే చేస్తున్నామని అధికారులు వారికి చెప్పి పంపించారు.

గుప్త నిధులున్నాయని.. దేవాలయంలో తవ్వకాలు

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే

మండల కేంద్రమైన వలేటివారిపాలెంలో జాతీయ రహదారి పక్కనే శిథిలమైన జనార్దన స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. మంగళవారం ఉదయం అటువైపు పొలాలకు వెళ్లిన వారు ఈవిషయాన్ని గుర్తించారు. దీంతో రామలింగేశ్వర దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్తీక్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. తవ్వకాలకు ఉపయోగించిన వస్తువులను గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పర్యవేక్షణ లేనందునే

ఆలయంపై దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో కొన్నాళ్లుగా దూపదీప నైవేద్యాలు నిర్వహించడం లేదు. ఈ ఆలయంలో గుప్త నిధులున్నాయన్న ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు తరచూ తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గర్భగుడితో పాటు ముందు ఉన్న మండపం, రాతి ధ్వజ స్తంభం కింద ఇలా తవ్వుతున్నారు. గతంలో రాతి ధ్వజస్తంభం కింద ఇలా చేయడంతో గ్రామస్థులు కాంక్రీటుతో ప్రతిష్ఠం చేశారు. దేవాదాయ శాఖ అధికారుల తీరును గ్రామస్థులు తప్పుపడుతున్నారు.

తవ్వకానికి ఉపయోగించిన వస్తువులను పరిశీలిస్తున్న అధికారులు

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

A reputed High School for sale at Vidavaluru & Pre Primary School also in Prime Location of Nellore city. 9390930091

REAL ESTATE

FLAT FOR SALE

సరస్వతీ నగర్, సాయిదీప్ హైల్యాండ్స్ అపార్ట్‌మెంట్‌లో వెస్ట్ ఫేసింగ్ 3BHK ఫ్లాట్‌సెమీ ఫర్నిషెడ్ (4 a/c & 3 గీజర్స్)తో ఫ్లాట్ అమ్మబడును. ✆ 99081 77557

ఒక్కొక్క ఫ్లోర్‌కు ఒక్కొక్క ఫ్లాట్ కలిగిన 2100 Sft. ఇండిపెండెంట్ ఫ్లోర్ అమ్మకమునకు కలదు. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర, Nellore Contact ✆ 9441863343

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటన కర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

JOBS

కంప్యూటర్ / జెరాక్స్ ఆపరేటర్స్ కావలెను. అనుభవం అవసరం లేదు. యువతీ, యువకులు సంప్ర: యూనివర్సిటీ జెరాక్స్, గాంధీబొమ్మ వద్ద, నెల్లూరు. 9848154861

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. Contact: 9492806925, 9491033663

పూజ్య సాయి మోటార్స్ ముసునూరు స్వరాజ్ ట్రాక్టర్ షోరూం కావలి, ఆత్మకూరు ట్రాక్టర్ మెకానిక్స్ & హెల్పర్స్ కావలెను. కాంటాక్ట్ నెం. ✆ 8179744555

కావలి, నెల్లూరు ప్రముఖ అగ్రి కంపెనీలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హతః 10th ఆపైన, 2 వీలర్ తప్పనిసరి. Contact 9346745423, 9121667272.

ప్రముఖ ఆఫీస్ నందు పని చేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. బైక్ జీతం 15K - 20K. Contact Number 75697 56990, 93909 16550.

Aritel Fiberలోకి టెక్నీషియన్స్-10 కావలెను. కొత్తవారికి ప్రాధాన్యత, Q:10-డిగ్రీ, 2 వీలర్, 5G మొబైల్ Must. జీతం: 20to30వేలు. ✆8639192162

లాజిస్టిక్స్ సంస్థనందు పని చేయుటకు హెవీలైసెన్స్ కల్గిన డ్రైవర్లు కావలెను.5 సంలు కనీస అనుభవం కలిగిఉండాలి. జీతం 27,000/-& నివాసవసతి + భోజనం కలదు. Contact: వాట్సాప్ లేక కాల్‌చేయండి. ✆ 94400 13262, 94408 29015.

TOURS AND TRAVELS

2 రైలు యాత్రలు: 1. కాశీ, అయోధ్య, చిత్రకూటం, ప్రయాగ 16-1-26, 2. వైద్యనాద్, కామఖ్య, కలకత్తా 24-1-26, 7 రోజులు, టిక్కెట్:14,000, K.వాసు. ✆ 94913 40504

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

కావలి

• కావలి • ఉదయగిరి • కందుకూరు

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
కందుకూరు:70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: పట్టణంలోని ఉదయగిరి వంతెన కింద బాప్టిస్టు చర్చి ముందు రోడ్డు ధ్వంసమై ఏళ్లు గడుస్తున్నా పురపాలక సిబ్బంది పట్టించుకోవడం లేదు. **- డి.మన్మథరావు, రాజా వీధి**

సమాధానం: అక్కడ ప్రధాన తాగునీటి పైపులైన్ లీకేజీ మరమ్మతుల కోసం తవ్వాల్సి వచ్చింది. త్వరలో సిమెంటు రోడ్డు నిర్మిస్తాం. **- జి. శ్రావణ్‌కుమార్ - కావలి, న్యూస్‌టుడే**

? మా గ్రామంలోని మామిడి చెట్ల కూడలిలో వీధి దీపాలు వెలగడం లేదు, రాత్రి సమయాల్లో ఇబ్బందిగా ఉంది. **- రమ్య, గుడ్లూరు**

✓ గ్రామంలో వీధి దీపాలు నూతనంగా బిగిస్తున్నాం. రెండు రోజుల్లో అక్కడ కూడా ఏర్పాటు చేయిస్తాం. **- నరేశ్, పంచాయతీ కార్యదర్శి - గుడ్లూరు, న్యూస్‌టుడే**

? మా గ్రామంలోని నడిమూరులో వర్షపు నీరు రోడ్లపై చేరుతుంది. వర్షాల సమయంలో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. **- మధు, కలిగిరి**

✓ సిబ్బందిని పంపి పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తాం. **-రవిచంద్ర, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, కలిగిరి**

? మా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఏడాదిగా వీధి దీపాలకు మరమ్మతులు చేయడం లేదు. రాత్రిళ్లు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నాం. **- కోటయ్య, నలదలపూరు**

✓ వీధి దీపాలు వేయాలని చెప్పగా.. పంచాయతీ పాలకమండలి ముందుకు రావడం లేదు. దీంతో సమస్యను ఈవోపీఆర్డీ, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లాం. **- వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి - వలేటివారిపాలెం, న్యూస్‌టుడే**

డిప్యూటీ ఎంపీడీవో బాధ్యతల స్వీకరణ

ఉదయగిరి, న్యూస్‌టుడే : డిప్యూటీ ఎంపీడీవోగా ఎస్. మోహన్‌రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేయడంతో బాధ్యతలు స్వీకరించారు.

వింజమూరు.. ట్రాఫిక్‌తో బేజారు

పాత బస్టాండు వద్ద నిత్యం ఇదే పరిస్థితి

వింజమూరు, న్యూస్‌టుడే

జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో పట్టణంగా రూపాంతరం చెందిన వింజమూరులో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం విస్తరిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడలి కావడం.. జాతీయ రహదారి ఏర్పాటుకావడంతో నిత్యం వేలాది మంది వచ్చిపోతుంటారు. వాహనాలు కూడా భారీగా పెరిగాయి. ఇందుకు తగినట్లుగా రహదారులు విస్తరించలేదు. పైగా ఆక్రమణలు పెరిగాయి. వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధాన రహదారిలో పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. పాఠశాలలు, కళాశాలల బస్సులతో పాటు డైలీ పార్సిల్, సిమెంట్, రసాయన ఎరువులు దింపే లారీలు రోడ్డు పక్కన అడ్డంగా పెడుతుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో నిత్యం స్తంభిస్తోంది. ఆర్టీసీ రోడ్డు, పంచాయతీ బస్టాండు, పోస్టాఫీసు వీధి వద్ద, పాత బస్టాండు లోనూ ఈసమస్య నిత్యకృత్యం.

ఆక్రమణలతో..

రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు పెరగడంతో కుచించుకుపోయింది. దీంతో వాహనాలు తప్పుకునేందుకు వీలు కావడం లేదు. దీనికి తోడు పూలు, పండ్లు, అల్పాహారం విక్రయించే తోపుడు బండ్లు పెట్టిన చోట కూడా వాహన సంచారం సాగడం లేదు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను బైపాస్ రోడ్డు ద్వారా వెళ్లేలా మళ్లించారు. విద్యా సంస్థల వాహనాలు ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే సమయంలోనూ రద్దీగా ఉంటోంది. దేవతా మహల్ ప్రాంతం నుంచి చెన్నకేశవస్వామి ఆలయం వరకు రోడ్డు ఇరుకుగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇక్కడి నుంచి బైపాస్ రోడ్డు వరకు నిర్మిస్తున్న రహదారి అసంపూర్తిగా ఉండడంతో ఆ వైపు వాహనాలు వెళ్లే వసతి లేదు. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం: వీరప్రతాప్, ఎస్సై

రహదారుల ఆక్రమణలతో వాహనాలు సజావుగా వెళ్లడం లేదు. పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత కూడా ఉంది. ట్రాఫిక్ విధులకు ఇద్దరు హోంగార్డులను కేటాయిస్తాం. రద్దీగా ఉండే సమయాల్లో ట్రాఫిక్ నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు

లింగసముద్రం, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూమిని ఆక్రమించి పంటలు సాగు చేస్తే చర్యలు తప్పవని తహసీల్దారు కోటేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం తిమ్మారెడ్డిపాలెం పంచాయతీలోని సర్వే నంబరులో ఒకట్లో చదును చేసిన భూమిలో ఆర్‌ఐ రమణయ్య, వీఆర్వో హుస్సేన్, సాయిని పంపి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు.

హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేస్తున్న అధికారులు

यूनियन बैंक యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు, ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

అమ్మకం గురించి ఋణగ్రహీతకు తెలియజేస్తూ 30 రోజుల ప్రకటన
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క నిబంధన 6(2)/8(6) ప్రకారం)

వీరి నుండి
చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ కార్యాలయం, ఒంగోలు తరుపున SARFAESI యాక్ట్ 54/2002 క్రింద దిగువ వారికి

విషయం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించవలసిన బకాయి మొత్తము రాబట్టుటకు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ (యాక్ట్ 54/2002) క్రింద మీకు చెందిన ఆస్తిని విక్రయించుట.

బ్యాంకు వారికి చెల్లించవలసిన బకాయి మొత్తములను నోటీసులో తెలిపిన నిర్ణీతకాలంలోగా చెల్లించవలసినదిగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క 13(2) సెక్షన్ క్రింద **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,** సెక్యూర్డ్ క్రెడిటార్ వారు మీకు **దిగువ తెలిపిన తేదీలలో** డిమాండ్ నోటీసును జారీచేసినారు. అయినప్పటికీ మీరు సదరు నోటీసులో సూచించిన నిర్ణీత కాలంలోగా బకాయి మొత్తము చెల్లించుటలో విఫలమైనందున సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు-2002 యొక్క 6/8వ రూలుతో కూడిన సదరు చట్టం 13(4) సెక్షన్ క్రింద స్థిర సెక్యూర్డ్ ఆస్తులను అధీకృత అధికారి దిగువ తెలిపిన తేదీలలో లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకున్నారు.

సెక్యూర్డ్ ఆస్తిని స్వాధీనం చేసుకున్న తరువాత కూడా మీరు బ్యాంకుకు చెల్లించవలసిన బకాయి మొత్తమును చెల్లించలేదు. అందువలన ఈ నోటీసు అందిన తేదీ నుండి 30 రోజులు తరువాత బహిరంగ ఇ-వేలం నిర్వహించుట ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దిగువ తెలిపిన ఆస్తులను విక్రయించవలసిన అవసరం ఉంటుంది. ఇ-వేలం తేదీ మరియు సమయంతో పాటు ఆస్తి యొక్క రిజర్వుధర మరియు ఇ-వేలం నిర్వహించు సర్వీస్ ప్రొవైడర్ వివరములు మీకు విడిగా తెలియజేయబడతాయి.

కావున, అమ్మకం ప్రకటన ప్రచురణ తేదీకి ముందుగా మీరు బ్యాంకు వారికి చెల్లించవలసిన బకాయి మొత్తముతో పాటు దానిపై తదుపరి వడ్డీ, బ్యాంకు వారికి సంభవించిన ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలు చెల్లించినచో, ఆస్తి అమ్మకంపైన తదుపరి చర్యలు చేపట్టబడవు మరియు సదరు చట్టం 13(8) సెక్షన్ పరిధిలో మీ తనఖా ఆస్తులను మీరు విడిపించుకోవచ్చును.

ఋణగ్రహీతలు/సహ-హామీదారులు/హామీదారులు మరియు షెడ్యూలు ఆస్తి వివరములు

సింగరాయకొండ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ పేరు: శ్రీ సంతాను మహాకుద్ ఫోన్ నెం. 98531 43606

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-హామీదారు(లు): 1) మెస్సర్స్ భవానీ ఇంజినీరింగ్ వర్క్స్, ప్రొప్రయిటర్: శ్రీ కోపూరి మహేష్, తండ్రి : కోపూరి యానాదయ్య, డి నెం.392, బుంగబావి సెంటర్, ప్రైమరీ స్కూల్ దగ్గర, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా 523101. 2) శ్రీ కోపూరి మహేష్ (ప్రొప్రయిటర్), తండ్రి : కోపూరి యానాదయ్య, డి నెం.392, బుంగబావి సెంటర్, ప్రైమరీ స్కూల్ దగ్గర, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా-523101. 3) శ్రీమతి కోపూరి భవాని, భర్త : శ్రీ కోపూరి మహేష్, డి నెం.8-659, వాటర్ ట్యాంక్ బజార్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా- 523101. 4) శ్రీ వర్ధినేని మల్లికార్జున రావు, తండ్రి : వర్ధినేని పిచ్చయ్య, డి నెం.17-1-128, సింహాద్రి నగర్, కందుకూరు గ్రా & మం, SPSR నెల్లూరు-523105.
డిమాండ్ నోటీసు తేది : 13.08.2024 స్వాధీనత నోటీసు తేది : 08.11.2024
స్థిరాస్తి వివరములు: ఐటమ్ నెం.1 : SPSR నెల్లూరు జిల్లా, కందుకూరు టౌన్, కందుకూరు మున్సిపాలిటీ, ఇప్పగుంట రోడ్డు దగ్గర, సర్వే నెం.115/సి100, ప్లాట్ నెం.56 వద్ద విస్తీర్ణం 183.33 చ॥గ॥లులోని ఖాళీ ఇంటి స్థలం శ్రీ కోపూరి మహేష్ గారికి చెందినది. హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.84 యొక్క స్థలం, విస్తీర్ణం 33 అ॥లు, పడమర : 25 అ॥ల వెడల్పు బజార్, విస్తీర్ణం 33 అ॥లు, ఉత్తరం : ప్లాట్ నెం.57 యొక్క స్థలం, విస్తీర్ణం 50 అ॥లు, దక్షిణం : ప్లాట్ నెం.55 యొక్క స్థలం, విస్తీర్ణం 50 అ॥లు.
[illegible]

2 [illegible] డిమాండ్ నోటీసు తేది : 25.07.2022 స్వాధీనత నోటీసు తేది : 06.12.2022 [illegible]

3 [illegible] డిమాండ్ నోటీసు తేది : 16.03.2022 స్వాధీనత నోటీసు తేది : 05.10.2024 [illegible]

4 [illegible] డిమాండ్ నోటీసు తేది : 02.03.2023 స్వాధీనత నోటీసు తేది : 16.06.2023 [illegible]

5 [illegible] డిమాండ్ నోటీసు తేది : 12.04.2019 స్వాధీనత నోటీసు తేది : 19.12.2019 [illegible]

6 [illegible] డిమాండ్ నోటీసు తేది : 27.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024 [illegible]

7 [illegible] డిమాండ్ నోటీసు తేది : 30.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024 [illegible]

8 [illegible] డిమాండ్ నోటీసు తేది : 21.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024 [illegible]

9 [illegible] డిమాండ్ నోటీసు తేది : 22.09.2023 స్వాధీనత నోటీసు తేది : 12.01.2024 [illegible]

[illegible] కాలేజీ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ ఎమ్. శివకుమార్ రెడ్డి ఫోన్ నెం. 89538 51234

10 [illegible] డిమాండ్ నోటీసు తేది : 05.04.2021 స్వాధీనత నోటీసు తేది : 18.09.2021 [illegible]

11 [illegible] డిమాండ్ నోటీసు తేది : 05.04.2021 స్వాధీనత నోటీసు తేది : 18.09.2021 [illegible]

మేదరమెట్ల బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ కె. మహేష్ బాబు ఫోన్ నెం. 91609 90991

12 [illegible] డిమాండ్ నోటీసు తేది : 25.09.2024 స్వాధీనత నోటీసు తేది : 11.12.2024 [illegible]

తేది: 04.11.2025, ప్రదేశం: ఒంగోలు సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

జేవీవీ చెకుముకి పోటీలు

కావలి, ఉదయగిరి, గుడ్లూరు: న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పోటీలు మంగళవారం కావలి, ఉదయగిరి, గుడ్లూరులో జరిగాయి. కావలి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో డిప్యూటీ డీఈవో హరిప్రసాద్, ఎంఈవో గోపీచంద్, జేవీవీ ప్రతినిధులు బెజవాడ రవికుమార్, తోట వెంకటేశ్వర్లు, మనోహర్, హరినాథ్, సుబ్బారామశర్మ, తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 26 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయగిరిలోని బీసీ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు నూర్జహాన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జేవీవీ సమన్వయకర్త కరీముల్లా హుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుడ్లూరులోని స్థానిక ఉన్నత పాఠశాలలో జేవీవీ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా నాయకులు టీవీవీ కృష్ణకుమార్, హెచ్‌ఎం రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు మురళి తదితరులు పాల్గొన్నారు.

Before The V Addl. Motor Accidents ClaimsTribunal : Nellore
M.V.O.P.No. 758/2024
1.Davuluri Hajarattamma and 2 Others - Claimants
Vs
1. Thiruveedhula Seenaiah (Owner of the Goods / Truck Auto) and 3 Others - Respondents
Notice to 4th Respondent
Davuluri Narasimham, S/o Late Malakondaiah, resident of S.C.Colony, Ramavarappadu Village, Jaladanki Mandal, SPSR Nellore.
[illegible] తేది 06-11-2025 [illegible]
P. ఉమామహేశ్వర్, B.Com., B.L., [illegible]

బొమ్మను గీసి.. బహుమతులు గెలిచి

విజేతలకు బహుమతులు అందజేస్తున్న ముసునూరు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జగన్నాథ్, తదితరులు.. విజేతలతో రుద్రకోట ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మురళి తదితరులు

కావలి, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని విద్యాసంస్థల్లో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. వీటిలో భాగంగా 'మీకిష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముసునూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎ.లక్ష్మి, ఎం.రోహిత్, పి.సాయి కృష్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.జగన్నాథ్ బహుమతులు అందజేశారు. రుద్రకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో పి. మౌనిక, టి.నాగశ్రీ, పి. తనూజ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి ప్రధానోపాధ్యాయులు మురళి బహుమతులు అందజేశారు. ❖ పట్టణంలోని సాయి కోఆపరేటివ్ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు ఉత్సాహంగా సాగాయి. 'ప్రకృతి అందాలు'పై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారు. పి. రాయుడు, కె. హర్షిత, ఎస్. విష్ణువర్ధన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ ఎస్. శివకృష్ణ బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న సాయి కోఆపరేటివ్ కళాశాల ప్రతినిధులు

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
కందుకూరు పట్టణ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, శివుని భక్తులకు
కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు.
ప్రొ॥ యొందూరి శ్రీనివాసులు
శ్రీనివాస రెసిడెన్సీ
మహాదేవపురం రోడ్డు, కందుకూరు.
Cell: 98668 81734

కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలతో...
SIVA
HOME MADE PICKLES
GHEE & Swagruha Foods Available
East Kammapalem, Near Ramalayam Temple, 12th Ward, KANDUKUR - 523105, Nellore Dt., Cell: 98485 08797.
మా ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు.
CHICKEN PICKLE / MUTTON PICKLE — మావద్ద Non Veg. Pickles — FISH PICKLE / PRAWN PICKLE
Veg. Pickles: Mango, Lemon, Tomato, Gongura, Pandu Mirchi అన్నిరకాల Veg. Pickles కొరియర్ చేయబడును.
కారం పొడులు : అన్నిరకాల కారం పొడులు
పిండి వంటలు : అన్నిరకాల పిండి వంటలు, అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు కొరియర్ ద్వారా పంపబడును. సంప్రదించండి.
వివాహ శుభకార్యములకు క్యాటరింగ్ సౌకర్యం కలదు. Cell: 98485 08797

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
హెచ్‌యల్‌సి కందుకూర్ బ్రాంచి-64471, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, కందుకూర్, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు-జిల్లా

స్వాధీనత ప్రకటన
(స్థిరాస్తి కొరకు) Appendix IV క్రింద యాక్టు రూల్-8(1) మరియు (2)

ఇందుమూలముగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటి ఇంటరెస్ట్ చట్టం-2002 ప్రకారం భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క సెక్షన్ 13(12) రూల్ 3వ నిబంధన క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము **ది:26-08-2025వ తేదీ నాటికి రూ.26,53,692/- (అక్షరాల ఇరవైఆరులక్షల యాభైమూడువేల ఆరువందల తొంభైరెండు రూపాయిలు మాత్రమే)** మరియు చెల్లించవలసిన వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ ఋణగ్రహీత: శ్రీ మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు, తండ్రి: కోటయ్య, డోర్ నెం: 17-1-99/1, సింహాద్రి నగర్, కందుకూర్ మండలం, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా-523105. **యన్‌పిఎ హౌసింగ్ లోన్ అకౌంట్ నెం: 41701833599, సురక్ష లోన్ అకౌంట్ నెం: 41706670901** వీరిని కోరుతూ ది:26-08-2025 వ తేదీన డిమాండు నోటీసు జారీచేయడమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత విఫలమైనందున సదరు రూల్ 8 తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద దిగువ వివరించిన స్థిరాస్తిని సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకారం ఈ దిగువ సంతకందారు ది.**03-11-2025** న స్వాధీనం చేసుకొన్నారని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క మొత్తం **ది:26-08-2025వ తేదీ నాటికి రూ.26,53,692/- (అక్షరాల ఇరవైఆరులక్షల యాభైమూడువేల ఆరువందల తొంభైరెండు రూపాయిలు మాత్రమే)** తదుపరి చెల్లించవలసిన వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీత/హామీదారుకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

తనఖా పెట్టబడిన స్థిరాస్తి వివరము
(ఈ ఆస్థి యొక్క రిజిష్టర్డ్ సేల్‌డీడ్ నెం.1668/2023, తేది:06.03.2023)
ప్రకాశం జిల్లా, కందుకూర్, సాయి నగర్, వార్డు నెం.22, బ్లాక్ నెం.2, డోర్ నెం.22-2-44, సర్వే నెంబర్లు: 279/1, 279/2B, 279/3, 279/3Q, 277/2, 278/6, 279/1J, 279/2B, 278/6, 276/3K & 277/1, లోని 106.55 చ॥గ॥లు లేక 89.08 చ॥మీ॥లలోని నివాస గృహంనకు **హద్దులు: తూర్పు:** 16 అడుగుల వెడల్పుగల బజారు, **దక్షిణం:** 50 అడుగుల వెడల్పుగల బజారు, **పడమర:** పందిళ్ళ మాధవ యొక్క స్థలం, **ఉత్తరం:** లింగంగుంట రాజేంద్ర ప్రసాద్ యొక్క ఆస్తి.

తేది : 03-11-2025
ప్రదేశం: కందుకూర్
అధీకృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపే లక్ష్యం

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో డివిజన్ స్థాయి అండర్-14, 17 బాల, బాలికల క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈవోలు శర్మ, సుబ్బారెడ్డి, హెచ్‌ఎంలు నరసింహమూర్తి, ద్వారకారాణి, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

అగ్నిమాపక ఏర్పాట్లు తప్పనిసరి

కావలి, న్యూస్‌టుడే: ప్రతి బస్సులో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని రవాణా శాఖ అధికారి మురళీధర్, ఎంవీఐ సుందరరావు తెలిపారు. మంగళవారం కావలి మండలం రుద్రకోటలోని కార్యాలయంలో ప్రైవేట్ బస్సుల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలకు ఈ జాగ్రత్తలు ఉంటేనే అనుమతిస్తామన్నారు. తనిఖీల్లో అగ్నిమాపక పరికరాలు లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. **కందుకూరుపట్టణం:** రవాణా శాఖ నిబంధనల మేరకే బస్సులు నడపాలని ఆర్టీవో నాగేశ్వర్ సూచించారు. టూరిస్టు, కళాశాల, పాఠశాలల బస్సుల యజమానులతో పట్టణంలోని ఆర్టీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంవీఐ అనిల్ కుమార్, ఏవో శివప్రసాద్, చంద్రకాంత్ పాల్గొన్నారు.

పూరిల్లు దగ్ధం.. 10. లక్షల నష్టం

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఉదయగిరి శ్రీనివాసులుకు చెందిన పూరిల్లు మంగళవారం అగ్ని ప్రమాదానికి గురైంది. కుమారుడ్ని బిట్రగుంట పాలెంలోని పాఠశాలలో చేర్పించేందుకు ఉదయమే ఇంటికి తాళం వేసి భార్యాభర్తలు వెళ్లారు. ఈసమయంలో ఇంట్లో మంటలు రేగాయి. గ్రామస్థుల సమాచారంతో కావలి అగ్నిమాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. శ్రీనివాసులు దంపతులు వచ్చేసరికి ఇంట్లో సామాన్లు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తూ దాచుకున్న రూ.లక్ష నగదు, రెండు సవర్ల బంగారు నగలు, గృహోపకరణాలు కాలిపోయాయి. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. తహసీల్దారు శ్రీనివాసులురెడ్డికి వీఆర్‌ఓ నివేదిక పంపారు.

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

కొండాపురం, న్యూస్‌టుడే: మండలంలోని కొమ్మి, రామానుజపురం గ్రామంలో ముగ్గురు పేద విద్యార్థులకు కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్థిక సాయాన్ని ట్రస్టు అధ్యక్షుడు చెరుకూరి వెంకట్రావు మంగళవారం అందించారు. అనంతరం కొమ్మి ప్రాథమిక పాఠశాలలోని 50 మంది విద్యార్థులకు విద్యోపకరణాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాల్యాద్రి, మాధవి, మాజీ సర్పంచ్ చెరుకూరి రమణయ్య, పాల్గొన్నారు.

పంచలోహాల విగ్రహం వితరణ

ఉదయగిరి: ఉదయగిరిదుర్గంపై సేవా సమాజానికి పంచలోహ విగ్రహాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి మస్తేటి వెంకటరెడ్డి మంగళవారం వితరణ చేశారు. గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

జేవీవీ కార్యవర్గం ఎంపిక

గుడ్లూరు: మండల జనవిజ్ఞాన వేదిక కార్యవర్గాన్ని మంగళవారం ఎంపిక చేసినట్లు జిల్లా పరిశీలకులు కృష్ణకుమార్ తెలిపారు. అధ్యక్షుడిగా దామా సోమానాయుడు, గౌరవాధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్లు, బాసం వెంకటేశ్వర్లు, ఎంవీ శోభారాణి, సహాధ్యక్షులుగా పిల్లి బలరామిరెడ్డి, సీహెచ్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా సాలి సూర్యనారాయణ, మహిళా కార్యదర్శిగా ఎస్. ప్రసన్నకుమారి, కార్యదర్శులుగా జి.వసంతరావు, మర్రాటి జనార్దన్, కోశాధికారిగా అర్జున అజయ్‌కుమార్, కన్వీనర్లుగా చంద్రశేఖర్, పద్మజ, నాగమణి, ఆదినారాయణ ఎంపికయ్యారు.

జాతీయ రహదారిపై లారీ బోల్తా

దుత్తలూరు, న్యూస్‌టుడే : దుత్తలూరు కూడలి సమీపంలో వింజమూరు మార్గంలో 167-బీజీ జాతీయ రహదారిపై ప్రభుత్వ వైద్యశాల వద్ద మినీ లారీ బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాల మేరకు.. . వరికుంటపాడు మండలం బోయమడుగుల నుంచి బత్తాయి కాయల లోడుతో మినీ లారీ చెన్నైకి బయలుదేరింది. ఈ క్రమంలో వైద్యశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఎస్సీలకు వైద్య విద్య దూరం

కందుకూరు పట్టణం, కావలి: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం వైకాపా ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం కూడలిలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి.కామరాజు మాట్లాడారు. వైకాపా నాయకులు పలువురు పాల్గొన్నారు. కావలి పట్టణంలోని 18, 19, 22, 23, 25 వార్డుల్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రహదారి సమస్య పరిష్కారం

బిట్రగుంట, న్యూస్‌టుడే: విశ్వనాథరావు పేట-బోగోలు మధ్య దారుణంగా తయారైన ర.భ రోడ్డుకు తెలుగు తమ్ముళ్లు గంటల వ్యవధిలోనే మరమ్మతులు చేశారు. వివరాల్లోకి వెళితే.. విశ్వనాథరావుపేట- బోగోలు గ్రామాల మధ్య రైలు గేటుకు ఇరువైపులా ర.భ రోడ్డు దెబ్బతింది. ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. ఈ క్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు పార్టీకి చెందిన ఇందుపూరు రామ్మోహన్‌రెడ్డితో మాట్లాడి గుంతలు పూడ్పించారు.

మరమ్మతులు చేయిస్తున్న నాగేశ్వరరావు, రామ్మోహన్‌రెడ్డి

లంకా దినకర్ రాక నేడు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: ఇరవై అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ ఈనెల 5న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకుంటారు. గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తారన్నారు. ఏదైనా ఒక పీఎం శ్రీ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, మధ్యాహ్న భోజన పథకం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల పురోగతి తదితర అంశాలపై మధ్యాహ్నం రెండు గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరుగుతుందని తెలిపారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032

బ్రాంచ్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరా భవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-1.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 31-10-2020
ఋణ ఖాతా నెం.NELL2TF1812280001	డిమాండ్ నోటీసు తేది : 13-10-2025
1. ఆత్మకూర్ చంద్ర శేఖర్, తండ్రి : శివరామయ్య, డి.నెం.: 13/423, 13/423, పంతుల వారి వీధి, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు (జిల్లా).-524001 (ఋణగ్రహీత)	ఋణ మొత్తం : రూ.80,00,000/-
2. ఆత్మకూర్ లక్ష్మి, భర్త : ఆత్మకూర్ చంద్ర శేఖర్, డి.నెం.: 13/423, పంతులవారి వీధి, నెల్లూరు, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు (జిల్లా).-524001 (సహ-ఋణగ్రహీత)	బకాయి మొత్తం : రూ.15,54,434/-
3. ఇన్నమూరి వెంకట రామ్ మోహన్ రావు, తండ్రి : ఇన్నమూరి లక్ష్మీ నరసింహారావు, బి-11, వాసవి నగర్, బుచ్చిరెడ్డిపాలెం (గ్రామం & మండలం), యస్‌పియస్‌ఆర్ నెల్లూరు (జిల్లా).-524305 (హామీదారు)	

స్థిరాస్తి షెడ్యూలు వివరములు :

లోన్ అగ్రిమెంట్ నెం.NELL2TF1812280001- స్థిరాస్తి వివరములు : యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, బుజ బుజ నెల్లూరు సబ్ జిల్లా, నెల్లూరు రూరల్ మండలం, దేవరపాలెం గ్రామ పంచాయతీ, దేవరపాలెం మజారా, కొండ్లపూడి గ్రామ ఖాతాలు, సర్వే నెం.32 లోని ఎ.2.34 సెంట్లు మరియు సర్వే నెం.39/2 లోని ఎ.4.68 సెంట్లు, మొత్తం ఎ.7.02 సెంట్లు ఆమోదిత లేఅవుట్ విశ్వేశ్వర టౌన్‌షిప్‌లో గల ప్లాట్ నెం.70, స్థలము కొలతలు : తూర్పు నుండి పడమర 60 అడుగులు, ఉత్తరం నుండి దక్షిణం 40 అడుగులు. మొత్తం 266.66 చదరపు గజాలు లేదా 33 1/3 అంకణములు అన్ని యాజిమెంటరీ హక్కులతో.

హద్దులు : తూర్పు: 30 అడుగుల వెడల్పు లేఅవుట్ రోడ్డు, పడమర: ప్లాట్ నెం.59, ఉత్తరం: ప్లాట్ నెం.69, దక్షిణం: ప్లాట్ నెం.71.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరుచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032

బ్రాంచ్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరా భవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-1.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 07-01-2016
ఋణ ఖాతా నెం. NELL2TF2212300013	డిమాండ్ నోటీసు తేది : 30-09-2025
1. పసుపులేటి కృష్ణ ప్రసాద్, తండ్రి : నాగేశ్వరరావు, డి సం:27-2-1787, లక్ష్మీ నగర్, బాలాజీ నగర్, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	ఋణ మొత్తం : రూ.15,00,000/-
2. పసుపులేటి ఉమా మహేశ్వరి, భర్త : కృష్ణ ప్రసాద్, డి.నెం.:27-2-1787, లక్ష్మీ నగర్, బాలాజీ నగర్, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు-524002, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	బకాయి మొత్తం : రూ.25,09,723/-
3. కొమ్మాల మోహన్, తండ్రి : తిరుపలయ్య, కమ్మపల్లి, వెంబులూరు పోస్ట్, వెంబులూరు - 524134, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు జిల్లా.	

స్థిరాస్తి షెడ్యూలు వివరములు :

లోన్ అగ్రిమెంట్ నెం.NELL2TF2212300013-స్థిరాస్తి వివరములు: ప్రకాశం జిల్లా, ఒంగోలు రిజిస్ట్రేషన్ జిల్లా, సింగరాయకొండ సబ్-జిల్లా, లింగసముద్రం మండలం, పెద్ద పావని గ్రామ పంచాయితీ, నం.3254 ముత్యాలపాడు గ్రామ ఖాతాలు, 1బి ఖాతా మెట్ట సర్వే నెం.230/1 ప్రకారం ఎ.0.70 సెంట్ల స్థలం, హద్దులు : తూర్పు : గండె మహాలక్ష్మమ్మ భూమి, పడమర : డొంక (రోడ్), ఉత్తరం : పి మేఘన మరియు పి రిషిత భూమి, దక్షిణం : సుబ్బుశెట్టి శ్రీనివాసులు భూమి.

వీటి పరిధిలో ఎ.0.70 సెంట్లు లేదా 420 అంకణములు లేదా 3360 చదరపు గజాల ఖాళీ స్థలం మాత్రమే హక్కుతో పాటు అన్ని యాజిమెంటరీ హక్కులతో కలదు.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరుచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఏకె నగర్, నెల్లూరు జిల్లా-524004. బ్రాంచి: నెల్లూరు-1

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది, ఎన్.సి.ఎల్.టి బెంచ్-II, చెన్నై, తేది: 09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్ కంపెనీ అయి ఉన్నాము. మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి. చెన్నై-600032 వద్ద రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగియున్నది మరియు జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఏకె నగర్, నెల్లూరు జిల్లా-524004. బ్రాంచి ఆఫీస్ చిరునామా: నెల్లూరు-1 లో మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్.బి.ఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ / ఋణదాతగా సూచిస్తారు). ఇందుమూలముగా ఈ క్రింది నోటీసు జారీ చేస్తున్నాము.

ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు / హామీదార్లు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసులు స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులో తెలిపిన మొత్తం పై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతో పాటు నోటీసులో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసి చట్టం 2002లోని 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదిలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

చివరగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందజేయబడకుండ తిరిగి వచ్చినందుకు సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత (లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. ఋరుగ సుమన్ హర్షవర్ధన్, తండ్రి: ప్రభాకర్ రావు, డి.నెం: 1/24, మనుబోలు (గ్రామం & మండలం), ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా-524405 (ఋణగ్రహీత). 2. బిరుదొలు సుబ్రహ్మణ్యం, తండ్రి: బి. సుబ్బయ్య, డి.నెం: 26-9-778, జనశక్తి నగర్, పాత వేదాయపాలెం, నెల్లూరు, ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా-524004 (సహ-ఋణగ్రహీత). 3. ఋరుగ అమృతరాజ్, తండ్రి: ఋరుగ ప్రభాకర్ రావు, కోదండరామాపురం, మనుబోలు (గ్రామం & మండలం), ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా-524405 (హామీదారు).	30.06.2020 రూ. 10,00,000/- (అక్షరాలా పది లక్షల రూపాయలు మాత్రమే)	13-10-2025 ది. 13-10-2025 తేది నాటికి రూ. 19,13,807/- (అక్షరాలా పంతొమ్మిది లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు మాత్రమే)
ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. NELL2TF1807310010		

లోన్ అగ్రిమెంట్ నెం. NELL2TF1807310010, స్థిరాస్తి వివరాలు: ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, గూడూరు సబ్ జిల్లా, మనుబోలు మండలం, మనుబోలు గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాల ప్రకారం, కోదండరామాపురం, ఏరియా సర్వే నెం.242/3, బ్లాక్ నెం.7 నందు గల అసెస్‌మెంట్ నెం. 1263 తో కూడిన ఇంటికి చెందిన డి.నెం. 12/70. హద్దులు: తూర్పు: అన్నబత్తిన రమేష్ గారి కాంపౌండ్ గోడ, పడమర: కొంత వరకు పంచాయతీ రోడ్డు మరియు కొంత వరకు కోసూరి శ్రీనివాసులు గారి ఖాళీ స్థలం, ఉత్తరం: కోసూరి శంకరయ్య గారి డాబా ఇంటి కాంపౌండ్ గోడ, దక్షిణం: కోసూరి శ్రీనివాసులు గారి ఖాళీ స్థలం. ఈ హద్దులలో గల 53 అంకణాలు 23 చదరపు అడుగులు లేదా 426.56 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలంలో 624.40 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆర్‌సిసి భవనం మరియు 52.08 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల బాత్‌రూమ్ మరియు లాపటరీతో సహా, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, అన్ని ఫిక్చర్లు మరియు అన్ని సులభ హక్కులతో సహా అనుబంధ స్థలం.

పైన పేర్కొన్న పరిస్థితులలో ఈ నోటీసు ప్రచురించబడిన తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్తు వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన పేర్కొన్న విధంగా చెల్లించవలసిన మిగులు బకాయి మొత్తాలను చెల్లించవలసిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు / లేదా వారి హామీదార్లు (వర్తించునపుడు) కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. ఆ విధంగా చేయుటలో విఫలమైతే ఈ నోటీసు తేది నుండి 60 రోజులు ముగిసిన తరువాత సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(4) మరియు దాని క్రింద వర్తించే రూల్స్ క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా పెట్టిన వ్యక్తుల సెక్యూర్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకొనుటతో సహా సెక్యూర్డ్ ఆస్తుల పైన తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద ఏ ఋణగ్రహీత సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాతపూర్వక సమ్మతి లేకుండా పొందకుండా నోటీసులో రిఫర్ చేసిన అతని సెక్యూర్డ్ ఆస్తులు వేటిని అమ్మకం, లీజు ఇతరత్రా బదిలీ చేయరాదని గమనించవలెను.

అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ప్రదేశం: నెల్లూరు

కలుజు కోత.. రైతు కలత

దగదర్తి మండలం రామానం పురం గ్రామ చెరువు కలుజు దెబ్బతినింది. వరద తాకిడికి కోతకు గురికావడంతోపాటు కొన్నిచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారులు ఏళ్లుగా మరమ్మతులు చేయడం లేదు. ఈ మార్గం మీదుగా రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా మారిన కలుజుకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. - ఈనాడు, నెల్లూరు, - న్యూస్‌టుడే, దగదర్తి

అనుసంధానం.. అసౌకర్యం

గ్రామీణ రోడ్లను పట్టణాలకు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దగదర్తి వద్ద నిర్మించిన వంతెన, అప్రోచ్ రోడ్డు పనులు నాసిరకంగా చేయడంతో ఇటీవల వర్షానికి కోతకు గురవుతున్నాయి. అప్రోచ్ రోడ్డు గుంతలమయంగా మారింది. దగదర్తి నుంచి 16 గ్రామాలను కలిపే రహదారి పనులు మధ్యలో మూడు కి.మీ. దూరం నిలిచిపోవడంతో గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - ఈనాడు, నెల్లూరు, - న్యూస్‌టుడే, దగదర్తి

జగనన్న కాలనీలో నడక నరకమే

నగరంలోని వెంకటేశ్వరపురం జాతీయ రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీలో వీధులు అధ్వానంగా తయారయ్యాయి. అన్నీ మట్టి రోడ్లు కావడంతో వర్షం కురిస్తే గోతుల్లో నీరు చేరుతోంది. కాలనీలో నివాసముంటున్న నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వాటిలో విష పురుగులు ఉంటున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

స్థలమేదైతేనేం.. ఆక్రమిద్దాం!

భూముల విలువ పెరగడంతో నగరంతో పాటు పట్టణాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వాగులు, వంకలు, నదులు, చెరువులే కాదు.. చివరకు ప్రజాప్రయోజనాల స్థలాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిలో నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.

న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్), కావలి

నెల్లూరు ఇరుగాళమ్మ సంఘం ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోర్డు

నెల్లూరు నగరంలో నగరపాలకసంస్థ ప్రజాప్రయోజనాల స్థలాలు 167 వరకు ఉన్నాయి. పార్కులను అభివృద్ధి చేయడంలో ఖాళీ స్థలాలను ఆక్రమించేశారు. 89 మాత్రమే అధికారులు గుర్తించారు. మిగతా స్థలాలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో పేదల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో రెండు ఎకరాలను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించారు. అందులో స్థానిక అధికార పార్టీకి చెందిన నేతలు 350 అంకణాల స్థలాన్ని ఆక్రమించి విక్రయించగా. . కమిషనర్ ఆదేశాలతో ఆక్రమణలను తొలగించారు. ఇరుగాళమ్మ సంఘం పోలీసు కాలనీలో 140, 141 సర్వే నంబర్లలో 270 అంకణాలు నగర పాలకసంస్థ రిజర్వ్‌డ్ ఓపెన్ స్థలం ఉంది. అందులో కొంత స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సాక్షాత్తు కమిషనర్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. హరనాథపురంలో 1994లో 17.48 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ప్రజా అవసరాలకు 10.2 శాతం వదిలిన స్థలం 1.75 ఎకరాలు ఉంటుంది. దాన్ని చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

● నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ మాట్లాడుతూ నగరంలో ఆక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆనవాళ్లు లేని స్థలాలు.. కావలిలో ఇందిరమ్మ కాలనీకి సంబంధించి మొత్తం ఎనిమిది లేఅవుట్లలో ఆరువేల మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇందుకు 150 ఎకరాలకు పైగా భూమి సేకరించి అందజేశారు. అందులో 15 ఎకరాలకు పైగా రిజర్వ్‌డ్ స్థలాలుండాలి. ఆక్రమణదారుల కారణంగా సగానికిపైగా కనిపించడం లేదు. పలుకుబడి గలిగిన వారు కబ్జాకు పాల్పడుతున్నారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ఇతరులకు విక్రయిస్తున్నారు. నకిలీ పట్టాలను తయారు చేసే ప్రక్రియ కూడా జరుగుతోంది.

రిజర్వ్ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ప్రహరీ, భవనం

● 'రిజర్వ్‌డ్ స్థలాల ఆక్రమణ జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆక్రమించి నిర్మించిన భవనాలు కూల్చేస్తాం' అని పురపాలక సంఘం కమిషనర్ జి.శ్రావణ్‌కుమార్ తెలిపారు.

హాకీ శతజయంతి ఉత్సవాల గోడప్రతుల ఆవిష్కరణ

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: హాకీ ఇండియా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల ఏడో తేదీన నెల్లూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం నుంచి ఏసీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో ఉత్సవాల గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్ఏ పాండు రంగారావు, విశ్రాంత డీఎస్‌డీవో యతిరాజ్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.గిరిధర్‌ప్రసాద్, హాకీ సంఘం ప్రెసిడెంట్ థామస్, కార్యదర్శి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 11,572
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 92,576
వెండి గ్రాము :	రూ. 159.30

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	128
లేయర్	120
బ్రాయిలర్స్	230
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	254
లేయర్ మాంసం	204

స్వయం ప్రతిపత్తి సాధించేలా పని చేయాలి

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: పొదుపు గ్రూపుల్లోని మహిళా రైతు సంఘాల(ఎఫ్‌పీవో)లో ఉన్న రైతులందరికీ వ్యవసాయశాఖ సహాయంతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందించాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. మంగళవారం డీఆర్‌డీఏ కార్యాలయంలోని సమావేశమందిరంలో జీవనోపాధులపై ఏపీఎంలు, సీసీలకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెలా 4391 మహిళా రైతు సంఘాలకు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఎఫ్‌పీవో ఒక వ్యాపారాన్ని ఎంచుకుని ప్రతి మండలంలో కనీసం ఒక యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎఫ్‌పీవోలు స్వయం ప్రతిపత్తి సాధించేలా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి

ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్‌నకు ఎంపికలు 14న

నెల్లూరు(రవాణా), న్యూస్‌టుడే: ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్‌నకు గతనెలలో దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని అభ్యర్థులకు ఈ నెల 14న ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ కె.రవి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

ప్రేమ వ్యవహారంలో బాలుడి ఆత్మహత్య

నెల్లూరు(నేర విభాగం): ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని వెంకటేశ్వరపురం ఇస్లాంపేటలో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకుని కూలీ పనులకు వెళుతున్నాడు. సమీప ప్రాంతానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు మందలించడంతో అప్పటి నుంచి బాలిక జోలికి వెళ్లలేదు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాలుడు మద్యం మత్తులో బాలిక ఇంటి వద్దకు వెళ్లగా కుటుంబ సభ్యులు పట్టుకుని నవాబుపేట పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. విషయం తెలుసుకున్న తండ్రి స్టేషన్‌కు వెళ్లి పూచీకత్తుపై కుమారుడిని ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం తెల్లవారు జామున ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయిల్ ట్యాంకర్లపై స్థానిక నాయకుల దౌర్జన్యం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ ట్యాంకర్లపై స్థానిక నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద్ ఆరోపించారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోర్టులో యూనియన్ ఆఫీసు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ట్యాంకర్లకు రూ.300, కర్ణాటక, తమిళనాడు వాటికి రూ.7వేలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇలా వసూలు చేసిన డబ్బు ఎవరి ఖాతాకు వెళుతున్నాయని ప్రశ్నించారు. వారు చెప్పినట్లు వినకుంటే లారీలు తిరగవని బెదిరిస్తున్నట్లు తెలిపారు. పోర్టులో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

రెండో అంతస్తు నుంచి జారిపడి యువకుడి మృతి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి జారి పడి యువకుడు మృతి చెందిన ఘటనపై నెల్లూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరుగ్రామీణ మండలం కొత్త కాలువ సెంటరు సూర్యగ్రాండ్ అపార్టుమెంట్ రెండో అంతస్తు ప్లాట్ నంబరు 202లో కటకం గోపికృష్ణ (31) నివాసం ఉంటున్నారు. సోమవారం ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా, ప్రమాదవశాత్తు జారి కింద పడి తలకు తీవ్రగాయాలయ్యాయి. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి అన్న అన్వేష్ మంగళవారం నెల్లూరుగ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు డెకాయ్ ఆపరేషన్లు, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ఎక్కువగా నిర్వహించాలని **కలెక్టర్ హిమాన్షు శుక్లా** అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఛాంబరులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టం అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాపెట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమంటే భ్రూణ హత్యలను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, డీఐవో డాక్టర్ ఎ.ఉమామహేశ్వరి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండాళ్ భాస్కర్, డీఎస్పీ కేసీహెచ్ రామారావు, డెమో కె.కనకరత్నం, ఎన్జీవో కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాలు, ఇతర ఆలయాలు తదితర ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ప్రకటనలో తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యం దృష్ట్యా అన్ని సబ్ డివిజన్ల పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆలయాల వద్ద పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రద్దీ అధికంగా ఉన్న ప్రదేశాల్లో క్యూలైన్ వ్యవస్థ, పార్కింగ్ సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణను సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు.

సమాజంపై అవగాహనతో మెలగాలి

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: బాలికలు సమాజంపై అవగాహనతో మెలగాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వాణి సూచించారు. మండలంలోని కోడూరు బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాఠశాలలో వసతులు పరిశీలించారు. బాలికలకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ, నళిని తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీనియర్ సివిల్ న్యాయమూర్తి వాణి

సైన్సు డ్రామా ఫెస్టివల్‌లో ప్రథమ స్థానం

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: నెల్లూరు సైన్సు విజ్ఞాన కేంద్రంలో జరిగిన నేషనల్ సైన్సు డ్రామా ఫెస్టివల్‌లో వరిగొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. 'రైతేరాజు స్మార్ట్ టెక్నాలజీ'తో అనే నాటిక ప్రదర్శనకు జిల్లా స్థాయిలో రాణించి, 7న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బయాలజీ ఉపాధ్యాయులు శ్రీనివాసులు.. రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మహీధర్, శ్రీవర్షిణి, అశోక్, అఖిల్, చరణ్, కేశవ, ఫణికుమార్ విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. మంగళవారం విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు అభినందించారు.

ప్రదర్శనలో బహుమతి సాధించిన విద్యార్థులు

గుప్త నిధులున్నాయని.. దేవాలయంలో తవ్వకాలు

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే

మండల కేంద్రమైన వలేటివారిపాలెంలో జాతీయ రహదారి పక్కనే శిథిలమైన జనార్దన స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. మంగళవారం ఉదయం అటువైపు పొలాలకు వెళ్లిన వారు ఈవిషయాన్ని గుర్తించారు. దీంతో రామలింగేశ్వర దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్తీక్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. గుప్త నిధులకు ఉపయోగించిన వస్తువులను గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పర్యవేక్షణ లేనందునే

ఆలయంపై దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో కొన్నాళ్లుగా దూపదీప నైవేద్యాలు నిర్వహించడం లేదు. ఈ ఆలయంలో గుప్త నిధులున్నాయన్న ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు తరచూ తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గర్భగుడితో పాటు ముందు ఉన్న మండపం, రాతి ధ్వజ స్తంభం కింద ఇలా తవ్వుతున్నారు. గతంలో రాతి ధ్వజస్తంభం కింద ఇలా చేయడంతో గ్రామస్థులు కాంక్రీటుతో ప్రతిష్ఠం చేశారు. దేవాదాయ శాఖ అధికారుల తీరును గ్రామస్థులు తప్పుపడుతున్నారు.

తవ్వకానికి ఉపయోగించిన వస్తువులను పరిశీలిస్తున్న అధికారులు

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

A reputed High School for sale at Vidavaluru & Pre Primary School also in Prime Location of Nellore city. 9390930091

REAL ESTATE

FLAT FOR SALE

సరస్వతీ నగర్, సాయిదీప్ హైల్యాండ్స్ అపార్ట్‌మెంట్‌లో వెస్ట్ ఫేసింగ్ 3BHK ఫ్లాట్‌సెమీ ఫర్నిష్డ్ (4 a/c & 3 గీజర్స్)తో ఫ్లాట్ అమ్మబడును. ✆ 99081 77557

ఒక్కొక్క ఫ్లోర్‌కు ఒక్కొక్క ఫ్లాట్ కలిగిన 2100 Sft ఇండిపెండెంట్ ఫ్లోర్ అమ్మకమునకు కలదు. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర, Nellore Contact ✆ 9441863343

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటన కర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

JOBS

కంప్యూటర్ / జెరాక్స్ ఆపరేటర్స్ కావలెను. అనుభవం అవసరం లేదు. యువతీ, యువకులు సంప్ర: యూనివర్సిటీ జెరాక్స్, గాంధీబొమ్మ వద్ద, నెల్లూరు. 9848154861

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. Contact: 9492806925, 9491033663

పూజ్య సాయి మోటార్స్ ముసునూరు స్వరాజ్ ట్రాక్టర్ షోరూం కావలి, ఆత్మకూరు ట్రాక్టర్ మెకానిక్స్ & హెల్పర్స్ కావలెను. కాంటాక్ట్ నెం. ✆ 8179744555

కావలి, నెల్లూరు ప్రముఖ అగ్రి కంపెనీలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: 10th ఆపైన, 2 వీలర్ తప్పనిసరి. Contact 9346745423, 9121667272.

ప్రముఖ ఆఫీస్ నందు పని చేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. బైక్ జీతం 15K - 20K. Contact Number 75697 56990, 93909 16550.

Aritel Fiberలోకి టెక్నీషియన్స్-10 కావలెను. కొత్తవారికి ప్రాధాన్యత, Q:10-డిగ్రీ, 2 వీలర్, 5G మొబైల్ Must. జీతం: 20to30వేలు. ✆8639192162

లాజిస్టిక్స్ సంస్థనందు పని చేయుటకు హెవీలైసెన్స్ కల్గిన డ్రైవర్లు కావలెను.5 సం।। కనీస అనుభవం కలిగిఉండాలి. జీతం 27,000/-& నివాసవసతి + భోజనం కలదు. Contact: వాట్సాప్ లేక కాల్‌చేయండి. ✆ 94400 13262, 94408 29015.

TOURS AND TRAVELS

2 రైలు యాత్రలు: 1. కాశీ, అయోధ్య, చిత్రకూటం, ప్రయాగ 16-1-26, 2. వైద్యనాద్, కామఖ్య, కలకత్తా 24-1-26, 7 రోజులు. టిక్కెట్:14,000, K.వాసు. ✆ 94913 40504

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...

B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే

వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

కోవూరు

• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

దేగపూడిలో కంటి వైద్య శిబిరం

పొదలకూరు రూరల్, న్యూస్‌టుడే: వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం దేగపూడి సచివాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి సమస్యలు, శుక్లాలతో బాధపడుతున్న 63 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. వీరిలో కంటి చూపు సరిగాలేని వారిని గుర్తించి ఆపరేషన్ నిర్వహిస్తామని భరోసానిచ్చారు. వైద్య నిపుణులు రవికుమార్, ఎంపీడీవో నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి రత్నయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లికార్జున్, పలువురు వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు గుంతల పూడ్చివేత

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరు పురపాలక పరిధిలో నెల్లూరుపాలెం సెంటర్ నుంచి సోమశిల రోడ్డు వరకు ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను తెదేపా నాయకుల ఆధ్వర్యంలో పూడ్చారు. పనులను ఛైర్‌పర్సన్ వెంకటరమణమ్మ, వెంకటయ్యయాదవ్, ఖాదర్‌బాషా తదితరులు పర్యవేక్షించారు.

పెయ్యదూడల ఉత్పత్తి పథకం సద్వినియోగం చేసుకోవాలి

కొడవలూరు, న్యూస్‌టుడే: పెయ్యదూడల ఉత్పత్తి పథకం సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి పేర్కొన్నారు. గండవరంలో మెగా పశువైద్యశిబిరం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం పొందడానికి మేలుజాతి పశువుల ఉత్పత్తిని ఆర్‌జీఎం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) కోవూరు :79950 67034, సర్వేపల్లి : 80085 73980, ఆత్మకూరు: 8008573949

సమస్య: సంగం మండలం మర్రిపాడులో విద్యుత్తు సరఫరా వ్యవస్థలో పలు చోట్ల తీగ జాతి మొక్కలతో అవరోధంగా ఉంటూ ప్రమాదకరంగా ఉంది. సత్వరం వాటిని తొలగించాలి. **- రాజు, స్థానికుడు**

సమాధానం : సిబ్బందితో తొలగించి ప్రమాదం లేకుండా చేస్తాం. **- మన్మథరావు, డిస్కం ఏఈ**

? కండలేరు జలాశయం నుంచి పొదలకూరు మండలంలోని చెరువులకు సాగునీరందించే కాలువలు రెండేళ్లుగా మరమ్మతులు చేయక అధ్వానంగా మారాయి. **- బుజ్జయ్య, రైతు**

✓ అంచనాలు రూపొందించి ఉన్నతాధికారుల అనుమతికి పంపాం. నిధులు మంజూరైన వెంటనే చేస్తాం. **- అనిల్‌కుమార్‌రెడ్డి, తెలుగు గంగ ఈఈ**

? తోటపల్లిగూడూరు మండలం కోడూరు పారుదల కాలువలో నరుకూరు సమీపంలో వ్యర్థాలు, గుర్రపుడెక్క నిల్వ చేరింది. నీరు వెళ్లాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. **- శ్రీనివాసులు, నరుకూరు**

✓ పరిశీలించి కాలువలో వ్యర్థాలు తొలగిస్తాం. గుర్రపుడెక్క తీయించి నీటి పారుదలకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటాం. **- అలీ, నీటిపారుదలశాఖ ఏఈ**

? తోటపల్లిగూడూరు మండలం పాతకోడూరు నుంచి కొత్తపట్టపుపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉంది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. **- శివశంకర్, స్థానికుడు**

✓ మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. **- రమేశ్, పంచాయతీరాజ్ ఏఈ**

? పొదలకూరు రూరల్ పరిధిలోని యాదవ వీధిలో రోడ్డుపై చెత్త పారవేయడంతో గుట్టలుగా పేరుకుపోయాయి. దుర్వాసనతో సతమతమవుతున్నాం. **- నాగ శ్రీనివాసరావు, స్థానికుడు**

✓ సిబ్బంది చెప్పి శుభ్రం చేయిస్తాం. **- నరసింహారావు, ఎంపీడీవో**

? మర్రిపాడు మండలం రామానాయుడుపల్లి ఎస్సీ కాలనీలో మురుగు నిల్వలతో దోమల బెడద అధికమైంది. పారిశుద్ధ్య పనులు చేయండి. **- శ్రీను, స్థానికుడు**

✓ పారిశుద్ధ్య పనులు చేపడతాం. **- నాగేశ్వర ప్రసాద్, ఎంపీడీవో**

చిత్ర కళ.. ప్రతిభ భళా

వెంకటాచలం, బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: వెంకటాచలం, బుచ్చిరెడ్డిపాళెంలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి.

బుచ్చి: విజేతలతో ప్రిన్సిపల్, అధ్యాపకులు

● బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలోని కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో 'ప్రకృతి అందాలు' అనే అంశంపై జరిగిన చిత్రలేఖనం పోటీల్లో దీపిక (ప్రథమ), అస్మా (ద్వితీయ), సాదియ (తృతీయ) స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్స్ పీవీ కిషోర్, ఏవీ చిరంజీవి బహుమతులు అందించారు.

కసుమూరులో బహుమతులు ఇస్తున్న ప్రధానోపాధ్యాయుడు మాలకొండయ్య

● వెంకటాచలం మండలం కసుమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై జరిగిన చిత్రలేఖనం పోటీల్లో భానుశ్రీ(ప్రథమ), పృథ్వీత(ద్వితీయ), పి. రిషిత(తృతీయ) స్థానాల్లో నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు మాలకొండయ్య విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నిండిన కుంటలు.. చిగురించిన ఆశలు

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్, ముత్తుకూరు

కరవు పరిస్థితులను ఎదుర్కోవడానికి, భూగర్భ జలాలు పెంపొందించేందుకు గ్రామాల్లో తవ్విన పంట కుంటలు ఇటీవల కురిసిన వర్షాలతో జలకళ సంతరించుకున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో రైతులకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పథకంలో భాగంగా పొలాల్లో తవ్వించారు. ప్రధానంగా భూగర్భ జలాల పరిరక్షణ, కీలక సమయంలో పంటలకు నీటి సమస్య తలెత్తకుండా వీటిని ఉపయోగించుకోనున్నారు.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..

రైతులకు ఒక్క రుపాయి ఖర్చు లేకుండా ఒక్కోదానికి రూ. 32 వేల వరకు కేటాయించి కూలీలతో తవ్వించారు. ఒడిసి పట్టిన నీటితో అవసరమైన సమయంలో మొక్కలు, పంటలకు నీరందించేలా పనులు చేశారు. మూగ జీవాలకు నీరందించడంతో పాటు, కొన్ని చోట్ల కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకొని ఆదాయం పొందవచ్చని భూమిలో తేమ శాతం ఉండడంతో మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవకాశముందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

● ఏపీడీ స్వరూప్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా సాగుదారుల పొలాల్లో పంట కుంటలు తవ్వకాన్ని చేపట్టామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రస్తుతం కుంటలన్నీ నీటితో నిండిపోవడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో వివరాలు..	
మొత్తం జాబ్ కార్డులు	46166
యాక్టివ్ కార్డులు	35487
మొత్తం కూలీలు	62876
పనులు చేస్తున్న వారు	54594
పంట కుంటల లక్ష్యం	175
పూర్తి చేసినవి	45

బిరదవోలులో పంట కుంటను పరిశీలిస్తున్న పీడీ గంగా భవాని

ఎమ్మెల్యే చొరవతో నిత్యావసరాల అందజేత

చేనేత కార్మికులతో తెదేపా నాయకులు

కోవూరు, న్యూస్‌టుడే: మొంథా తుపాను కారణంగా చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెదేపా నాయకులు శేషయ్య అన్నారు. స్పందించిన ఆమె వెంటనే కలెక్టర్‌కు చెప్పడంతో జిల్లాలో 2500 మంది చేనేత కుటుంబాలకు కోవూరు నియోజకవర్గంలో 400 చేనేత కుటుంబాలకు నిత్యావసరాలందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పలు సమస్యలపై మాట్లాడారు.

సాంకేతికతతో సాగులో అధిక దిగుబడులు

కోవూరు : మాట్లాడుతున్న ఆత్మ పీడీ మురళి

కోవూరు,ఆత్మకూరు : కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల పరిధిలో ఛాంపియన్ రైతులుగా ఎంపిక చేసిన వారికి శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం కోవూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఏడీఏ అనిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) నెల్లూరు పీడీ మురళి మాట్లాడుతూ నూతన సాంకేతిక పద్ధతులతో సాగుచేసి అందరికీ ఆదర్శంగా ఉన్న ఒక రైతును ప్రతి పంచాయతీ నుంచి ఎంపిక చేస్తామన్నారు. వారంతా తోటి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీలక్ష్మి, మధుసూదన్, భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఇందిరావతి, ఉద్యానశాఖాధికారి కార్తీక్, కిరణ్‌కుమార్, డీఆర్సీ ఏడీఏ మారుతీదేవి, ఏఈవోలు పాల్గొన్నారు. ● రైతులు పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్త సురేఖాదేవి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్ పేట రైతులు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.

వంతెన నిర్మాణానికి సహకరించండి

కోవూరు, న్యూస్‌టుడే: కోవూరులో చేపల మార్కెట్ వద్ద పీటర్ కెనాల్ (పీతిరి కాలువ)పై నూతన వంతెన నిర్మించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సహకారంతో ర.భ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ పనులు బుధవారం ప్రారంభం కానున్నాయి. రోడ్డు పూర్తిగా మూసివేయనున్నారు. నెల్లూరుకు వెళ్లే ప్రజలు వివిధ మార్గాల నుంచి చేరుకోవాల్సిందిగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరిస్తే వంతెన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు.

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉందాం

సంగం, కొడవలూరు, న్యూస్‌టుడే: వర్షాలతో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్యాధికారి ఖాదర్‌వలి సూచించారు. సంగంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన సందర్భంగా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వర్షపునీటి నిల్వలో దోమలు పెరగడంతో వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుందన్నారు. స్థానిక పంచాయతీల సహకారంతో నీటి నిల్వలు లేకుండా చేయాలన్నారు. జ్వరాలొస్తే వెంటనే వైద్యసిబ్బందికి తెలిపి, నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి వనరులు కలుషితం కాకుండా పరిశీలించాలని పేర్కొన్నారు. వైద్యాధికారి అశోక్ హాజరయ్యారు. ➡ ఆశా వర్కర్లు అంకితభావంతో పనిచేయాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో బ్రిజిత తెలిపారు. కొడవలూరు పీహెచ్‌సీలో మంగళవారం ఆశా డే కార్యక్రమం జరిగింది. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్‌సీసీకి 21 మంది విద్యార్థుల ఎంపిక

విద్యార్థులతో అధ్యాపకులు

కోవూరు, న్యూస్‌టుడే: కోవూరులోని వైకేఆర్ అండ్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ(10ఏ) నావెల్ విభాగం లెఫ్టినెంట్ కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గోదంగానె ఆధ్వర్యంలో మంగళవారం డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది. 55 మంది విద్యార్థులు హాజరుకాగా 21 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఎన్‌సీసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో డా. సురేంద్ర బాబు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారన్నారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డా. రాంప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

భద్రతే లక్ష్యంగా బస్సులు నడపాలి

చేజర్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల భద్రతే లక్ష్యంగా పాఠశాల బస్సులు నడవాలని ఆత్మకూరు ఎంవీఐ రాములు సూచించారు. బడి బస్సుల్లో ఉండాల్సిన పరికరాలు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రతల గురించి చేజర్ల లుంబిని విద్యాలయంలో విద్యార్థులు, డ్రైవర్లకు ఆయన అవగాహన కల్పించారు. బస్సుల్లో ఏర్పాటు చేసిన అత్యవసర రక్షణ వ్యవస్థలను పరిశీలించి పలు సూచనలు చేశారు.. అలారం, అగ్నిమాపక పరికరాలు, ద్వారాలు, అద్దాలు ధ్వంసం చేసే సుత్తి వాటిని వినియోగించే విధానాల గురించి వివరించారు. మైనర్లు ద్విచక్రవాహనాలు నడపొద్దని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు అప్పగించకుండా వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఉత్సవ మూర్తుల ఎదుట సహస్ర కలశాలు

కోనలో కార్తిక పూజలు

రాపూరు, న్యూస్‌టుడే: మండలంలోని పెంచలకోనలో మంగళవారం రాత్రి కార్తిక మాసం సందర్భంగా పలు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రధానంగా సహస్ర కలశాభిషేకం, అంకురార్పణ పూజలు తదితర వేడుకలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి



మాట్లాడుతున్న వీసీ శ్రీనివాసరావు

వెంకటాచలం, న్యూస్‌టుడే: సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు సూచించారు. విశ్వవిద్యాలయంలో మంగళవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి సహకారంతో క్యాన్సర్, కంటి సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలన్నారు. వైద్యులు మాట్లాడుతూ... మద్యం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండి.. ఆరోగ్యకర జీవన శైలిని అవలంబిస్తే.. క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చన్నారు. రిజిస్ట్రార్ సునీత, ప్రిన్సిపల్ విజయ, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఉదయ్ శంకర్, సుబ్బారెడ్డి, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

రోడ్డు ఇలా.. ప్రయాణమెలా?

బుచ్చి పురపాలక పరిధిలోని హెచ్‌పీ గ్యాస్ కార్యాలయంతో పాటు కాలనీకి వెళ్లే దారిలో రోడ్డు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద గుంత, మధ్యలో రెండు రోడ్లు కలిసే చోట ఎత్తుపల్లాలుగా ఉండడంతో వాహనదారులు అదుపుతప్పి పడుతున్నారు. పురపాలక అధికారులు స్పందించి రోడ్లు గుంతపూడ్చి, సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, బుచ్చిరెడ్డిపాళెం**

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కోవూరు పంచాయతీ రైల్వే కూడలి పరిసరాల్లో విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలకు తీగ జాతి మొక్కలు అల్లుకుపోయాయి. వర్షాకాలంలో గాలి వీచినపుడు తరచూ ఫ్యూజులు పోయి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. డిస్కం అధికారులు స్పందించి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కోవూరు**

చెత్త తొలగించేదెవరు

పొదలకూరు పట్టణ పరిధిలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయినా పంచాయతీ, మండల అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరవై వేలకు పైగా జనాభా ఉన్న మేజర్ పంచాయతీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. కేవలం ప్రధాన రహదారిపై ఉన్నవాటినే తొలగిస్తున్నారని.. యాదవవీధి, రాంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, జడ్పీ ఉన్నత పాఠశాలల వీధుల్లో తొలగించకపోవడంతో పలువురు వ్యాధుల బారిన పడుతున్నారని వాపోతున్నారు. **- న్యూస్‌టుడే, పొదలకూరు**

నిలువెత్తు ప్రమాదం

పొదలకూరు చిట్టేపల్లి తిప్ప మీద ఉన్న విద్యుత్తు స్తంభం మట్టిగడ్డల ఆధారంగా నిల్చొని ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. పెద్ద వర్షం వస్తే నేలవాలే స్థితి నెలకొంది. అయిదు చోట్ల ఈ విధంగానే ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రావెల్ అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వడంతో దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పొదలకూరు**

గుంతలమయం

రాపూరు మండల పరిధిలోని గరిమెన పెంట-తెగచెర్ల రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రాపూరు, కలువాయి, అనంతసాగరం మండలాలకు బస్సులు, ఆటోలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు బాగుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రాపూరు**

గిరిజన వధూవరులకు పెళ్లికానుక

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీసాంబశివ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గిరిజన వధూవరులకు పెళ్లి కానుక ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్లు ట్రస్ట్ ఛైర్మన్ పరమేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ట్రస్టు కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు.

సోమిరెడ్డి నివాళి

మనుబోలు : మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన తెదేపా నేత జగన్‌మోహన్ రెడ్డి(70) అనారోగ్యంతో మృతిచెందారు. మంగళవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాయకులతో కలిసి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి

సంగం, న్యూస్‌టుడే: మర్రిపాడులో విద్యుదాఘాతానికి గుర్రై శ్రీనివాసులు(66) మృతి చెందడంతో మంగళవారం సంగం పోలీసులు కేసునమోదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఆయన పొలంలో వ్యవసాయ పంపుసెట్టుకు మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గుర్రై కిందపడ్డారు. గొర్రెల కాపరి గమనించి కుటుంబసభ్యులకు తెలిపారు. సరఫరా ఆపి చూడగా అప్పటికే మృతిచెందారు. భార్య శేషమ్మతో పాటు, ముగ్గురు కుమారులున్నారు.

కళ్లలో కారం కొట్టి.. గొలుసు అపహరణ

బుచ్చిరెడ్డిపాలెం : కళ్లలో కారం కొట్టి బంగారు గొలుసు అపహరించిన ఘటన బుచ్చి పురపాలక పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నీరజ అనే మహిళ సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకుపై బుచ్చి నుంచి వవ్వేరుకు వెళుతోంది. మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి కళ్లలో కారం చల్లి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించారు. ఆమె ప్రతిఘటించడంతో సగం గొలుసు చేతిలో ఉండిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెకుముకి పోటీల్లో బహుమతులు సొంతం

పొదలకూరు: బహుమతులు అందజేస్తున్న జేవీవీ నాయకులు

పొదలకూరు, ఏఎస్‌పేట, కోవూరు, చేజర్ల, అనంతసాగరం, ఆత్మకూరు, న్యూస్‌టుడే : పొదలకూరు జేవీవీ ఆధ్వర్యంలో మంగళవారం సాయిబాబా మందిరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చెకుముకి విజ్ఞాన పరీక్ష నిర్వహించారు. మొగుళ్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల, సాయినాథ్ హైస్కూలు విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి జిల్లా పోటీలకు ఎంపికైనట్లు కల్యాణ్ తెలిపారు. ● ఏఎస్‌పేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించగా చిరమన, కావలిఎడవల్లి, శ్రీకొలను, ఏఎస్ పేట ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చిరమన ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని రిషితేజ టీం మండల స్థాయిలో ప్రథమస్థానంలో నిలవగా, శ్రీకొలను, కావలిఎడవల్లి ఉన్నత పాఠశాలల విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ● కోవూరు పట్టణంలోని జేబీఆర్ ఉన్నత పాఠశాలలో మండలంలోని వివిధ పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు హెచ్‌ఎం శ్రీహరి విద్యాసామగ్రి అందజేశారు. ● చేజర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. చేజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పవిత్ర, నవ్యశ్రీ, హేమలత, ప్రైవేట్ విభాగంలో లుంబిని విద్యాలయానికి చెందిన హేమతేజ, వందన, అలీ అజహర్‌లు విజేతలుగా నిలిచారు. ● అనంతసాగరంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో రేవూరు జడ్పీ ఉన్నత పాఠశాల, శాంతినికేతన్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. ఎంపికైన వారు 23న నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ● ఆత్మకూరులో జరిగిన పోటీల్లో ఆత్మకూరు, మహిమలూరు, లక్ష్మణరావుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రైవేట్ విభాగంలో నలంద, శ్రీమన్నారాయణ, గాయత్రీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చూపడంతో వీరికి బహుమతులు అందజేశారు.

కోవూరు జేబీఆర్ హైస్కూల్‌లో...

యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు

కోవూరు, న్యూస్‌టుడే: ప్రకృతి వనరులను కొల్లగొట్టొద్దని అధికారులు తరచూ సమావేశాల్లో చెబుతున్నారే తప్ప.. కళ్లెదుట తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలతో పాటు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లో ఇష్టారాజ్యంగా అనుమతి లేకుండా తిప్పలు కొల్లగొట్టి గ్రావెల్, మట్టి తరలిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ● కోవూరు, పడుగుపాడు, ఇనముడుగు, వేగూరు, పోతిరెడ్డిపాళెం, నార్త్‌రాజుపాళెం, రేగడిచెలిక, గండవరం, జొన్నవాడ, రేబాల, బుచ్చి, వవ్వేరు, తదితర గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా స్థిరాస్తి వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. కోవూరు, పడుగుపాడు వద్ద జాతీయ రహదారులపైనే బహిరంగంగా తీసుకెళుతున్నారు. పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ● విడవలూరులో ఇసుక ట్రాక్టర్లతో గుట్టు చప్పుడు కాకుండా తరలిపోతోంది. ముదివర్తిలో ఇసుక రీచ్‌లో అనుమతులు లేకున్నా ఇసుక మాఫియా తమదైన శైలిలో ఇసుక తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. నిఘా పెట్టి అక్రమ రవాణా అరికట్టాలని పలువురు విన్నవిస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి ప్రకృతి వనరులను కొల్లగొట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పడుగుపాడు రోడ్డులో మట్టి తరలిస్తున్నారిలా

బహుమతుల అందజేత

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: బుచ్చి జడ్పీజీహెచ్ఎస్ విద్యార్థినులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని హెచ్ఎం సుజాత తెలిపారు. మంగళవారం అభినందన కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రథమ బహుమతి సాహితి, ద్వితీయ బహుమతి సంజన సాధించారని పేర్కొన్నారు.

గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవికి నివాళి

విడవలూరు : మానవ కంప్యూటర్, ప్రముఖ గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతలా దేవి జయంతి సందర్భంగా విడవలూరు మండలం వావిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మంగళవారం నివాళులర్పించారు. హెచ్ఎం చెంచురామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)

రిజిస్టర్డ్ కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14-ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.

కార్యాలయ చిరునామా : శ్రీరామ్ ఫైనాన్స్ లి., జోనల్ ఆఫీస్ : డి.నెం. 26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఎ.కె. నగర్, నెల్లూరు జిల్లా - 524004 మరియు బ్రాంచి ఆఫీస్ : నెల్లూరు-1

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

క్ర. సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	[illegible]	30-04-2021 / Rs. 10,00,000/-	21-10-2025 / రూ. 31,40,698/-

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. NELL4TF1812010003

అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

(c) eenadu

నెల్లూరు

• నెల్లూరు • నెల్లూరు గ్రామీణం

అధికారులు నిర్మించిన గోడ

ప్రమాదాల నివారణకు చర్యలు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: మినీబైపాస్ రోడ్డు గోమతినగర్ ప్రాంతంలో వాహనచోదకులకు ప్రమాదాలు జరగకుండా క్రాస్‌రోడ్డు వెంబడి ప్రహరీని మంగళవారం ఇంజినీరింగ్ అధికారులు నిర్మించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్డు వెంబడి ఎలాంటి సూచికలు లేకుండా ఓపెన్‌గా భారీ గుంత ఉండటాన్ని గుర్తించారు. సురక్షితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వేపల్లి కాలువపై నిర్మించిన పాదచారుల వంతెన దెబ్బతిని రాకపోకలకు కష్టంగా మారడంతో స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు మరమ్మతుల పనులు చేపట్టారు.

నిడిగుంట అరుణను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు

విజయవాడ, న్యూస్‌టుడే : ఎస్సై, అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడు నుంచి రూ. 24.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిడిగుంట అరుణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడకు చెందిన రమేష్‌బాబు.. తనకు తెలిసిన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాల నిమిత్తం సురేంద్ర అనే వ్యక్తితో 2021 మార్చిలో మాట్లాడారు. ఆయన సూచన మేరకు డీజీపీ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తిని సంప్రదించారు. తర్వాత మొగల్రాజపురంలో బుల్లెట్ బాబు మరో వ్యక్తితో ఉద్యోగాల కోసం చర్చించారు. ఎస్సై పోస్టుకు రూ. 18.5 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుకు రూ. 6 లక్షలు ఇవ్వాలనటంతో సరేనన్నారు. 2021, మార్చి 19న విజయవాడ స్వరాజ్యమైదానం వద్ద నిడిగుంట అరుణకు రూ. 12 లక్షలు, 10 రోజుల తర్వాత బుల్లెట్‌బాబుకు మరో రూ. 12.5 లక్షలు రమేష్‌బాబు చెల్లించారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోగా.. డబ్బులు కూడా చెల్లించకపోవడంతో అక్టోబరు 13న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ వేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను విజయవాడ ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం నెల్లూరు కారాగారానికి తరలించారు.

మాతృత్వం ఓ వరం

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: మాతృత్వం ఒక వరమని, దత్తత దానికి మరో మార్గమని జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.సురేష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణంలోని డీఆర్‌డీఏ కార్యాలయం సమావేశమందిరంలో దత్తత మాసోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, ఎన్ఐసీపీవో సీహెచ్ సమత తదితరులు పాల్గొన్నారు.

బస్టాండ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

నెల్లూరు(రవాణా), న్యూస్‌టుడే: నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సురేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ప్రధాన బస్టాండు ప్రాంగణంలో దాతల సహకారంతో సుమారు లక్ష రూపాయల విలువజేసే డస్ట్‌బిన్‌లు, ప్లాస్టిక్ బక్కెట్లు వంటివి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి షేక్ షమీమ్, ఒకటి రెండు డిపోల మేనేజర్లు వెంకటేశ్వర్లు, కార్గో మేనేజర్ దివ్య కామాక్షి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

క్రీడా ఘనత

• రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభ
• కేవీఎన్‌ఆర్‌కు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు

చదువుకు క్రీడలు తోడైతే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే చదువుల్లో రాణిస్తారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనలో కేవీఎన్‌ఆర్ ఉన్నత పాఠశాల ప్రత్యేకత చాటుతోంది. అలాగే రెండేళ్లుగా ఇక్కడి విద్యార్థులు తమదైన శైలిలో రాణిస్తున్నారు. ఫలితంగా పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది. – న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయిని

కేవీఎన్‌ఆర్ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతుంటారు. విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా క్రీడలు, వ్యాయామ, యోగా తదితర వాటిలో శిక్షణ ఇస్తున్నారు. వారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి బంగారు, వెండి, రజత పతకాలు సాధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన గ్రిగ్స్, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో ఎక్కువమంది విజేతలుగా నిలిచి ఉత్తమ పాయింట్లు సాధించినందుకు పాఠశాలకు 2024లో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డును అందించారు. 2023 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు జిల్లా స్థాయిలో చేపట్టిన గ్రిగ్స్ పోటీల్లో విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్ సాధించారు. ఆ సంవత్సరం కూడా పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. 1,514 మంది ఉన్న పాఠశాలలో ఏటా ఖోఖో, కబడ్డీ, యోగా, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూలీపనులు చేస్తుండగా.. వారి పిల్లలు విద్య, క్రీడల్లో రాణిస్తున్నారు.

రెండేళ్లుగా క్రీడాకారుల ఘనత ఇలా..

విద్యా సంవత్సరం	విద్యార్థుల ప్రతిభ		
	జిల్లా	రాష్ట్ర	జాతీయ
2022-23	72	38	8 మంది
2023-24	53	20	5

ప్రత్యేక చొరవ చూపుతున్నాం

– విజయప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు

ఇక్కడ చదివే విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. ఏటా వివిధ క్రీడల్లో వంద మంది క్రీడాకారులు తయారవుతుంటారు. విద్యార్థులకు చదువుకు క్రీడలు తోడైతే భవిష్యత్తులో ఎంతో ఉపయోగం.

ప్రత్యేక విద్య, థెరపితో పిల్లల్లో మార్పు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి ప్రత్యేక విద్య, థెరపిని అందించడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పును చూడవచ్చని రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్పాస్టిక్స్ సెంటర్ కోఆర్డినేటర్ దాసరి రాజేంద్రప్రసాద్ తెలిపారు. నగరంలోని రెడ్‌క్రాస్ సొసైటీ ఎమ్మెస్సార్ స్పాస్టిక్స్ సెంటర్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్‌క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్‌లో ప్రత్యేక విధానాల ద్వారా విద్యను అందించడంతో పాటు మాట్లాడడంలో అస్పష్టత, పూర్తిగా మాటలు రాకపోయిన వారికి స్పీచ్ థెరపి ఇస్తున్నట్లు తెలిపారు.

కలెక్టరును కలిసిన డీఎస్‌డీవో

నెల్లూరు(క్రీడా విభాగం), న్యూస్‌టుడే: జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న పుట్‌బాల్ కోచ్ పాండు రంగారావు మంగళవారం కలెక్టరు హిమాన్షు శుక్లాను మర్యాద పూర్వకంగా కలిశారు. క్రీడల పరంగా జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై వివరించారు.

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం జెండావీధిలోని పీఎన్ఎం స్కూలులో గుడ్‌టచ్- బ్యాడ్‌టచ్, ఈవ్‌టీజింగ్, మానవ అక్రమ రవాణా, పోక్సో, మహిళలు, బాలికల రక్షణ చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్‌కు పాల్పడినా తల్లిదండ్రులకు తెలియజేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు సూచించారు. అత్యవసర వేళల్లో 112కు కాల్ చేస్తే తక్షణమే స్పందించి రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువుల్లో రాణించాలని తెలిపారు.

అనుమానిత లక్షణాలున్న వారికి క్షయ పరీక్షలు

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సుజాత

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: అనుమానిత హైరిస్క్ ప్రజలను గుర్తించి క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందజేయాలని డీఎంహెచ్‌వో వి.సుజాత తెలిపారు. జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్‌లకు నగరంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ల్యాబ్‌లో రక్త పరీక్షలను సకాలంలో నిర్వహించి తగిన చికిత్స అందజేయాలని తెలిపారు. సమావేశంలో డీఎల్ఏటీవో ఎస్‌కె.ఖాదర్‌వలి, జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ, న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్రీడలు అవసరం

క్రీడాకారులతో వైద్యుడు రవి, ఉపాధ్యాయులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డాక్టర్ పోకల రవి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని శంకు చెంగన్న నగరపాలకసంస్థ పాఠశాలలో క్రీడాకారులకు ఆయన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, క్రీడల్లో పాల్గొని భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అరవింద్, వ్యాయామ ఉపాధ్యాయులు నారాయణమ్మ, ఉపాధ్యాయులు రామమోహన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఐగా చినబాబు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలకసంస్థ పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ విభాగంలో రెగ్యులర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఇనమాల చినబాబును నియమిస్తూ కమిషనర్ వైవో నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నుంచి 9 డివిజన్ల పరిధిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా, ఇన్‌ఛార్జి రెవెన్యూ సూపరింటెండెంట్‌గా విధులను నిర్వహించాలని ఆదేశించారు.

నాణ్యతగా పనులు సాగాలి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరురూరల్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో సాగాలని తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి సూచించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని కమిషనర్ వైవో నందన్‌ను కలిసి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రూరల్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. ఎస్ఈ రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు.

అనధికార నిర్మాణాల తొలగింపు

ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగర పాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు ఏసీనగర్ 14/3 సచివాలయం పరిధిలో అనధికార నిర్మాణాలను మంగళవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించారు. కొత్తూరు అంబాపురం ప్రాంతంలోని బాబానగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలు, రోడ్లు, కాలువలను ఆక్రమిస్తూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు.

ఇద్దరు యువకుల నేత్రదానం

నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌టుడే: నగరంలోని వెంకటేశ్వరపురం ఇస్లాంపేటకు చెందిన మోస రోహిత్(17) మంగళవారం, కొత్తకాలువ సెంటర్‌కు చెందిన కటకం గోపికృష్ణ(31) సోమవారం మృతిచెందారు. వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరి నేత్రాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశారు. నేత్రాలను కార్నియా రికవరీ స్పెషలిస్ట్ సునీల్ సేకరించారు.

రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

మాట్లాడుతున్న కమిషనర్ నందన్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలకసంస్థలో రెవెన్యూ వసూళ్లలో కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారని కమిషనర్ వైవో నందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయాల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన కార్యదర్శులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటలకు కచ్చితంగా రెవెన్యూ వసూళ్లకు సచివాలయాల పరిధిలో అందుబాటులో ఉండేలా ఆర్వోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను వసూలు చేయకపోతే స్థానచలనం తప్పదని హెచ్చరించారు. బకాయిదారుల డ్రైనేజీ, కుళాయి కనెక్షన్లు తొలగించాలని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీపీఆర్‌వో వాసుబాబు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్ కాలువ పనులకు శంకుస్థాపన

నెల్లూరు(గ్రామీణం), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ బ్యాంక్ కాలనీలో రూ. 19 లక్షలతో సిమెంట్ కాలువ పనులకు తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు.

In the Court of the III Addl. Junior Civil Judge: Nellore
O.S.No.929/2024
Canara Bank Formally Known as Syndicate Bank, Brindavanam Branch, Nellore, rep.by its Branch Manager - Plaintiff
Vs
Kotta Anish - Defendant
Notice to Defendant
Kotta Anish, C/o K.Ramachandraiah, residing at D.No.24-385, Kranthi Nagar, Dargamitta, SPSR Nellore District- 524003.
[illegible] 04-12-2025కి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపు కోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
Sk.Yasdani, B.Com., L.L.B.,
వాది తరపు అడ్వకేట్, నెల్లూరు.

In the Court of the III Addl. Junior Civil Judge: Nellore
O.S.No.246/2025
Canara Bank Formally Known as Syndicate Bank, Aditya Nagar Branch, Nellore, rep.by its Branch Manager - Plaintiff
Vs
1. Vallaturu Sudhakar and another - Defendants
NOTICE
To
D1. Vallaturu Sudhakar, S/o Jagannadham,
D2. Vallaturu Chiranjeevi, S/o Jagannadham,
D1 & D2 are resident of D.No. 24/3/124, Brahmanandhapuram, Near Bolleneni Hospital, Dargamitta, SPSR Nellore District- 524003
[illegible] తే 10-12-2025దికి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపు కోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
Sk.Yasdani, B.Com., L.L.B.,
వాది తరపు అడ్వకేట్, నెల్లూరు.

నత్తనడకన రక్షణ గోడ పనులు

పెన్నానదికి వరద వస్తే వెంకటేశ్వరపురంలోని భగత్‌సింగ్‌కాలనీ, టిడ్కో ఇళ్లు నీట మునిగిపోతాయి. కాలనీలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు రూ. 100 కోట్లతో రక్షణ గోడను నిర్మిస్తున్నారు. పనులు నత్తనడకన జరుగుతున్నాయి. మరోసారి పెన్నానదికి వరద వస్తే మళ్లీ మునక తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

జాతీయ రహదారి వెంట చెత్త దిబ్బలు

నెల్లూరునగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి చెత్త దిబ్బలు పేరుకుపోతున్నాయి. కొందరు అద్దె ట్రాక్టర్ల యజమానులు నగరంలోని చెత్తను తీసుకొచ్చి రోడ్ల వెంట వేస్తున్నారు. జాతీయ రహదారి, నెల్లూరు-పొట్టేపాలెం రోడ్డు, పొదలకూరు రోడ్డు ప్రాంతాల్లో గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. వాటికి కొందరు నిప్పు పెడుతుండటంతో విషవాయువులు వెలువడుతున్నాయి.
–న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

నిర్లక్ష్యం మొక్కైంది

నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే నెల్లూరు నగరం-వెంకటేశ్వరపురం మధ్య ఉన్న పెన్నా బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడకు రావి, మర్రి మొక్కలు మొలిచాయి. వంతెన రోడ్డు గతుకులమయంగా మారుతోంది. అధికారులు స్పందించి రక్షణ గోడకు ఉన్న మొక్కలను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(నవాబుపేట)

మురుగులో కుళాయి.. నీరు కలుషితం

నెల్లూరు పొర్లుకట్ట నుంచి పొట్టేపాలెం వెళ్లే రోడ్డులో కుళాయిలు ఎక్కువగా మురుగుకాలువల్లోనే ఉన్నాయి. పైపులు అందులోనే ఉండటంతో తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా సమస్య ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
–న్యూస్‌టుడే, నెల్లూరు (మార్కెట్ సెంటర్)

మేమున్నాం.. మీకు తోడుగా!
(10 AM to 1 PM)
నెల్లూరు, గ్రామీణం
80085 50332
80085 74001

సమస్య: నెల్లూరు నగరం సుబేదారుపేటలోని ఏబీఎం కాంపౌండ్‌లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. – జాన్‌ప్రసాద్

సమాధానం: కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? నగరంలోని శ్రీహరినగర్‌లో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. – రాణి, స్థానికురాలు

✓ కాలువలను శుభ్రం చేయిస్తాం.
– డాక్టర్ కనకాద్రి, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి

? నగరంలోని నీలగిరి సంఘం విద్యావికాస్ స్కూల్ ముందు ఎన్ఎస్8/ఏ3 స్తంభానికి విద్యుత్ దీపం వెలగడం లేదు. –ఐజాక్

✓ విద్యుద్దీపాన్ని ఏర్పాటు చేస్తాం.
– ముజాహిద్దీన్, నగరపాలక సంస్థడీఈ

– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్, నవాబుపేట)

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నెల్లూరు(నగరపాలకసంస్థ): మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. స్పందించే వారు కరవయ్యారని సీఐటీయూ రూరల్ కార్యదర్శి కె. పెంచలనరసయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మనోజ్ ఆరోపించారు. సమ్మెకాలం జీతం ఇవ్వాలని, 60ఏళ్లు నిండిన కార్మికులకు ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 రోజుల సమ్మె కాలంలో జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, నాయకులు కొండా ప్రసాద్, పి.సూర్యనారాయణ, ఎం.సుధాకర్, దేశమూర్తి, వజ్రమ్మ, కామాక్షమ్మ, భాగ్యమ్మ, రావమ్మ పాల్గొన్నారు.

తండ్రిని ఇబ్బందులు పెడుతున్న తనయుడిపై కేసు

నెల్లూరు(నేర విభాగం): తండ్రిని ఇబ్బందులు పెడుతున్న తనయుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ఖుద్దూస్‌నగర్‌లో సయ్యద్ అబ్దుల్ నయీం నివాసం ఉంటున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరుగురు కుమారులు ఉన్నారు. ఆరో కుమారుడు అబ్దుల్ హసీబ్ తండ్రిని బాగా చూసుకుంటానని నమ్మించి అతని వద్ద ఏటీఎం కార్డులు, పెన్షన్ ఫైల్, అకౌంట్ పుస్తకాలు, సెల్‌ఫోన్, బైక్ తాళం తీసుకున్నాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు రాకుండా తాళాలు వేయడంతో పాటు ఇబ్బందులు పెడుతున్నాడని బాధిత తండ్రి చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వేధింపులపై ఫిర్యాదు

నెల్లూరు(నేర విభాగం): నెల్లూరు గ్రామీణం మాదరాజ గూడూరు పల్లిపాలెంలో శ్రీవల్లి, నరేంద్ర దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2016లో ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహానంతరం చెడు వ్యసనాలకు బానిసైన భర్త.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ అదనపు కట్నం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫోను నంబరు విషయమై వివాదం.. హత్యాయత్నం

నెల్లూరు (నేర విభాగం): బీవీ నగర్ నక్కలగుంటకు చెందిన బచ్చు అనిల్ కుమార్, నెల్లూరుగ్రామీణ మండలం ములుమూడికి చెందిన కుందా ప్రేమ్‌కుమార్ స్నేహితులు. సోమవారం రాత్రి ప్రేమ్‌కుమార్ తన ఇంటి నుంచి అనిల్‌కుమార్‌కు ఫోన్ చేసి సుమంత్ ఫోన్ నంబరు కావాలని అడగ్గా, లేదని సమాధానం చెప్పారు. ఆగ్రహం వ్యక్తం చేసి దూషించాడు. కోపం వచ్చిన అనిల్‌కుమార్ తాను నీ గ్రామానికి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రేమ్‌కుమార్ కత్తి తీసుకుని అనిల్‌కుమార్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యారు. నెల్లూరుగ్రామీణ పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కలెక్టర్, జేసీని కలిసిన బీద రవిచంద్ర

నెల్లూరు(కలెక్టరేట్): కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఛాంబరులో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం జేసీ మొగిలి వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు.

రైతు బజార్ల బలోపేతానికి అడుగులు

న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)



సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వెంకటేశ్వర్లు

రైతుబజార్‌లను బలోపేతం చేసేలా అడుగులు పడుతున్నాయి.. ప్రజలకు చేరువ అయ్యేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.. నగరంలోని పత్తేఖాన్‌పేట, లక్ష్మీపురంలోని నవాబుపేట రైతుబజార్‌లలో వ్యాపారాలు జరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మేరకు జేసీ ఎం.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత కుమారి, నెల్లూరు కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీస్, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన అధికార యంత్రాంగం, ఏసీ కూరగాయల మార్కెట్ దుకాణదారుల సంఘం, రోడ్డు వెంబడి చిరువ్యాపారుల సంక్షేమ సంఘానికి చెందిన పలువురు నాయకులతో సమావేశం జరిగింది.

ప్రజలకు మేలు జరిగేలా..: నగరంలోని పత్తేఖాన్‌పేట రైతుబజార్‌లో 81 దుకాణాలు ఉండగా వీటిల్లో సగం, నవాబుపేట రైతుబజారులో 58 దుకాణాలు ఉండగా వీటిల్లో 11 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. నవాబుపేట రైతు బజార్‌లో కూరగాయలు, ఆకుకూరల అమ్మకాలు సాగించేది ఐదు దుకాణాల్లోనే. పత్తేఖాన్‌పేటలో ఒక దుకాణంలోనే ఆర్గానిక్ ఉత్పత్తులు అమ్మకం జరుగుతోంది. ఏసీ కూరగాయల మార్కెట్ పరిసరాలు రోడ్లపై పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే దుకాణదారులు వందల సంఖ్యలో ఉన్నారు. ఎటు చూసినా ట్రాఫిక్ ఇక్కట్లు.. ఇదే పరిస్థితి స్టోన్‌హౌస్‌పేట, నవాబుపేట పరిసర ప్రాంతాల్లో నెలకొంది. రోడ్డు వెంబడి చిరువ్యాపారులను రైతు బజార్‌లకు తరలిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగడంతో పాటు రైతుబజార్‌ల లక్ష్యం నెరవేరుతుంది. ఇదే విషయం జేసీ సమావేశంలో అధికారులతో మాట్లాడారు. రైతుబజార్‌లు అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలో చర్చించారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)

రిజిస్టర్డ్ కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14-ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
కార్యాలయ చిరునామా : శ్రీరామ్ ఫైనాన్స్ లి., జోనల్ ఆఫీస్ : డి.నెం. 26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఎ.కె. నగర్, నెల్లూరు జిల్లా - 524004 మరియు బ్రాంచి ఆఫీస్ : నెల్లూరు-1

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది : 9-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పోరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము. మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032 మరియు **నెల్లూరు-1 నందు** బ్రాంచి ఆఫీస్ కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ / ఋణదాతగా సూచిస్తారు) ఇందుమూలంగా ఈ క్రింది నోటీసు జారీ చేస్తున్నాము.

ఋణగ్రహీతలు / సహ ఋణగ్రహీతలు / హామీదార్లు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3తో చదువబడు సెక్షన్ 13 (2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

చివరిగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

క్ర సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	**1) షేక్ ఆయేషా,** భర్త : షేక్ బాషా, డి.నెం. 24-3-645, జె.వి.ఆర్. కాలనీ, రామాలయం దగ్గర, జె.వి.ఆర్. కాలనీ, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా - 524003. **2) షేక్ సాధిక్ బాషా,** తండ్రి : లేటు మస్తాన్ సాహెబ్, డి.నెం. 24-3-645, జె.వి.ఆర్. కాలనీ, రామాలయం దగ్గర, జె.వి.ఆర్. కాలనీ, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా - 524003. **3) షేక్ ఉమర్ అలీ,** తండ్రి : షేక్ సాధిక్‌బాషా, డి.నెం. 24-3-645, జె.వి.ఆర్. కాలనీ, రామాలయం దగ్గర, జె.వి.ఆర్. కాలనీ, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా - 524003. **4) కొల్లపూడి కిరణ్‌కుమార్,** తండ్రి : కొల్లపూడి కృష్ణయ్య, ఎల్‌ఐజి-1-395, కెపి హౌసింగ్ బోర్డ్ కాలనీ, కల్లూరుపల్లి రూరల్, నెల్లూరు, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా - 524004.	07-01-2023 / Rs. 15,00,000/-	08-10-2025 / రూ. 34,01,586/- (అక్షరాలా ముప్పై నాలుగు లక్షల ఒక వేయి ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు మాత్రమే)
	ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. **NELL2TF2205270001**		
	స్థిరాస్తికి చెందిన వివరములు : ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, నెల్లూరు సబ్ డిస్ట్రిక్ట్, నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్, నెల్లూరు బిట్ ఏరియా, సర్వే నెం. 568/1, ప్లాట్ నెం. 24-1, పొదలకూరు రోడ్డు, వెంగళరావు కాలనీ, ప్లాట్ నెం. 29 వద్ద 15 అంకణాల స్థలము అందలి 7 1/2 అంకణాలు లేదా 60 చ॥గ॥ల విస్తీర్ణంలోని ఇల్లు దానికి చెందిన డి.నెం. 24-1/1065-1 దానితో పాటు అన్ని ఉపకరణాలతో పాటు ఈజ్‌మెంటరీ హక్కులు, అనుబంధాలు మొదలైనవి. **హద్దులు : తూర్పు :** షేక్ ఇస్మాయిల్‌కి కేటాయించిన ఆస్తి, **పడమర :** షేక్ కాలేషా గారి ఇల్లు, **ఉత్తరం :** గాలి సుదర్శన్ గారి ఇల్లు, **దక్షిణం :** రోడ్డు.		

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు /లేదా వారి హామీదారుల (వర్తించినచోట) కు ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేది నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును.

సదరు చట్టంలోని సెక్షన్ 13 (13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు, వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అస్సెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ ఋణగ్రహీత బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : నెల్లూరు
అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

ఈనాడు
శ్రీ సత్యసాయి
బుధవారం నవంబరు 5, 2025

నాకు 159 ఏళ్లు..

నేను మీ గుత్తి రైల్వేస్టేషన్‌.. గుర్తొచ్చానా.. నేడే నా పుట్టిన రోజు.. స్టేషనుకు జన్మదినం ఏంటని ఆశ్చర్యపోకండి.. అది బ్రిటిష్‌ పాలనా కాలం. ఆంగ్లేయులు వారి కార్యకలాపాల నిర్వహణ, రవాణా సౌకర్యంగా ఉండేందుకు నన్నెంచుకున్నారు. వాళ్లేమో చెన్నై- ముంబయి రైలు మార్గాన్ని బాగా అభివృద్ధి చేసి వ్యాపారాన్ని పెంచుకుందాం అనుకున్నారు. ఆ రెండు నగరాల మధ్యన నేనున్నా.. నన్ను కూడా చెన్నై- ముంబయి నగరాలతోపాటే బాగా అభివృద్ధి చేయాలని తలంచారు. మామూలుగా అయితే నామీద వాళ్లకేం ఇష్టం లేదు. కానీ ముంబయికి చెన్నైకి మధ్యలో ఉండటంతో.. నన్ను అభివృద్ధి చేస్తే కడప, కర్నూలు, చిత్తూరుకు సులువుగా వెళ్లేందుకు తద్వారా ఇంకా వ్యాపారాలు పెంచుకునేందుకు రాయలసీమలో ఎప్పుడూ లేని సౌలభ్యం ఇక్కడుందని ఒక స్టేషను ఏర్పాటు చేసి దానికి గుత్తి అని పేరు పెట్టారు. 1866 నవంబరు 5న పుట్టిన నాకు.. ఇప్పుడు 159 ఏళ్లు.

-న్యూస్‌టుడే, గుత్తి

- ఇట్లు, మీసేవలో... గుత్తి రైల్వేస్టేషన్‌

కార్తిక కోటి దీపం

హిందూపురంలో మంగళవారం వీరశైవమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోటి ఒత్తులతో కార్తిక దీపాన్ని వెలిగించి మొక్కు చెల్లించుకున్నారు.

-న్యూస్‌టుడే, హిందూపురం అర్బన్‌

ఆరోగ్యానికి.. రాగిమార్గం

మారుతున్న ఆహారపు అలవాట్లు

ఒకప్పుడు రాగి జావ అంటే చులకనగా చూసిన వారే ఇప్పుడు మాల్ట్‌ల కోసం పరుగులు పెడుతున్నారు.

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే

కాలం మారే కొద్దీ అలవాట్లూ మారుతున్నాయి. ఒకప్పుడు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ వ్యాధుల ముసురు కమ్మినపుడు బిక్కుబిక్కుమని భయపడినా.. రాయలసీమ వారు మాత్రం ఒకింత ధైర్యంగా ఉండేవారు. ఎందుకంటే రోజువారీ మెనూలో రాగి ముద్ద ఉందన్న ధైర్యం. ఎప్పుడైతే సీమవాసులు రాగుల వాడకాన్ని తగ్గించారో.. వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 40 నుంచి 45 శాతం మధ్య రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం అర్థమయ్యాక.. రాగుల గిరాకీ అమాంతం పెరిగిపోతోంది. ఈ సరళిని మనం 2019 నుంచి గమనించవచ్చు.

● రోగాల వ్యాప్తి పెరిగే కొద్దీ రాగుల వాడకం పెరుగుతోంది. ప్రస్తుతం రాగిజావ, సంగటి, మిఠాయిల దుకాణాలు, చిరుధాన్యాల వంటకాలను వడ్డించే హోటళ్లు వెలిశాయి.

● పోషకాలు పెంచడంతోపాటు రాగుల అలవాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు (కార్డుకు కిలో చొప్పున) పంపిణీ చేస్తోంది.

● బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.46 చొప్పున క్వింటాలు రూ.4,600 పలుకుతోంది. అంటే రాగులు వాడేవారి సంఖ్యతోపాటు పంట సాగును రైతులు ఆసక్తి చూపుతున్నట్లు అవగతమవుతోంది.

ఉపయోగాలెన్నో..

- రాగుల్లో ఇనుము, కాల్షియం ఎక్కువ. జావ రూపంలో తాగే వారికి ఎముకల పటుత్వం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది.
- రాగి ముద్ద మధుమేహాన్ని క్రమబద్ధీకరిస్తుంది. గుండెజబ్బులు వచ్చే ఆస్కారం తక్కువ. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
- ప్లోలమిన్స్, గ్లూటెలిన్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అధికంగా ఖనిజ లవణాలతోపాటు విటమిన్ బి తదితరాలు లభిస్తాయి.

పంట సాగు ఇలా..

సంవత్సరం	హెక్టార్లు
2018	2,079
2019	2,350
2020	2,399
2021	3,100
2022	3,701
2023	3,129
2024	3,143

గులకరాళ్లే నైవేద్యం..!

ఆశ్చర్యం వేసినా ఇది నిజం.. లేపాక్షి మండలం కోడిపల్లిలో రెండు దశాబ్దాల కిందట నుంచి వింత సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ కొలువైన బట్ట భైరవస్వామికి భక్తులు గులకరాళ్లను నైవేద్యంగా ఉంచి మొక్కులు తీర్చుకుంటున్నారు. పంచాయతీకి అనుబంధంగా ఉన్న వీబూదిపల్లి, నాగేపల్లి, కొత్తపల్లి, పులమతి, పోతసముద్రం, మానేపల్లి గ్రామస్థులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. 20ఏళ్ల కిందట కోడిపల్లి ప్రాంత వాసులు హిందూపురానికి కాలినడకన ఈ దారిలో వెళ్లేవారు. ప్రయాణం సక్రమంగా సాగాలని కొందరు ఇక్కడున్న భైరవస్వామికి నైవేద్యంగా సమర్పించి కాసేపు కూర్చొని వెళ్లేవారు. క్రమంగా ఈ నమ్మకం బలపడి.. చుట్టుపక్కల గ్రామస్థులూ ఆచరించారు. అప్పటి నుంచి అలా సమర్పించిన రాళ్లే గుట్టగా మారింది.

- న్యూస్‌టుడే, లేపాక్షి

శకుంతల శపథం

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: శకుంతల శపథం పట్టింది.. పరుగు పందెంలో పతకాలు పట్టాలని.. అయిదేళ్ల కఠోర సాధనకు ఫలితం దక్కింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఈ క్రీడాకారిణి ఏకంగా నాలుగు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటోంది.

అమ్మానాన్న కూలీలు

బ్రహ్మసముద్రం మండలం తిప్పయదొడ్డి గ్రామానికి చెందిన జి.లింగమ్మ, బాలరాజు దంపతులు వ్యవసాయ కూలీలు. వారు కష్టపడుతూనే కుమార్తె జి.శకుంతలను ప్రోత్సహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పీఈటీ ఇబ్రహీం ప్రేరణలో అథ్లెటిక్స్‌లో అరంగ్రేటం చేసిన ఈ అమ్మాయి రోజూ మూడు గంటలపాటు సాధన చేసినా, పాఠశాల క్రీడలు, రాష్ట్రస్థాయిలో ఐదు పర్యాయాలు పాల్గొన్నా రిక్తహస్తాలతోనే తిరిగి వచ్చింది. ఓటమినే అస్త్రంగా చేసుకొని ఈ ఏడాది పతకం సాధించాలన్న పట్టుదలతో సాధన చేసింది. ఏలూరు జిల్లాలో జరిగిన అండర్-19 పాఠశాల క్రీడల రాష్ట్రస్థాయి పోటీల్లో అనుకున్నట్లుగానే ఏకంగా 4 పతకాలు సాధించి రికార్డు లిఖించింది. ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం సాధించింది. 100 మీ. పరుగు, 4×400 రిలేలో రజతం, లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. పోలీస్‌శాఖలో ఎస్‌ఐ పోస్టు, జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణం సాధించాలన్నదే తన చిరకాల కోరికని వెల్లడించింది.

తీర్థాలేమాయె నారసింహా!

స్వయంభువుగా వెలసిన శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికున్న 13 పవిత్ర తీర్థాలు ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. ఆక్రమణల కారణంగా కొన్ని, ఆదరణ కొరవడి అధ్వానంగా మారి మరికొన్ని కనుమరుగు అవుతున్నాయి. తీర్థాలను సంరక్షిస్తేనే ఆధ్యాత్మిక శోభ పది కాలాలు విరాజిల్లుతుంది.

- న్యూస్‌టుడే, కదిరి

1 - అర్జున తీర్థం

ఆలయానికి నైరుతి దిక్కున ఉంది. వర్షాభావంతో ప్రవాహాలు కనుమరుగయ్యాయి. పట్టణం విస్తరించి ఏరు కుంచించుకుపోయి తీర్థం మాయమైంది.

2 - నాగుల..

ఆలయానికి ఉత్తరం వైపున 2 కి.మీ దూరంలో ఉంది. పూర్వం పాదచారులు, భక్తులు స్నానాలు చేసి గట్టుపై ఉన్న నాగులను పూజించి, ఖాద్రీశుని దర్శించుకునేవారు. ఆ ప్రాంతంలో నిర్మాణాలు మొదలవటంతో రూపు కోల్పోయింది.

3 - గజేంద్ర

ఆలయం ఉత్తరం వైపు గజేంద్ర తీర్థం ఉండేది. ఆ ప్రాంతాన్ని పాత కోనేరు వీధిగా పిలుస్తారు. ప్రస్తుతం ఆ పరిసరాల్లో అధిక సంఖ్యలో భవనాలు వెలిశాయి. దీంతో తీర్థం ఆనవాళ్లు లేవు.

4 - ఆళ్వారుల

ఆలయంలోని వేయికాళ్ల మండపం వద్ద ఉండేది. ఈ తీర్థాన్ని ఆళ్వారులు జపం, తపస్సులకు ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోయింది.

5 - అచ్యుత

ఆలయ మహాద్వారానికి ఎదురుగా రథం నిలిపిన చోటులో తూర్పున ఉన్న ఈ తీర్థం ఆక్రమణకు గురైనట్లు దేవాదాయశాఖ గుర్తించింది. తరువాత ఎలాంటి చర్యల్లేక పూడిపోయింది.

6 - స్వర్ణ

యాగశాలకు తూర్పున ఉండేది. దీన్ని బంగారు తీర్థమని పిలిచేవారు. ఇందులోని నీటిని పూజాకార్యక్రమాలకు వినియోగించేవారు. కాలక్రమంలో ఇది కనుమరుగవడంతో భక్తులు బాధపడుతున్నారు.

విశ్రాంత సైనికుడి స్థలం కబ్జా

సర్వే నంబరు మార్చేసి విక్రయం



రేకులషెడ్డు వేశారు ఇలా..

అక్రమార్కుల భూదాహం అంతాఇంతా కాదు. కన్నుపడిందో కబ్జా చేయాలనే ధోరణిలో దందా సాగిస్తున్నారు. చివరకు విశ్రాంత సైనికుడి పట్టా స్థలాన్నీ వదల్లేదు. ఓ వ్యక్తి ఆక్రమించి.. విక్రయించిన ఉదంతం తలుపులలో వెలుగుచూసింది. ప్రభుత్వం 2001లో తలుపులకు చెందిన పీఎం బాషాకు .. కోటలోని 417 సర్వే నంబరులో నాలుగు సెంట్ల స్థలాన్ని ఇంటి పట్టాగా ఇచ్చింది. అనారోగ్య సమస్యలతో ఇల్లు నిర్మించుకోవడం ఆలస్యమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి సదరు స్థలంలో రేకులషెడ్డు ఏర్పాటు చేశాడు. 417 సర్వే నంబరుకు బదులు 265గా మార్చి.. మరో వ్యక్తికి రూ.11 లక్షలకు విక్రయించాడు. దందాను గుర్తించిన బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. షెడ్డు నిర్మాణంతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. క్రయవిక్రయదారులకు నోటీసులు ఇస్తామని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి రమణప్పనాయుడు తెలిపారు.

-న్యూస్‌టుడే, తలుపుల

సత్యసాయి జయంతికి 200 ప్రత్యేక బస్సులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి శతజయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండు, డిపోలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 25 వరకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఎం మధుసూదన్, డీఎం ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు.

పుట్టపర్తి బస్టాండులో సౌకర్యాలపై ఆరా తీస్తున్న ఎండీ ద్వారకా తిరుమలరావు

రైలు షికారుకు వేళాయె..

కారులో షికారు కెళ్లడం మనకు సరదానే.. కానీ ఇక్కడ వంద కార్లు రైల్లో షికారెళ్లేందుకు సిద్ధమయ్యాయి. విషయం ఏంటంటారా?.. కియా పరిశ్రమలో తయారు చేసిన కార్లను పెనుకొండలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి గూడ్స్ రైలు ద్వారా దేశంలోని నలుమూలలకు చేరుస్తారు. ప్రస్తుతం అక్కడ రైల్వేస్టేషన్‌లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో మంగళవారం అనంతపురం శివారులో ఉన్న కందుకూరు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం పైకి చేర్చారు. రైలుకు సమాంతరంగా కార్ల వరుస ఉండడంతో అందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు.

- ఈనాడు అనంతపురం

విత్తన బంతులు.. హరిత కాంతులు

న్యూస్‌టుడే - కళ్యాణదుర్గం గ్రామీణం: బోధనలో కొత్తదనం విద్యార్థుల్లో ప్రభావం చూపుతుంది.. ఏదైనా మంచి పని చేయాలన్న తలంపు ఆచరణలో కనిపిస్తుంది. దీన్నే నిరూపిస్తున్నారు కళ్యాణదుర్గంలోని ఉప్పొంక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.. చెట్లు, అడవుల వల్ల ఉపయోగాలు, ప్రకృతికి సంబంధించిన అంశాలపై వినూత్నరీతిలో ఉపాధ్యాయులు సాగించిన బోధన సత్ఫలితాలనిస్తోంది. ప్రధానోపాధ్యాయుడు గురుమూర్తి, ఉపాధ్యాయుడు నాగరాజు ఆలోచనల నుంచి పుట్టిందే విత్తన బంతి కార్యాచరణ.

సిద్ధం చేసిన బంతులను తీసుకెళుతున్న విద్యార్థులు

అంశం: పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణ.

ప్రాజెక్ట్ వర్క్: విత్తన బంతుల తయారీ

ఎవరెవరితో: 1 నుంచి 5వ తరగతి వరకు 37 మంది విద్యార్థులతో..

ఎప్పటి నుంచి: 2019 నుంచి ఈ విధానాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది జులై నుంచి బంతులు సిద్ధం.

ఏం చేస్తారు: సమీప పొలాల్లో ఉన్న ఎర్రమట్టి, బంకమట్టి, పశువుల ఎరువును సిద్ధం చేసుకుంటారు. మట్టి, ఎరువు మధ్యన విత్తనాలు ఉంచి పిడికిలితో ఉండలుగా చేస్తారు. పాఠశాలలోనే 15-20 రోజులు ఆరబెడతారు. ఏటా 500- 2,200 వరకు విత్తన బంతులు చేస్తారు. వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యార్థులు వాటిని రోడ్డు సమీపాల్లో, కొండ, బంజరు భూములు, గుట్టల ప్రాంతాల్లో విసిరేస్తారు. విత్తనాలు మొలకెత్తి.. చెట్లై పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఎంపిక చేసిన విత్తనాలు: మునగ, వేప, చింత, నేరేడు, కానుగ, మామిడి, ఖర్జూరం, సీతాఫలం, పనస, కరివేపాకు తదితరాలు

వచ్చే నెలలో అమరాపురానికి కృష్ణా జలాలు

మడకశిర గ్రామీణం: డిసెంబరు నెలాఖరుకు హంద్రీనీవా కాలువ ద్వారా మడకశిర నియోజకవర్గంలో చిట్టచివరన ఉన్న అమరాపురం చెరువుకు కృష్ణానది జలాలు నింపుతామని ఎమ్మెల్యే ఎంఎస్‌రాజు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తిలతో కలిసి ఆయన మణూరు చెరువుకు హంద్రీనీవా కాలువ ద్వారా చేరుతున్న కృష్ణానది జలాలను పరిశీలించారు. తెగిన కాలువ గట్టుకు మరమ్మతు చేయించారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మడకశిరకు వచ్చినప్పుడు కృష్ణా జలాలు త్వరితగతిన ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. స్పందించిన ఆయన ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి కాలువ పనులు పూర్తి చేయించారన్నారు. కార్యక్రమంలో అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

మణూరు చెరువుకు చేరుతున్న జలాలను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ తదితరులు

చైతన్య కిరణాలు

సమావేశమైన సభ్యులు

ఆశనే శ్వాసగా చేసుకొని.. అకుంఠిత దీక్షతో నిరంతర సంఘర్షణ నడుమ ఓరిమితో ప్రయత్నించి ఆదాయ బాట పట్టిన ఆ నారీశక్తి ఏకంగా రూ.515 కోట్ల పెట్టుబడితో రాష్ట్రం తనవైపు చూసేలా చేసింది. సంఘటితంగా ముందుకు కదిలితే సాధించలేనిది లేదంటూ నిరూపించిన విజయగాథ స్ఫూర్తిదాయకం.

–న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం

ఒక్కో సంఘం లావాదేవీలు: రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు..

వరించిన జాతీయస్థాయి అవార్డులు : సిద్ధరాంపురం, రోటరీపురం, వడియంపేట మహిళా గ్రామైక్య సంఘాలకు ఘన కీర్తి దక్కింది.

అధ్యయనానికి వస్తున్న సంఘాలు: ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మహిళా సభ్యుల రాక..

ప్రత్యేకత: రాష్ట్రేతర సంఘాల సభ్యులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం.

ఉత్పత్తులు-వ్యాపారం: చిరుధాన్యాల తినుబండారాలు, డ్రైఫ్రూట్స్, టిష్యూ పేపర్లు, కారంపొడి, ఆటోల నిర్వహణ, పశువులు, గొర్రెల పెంపకం తదితరాలు

ఎక్కడ: బుక్కరాయసముద్రం మండలం
ఎవరు: శ్రీచైతన్య మండల సమాఖ్య
ఎప్పుడు: 1998లో ప్రారంభం
ఎన్ని డ్వాక్రా సంఘాలు: 1,358
సభ్యులు: 13,732
ఆదాయం: రూ.6 కోట్లు

వివిధ మార్గాల్లో నిధుల మొత్తం రూ. 515 కోట్లు

బ్యాంకు లింకేజీ:	424
స్త్రీనిధి:	77
ఎస్సీ సబ్‌ప్లాన్:	9.3
ఎస్టీ సబ్‌ప్లాన్:	4.7

డ్వాక్రా సంఘాలు ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం సమాఖ్యకు రూ.కోటి గ్రాంటు ఇచ్చింది. ఆ మొత్తాన్ని మండల సమాఖ్య పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు అధికారులు రుణంగా ఇచ్చి స్వయం ఉపాధికి చర్యలు తీసుకున్నారు. విజిటర్స్‌తో వచ్చిన రుసుం, అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.6 కోట్లకు చేరింది. పెట్టుబడి మినహా నికరంగా రూ.5 కోట్ల ఆదాయం సాధించింది.

అలసత్వ తుప్పు

నాగలాపురం వద్ద కూలిన హెడ్ రెగ్యులేటర్

బొమ్మనహాళ్, కణేకల్లు: న్యూస్‌టుడే: ఉమ్మడి అనంత జిల్లాకు తాగు, సాగు నీరు అందిస్తున్న హెచ్చెల్సీ హెడ్ రెగ్యులేటర్లు, అత్యవసర గేట్లు, అక్విడక్టులు.. శిథిలావస్థకు చేరుకున్నాయి. 1965లో ఏర్పాటు చేసినవాటికి నిర్వహణ లేకపోవడంతో ఎప్పుడు కూలుతాయో అర్థం కాని దుస్థితి నెలకొంది. హెచ్చెల్సీ పరిధిలో 8 హెడ్ రెగ్యులేటర్లు, 40 వరకు యూటీలు, అక్విడక్టులు, వంతెనలు అధ్వానస్థితికి చేరాయి.

ఎక్కడెక్కడంటే..

✦ ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటరు నుంచి 189 వరకు 8 హెడ్, ఔట్‌ఫాల్ రెగ్యులేటర్లు దెబ్బతిన్నాయి.

✦ నాగలాపురంలోని 116-339 కిలోమీటరు వద్ద హెడ్ రెగ్యులేటర్‌కున్న నాలుగు గేట్లలో ఇటీవల మూడు కూలిపోయాయి. ఇక్కడ అత్యవసర గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.

✦ **అధ్వానంగా షట్టర్లు:** బిదురుకుంతం, నాగలాపురం, కణేకల్లు, జీబీసీ, ఎంపీఆర్, పీఏబీఆర్, వివిధ ఉప కాలువలకు ఏర్పాటు చేసిన షట్టర్లు తుప్పుపట్టాయి.

కూటమి ప్రభుత్వం వచ్చాక..

హెచ్చెల్సీకి అత్యవసర మరమ్మతులకు రూ.35 కోట్లు కేటాయించగా అందులో కణేకల్లు ఔట్‌ఫాల్ రెగ్యులేటరు, ఎంపీఆర్, పీఏబీఆర్ మరమ్మతులకు టెండర్లు పిలిచారు. ఇందులో కొంతమేర పనులు జరిగాయి. ✦ దెబ్బతిన్న వాటికి మరమ్మతుకుగాను ప్రతిపాదనలు పంపుతామని ఇన్‌ఛార్జి హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్‌రావు తెలిపారు.

శింగనమల పంట గల్ఫ్ ఇంట



ఉద్యానానికి పెద్దపీటతో అన్నదాతలకు ఆదాయం

నార్పల, న్యూస్‌టుడే: శింగనమల నియోజకవర్గం.. ఆరు మండలాలు.. ప్రతి మండలం ఓ ఉద్యాన పంటకు ప్రత్యేకత. నీటి వనరులు తగ్గినా, కరవు ఛాయలు కనిపించినా సాగు మాత్రం విస్తరిస్తూ ఉంది. ఇదెలా సాధ్యమంటే.. ఇక్కడ పండే పంటల రుచులు విదేశీయుల్ని సైతం ఆకర్షిస్తూ ఉండటమే.

● శింగనమల నియోజకవర్గంలో సాగుచేసే అరటికి అరబ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ వ్యాపారులు రైతుల వద్దకే వచ్చి అరటి, చీనీ పంటను కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బట్టి టన్ను అరటికి రూ. 20 నుంచి 30 వేల ధర చెల్లించడానికి కూడా వ్యాపారులు వెనుకాడటం లేదు.

● అరటి, చీనీ పంటలను ట్రక్కుల ద్వారా ముంబయి తరలించి అక్కడ నుంచి విమానాలు, ఓడల ద్వారా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, దుబాయ్, ఖతర్ దేశాలకు తరలిస్తున్నారు. ఏటా అరటి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది ఇందుకే.

కెకె. అగ్రహారంలో అరటి ఎగుమతికి సిద్ధం చేస్తున్న శ్రామికులు

అనుకూలతలు

80 వేల ఎకరాలు: ఏటా అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగు

40 వేల ఎకరాలు : నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో (అరటి 15 వేలు, చీనీ 13 వేలు. దానిమ్మ 5 వేలు. మామిడి 7 వేలు)

ఎలా సాధ్యం: రైతులు డ్రిప్ పద్ధతి ఎంచుకోవడం.. సారవంత ఎర్రనేలలు అధికంగా ఉండటం

● చీనీ పంట ఉత్పత్తులకు దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. టన్నుకు సీజను బట్టి రూ. 30 వేలు నుంచి రూ.లక్ష వరకు మద్దతు ధర లభిస్తోంది. వ్యాపారులు మన చీనీ కాయలను నాగ్‌పూర్, కోల్‌కతా, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. దానిమ్మ, మామిడి సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ అధిక నాణ్యతగా పంట ఉత్పత్తులు ఉంటున్నాయి.

● ఏటా ఉద్యాన పంటల సాగు ద్వారా నియోజకవర్గ రైతులు రూ.200 కోట్లకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇందులో పెట్టుబడి ఖర్చులు పోను రైతులు నికరంగా రూ.130 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నారు.

రానున్న ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్‌శంకర్‌బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 29.0 డిగ్రీలు నుంచి 32.3... రాత్రి ఉష్ణోగ్రతలు 22.9 నుంచి 24.2 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈశాన్య దిశగా గాలులు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఉదయం గాలిలో తేమ 80 శాతం, మధ్యాహ్నం 63 శాతం నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట నూర్పిడి చేయాలనుకునే రైతులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

(c) eenadu

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు(బుధవారం) ఉదయం 6 గంటలకు సాధారణ దర్శనం ఉంటుంది. ఏడు గంటల నుంచి 9 మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు ఉంటాయి. తర్వాత 9 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

నెట్టికంటయ్యకు ప్రాకారోత్సవం

అలంకరణలో ఆంజనేయస్వామి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామికి ప్రాకారోత్సవం నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. స్వామిని పల్లకిలో ఉంచి ఊరేగించారు. కార్తిక మాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి సేవాఘడ్‌లో రజతోత్సవాలు

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : గుత్తి మండలంలోని మాతా జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు తెలిపారు. మంగళవారం నుంచి మరో రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు మారుతి ప్రసాద్ తెలిపారు.

పల్లె ముంగిట నేత్రోదయం!

నీలకంఠాపురం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన నీలకంఠాపురంలో ప్రసిద్ధిగాంచిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం పేద ప్రజలకు వరంగా మారింది. కంటి జబ్బులకు ఉచిత చికిత్స, శస్త్రచికిత్స అందించేందుకు శ్రీకారం చుట్టింది.

రఘువీరారెడ్డి కుటుంబీకుల చొరవ

నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన కంటి చికిత్సలు అందించి వారి కంటిబతుకుల్లో వెలుగులు చూడాలన్న సంకల్పంతో మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కుటుంబీకులు ఎల్వీ ప్రసాద్ యాజమాన్యంతో సంప్రదించి నీలకంఠాపురంలో ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేశారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చారు. కుటుంబీకులైన శాంత జయరామ్ 2 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వగా రూ.6 కోట్లు ఖర్చుచేసి అన్ని హంగులతో ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో ఎల్వీప్రసాద్ యాజమాన్యం నియమించిన వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

25వ శాఖ ప్రారంభం

నీలకంఠాపురంలోని ఓ భవనంలో ఎల్వీప్రసాద్ ఆసుపత్రి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభించి మూడేళ్లలో 14వేల మందికి ఉచితంగా కంటి వైద్య చికిత్సలు అందించారు. ఎంతో నమ్మకం ఏర్పడ్డాక నూతన భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలలో 24 శాఖలు ఉండగా 25వది నీలకంఠాపురంలో అందుబాటులోకి వచ్చింది.

లక్ష్యం.. 5 లక్షల మంది

శ్రీసత్యసాయి జిల్లాతో పాటు కర్ణాటకలోని మధుగిరి, కొరటగెర, శిర, కళ్యాణదుర్గం, పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో 5 లక్షల మందికి కంటి వైద్య చికిత్సలు అందించి కంటి చూపు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో లక్ష్యాన్ని సాధిస్తామని ఎల్వీప్రసాద్ యాజమాన్యం పేర్కొంటోంది.

80 శాతం ఇక్కడే పరిష్కారం

ఆధునాతన చికిత్సలు అందించి ఇక్కడే 80 శాతం కంటి సమస్య పరిష్కరించేలా సేవలు అందిస్తారు. 20 శాతం అత్యంత క్లిష్టత రమైతే హైదరాబాద్‌లో కంటి వైద్యనిపుణులను సంప్రదించి చికిత్సలందించనున్నారు. వృద్ధుల్లో ఉన్నవారికి, అంగవైకల్యంతో బాధపడేవారికి ఇళ్ల వద్దకే టెక్నీషియన్లు కిట్లను తీసుకువెళ్లి పరీక్షించి వైద్యుల సలహాలు, సూచనలతో చికిత్సలందించనున్నారు.

పకడ్బందీగా రెవెన్యూ క్రీడల నిర్వహణ: కలెక్టర్

ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్ ఆనంద్, జేసీ శివనారాయణ శర్మ, డీఆర్ఓ మాలోల, బొప్పరాజు వెంకటేశ్వర్లు, తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఈ నెల 7 నుంచి మూడు రోజులపాటు జరిగే 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడోత్సవాల నిర్వహణలో ఏ లోటు, సమస్య రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు, వసతులు సమకూర్చాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంత నగర శివారులో ఉన్న ఆర్డీటీ క్రీడామైదానంలో జరిగే ఏర్పాట్లను పరిశీలించారు. జేసీ శివనారాయణ శర్మ, డీఆర్ఓ మాలోల, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చెంకట రాజేశ్, అనంత, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్‌రావు, మదుసూదన్ ఏర్పాట్లను చూశారు. క్రికెట్ మైదానంతోపాటు ఇతర క్రీడల స్థలాలు, వసతి భవన సముదాయాలను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడే పలు జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు, వసతి, భోజన వసతి, సరఫరా, వైద్య శిబిరం, ట్రాఫిక్ మళ్లింపు, ప్రోటోకాల్, పోలీసు భద్రత, బస్సుల సౌకర్యం.. ఇలా ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మంచినీరు, భోజన నిర్వహణలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. ఈ క్రీడలు జరిగే మూడు రోజులు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మనంగా జరపాలి. అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించాలన్నారు. జిల్లా అటవీ సెటిల్ మెంటు అధికారి రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్లు మల్లికార్జునుడు, ఆనంద్, ఆర్డీఓ కేశవనాయుడు, ఆ సంఘం జిల్లా కార్యదర్శి సోమశేఖర్, రెవెన్యూ క్రీడ, సాంస్కృతిక సంఘం అధ్యక్షకార్యదర్శులు సంజీవరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, తహసీల్దార్లు మునివేలు, మోహన్ కృష్ణ పాల్గొన్నారు.

అండర్-23 వన్డే ఆంధ్ర జట్టుకు ముగ్గురి ఎంపిక

ఎస్.కామిల్ ఎంకే దత్తారెడ్డి జి.మల్లికార్జున

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: బీసీసీఐ జరగనున్న అంతర్ రాష్ట్ర అండర్-23 వన్డే పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. నాలుగు రోజుల మ్యాచ్‌కు జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే ఎంపిక కాగా.. వన్డే పోటీలకు ముగ్గురు ఎంపిక కావడం విశేషం. ఈనెల 9 నుంచి బరోడాలో వన్డే పోటీలు ప్రారంభమవుతాయి. ఈ పోటీలకు జిల్లాకు చెందిన ఆల్‌రౌండర్ ఎస్.కామిల్ ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం బ్యాటరుగా, స్పిన్నరుగా అనేక మార్లు ఆల్‌రౌండ్ ప్రతిభ చూపి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. అంతర్ జిల్లా, జోన్ పోటీల్లో చక్కగా రాణించడంతో కామిల్ ఎంపికయ్యాడు. ఓపెనింగ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్న ఎంకే దత్తారెడ్డి, ఎడమచేతి వాటం స్పిన్నరుగా మాయాజాలం ప్రదర్శిస్తున్న జి.మల్లికార్జున కూడా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఈ ముగ్గురి ఎంపిక పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, కార్యదర్శి భీమలింగారెడ్డి, సభ్యులు హర్షం ప్రకటించారు. అంతర్ రాష్ట్ర పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ప్రఖ్యాతలు తేవాలని వారు పిలుపునిచ్చారు.

నేడు చాకర్లపల్లి రైల్వే గేటు మూసివేత

సోమందేపల్లి, న్యూస్‌టుడే: చాకర్లపల్లి రైల్వే గేటు వద్ద రైలు పట్టాల మరమ్మతుల కోసం బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మూసివేయనున్నట్లు ఆశాఖ పీడబ్ల్యూఐ సుధాన్షుకుమార్ తెలిపారు. ఈ సమాచారాన్ని మండల తహసీల్దార్, పోలీస్ అధికారులతోపాటు హిందూపురం, పెనుకొండ, ఆర్టీసీ డీఎంలకు ముందుగానే అందించినట్టు ఆయన చెప్పారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు వద్దనుంచి పాలసముద్రం జాతీయ రహదారిలో సోమందేపల్లి మీదుగా బస్సులు, ఇతర అన్నిరకాల వాహనాల రాకపోకలు సాగించాలని ఆయన తెలియజేశారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం, వెంకటాంపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడు సుధాకర్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు విచారణలో రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

మంత్రి లోకేశ్ పర్యటనకు సంసిద్ధం

భక్త కనకదాస విగ్రహం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్, ఎస్పీ తదితరులు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 8న కళ్యాణదుర్గానికి రానున్న నేపథ్యంలో కంబదూరు బైపాస్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. మంగళవారం కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు, లోకేష్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రవితేజ, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మంత్రి లోకేశ్ భక్త కనకదాస విగ్రహావిష్కరణతో పాటు, కూడలి నామకరణం చేస్తారని చెప్పారు. 7న మంత్రి కళ్యాణదుర్గం వస్తారని, ఆయన బస చేసే స్థలం, 8న సభా ప్రాంగణం వద్ద భద్రత, సభకు వచ్చే వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్‌బాబు, డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణభార్గవ్, ఆర్‌అండ్‌బీ డీఈ ప్రసాద్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము స్పాట్ క్యాష్/ షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం ✆ 7382114647.

EDUCATION

DMLT 2 సం॥ల కోర్సుకు అడ్మిషన్లు జరుగుచున్నవి. కొన్ని సీట్లు మాత్రమే కలవు. Q: ఇంటర్ (ఏ గ్రూపైన) SEEDS కాలేజ్, కమలానగర్, ATP. 9440255034

FINANCIAL SERVICES

All Type of Funds: Mortgage (Any Prop, with/without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA. Mediators also Welcome. Ct: 9019388175.

REAL ESTATE

హిందూపురంలో అద్భుతంగా డెవెలప్ చేసిన KVR రియాల్టీ ప్రాజెక్ట్స్‌లో ప్లాట్లు & 37 లక్షలకే డబుల్‌బెడ్ రూమ్ హౌసెస్ కలవు. సంప్ర: 6281824204.

JOBS

ప్రముఖ ప్రైవేట్ సంస్థ యందు పనిచేయుటకు ఆఫీస్ స్టాఫ్ అర్జెంటుగా కావలెను. వివరాలకు సంప్రదించండి. Contact: 8500604597.

ప్రముఖ కార్పోరేట్ స్కూల్ అనంతపురం నందు పనిచేయుటకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేడీ ప్రిన్సిపాల్ కావలెను. (అలాగే కారు డ్రైవర్ కావలెను) Cell: 9000088631, 9492740139.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు

8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

విధుల్లో అక్రమాలకు తావివ్వకూడదు : డీఆర్ఎం

సభలో ప్రసంగిస్తున్న డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా

గుంతకల్లు, న్యూస్‌టుడే : రైల్వేకు చెందిన పనుల విషయంలో అక్రమాలకు, అవినీతికి అవకాశం ఇవ్వకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అన్నారు. రైల్వే నిఘా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ముగింపు కార్యక్రమం జరిగింది. రైల్వే అధికారుల రిక్రియేషన్ కేంద్రంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఇతరులకు లాభం చేకూర్చాలని రైల్వే నిబంధనలు పాటించకుండా పనులు చేస్తే వారు క్రమశిక్షణ చర్యలకు గురవుతారన్నారు. అప్పగించిన పనులను పారదర్శకంగా చేయాలని పేర్కొన్నారు. నిఘా అవగాహనకు సంబంధించి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు శివప్రసాద్, షల్కెలు రైల్వే నిబంధనల గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో కో-ఆర్డినేషన్ శ్రీనివాస్, సీనియర్ డీసీఎం మనోజ్, డీపీవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాదిరి శాసనసభ

ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురి ఎంపిక

ఎస్కేయూ, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో శాసనసభ నిర్వహణ తీరుపై విద్యార్థులకు ప్రయోగాత్మక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మాదిరి అసెంబ్లీ నిర్వహిస్తోంది. ఈ నమూనా శాసనసభలో విద్యార్థులే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. అంతే కాదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనసభా నేత, మంత్రులు, ప్రతిపక్ష నేతలుగా కూడా విద్యార్థులే ఉంటారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని నమూనా శాసనసభ కార్యక్రమం అమరావతిలో నిర్వహించనున్నారు. అనంత జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి 24 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు రాజ్యాంగంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు తొలుత పాఠశాల స్థాయిలో నిర్వహించారు. ప్రతి పాఠశాల నుంచి 6 మందిని ఎంపిక చేసి, వారికి క్విజ్ పోటీలు నిర్వహించారు. వీరిలో నుంచి మాక్ అసెంబ్లీకి పలువురిని ఎంపిక చేశారు.

ఎంపికైన విద్యార్థులు- నియోజకవర్గం

అలేఖ్య, తనూజ, సదఫ్‌నాజ్ (అనంతపురం), వీభా కర్వ, యశ్వంత్ కుమార్, స్వప్న (గుంతకల్లు) అభిజ్ఞ, సుహాసిని, సచిన్ (కళ్యాణదుర్గం), శ్యాం శ్రీకాంత్‌రెడ్డి, మనీష, కృష్ణేశ్వరసాయి (రాప్తాడు), మాలతి, గంగోత్రి, తనుశ్రీ (రాయదుర్గం), దీక్షిత, హర్షిణి, శిరీష (శింగనమల), నాగమల్లికార్జున, మేఘన, అనిల్‌కుమార్ (తాడిపత్రి), లహరి, అనూష, మైనుద్దీన్ (ఉరవకొండ)

విద్యుత్తు పనుల్లో ఏమరపాటు వద్దు

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఈ శేషాద్రిశేఖర్

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: క్షేత్ర స్థాయిలో కరెంటు పనులు చేసే సమయంలో ఉద్యోగులు ఏమరపాటుగా ఉండొద్దని సరఫరా నిలిపివేశారా.. లేదా? కచ్చితంగా నిర్ధారించుకున్న తరువాతే పనులు చేసేందుకు ఉపక్రమించాలని విద్యుత్తుశాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఈఈ జె.వి.రమేశ్, విజిలెన్స్ విభాగం సీఐ విశ్వనాథ్ చౌదరి తెలిపారు. మంగళవారం అనంతపురంలో విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్తు ప్రమాదాల నివారణ- తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని ప్రమాదాలు జరుతున్నాయని వీటిని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్తంభం, నియంత్రిక, లైన్లపైకి ఎక్కి పనిచేసే సమయంలో చేతికి గ్లౌజ్‌లు, కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్ ధరించాలన్నారు. కరెంటు నిలిపివేయాలని తీసుకునే ఎల్‌సీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. డీఈటీ ప్రసాద్, ఈఈ జె.వి.రమేశ్, విజిలెన్స్ సీఐ విశ్వనాథ్‌చౌదరి, డీఈఈలు పాల్గొన్నారు.

డీలర్‌పై కొరడా!

ఎరువులు, పురుగు మందుల లైసెన్సు రద్దు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్డు ఎన్.ఆర్ ఫర్టిలైజర్ డీలరు, వైకాపా నాయకులు నాగభూషణ్‌రెడ్డి ఎరువులు, పురుగు మందుల డీలరు లైసెన్సును చట్టం ప్రకారం రద్దు చేశారు. డీలరుకు లైసెన్సు రద్దు ప్రతిని పంపుతూ మంగళవారం అనంతపురం డివిజన్ సహాయ సంచాలకులు అల్తాఫ్ అలీఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కనగానపల్లి మండలం బోయవాండ్ల కొట్టాలపల్లికి చెందిన రైతు మోహన్ జిల్లా ఉన్నతాధికారులకు డీలరుపై ఫిర్యాదు చేశారు. గత అక్టోబరు నెల 30సదరు డీలరు దుకాణంలో ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్, అనంతపురం ఏవో వెంకట్ కుమార్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. లోక్‌మంగళ, సిగ్రోమా, కృషిటెక్ ఈ మూడు కంపెనీలకు సంబంధించిన బయోస్టిమిలెన్స్ మందులు అనుమతి లేకుండా అమ్మడంతో పాటు కోరమండల్ కంపెనీకి చెందిన 14-35-14, 20-20-0-13 కాంప్లెక్స్ ఎరువులు 130 బస్తాలను అనుమతి లేకుండా ఆటోల్లో తరలించడంతో ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ పట్టుకుని 6-ఎ కేసు నమోదు చేశారు. రూ.24,04,309 విలువైన ఎరువులను సీజ్ చేశారు. బిల్లు పుస్తకం రాకపోవడం, స్టాక్ రిజిస్టర్‌లో నిల్వ నమోదు చేయకపోవడం, ఇష్టానుసారంగా అనుమతిలేకుండా పురుగు మందులు, ఎరువులు అమ్మడం గుర్తించారు. అదే రోజు డీలరుకు తాఖీదులు జారీ చేసినా ఇంత వరకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో తాజాగా డీలరు లైసెన్సును రద్దు చేశారు. ఎరువుల అక్రమ తరలింపు నివేదికలు సిద్ధం చేసి ఈనెల ఒకటో తేదీన జిల్లా కలెక్టర్ ఆనందకు పంపారు. డీలరును విచారించి తగు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

అనంతలో బాలుడికి అరుదైన చికిత్స

చికిత్స తరువాత కోలుకున్న బాలుడు రిత్విక్‌తో వైద్యుల బృందం

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: తాడిపత్రికి చెందిన రిత్విక్ (3)కు మెరుగైన చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడామని కిమ్స్ సవీరా కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ మహేశ్ తెలిపారు. మంగళవారం కిమ్స్ సవీరా ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు బాలుడికి అందించిన చికిత్సల వివరాలు వెల్లడించారు. బాలుడికి నిమోనియా సోకటంతో తల్లిదండ్రులు శ్వేత, లక్ష్మీరంగయ్యలు స్థానిక ఆసుపత్రిలో చూపించినా నయం కాకపోగా పరిస్థితి విషమించటంతో అనంతపురంలోని కిమ్స్ సవీరాకు తీసుకువచ్చారని తెలిపారు. వైద్యులు వివిధ పరీక్షలు చేయించి ఎడమ ఊపిరితిత్తి చుట్టూ చీము చేరినట్లు గుర్తించారన్నారు. వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపి (వాట్స్) అనే ప్రొసీజర్ ద్వారా శస్త్రచికిత్స చేయటంతోపాటు, ఊపిరితిత్తులు, గుండె పనితీరు పెంచేందుకు మరొక శస్త్రచికిత్సను తనతోపాటు వైద్యులు మనోహర్ గాంధీ, మౌనిక, గిరిధర్, హరిప్రసాద్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. చికిత్సల తరువాత బాలుడు కోలుకోవటంతో డిశ్చార్జి చేశామని వివరించారు.

పాఠశాల క్రీడల నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక

ఎంపికైన నెట్‌బాల్ జట్టు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: పాఠశాల క్రీడలు రాష్ట్రస్థాయి నెట్‌బాల్, యోగా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను మంగళవారం ఎంపిక చేశారు. స్థానిక కొత్తపూరు జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి అందులో చేవ చాటిన క్రీడాకారులను తుది జట్లకు ఎంపిక చేశారు. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి యోగ సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పాఠశాల క్రీడల సమాఖ్య కార్యదర్శులు శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని, పీడీలు ఈశ్వర్‌రెడ్డి, రామాంజనేయులు, శివశరణప్ప, కృష్ణారెడ్డి, సరళ హాజరయ్యారు.

యోగా అండర్-17 బాలికలు: భూమి, శశికళ, హర్షిత, జయంతి, అనూష, కారుణ్య. **బాలురు:** వెంకట కృష్ణ, వంశీ, దేవేంద్ర, చరణ్, తేజవర్ధన్, చరణ్ తేజ. **యోగా అండర్-14 బాలుర జట్టు:** మోహన్, సాత్విక్, నాగేంద్ర నాయక్, సాత్విక్, వంశీ, లక్ష, లిఖిత్‌కుమార్, వంశీకృష్ణ. **బాలికలు:** రాజదర్శిని, ప్రసన్న, మోహిత, మోక్షిత, లలిత, శశికళ.

నెట్‌బాల్ అండర్-14 బాలికల జట్టు: కె.సుకన్య, సి.మధు, శ్రీజా, అమృత, బి.హర్షిత, ఎన్.దీపాళి, బి.రాఘవశ్రీ, కె.నవ్య, ఎస్.సానియా, డీకే సునీత, వై.ఎం.సౌమ్య, బి.నేత్ర. **బాలుర జట్టు:** సి.పవన్‌కుమార్, పి.నవాజ్, మోక్షిత, రాజు, కార్తీక్, మధుసాయి, భరత్, బాబ్‌జాన్, మనోజ్, తేజ్‌కుమార్, నరేంద్ర, ధనుంజయ. **అండర్-19 నెట్‌బాల్ జట్టు:** దీపిక, నందిని, సృజన, పూజ, అలియా అంజుం, హన్షిక, సంయుక్త, కల్పన, అమృత, చైత్ర, శుభశ్రీ, గీత. **బాలుర జట్టు:** నరేంద్ర, జాఫర్, ప్రణీత్‌కుమార్, చరణ్, నాగచైతన్య, హరికృష్ణ, బాబా, అశోక్, రామ్‌చరణ్, కార్తిక్, చేతన్, నాని.

రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డుగేటు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు సుమారు 55 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి కాచిగూడ-మురడేశ్వర్ సూపర్‌ఫాస్ట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలియగానే పూర్తి సమాచారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

కదిరి గేట్ సమీపంలో..

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని కదిరిగేటు సమీపంలో ఓ గుర్తుతెలియని యువకుడు(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడినట్లు స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతుడివద్ద ఆధారాలేవీ లభించకపోవడంతో ఎవరనేది తెలియరాలేదని రైల్వేపోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

టపాసుల మందుతాగి యువకుడి బలవన్మరణం

చౌడప్ప

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కోడిగానపల్లి గ్రామానికి చెందిన చౌడప్ప(28) అనే యువకుడు టపాసుల మందును సీసాలో కలుపుకుని తాగి బలవన్మరణం చెందాడు. ఎస్‌హెచ్‌ఓ సుధాకర్ అందించిన వివరాల మేరకు.. చౌడప్ప తాగుడుకు బానిసయ్యాడు. ఇతను 104లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. సత్ప్రవర్తన లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. జీవితంపై విరక్తి చెందిన అతను సోమవారం సాయంత్రం అఘాయిత్యానికి పాల్పడగా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి రంగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

రెడ్డిపల్లిలో ట్యాంకర్, లారీ ఢీ

తాడిపత్రి రహదారిపై బోల్తాపడిన వాహనాలు

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ శివారులోని తాడిపత్రి ప్రధాన రహదారిలో రెండు లారీలు పరస్పరం ఢీకొని బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి నుంచి సిమెంట్ ట్యాంకరు, గుజిరీ సామగ్రి తరలించే మరో లారీ అనంతపురం వైపు వస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారి వంతెన వద్ద సిమెంట్ ట్యాంకర్ అనంతపురం వైపు మలుపు తీసుకుంటుండగా వంతెన కింద వస్తున్న గుజిరీ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు రహదారిపైనే బోల్తాపడ్డాయి. రెండు వాహనాల చోదకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుక్కరాయసముద్రం పోలీసులు రహదారిపై బోల్తాపడిన లారీలను పక్కకు తొలగించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

బండ్లపల్లిలో అరటిచెట్ల నరికివేత



నేలకొరిగిన అరటిచెట్లు

నార్పల, న్యూస్‌టుడే : మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో రవీంద్రరెడ్డి అనే రైతుకు చెందిన 42 అరటిచెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేశారు. రవీంద్రరెడ్డి బండ్లపల్లిలో తనకున్న మూడు ఎకరాల పొలంలో అరటి సాగు చేశారు. ప్రస్తుతం పంట గెల దశలో ఉంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు చెట్లను కొడవలితో నరికివేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు చెట్లు నరికిన విషయాన్ని గుర్తించి నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాగర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శుద్ధజలం సరఫరాకు అడుగులు

రూ.41 కోట్లతో బృహత్తర పథకాలు

గతంలో ఆగిపోయిన శుద్ధజల ప్లాంట్

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు ప్రజలకు శుద్ధజలం అందించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇది వరకు శుభ్రమైన నీటిని అందించాలని మొదటి విడత అమృత్ పథకం కింద గుంతకల్లులో ప్రారంభించిన శుద్ధజల ప్లాంట్ నిర్మాణాన్ని అధికారులు అటకెక్కించారు. 2018లో ఎస్ఎస్ ట్యాంకుల వద్ద ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆయా పనులు ఐదేళ్ల కిందట ఆగిపోయాయి. అధికారులు, గుత్తేదారుకు మధ్య విభేదాలు తలెత్తడంతో పనులు పునాదులకు పరిమితమయ్యాయి. తాజాగా ఆగిపోయిన పథకంతో అవసరం లేకుండా కొత్త ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు.

పనుల పూర్తికి కార్యాచరణ

ఎస్ఎస్ ట్యాంకుల నుంచి వచ్చే నీటిని శుభ్రం చేసేందుకు రెండో విడత అమృత్ పథకం కింద రూ.23 కోట్లతో కొత్త శుద్ధజల పథకాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం వారు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ప్లాంట్ పనులు రెండేళ్లల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్లాంట్ పూర్తయితే పట్టణ ప్రజలకు అధికారులు శుభ్రమైన నీటిని అందించడానికి వెసులుబాటు కలుగుతుంది.

టెండర్ల ప్రక్రియ మొదలు

ఎస్ఎస్ ట్యాంకు వద్ద అమృత్ పథకం కింద నిర్మించనున్న శుద్ధజల పథకానికి అనుసంధానంగా దోనిముక్కల ఇందిరమ్మ కాలనీలు, జగనన్న కాలనీలకు శుభ్రమైన నీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. శుద్ధజల కేంద్రం నుంచి కాలనీల వరకు పైప్‌లైన్లను ఏర్పాటు, కాలనీల్లో అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణం, ఉపరితల ట్యాంకు నిర్మాణం పనులను అమృత్ పథకం కింద రూ. 18 కోట్లతో నీటి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరగా పనులను ప్రారంభించాలని తీర్మానించారు.

ప్రక్రియ ప్రారంభమైంది

శుద్ధజల ప్లాంట్‌ను, తాగునీటి పథకం ఏర్పాటు చేసే పనులను రెండో విడత అమృత్ పథకం కింద ప్రారంభమవుతున్నాయి. ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం వారు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. పాత శుద్ధజల పథకం అంశం వివాదంలో పడింది. ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత మున్సిపాలిటీపై ఉండడంతో కొత్త ప్లాంట్‌ను నిర్మించడం జరుగుతోంది. ఆ పనులు పూర్తయితే పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. - ఇంతియాజ్, మున్సిపల్ ఈఈ

హిందూపురం

• హిందూపురం • పెనుకొండ • మడకశిర

రథంపై ఊరేగిస్తున్న శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి

భక్తిశ్రద్ధలతో రథోత్సవం

పెనుకొండ, న్యూస్‌టుడే: కార్తిక మాసం సందర్భంగా మంగళవారం స్థానిక శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయం వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించారు. ఆలయంలో అన్నదానం నిర్వహించారు. బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా 45లక్షలతో దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

మీ గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారా?

హిందూపురం గ్రామీణ నీటి సరఫరా డివిజన్ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్యతో మీరు ఇబ్బందులు పడుతున్నారా.. సకాలంలో నీటి ట్యాంకులు శుభ్రం చేస్తున్నారా.. ట్యాంకుల వద్ద అపరిశుభ్రత నెలకొందా.. ఎక్కడైనా తాగునీరు కలుషితమవుతోందా.. పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథా అవుతోందా.. వచ్చే వేసవి కాలంలో ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందా ఉంటే దాని నివారణకు ముందస్తుగా అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై హిందూపురం గ్రామీణ నీటి సరఫరా డివిజన్ ఇన్‌ఛార్జి ఇంజినీర్ చైతన్యకుమార్‌రెడ్డితో 'ఈనాడు' ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సమయంలో గ్రామీణ నీటి సరఫరా డివిజన్ ఇన్‌ఛార్జి ఇంజినీర్‌కు మీరు ఫోన్ చేసి సమస్య చెబితే దానికి పరిష్కారం చెబుతారు.

ఫోన్ చేయాల్సిన తేదీ :	సమయం :	ఫోన్ నంబరు :
6-11-2025 (గురువారం)	ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు	75693 00347

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: ముతుకూరు ఎస్సీ కాలనీలో మురుగు ప్రవహిస్తోంది. **-సిద్ధగంగప్ప**
సమాధానం: హరితరాయబారులతో తొలగిస్తాం. **-అమరీశ్, కార్యదర్శి, ముతుకూరు**
సమస్య: ఎన్ఆర్ రొప్పం ఎస్సీ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. **-హనుమంతరాయప్ప**
సమాధానం: రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాం. **-లక్ష్మీనారాయణ, సర్పంచి, రాళ్లపల్లి**
–న్యూస్‌టుడే, గుడిబండ
సమస్య: పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న సూగూరు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన చెత్త, ప్లాస్టిక్‌కవర్లు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. **-ధనుంజయ**
సమాధానం: పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తా. **-శంకర్, పారిశుద్ధ్య అధికారి, హిందూపురం.**
–న్యూస్‌టుడే, హిందూపురం అర్బన్

అతివలకు సాయం.. అభివృద్ధికి మార్గం

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాలతో డ్వాక్రా మహిళలకు ఊరట

సభ్యుల వివరాలు సేకరిస్తున్న వీవోఏలు

లేపాక్షి, హిందూపురం, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా రుణ సాయం అందిస్తుంది. ప్రస్తుతం స్త్రీ నిధి ద్వారా రుణాలు అందజేస్తున్నా రూపాయి వరకు వడ్డీ ఉండటమేగాక రూ.50 వేలకు మించి ఇవ్వరు. తాజా పథకాలతో మహిళలకు ఎంతో మేలు జరగనుంది.

నియోజకవర్గంలోని డ్వాక్రా సంఘాల వివరాలు

మండలం	డ్వాక్రా సంఘాలు	సభ్యులు
లేపాక్షి	1118	11268
హిందూపురం	1293	13436
చిలమత్తూరు	1289	13740

రూ.లక్ష పొందవచ్చు...

ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది పేదల పిల్లలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. వారికి బ్యాంకుల్లో సైతం వడ్డీకి రుణాలు దొరకవు. దీంతో కొందరు బయట అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆడపిల్లలకు వివాహం చేయాలంటే అదో ప్రహసనం. అలాంటి వారికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణ లక్ష్మి పథకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. రూ.10 వేల నుంచి రూ.లక్షకుపై వరకు పావలా వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంది. హిందూపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 3,700 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 38,444 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో చాలా మందికి లబ్ధి చేకూరనుంది.

నిబంధనలు ఇలా..

సంఘ సభ్యురాలిగా ఆరు నెలలు పూర్తయిన వారే అర్హులు. చదువు, వివాహానికి సంబంధించి సంబంధిత పత్రాలను చూపించాలి. విద్యకు అయితే గరిష్ఠంగా ఇద్దరు ఆడపిల్లలకు రుణం అందిస్తారు. దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో జమ. పెళ్లికైతే పత్రాల పరిశీలన తర్వాత మంజూరు చేస్తారు.

విద్యార్థులు ప్రవేశమున్న కళల్లో పట్టుసాధించాలి

విద్యార్థినులకు బహుమతులు అందిస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ ప్రగతి, వి.హారిక

హిందూపురం, న్యూస్‌టుడే: విద్యార్థినులు ఎల్లప్పుడూ పుస్తకాలకే పరిమితం కాకుండా తమకు ప్రవేశం ఉన్న కళల్లో పట్టుసాధించి రాణించాలని అనంతపురం ఆలిండియా రేడియో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ వి.హారిక సూచించారు. మంగళవారం ఎన్ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమం వేడుకలా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతపురం ఆలిండియా రేడియో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రగతి మాట్లాడుతూ విద్యార్థులు కళల్లో రాణించి సృజనాత్మకతను పెంపొందించుకొని సాంత్వన పొందాలన్నారు. అనంతరం వారు వివిధ పోటీల్లో రాణించిన విద్యార్థినులకు బహుమతులు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉప ప్రిన్సిపల్ జి.వెంకటేశులు, ఐక్యూఏసీ సమన్వయకర్త శ్రీలక్ష్మి, కళాశాల సీనియర్ సహాయకులు నరసింహులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

అధికారులు స్పందించారు

స్పందనకు వందనం

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని వివిధ కాలనీల్లో నెలకొన్న సమస్యలను 'ఈనాడు'లో మేమున్నాం.. మీకు తోడుగా దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారి స్పందించారు. పెనుకొండ రోడ్డు నుంచి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లే రహదారిలోని చెత్త, వ్యర్థ పదార్థాలను మంగళవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయించారు.

గంట వ్యవధిలోనే మరమ్మతులు

పెనుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని పాత పోస్టాఫీసు సమీపంలోని రామచంద్రస్వామి మఠం వీధిలో గత పదిరోజులుగా విద్యుత్తు దీపం వెలగడంలేదని మంగళవారం కమిషనర్ సకీకుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి గంట వ్యవధిలోనే మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించారు.

పరిగి: పరిగిలోని సీతారామపురం కాలనీలో కుళాయి చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పంచాయతీ కార్యదర్శి నారాయణ స్పందించి శుభ్రం చేయించారు.

హేమావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

వక్క మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్, మాజీ ఎమ్మెల్సీ, తదితరులు

అమరాపురం, న్యూస్‌టుడే: ప్రముఖ శైవక్షేత్రమైన హేమావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. మంగళవారం హేమావతిలోని సిద్దేశ్వరాలయంలో పూజలు చేయించారు. అనంతరం టూరిజం గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమావేశమై హేమావతి అభివృద్ధికి ఏయే పనులు చేపట్టాలో అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో రామారావు గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు, అంగన్‌వాడీ భవనాలతో పాటు తాగునీటి కోసం బోర్లు వేయించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై వ్యవసాయశాఖ మంత్రిగా పని చేసిన రఘువీరారెడ్డి వక్కమార్కెట్ ఏర్పాటు చేయలేకపోయారని కూటమి ప్రభుత్వం త్వరలో వక్క మార్కెట్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. అనంతరం వక్క మార్కెట్ కోసం హనుమగూరు సమీపంలో స్థల పరిశీలన చేశారు. రాష్ట్ర తెదేపా కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మడకశిర మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ గురుమూర్తి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, సహకార సంఘం అధ్యక్షుడు గణేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

శ్మశానవాటికకు దారి చూపేదాకా పోరాటం

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న వామపక్ష నాయకులు

చిలమత్తూరు, న్యూస్‌టుడే: దేమకేతేపల్లి పంచాయతీ కొర్లకుంట గ్రామంలోని శ్మశానవాటికకు దారి చూపేవరకు పోరాటం ఆగదని వామపక్ష నాయకులు సోమవారం రాత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు వంటా వార్పు చేసి రాత్రికి అక్కడే ఉండిపోయారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలో కొర్లకుంటతో పాటు వీరాపురం, సోమఘట్ట, పోచంపల్లి, చిలమత్తూరు, కోనేటిపల్లి తదితర గ్రామాలకు శ్మశానవాటికలు అవసరం ఉందన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి దారి చూపాలని, ఈ సమస్య పరిష్కారం కాకపోతే శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సాకే రామకృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజన్న, బాబు, సీపీఐ హిందూపురం కార్యదర్శి వినోద్‌కుమార్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

18 లీటర్ల కల్లు స్వాధీనం

హిందూపురం, న్యూస్‌టుడే: హిందూపురం గ్రామీణ మండలం చౌళూరు, పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి, కోనాపురం గ్రామాల్లో లైసెన్సు లేకుండా కల్లు విక్రయిస్తున్న అనిల్, నరసింహమూర్తి, గోవిందప్ప నుంచి 18 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకొని మంగళవారం అరెస్ట్ చేసినట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. పులమతి, గొల్లపురం, కల్లుదుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షకు పంపామన్నారు.

వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడి

నలుగురు మహిళలు, విటుడి అరెస్ట్

హిందూపురం, న్యూస్‌టుడే: పట్టణం ఒకటో పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంచికామాక్షి కల్యాణ మండపం వెనకభాగం నిరంకుపల్లికి వెళ్లేదారిలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై మంగళవారం పట్టణ రెండో పోలీస్‌స్టేషన్ పోలీసులు మెరుపుదాడి చేశారు. నలుగురు మహిళలు, ఒక విటుడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు సీఐ అబ్దుల్‌కరీం తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే దాడి చేసినట్లు వివరించారు. కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

దళితుల సమస్యలు పరిష్కరించాలని వినతి

పెనుకొండ,న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా దళితుల శ్మశాన వాటికలు లేక అవస్థలు పడుతున్నారని, గ్రామాల్లో కులవివక్ష చూపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం విజయవాడలోని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్‌కు బీసీవీ(బహుజన చైతన్య వేదిక) వ్యవస్థాపకుడు శివరామకృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలాశ్రీబాలవీరాంజనేయస్వామిని కలిసి రద్దయిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేసినట్లు ఆయన వివరించారు.

కుళాయిలకు నీరు సరఫరా చేయండి

గుడిబండ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు కుళాయిలకు నీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాజీవ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కూరగాయల మార్కెట్, పశువుల సంతకు వచ్చే ప్రజలకు తాగునీరు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై డిప్యూటీ ఎంపీడీవో నాగరాజునాయక్ మాట్లాడుతూ కుళాయిలకు నీరు సరఫరా చేస్తామన్నారు. -న్యూస్‌టుడే, గుడిబండ

సీసీ రోడ్డు నిర్మించండి

గుడిబండ మండల కేంద్రం అయినా ఇక్కడి మార్కెట్ దారి బురదమయంగా ఉంది. సీసీ రోడ్డుగా మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ ఎంపీడీవో నాగరాజునాయక్ మాట్లాడుతూ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని, మంజూరైన వెంటనే పనులు చేపడతామన్నారు. **- న్యూస్‌టుడే, గుడిబండ**

ఆకట్టుకున్న అష్టలక్ష్మి అలంకరణ

సోమందేపల్లి అంబాభవాని ఆలయం వద్ద బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగో రోజు రాత్రి అష్టలక్ష్మి అమ్మవారి అలంకరణలో చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. **-న్యూస్‌టుడే, సోమందేపల్లి**

జూనియర్ విద్యార్థులకు వినూత్న స్వాగతం

జూనియర్లకు పూలవర్షంతో స్వాగతం పలుకుతున్న సీనియర్లు

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్లలోని ఎపీఆర్ డిగ్రీ, ఎస్పీవీఎస్ జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థులు జూనియర్లకు స్వాగత కార్యక్రమాన్ని మంగళవారం వినూత్నంగా ఏర్పాటుచేశారు. రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లతోపాటు అధ్యాపకులు, జూనియర్ విద్యార్థులకు పూలవర్షం కురిపిస్తూ సుదూరం నుంచి కళాశాల వరకు స్వాగతం పలికారు. కళాశాల వ్యవస్థాపకుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యనారాయణలు చదువు ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు.

విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి

హిందూపురంలో జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న ఎంఈవో, జేవీవే ప్రతినిధులు

విద్యార్థులు మూఢనమ్మకాలు వీడి సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి చెకుముకి పోటీలు దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, కార్యదర్శులు పేర్కొన్నారు. మంగళవారం హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి టాలెంట్ పరీక్షలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను జిల్లాస్థాయికి ఎంపిక చేస్తూ బహుమతులు అందజేశారు. –న్యూస్‌టుడే బృందం

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థినులతో నిర్వాహకులు

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు ప్రత్యేకాధికారిణి నీలిమ, పీఈటీ శ్రీవాణి పేర్కొన్నారు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అండర్-17 విభాగంలో విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న హిమబిందు, వైష్ణవిలు పాల్గొని ప్రతిభ చాటడంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరు త్వరలో బాపట్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు వివరించారు.

గణిత నమూనాలను పర్యవేక్షిస్తున్న ప్రిన్సిపల్ అనుపమ, గణితోపాధ్యాయుడు రాజశేఖరరెడ్డి

ఆకట్టుకున్న గణిత ప్రదర్శన

హిందూపురం గ్రామీణం,న్యూస్‌టుడే: కిరికెర ఎల్ఆర్‌జీ పబ్లిక్ స్కూలులో గణితం అనే అంశంపై మంగళవారం విద్యార్థులు తయారుచేసిన పలు నమూనాల ప్రదర్శన ఆకట్టుకుంది. అపరగణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్ భారతీయ రచయిత శకుంతలాదేవి జయంతి పురస్కరించుకొని కె.బసనవల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల గణిత ఉపాధ్యాయుడు రాజశేఖరెడ్డి పర్యవేక్షణలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ అనుపమ అధ్యక్షతన విద్యార్థుల గణిత ప్రదర్శన నిర్వహించారు.

బూదిలివాండ్లపల్లి రహదారికి మోక్షం

గుంతలపై మట్టిని తోలి చదును చేస్తున్న పొక్లెయిన్

గోరంట్ల, న్యూస్‌టుడే: మలసముద్రం పంచాయతీ బూదిలివాండ్లపల్లి రహదారిపై గుంతలు ఏర్పడి, గ్రామస్థులు రాకపోకలు సాగించడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతూ సోమవారం ప్రజాసమస్యల వేదికలో ఇచ్చిన వినతిపై 'ఈనాడు'లో మంగళవారం కనిపిస్తున్నా.. కనికరించరా? శీర్షికన చిత్ర వార్త రావడంతో అధికారులు, స్థానిక సర్పంచి స్పందించారు. తహసీల్దార్ మారుతిప్రసాద్, సీఐ శేఖర్, స్థానిక సర్పంచి భర్త, తెదేపా నాయకుడు అశ్వర్థరెడ్డి ఉదయమే గ్రామానికి చేరుకుని రోడ్డు దుస్థితిని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వెంటనే టిప్పర్లు ఏర్పాటుచేసి మట్టిని తోలించి పొక్లెయిన్‌తో చదును చేయించారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి

పెనుకొండ : రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో యాదవులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని అనంతపురం జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు జి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య అయన్ను పెనుకొండలోని తన కార్యాలయంలో సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో యాదవుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సూర్యనారాయణరెడ్డి, బాబుల్‌రెడ్డి, శ్రీనివాసులు, రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

రైలు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

హిందూపురం, న్యూస్‌టుడే: కర్ణాటక సమీపంలోని దేవరపల్లి సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదానికి గురైనట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ బి.శశికుమార్ తెలిపారు. రైల్వేట్రాక్‌పై గాయాలతో పడి ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. సుమారు 50 సంవత్సరాల వయసున్న ఇతని వద్ద ఎలాంటి చిరునామా లేదని, ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడన్నారు. సంబంధించిన వారు ఉంటే 9441145833 నంబరుకు సంప్రదించాలన్నారు.

సహకార రంగాన్ని బలోపేతం చేయండి

మాట్లాడుతున్న నాబార్డు డీడీఎం అనురాధ

రొద్దం, న్యూస్‌టుడే : తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సహకార రంగాన్ని బలోపేతం చేయాలని నాబార్డు డీడీఎం అనురాధ కోరారు. మంగళవారం స్థానిక సహకార సంఘం పరపతి కార్యాలయం వద్ద సింగిల్‌విండో అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నాబార్డు డీడీఎం, సెంట్రల్ బ్యాంకు సీఈవో సురేఖ ద్వారా ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి రాచబాట కార్యక్రమంపై రైతుల, ప్రజల, ఖాతాదారులకు అవగాహన కల్పించారు. డీడీఎం మాట్లాడుతూ ఈ సహకార కేంద్రాలను బలోపేతం చేయడానికి నాబార్డు నిధుల నుంచి రూ.200 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. (స్కేలాఫ్ ఫైనాన్స్) కింద పండ్ల తోటలు, పంట రుణాల సౌకర్యం రైతులకు కల్పిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంకు సీఈవో తెలిపారు. కలిపి సింగిల్‌విండో అధ్యక్షుడు రామచంద్ర, పెనుకొండ మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ రామకృష్ణప్ప, తెదేపా మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

నేడు ఆయుర్వేద వైద్యశిబిరం

హిందూపురం గ్రామీణం : హిందూ సురక్షా సేవా సమితి ఆధ్వర్యంలో ఆనంద సువర్ణ గ్రామీణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో నింకంపల్లిలో ఉన్న సరస్వతీ విద్యాపీఠం విద్యారణ్య అవాస విద్యాలయ ప్రాంగణంలో బుధవారం ఆస్తమా రోగులకు ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

స్వీయరక్షణే బాలికలకు ఆత్మరక్షణ

పరిగి : స్వీయ రక్షణ ద్వారా బాలికలు ఆత్మరక్షణ పొందుతారని ఎంఈవో లక్ష్మీదేవి, ఎంఈవో 2 శేషాచలం పేర్కొన్నారు. మంగళవారం పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాణి ఝాన్సీలక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాస్టర్లు జనార్దన్‌రెడ్డి, లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.

అపద్బాంధవుడికి అనారోగ్యం

గోరంట్ల, పెనుకొండలో 108 వాహనాలు లేక ఇక్కట్లు

గోరంట్ల, పెనుకొండ, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న వారి పాలిట అపద్బాంధవుడిగా సేవలందిస్తున్న గోరంట్ల, పెనుకొండ మండలాల 108 వాహనాలు అనారోగ్యం బారినపడ్డాయి. వారం రోజులకుపైగా అందుబాటులో లేకపోవడంతో ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైన జరిగిన సమయంలో పక్క మండలాల నుంచి వాహనం వచ్చే వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.

జాతీయ రహదారులు, పారిశ్రామికవాడలు

ఈరెండు మండలాల పరిధిలో జాతీయ రహదారులు, పారిశ్రామికవాడలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం ఏదో ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు రెండు మండల కేంద్రాల్లోనూ సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతుంటాయి. ఏచిన్న సమస్యలొచ్చినా మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తుంటారు. ఈక్రమంలో అటు గోరంట్ల, ఇటు పెనుకొండ మండలాల్లో 108 వాహనాలు తప్పనిసరిగా ఉండాలి.

ఆధునిక యంత్రపరిజ్ఞానంతో ఆలస్యం

పైరెండు మండలాలకు ఆధునిక యంత్ర పరిజ్ఞానంతో తయారైన కొత్తవాహనాలు కొంతకాలం క్రితం వచ్చాయి. అందులో బీఎస్-6 ఇంజిన్ ఉంటుంది. ఈవాహనాలు మరమ్మతుకు గురైతే కంప్యూటర్ ద్వారానే సమస్యను గుర్తించాలి. వర్షాకాలం నేపథ్యంలో సెన్సార్ పనిచేయక ఇబ్బంది అవుతోంది. మరమ్మతు కోసం అనంతపురం వెళ్లాయి. వెంటనే వినియోగంలోకి వచ్చే చర్యలు తీసుకుంటాం. **-మహేష్, జిల్లా మేనేజర్**

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: చెట్లు విరివిగా పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని అటవీశాఖ ఎఫ్‌బీఓ దివాకర్ పేర్కొన్నారు. మండలంలోని బుళ్లసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం కార్తిక వన మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్ల పెంపకంతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, మంచి గాలి, వాతావరణం లభిస్తుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

త్వరలోనే మడకశిరకు రెవెన్యూ డివిజన్ కార్యాలయం

మడకశిర, న్యూస్‌టుడే : రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మడకశిరకు అతి త్వరలోనే కూటమి ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు కాబోతోందని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తెలిపారు. పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ తిప్పస్వామిలు పరిశీలించారు. ఆర్‌డీఓ కార్యాలయం ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. నాడు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నా డివిజన్ శాఖ రాలేదని కూటమి ప్రభుత్వం రాగానే మంజూరు కావడం పట్ల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి నెరవేరుస్తున్నారని తెలిపారు.

స్వదేశీ వస్తువులనే వాడుదాం

కరపత్రాలను పంచుతూ ప్రజలకు అవగాహన కల్పిసున్న భాజపా నాయకులు

అగళి, న్యూస్‌టుడే: ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరు, ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులనే వాడుదామని భాజపా మండల అధ్యక్షురాలు విక్టోరియా రాణి పేర్కొన్నారు. మంగళవారం అగళిలోని ఇంటింటికి, దుకాణాలకు వెళ్లి స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. జీఎస్టీ తగ్గడంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి సామాన్యులకు మేలు జరిగిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈరచిక్కప్ప, దొడ్డరంగేగౌడ్, అశోక్, మంజునాథ్, నాగేంద్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PUBLIC NOTICE

My client proposes to purchase the below-mentioned **agricultural land** from its sole and absolute owner **Sri Venkatakrishna Chunduri,** son of Sri Brahmaiah, R/o No. 3-76B, Kamepalli Village, Prakasham Distrct, currently residing at Villa No.7, MIMS Springdale, Happy Valley, Pattandur Agrahara, Whitefield, Bangaluru, who acquired the same under the documents cited below.
The property is situated in **Kanchisamudram Village Polam, Lepakshi Mandal, Sri Sathyasai District, Andhra Pradesh.**

S.No.	Vide document No/dated	Sy.No	Extent
1.	12248/2018, dt: 14-12-2018	3-1	2 Acre 52 cents
2.	12248/2018, dt: 14-12-2018	3-1 (3-1A)	2 Acre 51 cents
3.	10703/2022, dt: 20-10-2022	3-2 (3-2A)	62 cents
4.	7311/2022, dt: 21-07-2022	3-2 (3-2B)	62 cents
5.	13291/2024, dt: 13-06-2024	3-2 (3-2C)	47 cents

Any person, institution, or authority having any claim, right, title, interest, lien, or objection in respect of the above property is hereby required to intimate the undersigned advocate in writing, along with documentary proof, within fifteen (15) days from the date of publication of this notice, failing which it shall be presumed that there are no encumbrances or objections, and the transaction will proceed without further reference.

P. UDAY SIMHA REDDY, Advocate, Hindupur.
Cell: +91 99890 65537. Email: udaysimhareddy29@gmail.com
Postal address: Room No.115, Eidgah Building, RPGT Road, Hindupur, Sri Sathyasai District.

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

మంత్రి సవితకు వినతి అందిస్తున్న రాష్ట్ర వడ్డె కార్పొరేషన్ డైరెక్టర్ వలిపి శ్రీనివాసులు

'వడ్డెర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి'

కొత్తచెరువు, న్యూస్‌టుడే: వడ్డెర్లకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు వినతి పత్రం అందించినట్లు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వలిపి శ్రీనివాసులు తెలిపారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో వడ్డెర్ల స్థితిగతులను వివరించామన్నారు. వృత్తి పనిచేసుకుంటూ జీవించే వారికి అవసరమైన పనిముట్లు కార్పొరేషన్ ద్వారా అందించాలని కోరారు.

జగనన్న కాలనీలో పోలీసుల నాకాబందీ

బత్తలపల్లి, న్యూస్‌టుడే: బత్తలపల్లి సమీపంలోని రింగ్‌రోడ్డు వద్ద ఉన్న జగనన్న కాలనీలో మంగళవారం పోలీసులు నాకాబందీ నిర్వహించారు. అక్రమంగా మద్యం, డ్రగ్స్ అమ్ముతున్నారని సమాచారం అందడంతో అనుమానిత ఇళ్లలో సోదాలు చేశారు. కాలనీలో అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ధర్మవరం గ్రామీణ సీఐ ప్రభాకర్ స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ సోమశేఖర్, ధర్మవరం రూరల్ పోలీసులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

కంప్యూటర్ వితరణ

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని విద్యాశాఖ(ఎంఆర్సీ భవనం) కార్యాలయానికి టీవీఎస్ పాఠశాల ఛైర్మన్ వెంగమనాయుడు రూ.20 వేల విలువ చేసే కంప్యూటర్‌ను వితరణ చేశారు. మంగళవారం ఎంఈవోలు వెంకట చలపతి, రమణప్పలకు అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: మండల కేంద్రం రామగిరిలో పంచాయతీరాజ్ అతిథి గృహం సమీపంలో విద్యుత్తు స్తంభం ఒక వైపునకు ఒరిగి ప్రమాదకరంగా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి ఒరిగిన పోల్‌ను తొలగించి, మరొకటి ఏర్పాటుచేయాలి. **- నాగరాజు, రామగిరి.**

సమాధానం: ఎవరికీ ప్రమాదం జరగకుండా రెండు రోజుల్లో చర్యలు చేపడుతాం. **- పరమేశ్వర్, లైన్‌మెన్ రామగిరి.**

– న్యూస్‌టుడే, రామగిరి.

చెత్తమయంగా రహదారులు

రైల్వే బాలికల ఉన్నత పాఠశాల వద్ద కుండీలో పేరుకున్న చెత్త డంపర్‌బిన్లు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణాల్లో ప్రధాన కూడళ్లలోనూ, వీధుల చివర ఏర్పాటు చేసిన చెత్తకుండీలు(కంపాక్ట్ డంపర్‌బిన్లు) ధర్మవరంలో కంటికి కన్పించడం లేదు. దీంతో కొందరు ఇళ్లలోని చెత్త మొత్తం వీధుల్లో పడేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

రంధ్రాలు పడిన దాంట్లోనే..

ఇళ్లలో పోగయ్యే తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖాధికారులను ఆదేశించింది. కానీ ధర్మవరంలో ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. పట్టణంలో 10 దాకా డంపర్‌బిన్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటికి రంధ్రాలు పడి చెత్త రోడ్ల మీదకు చేరుతోంది. దాన్ని సేకరించుకోవడానికి కార్మికులు నానా తిప్పలు పడుతున్నారు. కొందరు పాడైన కూరగాయలను బిన్‌లో వేయడంతో, అవి కుళ్లిపోయి వాటి నుంచి భరించలేని దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన బిన్లను ఏర్పాటు చేయడంలో పురపాలిక శాఖాధికారులు ఆసక్తి చూపడం లేదు.

కుండీలను తొలగించారు..

గతంలో ధర్మవరం పురపాలికలో 80 దాకా చెత్త కుండీలను అందుబాటులో ఉంచి చెత్తను సేకరించుకుని కంపాక్ట్ యంత్రాల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలించేవారు. నాలుగేళ్ల క్రితం పురపాలక శాఖ ఉన్నతాధికారులు రంధ్రాలు పడిన డంపర్‌బిన్లలో చెత్త, చెదారం వేస్తుండటంతో రోడ్డుమీదకు వస్తోందని వాటిని పూర్తిగా తొలగించేశారు. ఆ తరవాత చెత్తకుండీలను అందుబాటులోకి తేవాలన్న ఆలోచన అధికారులు మరవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పట్టణ జనాభా	1,65,870
వార్డులు	40
నివాసాల సంఖ్య	35,681
ప్రస్తుతం ఉన్న డంపర్‌బిన్‌లు	10
అవసరమయ్యేవి	120

ఉన్నతాధికారులకు తెలియజేస్తాం..

- శ్యామ్‌సన్, పట్టణ పారిశుద్ధ్య అధికారి

గతంలో డంపర్‌బిన్‌లు ఉండేవి. వాటికి రంధ్రాలు పడటంతో అధికారులు పూర్తిగా తొలగించారు. కొత్తవి ఏర్పాటు చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. దీనిపై కమిషనర్‌తో చర్చిస్తాం.

సత్యసాయి జయంతి ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిద్దాం

పార్కులో వ్యాయామం చేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, తదితరులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు తెలిపారు. మున్సిపాలిటీ పరిధి కర్ణాటక నాగేపల్లి వద్ద జోయలుక్కాస్ జ్యువెలరీ కంపెనీ రూ.1.20కోట్ల ఆర్థిక సాయంతో చేపట్టిన పిల్లల పార్కు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చెత్త, మురుగు లేకుండా శుభ్రత, చిత్రావతి రోడ్డుకు ఇరువైపులా అక్రమ కట్టడాల తొలగింపు, నిషేధిత ప్లాస్టిక్‌లు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ క్రాంతికుమార్, తెదేపా నాయకులు రామాంజనేయులు, ఆదినారాయణ, గంగాధర్‌నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి వినతి

కదిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పట్నం గ్రామస్థులు తాగునీటి పరిష్కారానికి ఎంపీడీఓ పోలప్పకు వినతి అందించారు. పాత సహకార సంఘం కార్యాలయం వద్ద ఉన్న పంచాయతీ తాగునీటి మోటారు తరచు మరమ్మతులకు గురవుతోందని మంగళవారం ఎంపీడీఓకు విన్నవించారు. అనంతరం ఎంపీడీవో గ్రామానికి వెళ్లి స్టార్టర్, తాగునీటి మోటారును పరిశీలించారు. నీటి సరఫరాలో సమస్య తలెత్తకుండా విద్యుత్‌శాఖ ఏఈతో మాట్లాడి నియంత్రిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటరమణ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్సీకి ఆహ్వానం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి మార్కెట్‌యార్డు ఛైర్‌పర్సన్ అనసూయ ప్రమాణస్వీకారానికి రావాలని జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ను ఆ పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి భైరవప్రసాద్ ఆహ్వానించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిశారు. ప్రమాణస్వీకారంతో పాటు కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి రావాలని కోరినట్లు భైరవప్రసాద్ తెలియజేశారు.

పార్టీ పురోగతికి కృషిచేయండి

తాడిమర్రి, న్యూస్‌టుడే : భాజపాను గ్రామస్థాయిలో పటిష్ఠం చేయాలని, నాయకులు ఐకమత్యంతో ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ అగ్రికల్చర్ రాష్ట్ర కన్వీనర్ సోమల ప్రకాష్‌నాయుడు తెలిపారు. మంగళవారం తాడిమర్రిలోని భాజపా కార్యాలయంలో నాయకులతో సమావేశమయ్యారు. భాజపా మండల అధ్యక్షుడు రాము మాట్లాడుతూ.. బూత్ కమిటీలు, పార్టీ అనుబంధ సంఘాల ఎంపికను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో భాజపా అసెంబ్లీ కన్వీనర్ గోపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణమనాయుడు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ పాల్గొన్నారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పీ

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: పుట్టపర్తి విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సత్యసాయి శత జయంతికి పుట్టపర్తికి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో డీఎస్పీ విజయ్‌కుమార్‌తో కలిసి విమానాశ్రయంలో తనిఖీ నిర్వహించారు. విమానాశ్రయ సిబ్బందికి పలు సూచనలిచ్చారు.

ఈఈఎంటీ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తచెరువు, న్యూస్‌టుడే: పాఠశాల విద్యాశాఖ అనుమతితో ఏపీ ఫణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్లో నిర్వహిస్తున్న ఈఈఎంటీ-2026 మెరిట్ పరీక్షకు 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కిష్టప్ప తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న 7, 10వ తరగతుల విద్యార్థులు అర్హులన్నారు. వివరాలకు జిల్లా సైన్సు అధికారి తనూజ్ కుమార్ 9492843184 నంబరును సంప్రదించాలని కోరారు.

త్వరితగతిన ఈ-కేవైసీ పూర్తిచేయండి

బుక్కపట్నం, న్యూస్‌టుడే: ఉపాధి కూలీలకు సంబంధించిన ఈ-కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ శ్రీనివాసులు ఆదేశించారు. బుక్కపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం క్షేత్రసహాయకులు, సాంకేతిక సహాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా 12,862 మంది కూలీలు ఉండగా ఇప్పటికే 10,172 మంది ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధి పథకం ఏపీఓ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రహదారికి మరమ్మతులు

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని కదిరిగేటు నుంచి గాంధీనగర్ శ్మశానవాటిక వరకు రహదారికి మంగళవారం ఆర్అండ్‌బీ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇన్‌ఛార్జి హరీశ్ పనులను పర్యవేక్షించారు. రైల్వే ఉపరితల వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తారన్నారు ఆయన తెలిపారు.

సత్యసాయి సన్నిధిలో ఆర్టీసీ ఎండీ

పుట్టపర్తిలోని సాయికుల్వంత్ మందిరంలో ఆర్టీసీ ఎండీ సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం శాంతి భవన అతిథి గృహంలో ఆయన్ను ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, ఎస్పీ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిశారు. **–న్యూస్‌టుడే, పుట్టపర్తి**

పుట్టపర్తి పట్టణం: పుట్టపర్తి బస్‌స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. సత్యసాయి జయంత్యుత్సవాలను పర్యవేక్షించడానికి వచ్చిన ఎండీని మంగళవారం కలిశారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ఏసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.

విద్యార్థినులకు ఉచిత కుట్టు శిక్షణ

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం కళాశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బండి వేణుగోపాల్ ప్రారంభించారు. విద్యతో పాటు కుట్టు శిక్షణ పదేళ్లుగా ఇప్పిస్తున్నామని బెంగళూరుకు చెందిన దాత చట్టా వెంకటనారాయణ, శశి దంపతులు కుట్టు మిషన్లు సమకూర్చారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ వనితావాణి పాల్గొన్నారు.

మందుబాబుల తీరుపై ఆరా

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి అడపాల వీధిలోని బాలికల గురుకుల పాఠశాల పరిసరాలను ఏఎస్సై రామచంద్రానాయక్ పరిశీలించారు. పాఠశాల ప్రహరీగోడ పరిసరాల్లో కొందరు మద్యం సేవించడం, అరుస్తుండటంతో విద్యార్థులకు అసౌకర్యంగా మారింది. ఈ విషయాన్ని స్థానికులు కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏఎస్సై స్థానికులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

సర్వేలను సకాలంలో పూర్తి చేయాలి

కదిరి గ్రామీణం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీల పరిధిలో చేపడుతున్న వివిధ రకాల సర్వేలను సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించాలని ఎంపీడీవో పోలప్ప మంగళవారం పేర్కొన్నారు. సంక్షేమ సహాయకులతో సమావేశం నిర్వహించారు.

సంకల్పదీక్షను విజయవంతం చేయండి

సంకల్పదీక్ష ప్రచార గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న వాల్మీకి సంఘం నాయకులు

ధర్మవరం, న్యూస్‌టుడే: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈనెల 10న కర్నూలులో చేపట్టనున్న సంకల్పదీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాల్మీకి బోయ సంఘం సత్యసాయిజిల్లా అధ్యక్షుడు తలారి రమేష్ కోరారు. మంగళవారం పట్టణంలోని వాల్మీకి విగ్రహం వద్ద అందుకు సంబంధించిన ప్రచార గోడపత్రాలను విడుదల చేశారు. కర్నూలులో ధర్నాచౌక్ వద్ద 2025తో మంది దీక్ష చేపడుతున్నామన్నారు. సంఘం నాయకులు రవిచంద్ర, నరేశ్, బాబీ, మంజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు

మృతిచెందిన దంపతులు శ్రీనివాసులు, వరలక్ష్మి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే : ఏడు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృత్యువాత పడటంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, భార్య వరలక్ష్మి నల్లచెరువు కేజీబీవీలో పీజీటీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించేవారు. శ్రీనివాసులు ఏడు నెలల క్రితం శ్రీనివాసులు గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతల్ని వరలక్ష్మి చూసుకునేవారు. వరలక్ష్మి కూడా క్యాన్సర్‌తో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. కుమార్తె హేమాన్సు విజయవాడలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమారుడు చాణక్యరెడ్డి స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నాడు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు సన్మానం

కబడ్డీ క్రీడాకారులను సత్కరించిన మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జి హరీశ్

ధర్మవరం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను మంగళవారం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇన్‌ఛార్జి హరీశ్ సన్మానించారు. 35వ సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన నవ్య, సాజియా, హిమబిందు, శాంతి, మహ్మద్ ఆసిఫ్, ఏసురాజు, నవదీప్, నూర్‌మహ్మద్‌ను శాలువాలతో హరీశ్ సత్కరించారు. కబడ్డీ శిక్షకుడు పృథ్వీ, భాజపా నాయకులు రాజు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

భూవివాదంలో ఇరువర్గాల గొడవ

తనకల్లు, న్యూస్‌టుడే: మండలంలోని తవళం పంచాయతీ రామ్లానాయక్‌తండాలో భూవివాదంలో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రమణనాయక్, విజయ్‌నాయక్, సోనికమ్మ బంధువులైన రమేష్‌నాయక్, అశోక్‌నాయక్, రాజమ్మ, అంజన్ కుమార్ నాయక్ ఘర్షణలో గాయపడగా వారిని తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు.

దీపాలున్నా వ్యాయామానికి ఇబ్బంది

పట్టణ అడపాలవీధి మున్సిపల్ పార్కులో ఉదయం వెలుతురు రాకముందే దీపాలు తీసేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాయామం, ఉదయం నడకకు వెళ్లే వారికి దీపాల్లేక చీకటితో సమస్యగా మారిందన్నారు. ఉదయం 5 గంటలకే దీపాలు ఆర్పేస్తుండటంతో పార్కులో విషపురుగుల సంచారంతో భీతిల్లాల్సి వస్తోందన్నారు. ఈ విషయమై మున్సిపల్ ఏఈ సందీప్ దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందికి చెప్పి వెలుతురు వచ్చే వరకు దీపాలు ఆర్పకుండా చూస్తామన్నారు. **– న్యూస్‌టుడే, కదిరి**

6 నుంచి అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

ఆలయ ప్రారంభోత్సవ పత్రాలు విడుదల చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

గాండ్లపెంట, న్యూస్‌టుడే : మండల కేంద్రానికి సమీపంలో చిన్నమిట్ట వద్ద కేరళలోని శబరిమల ఆలయ నమునాతో నూతనంగా అయ్యప్పస్వామి ఆలయం నిర్మించారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు శివాలయం, నవగ్రహాలు, కుమారస్వామి, శివుడు, ద్వారపాలకుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. పలుపూజా, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఆదమరిస్తే పెనుప్రమాదం

బుక్కపట్నం- కొత్తచెరువు ప్రధాన రహదారిలో బైపాస్‌రోడ్డులోని నల్లనమ్మ గుడి ప్రాంతంలో దారి మలుపులో ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డుకిరువైపులా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. నిత్యం రద్దీగా ఉండే దారిలో మలుపు తిరిగేటప్పుడు వాహనాలు కనిపించటం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఎంపీడీఓ శ్రీనివాసులు స్పందించి తగు చర్యలతో సమస్యను పరిష్కరిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, బుక్కపట్నం



హంద్రీనీవా కాలువలో తెదేపా నాయకుల జలహారతి

నంబులపూలకుంట, న్యూస్‌టుడే : మండల పరిధిలోని వెలిచెలమల వద్ద హంద్రీనీవా కాలువకు నీరు చేరడంతో మండల తెదేపా నాయకులు రఘునాథరెడ్డి, విజయ్‌కుమార్, వేణుగోపాల్ పూజలు చేసి జలహారతి ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం హంద్రీనీవా కాలువ ద్వారా మండలంలోని చెరువులు నింపుతున్నట్లు తెలిపారు.

గంజాయి విక్రేత అరెస్టు

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: గంజాయి విక్రేతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పుట్టపర్తి పట్టణ సీఐ శివాంజనేయులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన వినోద్‌కపూర్ 15 ఏళ్లుగా పుట్టపర్తిలోని గోకులంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటి వెనకాల గంజాయి మొక్కలను పెంచి విక్రయించడంతోపాటు సేవిస్తుండేవాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం దాడి చేసి, మొక్కల్ని ధ్వంసం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

వార్షిక రుసుం, విద్యా సామగ్రి పంపిణీ

ప్రధానోపాధ్యాయుడికి చెక్కు అందజేస్తున్న రవినాయక్

కదిరి గ్రామీణం, న్యూస్‌టుడే: కదిరి బ్రాహ్మణపల్లి, కొండమనాయునిపాళ్యం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 48 మంది పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్ష రుసుంను చెక్కు రూపంలో హార్ట్ టు హెల్ప్ ట్రస్ట్ ఛైర్మన్ రవినాయక్ అందజేశారు. మంగళవారం రుసుంతో పాటు, నమూనా ప్రశ్నాపత్రాలు, విద్యా సామగ్రి విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమాల్లో ట్రస్ట్ ఎండీ లక్ష్మీదేవి, ప్రధానోపాధ్యాయుడు శంకర్ బాబు, స్వరూప, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన హరీశ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి సమీపంలో గొర్రెల వద్ద బాధితురాలు ఒక్కరే ఉన్న సమయంలో నిందితుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. అదే సమయంలో ఆమె భర్త రావడాన్ని గుర్తించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

జూదరుల అరెస్టు

గాండ్లపెంట, న్యూస్‌టుడే : కటారుపల్లి శివారులలో జూద స్థావరాలపై దాడుల చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ క్రాంతి తెలిపారు. సమాచారం అందుకుని దాడి చేసి.. వారి నుంచి రూ.50,150 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

చెకుముకి పోటీలతో శాస్త్రీయ దృక్పథం

తనకల్లులో గెలుపొందిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల పరిధిలో మంగళవారం విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. **- న్యూస్‌టుడే బృందం**

శిథిలాల వ్యర్థాలు.. జనాల అవస్థలు

యంత్రాంగం ప్రత్యేక దృష్టి అవసరం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: గుంతలులేని రోడ్ల నినాదంతో కూటమి ప్రభుత్వం దెబ్బతిన్న మార్గాలకు మరమ్మతు చేసింది. కానీ రోడ్డుపక్కన శిథిల వ్యర్థాలు, చెత్త లేకుండా చూడటంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కదిరి పట్టణానికి నాలుగువైపులా ప్రధానరహదారులపై నెలకొన్న అసౌకర్యంతో జనం అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ యంత్రాంగం దృష్టిపెట్టని కారణంగా దారులన్నీ అపరిశుభ్రంగా, ప్రమాదకరంగా మారాయి. అధికారులు స్పందించిచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

కదిరి- బెంగళూరు, కుటాగుళ్ల నుంచి నాగిరెడ్డిపల్లి వరకు జాతీయరహదారి 42, రాయచోటిరోడ్డు నుంచి నిజాంవలికాలనీకి వెళ్లే మార్గం జూనియర్ కళాశాల, ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి ఎన్జీఓ కాలనీకి వెళ్లేరోడ్డు, పూలబజారు నుంచి సున్నపుగుట్టతండా వైపు వెళ్లే దారి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.

చోదకుల్లో గుబులు

కదిరి నుంచి బెంగళూరు, హిందూపురం వెళ్లే ప్రధానరహదారిలో పిల్లవంకకాలనీ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా పాతభవనాల శిథిల వ్యర్థాలు వదులుతున్నారు. వీటిని తరలించేందుకు ఒప్పందం చేసుకున్న ట్రాక్టర్ యజమానులు రాత్రిళ్లు ఇంటినిర్మాణానికి వాడిన పెంకులు, బండరాళ్లు రోడ్డుపక్కన పడేస్తున్నారు. రద్దీ సమయాల్లో వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందనిచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి సమీపంలోని పార్థసారథికాలనీ, దివ్యాంగుల కాలనీవాసులు రాత్రిళ్లు కాలినడకన వెళ్తుంటారు. వ్యర్థాల్లోవిషపురుగులు ఉన్నాయని భయపడుతున్నారు. ఈ మార్గంలో తండా వాసులతో పాటు నల్లచెరువు మండలం పంతులచెరువు, కదిరిమండలం కె.బ్రాహ్మణపల్లి, ఎగువపల్లి పంచాయతీవాసుల చోదకులకు ఇబ్బందిగా మారింది.

దుర్గంధంతో తిప్పలు..

పట్టణంలోని జాతీయరహదారి 42పై ప్రభుత్వ డిగ్రీకళాశాల నుంచి నాగిరెడ్డిపల్లి వరకు రోడ్డుకిరువైపులా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు. సమస్యను సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూగజీవాలు చెత్తలోని తిండికోసం పోట్లాడుకుంటూ ఉన్న ఫళంగా వాహనాలకు ఎదురుగా వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

హిందూపురం రోడ్డు పక్కన వ్యర్థాలు

చర్యలు తీసుకుంటాం

- కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, కదిరి

పాతభవనాల వ్యర్థాలను తరలించేవారిని గుర్తించి వారికి నోటీసులు జారీచేస్తాం. మరోసారి రహదారుల పక్కన వదిలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంకెవరూ రహదారుల పక్కన చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా పారిశుద్ధ్య సిబ్బందికి సూచిస్తాం.

క్రైం కార్నర్

వంతెన కింద నీటిలోపడి ఒకరి మృతి

దామాజిపల్లి (చెన్నేకొత్తపల్లి), న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు రహదారి వంతెన కిందనున్న నీటిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సీకేపల్లి మండలంలోని దామాజిపల్లి సమీపాన మంగళవారం చోటు చేసుకుంది. దామాజిపల్లి గ్రామానికి చెందిన బాబావలి (44), మండల కేంద్రానికి సమీపంలోని ఓ దాబాలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని దామాజిపల్లికి వెళుతూ దారి పక్కనున్న వంతెనపై నిద్రకు ఉపక్రమించాడు. ప్రమాదవశాత్తు నీటిలోపడి మృతి చెందాడన్నారు. ఉదయం బంధువులు గమనించి విషయం భార్యకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి భార్య రూబిన్ బీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

పోలీసుల వాహనానికి ప్రమాదం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి గ్రామీణ సర్కిల్ సీఐ నాగేంద్ర, నంబులపూలకుంట ఎస్సై వలీబాష సిబ్బంది ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని కొత్తకోట సమీపంలో ప్రమాదానికి గురైంది. విద్యుత్ నియంత్రికల చోరీ కేసు దర్యాప్తుకోసం సీఐ, ఎస్సైతో పాటు నల్లచెరువు, తనకల్లు కానిస్టేబుళ్లు రెడ్డెప్ప, నారాయణస్వామి కదిరి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు కారులో బయలుదేరారు. కొత్తకోట సమీపంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో కానిస్టేబుల్ రెడ్డెప్ప చేతికి తీవ్ర గాయమవగా, మిగతావారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వాహనం ముందుభాగం పూర్తిగా దెబ్బతింది.

ద్విచక్రవాహనాల ఢీ.. వ్యక్తికి గాయాలు

తనకల్లు, న్యూస్‌టుడే: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో దండువారిపల్లికి చెందిన వెంకటరమణ గాయపడ్డాడు. మంగళవారం కొక్కంటిక్రాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వందేమాతరం బృంద సభ్యులు అతడిని అంబులెన్స్‌లో తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఘర్షణపై కేసు నమోదు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు. వడ్డే భాస్కర ఫిర్యాదు మేరకు ఆరు మంది, మీనాక్షి ఫిర్యాదుతో ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

(c) eenadu

కలశాలతో కదిలి.. మనసారా కొలిచి..!

అరసవల్లి పరిసర ప్రాంత ప్రజలు పదేళ్లకో సారి నిర్వహించే పెద్ద పండగ గ్రామ దేవత అసిరితల్లి సిరిమానోత్సవం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న వేడుకలకు మంగళవారం శ్రీకారం చుట్టారు. సిరిమానుకు బొట్టు పెట్టే వేడుకను అంగరంగా వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున కలశాలతో తరలివచ్చారు. సిరిమానును పసుపు నీళ్లతో కడిగి మొక్కులు చెల్లించుకున్నారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం, పాతబస్టాండ్

కాశీవాసా.. కాసారం చూశావా..!

అసలే కార్తిక మాసం. వేకువజామున మహిళలు దీపాలు వెలిగించి కొలనుల్లో వదిలిపెడతారు. ఆమదాలవలస పుర పరిధి లోని రామలింగేశ్వర పుష్కరిణి పరిసర ప్రజలకు ఆ అదృష్టం లేదు. పుష్కరిణి ఇలా వ్యర్థాలతో నిండిపోయి.. అందులోని రంగుమారి దుర్గంధభరితంగా మారడమే కారణం. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాగు చేయించాలని భక్తులు కోరుతున్నారు. పుర కమిషనర్ టి.రవి మాట్లాడుతూ శుభ్రం చేయిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

వనం వీడి.. జనంలోకి..!

ఈ చిత్రంలో కనిపిస్తున్న నెమలి వజ్రపుకొత్తూరు మండలం శారదాపురం సమీప కొబ్బరి తోటల్లో మంగళవారం కనిపించింది. ప్రకృతి వనరులను కొల్లగొడుతుండటంతో వన్యప్రాణులు, పక్షులు, జంతువులు అడవులను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తుండటం ఇటీవల పెరిగింది. మండలంలోని శారదాపురం, బాతుపురం, డోకులపాడు, చినవంక, పెద్దబొడ్డపాడు, సీతాపురం గ్రామాల్లో నెమళ్లు రహదారులపైకి సైతం వచ్చేసి వేటగాళ్ల దెబ్బకు బలైపోతున్నాయి. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

సీనియర్ విశ్రాంత శాస్త్రవేత్త బాబూరావు

'ఓ వైపు ఆకస్మిక వరదలు, వరుస తుపాన్లు, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం.. ఇలా అనేక పరిస్థితుల ప్రభావం సిక్కోలుపై పడుతోంది. జిల్లాపై ప్రకృతి విపత్తులు, విపరీత పరిణామాలకు పర్యావరణ విధ్వంసమే కారణం.' అని సీనియర్ విశ్రాంత శాస్త్రవేత్త కె.బాబూరావు పేర్కొన్నారు. జిల్లాలో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. తీసుకోవాల్సిన చర్యలను 'న్యూస్‌టుడే'కు వివరించారు. – న్యూస్‌టుడే, సోంపేట

విపరీత పరిణామాలకు.. పర్యావరణ విధ్వంసమే కారణం

ఊరుకుంటే ఊళ్లు కనుమరుగే..

వాతావరణంలో మార్పులతో భూతాపం పెరిగి.. జిల్లాలో తీరం కోతకు గురికావడం, ముందుకు రావడం వంటివి జరుగుతున్నాయి. ఫలితంగా 193 కి.మీ. తీర ప్రాంతంలో వందకుపైగా గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పైపైకి ఎగబాకుతుండడంతో అలల ఉద్ధృతి ఎక్కువై తీరం కోసుకుపోతోంది. నివారించాలంటే మడ అడవులు, సరుగుడు, తాటి చెట్లు పెంచాలి. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మరో పదిహేనేళ్లలో తీర గ్రామాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

- వరుస తుపాన్లు, ఆకస్మిక వరదలు, పిడుగులు, భూకంపాలకు కారణం వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడమే. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
- పరిశ్రమల ఏర్పాటు సమయంలో అంగీకరించిన ఒప్పందాలు ఎక్కడా అమలు నోచుకోవడం లేదు.
- వాతావరణంలో మార్పులతో జిల్లాలో క్యాన్సర్, కిడ్నీ, ఊపిరి తిత్తులు, కాలానుగుణ వ్యాధులు విస్తరిస్తున్నాయి.

నిపుణుల మాట

బారువ వద్ద అలల తాకిడికి కోతకు గురవుతున్న ఇసుక తిన్నెలు

- జిల్లాలో 8 వేల చిత్తడి నేలలు 62 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి వందలాది పక్షి జాతులు, వన్యమృగాలు, ఔషధ మొక్కలకు అవాసంగా ఉంటున్నాయి. వాటిని రక్షించుకుంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు.

దారి మళ్లుతున్న రుతు పవనాలు...

పరిశ్రమల కాలుష్యంతో జిల్లాలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు దారి మళ్లి.. వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. సముద్రంలో గాలుల తీవ్రత కూడా పెరిగి వేట, సాగు పరంగా ఇబ్బందులు ఎదురై అందుకే ఇసుక తిన్నెలు కాపాడుకోవాలి.

తక్షణ చర్యలు అనివార్యం...

ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ చర్యలు అనివార్యం. విస్తృతంగా మొక్కలు పెంచాలి. నేల, నీరు, వాతావరణాన్ని కలుషితం చేసే అంశాలపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగం తగ్గించాలి.

చరవాణి ఇస్తేనే చక్రాల కుర్చీ

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడు సారవకోట మండలం నవతల గ్రామానికి చెందిన పున్నయ్య. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కొన్ని రోజుల కిందట మక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. మంగళవారం పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చి ఓపీ తీసుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను తీసుకెళ్లేందుకు చక్రాల కుర్చీ అడిగితే సిబ్బంది చరవాణి ఉంచాలని చెప్పడంతో ఆయన మనవడు కంగుతిన్నారు. చేసేదేమీ లేక ఫోన్ ఇచ్చి వీల్ ఛైర్ తీసుకున్నారు. ఆ తర్వాత అత్యవసరమై బంధువులకు ఫోన్ చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. చక్రాల కుర్చీ అవసరమైన ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. వీల్ ఛైర్ సౌకర్యం కల్పించేందుకు చరవాణి తీసుకోవడంపై రోగుల సహాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్ఎంవో డాక్టర్ సుభాషిణిని వివరణ కోరగా కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో సిబ్బంది అలా చేస్తున్నారని, ఫోన్ తిరిగి ఇచ్చేస్తున్నారని తెలిపారు. – న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

బాలిక.. చూపు నీ తెగువ..!

శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని, జిల్లాలోని 382 బడుల్లో కార్యక్రమం అమలు చేస్తున్నామని సమగ్ర శిక్షా ఏపీసీ డా.ఎస్.శశిభూషణ్ రావు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, పాత బస్టాండ్

జిల్లాలో వివరాలిలా..

రొయ్యల సాగు విస్తీర్ణం:	3,592
అనుమతులున్న చెరువులు	2,200
లేనివి:	1,392
గతేడాది అనుమతుల ద్వారా వచ్చిన ఆదాయం:	రూ.391.6 కోట్లు

చెప్పినా అడగరు.. చూసినా అడ్డుకోరు..!

ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్‌టుడే సంతబొమ్మాళి

సంతబొమ్మాళి మండలం ఎస్‌బీ కొత్తూరులో 33 ఎకరాల్లో అక్రమంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువు

సిక్కోలు తీర ప్రాంతంపై అక్రమార్కుల కన్నుపడింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి దర్జాగా ఆక్వా సాగు చేస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పుట్టగొడుగుల్లా చెరువులు పుట్టుకొస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా ఆక్వా సాగు

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

నిబంధనలు పట్టవు..

జిల్లాలో అనుమతుల్లేకుండా సాగు చేస్తున్న ఆక్వా చెరువుల్లో నిబంధనలు పాటించట్లేదు. ఇష్టానుసారం రసాయనాలు వినియోగిస్తూ.. ఆ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ విడిచిపెడుతున్నారు. ఫలితంగా సమీపంలోని పంట పొలాలు, భూగర్భజలాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని పెదగణగళ్లవాని పేట గ్రామస్థులు పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. నేటికీ వారు జలకాలుష్యంతో అష్టకష్టాలు పడుతున్నారు.

ఇవన్నీ తప్పనిసరి..

- ఆక్వా సాగు చేయాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలి.
- ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేయాలి.
- రసాయనాలు, ప్రమాదకర పదార్థాలను వేరుచేసి వీటిని విడుదల చేయాలి.
- ఇళ్లకు దూరంగా ఏర్పాటు చేయాలి.
- మోతాదుకు మించి రసాయనాలు నిల్వ ఉంచరాదు.
- మేత, రసాయనాలను ప్రత్యేక గదుల్లో ఉంచాలి.
- చెరువుల్లో ఉత్పత్తి అయ్యే రసాయన నీటిని నేరుగా కాలువలు, నదులు, సముద్రంలోకి కలపరాదు.
- పంటలు పండని వాటిలో భూముల్లోనే సాగు చేయాలి.
- ప్రభుత్వ, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించకూడదు.

చర్యలు తీసుకుంటాం.. అనుమతుల్లేకుండా ఆక్వా సాగు చేయకూడదు. ప్రభుత్వ భూములను ఆక్రమించి చెరువులను ఏర్పాటు చేసిన వాటిపై దృష్టి సారిస్తున్నాం. ఆక్రమణలు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జేసీ

ఈ నెలలో కొత్త పింఛన్ల నమోదు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం పింఛన్ల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కిష్టుపురంలో సచివాలయం, అంతర్గత రహదారులను మంగళవారం ఆయన ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన వారికి కొత్త పింఛన్లు అందించేందుకు ఈ నెలలో నమోదు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో అంతా సంతోషంగా ఉంటే సీట్ల కోసం మహిళలు దెబ్బలాడుతున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శించటం అర్థరహితమన్నారు. ఆర్డీవో కృష్ణమూర్తి, నాయకులు బోయిన రమేష్ పాల్గొన్నారు.

కిష్టుపురం సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

మొంథా తుపాను పంట నష్టాలను పక్కాగా నమోదు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నిమ్మాడలో వ్యవసాయ శాఖ జేడీ మనోహర రావు, ఇతర అధికారులతో సమీక్షించారు.

పీజీ, బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు ఈ నెల 21 లోగా రుసుం చెల్లించాలన్నారు. బీటెక్ ఏడు, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభమవుతాయని, వీటికి ఈ నెల 17లోగా ఫీజు చెల్లించాలన్నారు. బీ.టెక్ మూడు, డిసెంబరు 10 నుంచి ప్రారంభమయ్యే ఐదో సెమిస్టర్‌కు ఈనెల 24 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. బీఈడీ, స్పెషల్ బీఈడీ (ఎం.ఆర్) మూడో సెమిస్టర్ పరీక్షలకు 6వ తేదీలోగా చెల్లించాలన్నారు.

నారీ.. నీవే సారథి..!

మహిళలకు ర్యాపిడో వాహనాలు

వనితలారా.. మీరు స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నారా.. వాహనం నడపడమంటే ఆసక్తి, లైసెన్స్ ఉన్నాయా..? అవి చాలు.. స్వయం ఉపాధి పొందేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) మీకు తోడ్పాటు అందిస్తుంది. మీ చేతికి ఈ-వాహనాలిచ్చి ఆర్థిక ప్రగతి సాధించేలా అడుగులు వేయిస్తుంది.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

మహిళా చోదకులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మెప్మా ర్యాపిడో సంస్థతో కలిసి ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల 'పింక్ మొబిలిటీ' పేరుతో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది అదే విధంగా జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస పురపాలక సంఘాల్లోని సభ్యులకు ర్యాపిడో వాహనాలు అందించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే.. ఎలాంటి పెట్టుబడి లేకుండానే రుణం కూడా ఇప్పిస్తారు.

జిల్లాలో వివరాలిలా...

5,759	స్వయం సహాయక సంఘాలు
58,424	వాటిలోని సభ్యుల సంఖ్య
12,735	ద్విచక్ర వాహనం నడపడం వచ్చినవారు
2,841	డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారు
117	యూనిట్ల మంజూరు లక్ష్యం
83	ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు

అవకాశం వినియోగించుకోవాలి..

ప్రస్తుతం పురుషులే రైడర్లుగా కొనసాగుతున్నారు. దీంతో మహిళలు వారి వాహనాలపై ప్రయాణించేందుకు ఆసక్తి చూపట్లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తులు స్వీకరించి 15 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎస్.వెంకటరావు, మెప్మా పీడీ

కార్యాచరణ ఇదీ..

- ర్యాపిడో పట్టణాల్లో పికప్, డ్రాపింగ్ పాయింట్లను ప్రారంభించి.. అక్కడ వాహనాలు నిలిపేందుకు అవకాశం కల్పిస్తుంది.
- మహిళా రైడర్ల నుంచి మూడు నెలల పాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. అదనంగా రూ.1,500(నెలకు రూ.500 చొప్పున) మూడు నెలల పాటు ఇస్తారు.
- నెలకు 300 వరకు బుకింగ్స్ వచ్చేలా చూస్తారు.
- రుణం తీసుకున్న సొమ్ముతో నచ్చిన వాహనాన్ని మహిళలే కొనుక్కోవచ్చు.
- తక్కువ ధరకే వాహనాలు కొనుగోలు చేసేలా వివిధ సంస్థలతో ర్యాపిడో ఒప్పందం చేసుకుంది.
- నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తారు.

ఈ మాస్టారు.. పాఠాల ప్రపంచాన్ని సృష్టించారు..!

న్యూస్‌టుడే, పాతపట్నం

గురువు చేసే పని పాఠాలు చెప్పడం.. పరీక్షలు పెట్టడమేనా.. అంటే కానే కాదంటారు పాతపట్నంలోని ఏపీ మోడల్ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు బల్లెడ అప్పలరాజు. వృత్తినే దైవంగా కొలుస్తూ.. విద్యార్థులు ప్రగతే ధ్యేయంగా పని చేస్తున్నారీ మాస్టారు. ప్రత్యేక బోధనతో ఆకట్టుకోవడంతో పాటు పాఠం పిల్లల మెదళ్లలో నాటుకుపోయేలా సరికొత్త విజ్ఞాన ప్రపంచాన్నే సృష్టించారు. ఈయన కృషిని గుర్తించి ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సైతం 'ఎక్స్' వేదికగా అభినందించారు.



గోడపై చిత్రాలు వేస్తున్న అప్పలరాజు

- విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే లఘు చిత్రాల పోటీలకు పిల్లల్ని పంపుతున్నారు. ఈయన ప్రోత్సాహంతో మోడల్ స్కూల్ విద్యార్థులు గత మూడేళ్లలో ఉత్తమ అవార్డులు సాధించారు.
- ఆ లఘు చిత్రాలకు సంబంధించిన కథ, మాటలు, దర్శకత్వం, వీడియోగ్రఫీ, ఎడిటింగ్ వంటివి చేస్తూ.. పిల్లలకు నేర్పుతారు.
- పాఠశాలలో జరిగే బోధన, ల్యాబ్‌లో ప్రయోగాలు, ఇతర కృత్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసి.. విద్యార్థుల్లో నేర్చుకోవాలనే జిజ్ఞాసను రెట్టింపు చేస్తున్నారు.

అప్పలరాజు మూడేళ్ల నుంచి మోడల్ స్కూల్‌లో పని చేస్తున్నారు. వినూత్నంగా బోధిస్తే పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయనే ఉద్దేశంతో ప్రయోగశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ల్యాబ్‌లో అనేక పరికరాలు అందుబాటులో ఉంచారు. గోడలపై 10వ తరగతి, ఇంటర్ పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలకు సంబంధించిన చిత్రాలను ఆయన గీశారు. శాస్త్రవేత్తలు, వివిధ విజ్ఞాన విశేషాలను గోడలపై రంగులతో రాసి విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతున్నారు. వాటికయ్యే ఖర్చులనూ భరిస్తారు.

- బోధనతో ఆకట్టుకుంటున్న అధ్యాపకుడు

సులభంగా నేర్చుకుంటున్నారు..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా పని చేస్తున్నాను. ప్రయోగశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, చిత్రాలు వేయడంతో పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది. వీడియోలు, లఘుచిత్రాల ద్వారా కూడా చాలా సులభంగా నేర్చుకుంటున్నారు.
– బల్లెడ అప్పలరాజు, అధ్యాపకుడు

ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రయోగశాల

పుణ్యక్షేత్రాల్లో రద్దీకి అనుగుణంగా చర్యలు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పుణ్య క్షేత్రాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీసీ నిర్వహించారు. ఆలయాలు, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, నదీ తీరాల వద్ద పటిష్ఠమైన భద్రతను అందించేందుకు ప్రణాళికను రూపొందించాలని సూచించారు. పవిత్ర మాసాల్లో ముందస్తు చర్యలుగా రద్దీని క్రమబద్ధం చేసేందుకు, నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు అత్యవసర సేవలను అందించే నంబర్లను, వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా 9 బృందాలను ఏర్పాటు చేసి జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌లను అమర్చుకోవాలన్నారు. జిల్లాలో 20 ఈ-హబ్ స్టేషన్లకు అవసరమైన స్థల సేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, చిత్రంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్

గృహయోగం ఉందా..లేదా..?

యాప్ పనిచేయక నిలిచిన డిమాండ్ సర్వే

న్యూస్‌టుడే, బలగ (శ్రీకాకుళం)

సొంతింటి కల నెరవేర్చుకోవాలనే లబ్ధిదారుల ఆశలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్(పీఎంఏవై-జీ)లో భాగంగా గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆవాస్ యోజన ప్లస్ యాప్ మొరాయించింది. గురువారంలోపు పూర్తి చేయాల్సిన డిమాండ్ సర్వే నిలిచిపోయింది. గడువు పెంచి సర్వేకు అవకాశం కల్పించాలని అంతా కోరుతున్నారు.

కేవలం ఆ ఒక్కరోజే..

ఆవాస్ యోజన ప్లస్ సర్వే యాప్ కేవలం ఒక్కరోజే పని చేసింది. జిల్లాలో ఆరోజు 164 మంది లబ్ధిదారులు మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రక్రియ నిలిచిపోయింది. ఇంతలో మొంథా తుపాను రావడంతో ఎవరూ పట్టించుకోకపోవడంతో చూస్తుండగానే గడువు సమీపించింది. ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండదని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

- పట్టణంలో ఇప్పటికే 707 ఇళ్లను మంజూరు చేశారు. వారి పేర్లు మరోసారి సర్వేలో నమోదు చేయాల్సి ఉన్నా అదీ జరగలేదు.
- సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని జిల్లా గృహనిర్మాణ సంస్థ పీడీ డి.రమాకాంత్ తెలిపారు.
- అందులో 2024-29 కాలానికి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో 34,316 మంది, పట్టణాల్లో 873 మందిని గుర్తించారు.
- జిల్లా గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది జులై వరకు పీఎంఏవై-అర్బన్ బీఎల్‌సీ 2.0, పీఎంఏవై-గ్రామీణ్ 2.0 లబ్ధిదారుల ఎంపికకు డిమాండ్ సర్వే చేశారు.



లింగాలవలస అర్బన్ లే అవుట్‌లో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు

11న యువజనోత్సవాలు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: జిల్లా యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు సెట్‌శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. 11న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం గ్రామీణ మండలం గాయత్రి కళాశాలలో జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు. జానపద బృంద నృత్యం, జానపద బృంద గీతాలు, కథా రచన, కవిత్వం, చిత్రలేఖన పోటీల్లో 15 నుంచి 29 ఏళ్ల వయసు ఉండే వారంతా పాల్గొనవచ్చన్నారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా అప్పలనాయుడు

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌గా వైద్య కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు నియమితులయ్యారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జీజీహెచ్ బాధ్యతలు స్వీకరించారు.

(c) eenadu

విమానాశ్రయం వద్దే వద్దు

హరిపురం (మందస), న్యూస్‌టుడే: మందస మండలం బిడిమి పరిసర ప్రాంతాల్లో కార్గో విమానాశ్రయం ఏర్పాటు గురించి రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పలాస ఆర్డీవో వెంకటేష్ మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బాధిత రైతులు మాట్లాడుతూ తమ భూముల జోలికి రావొద్దని, తమ ప్రాంతంలో విమానాశ్రయం వద్దని పేర్కొన్నారు. సభలో కొందరు ఇతర ప్రాంతీయులు పాల్గొనడంతో బాధిత రైతులు వారిపై తిరగబడ్డారు. పోలీసులు అడ్డుకుని ఇతర ప్రాంతీయులను అక్కడి నుంచి పంపించారు. తహసీల్దారు శ్రీకాంత్ పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న పలాస ఆర్డీవో వెంకటేష్

క్షతగాత్రులకు ఉచిత న్యాయసేవలు

పలాస, న్యూస్‌టుడే: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో క్షతగాత్రులకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా 15100 నంబరుకు కాల్ చేస్తే ఉచితంగా అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు అన్నారు. శనివారం ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మంగళవారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న రోగులు రమాదేవి, వి.పారిక్షిత్తు, కాంతమ్మతో మాట్లాడారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, అందుతున్న వైద్యం, మందులు, ఆహారం, ప్రభుత్వం తరఫున ఎంత ఆర్థిక సహాయం అందింది, మరణం ఎవరి తప్పు వల్ల జరిగిందనే వివరాలను తెలుసుకున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ పాపినాయుడు, వైద్యులు మోహన్‌బాబు, రమ్య నుంచి సేకరించారు. క్షతగాత్రులకు వాకర్లు అందజేశారు. చికిత్స పొందుతున్న వారికి సేవా సంస్థలు ఆహారం అందిస్తుండటంతో వారిని అభినందించారు. కాశీబుగ్గ ఎస్సై ఆర్.నర్సింహమూర్తి, ఏఎస్సై కె.ఆనందరావు, పారాలీగల్ వాలంటీర్లు డి.అనంతకుమార్, కోటేశ్వరరావు, జలేంద్రవర్మ, సునీల్‌కుమార్, కోర్టు సిబ్బంది సువర్ణల పాల్గొన్నారు.

క్షతగాత్రులతో మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

కైలాసగిరి ప్రదక్షిణకు వేళాయె..



జి.సిగడాం మండలం ఎందువ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కైలాసగిరి గిరి ప్రదక్షిణకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని గురువారం ఉదయం 5 గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 15 కిలోమీటర్ల మేర నడుస్తూ కొండపై ఉన్న దేవాలయాల్లో భక్తులు పూజలు చేస్తారన్నారు. కొండ నుంచి ప్రారంభమై నడిమివలస ఆంజనేయస్వామి, సేతుభీమవరం, గెద్దకంచరాం మైదిపల్లి అమ్మవారు, షిర్డీసాయిలను దర్శించుకుంటారన్నారు. – న్యూస్‌టుడే, జి.సిగడాం

సెమీ ఫైనల్‌కు సిక్కోలు జట్టు

పాతపట్నం, ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల క్రికెట్ అండర్-19 బాలుర పోటీల్లో మంగళవారం సిక్కోలు జట్టు 8 వికెట్ల తేడాతో కృష్ణా జిల్లా జట్టుపై గెలిచి సెమీస్‌కు చేరుకుంది. రెండో రోజు మ్యాచ్‌లు ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శివానీ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీకాకుళం కోడి రామ్మూర్తి క్రీడా మైదానాల వేదికగా నిర్వహించారు. కృష్ణా - శ్రీకాకుళం, గుంటూరు - పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి - చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగ్గా గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కాంతి లేకపోవడంతో మిగిలిన జట్ల పోటీలు బుధవారానికి వాయిదా వేశారు. చిత్తూరు-తూర్పుగోదావరి జట్ల మధ్య మ్యాచ్ టై కావడంతో మరోసారి ఆడిస్తున్నారు. ఈ పోటీలకు రాష్ట్ర పరిశీలకుడిగా రాజేష్ గోల్(కర్నూలు), మీట్ ఆర్గనైజర్ బి.వి.రమణ, ఎం.వి.రమణ, ఎం.ఆనందకిరణ్, ఏ.డిల్లేశ్వరరావు వ్యవహరించారు.

చెకుముకి సైన్సు సంబరాలు విజయవంతం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి చెకుముకి పోటీలు జరిగాయి. 30 మండలాల్లో నిర్వహించిన ఈ పోటీలు విజయవంతమైనట్లు రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా ప్రధానకార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు, జిల్లా కన్వీనర్ పాలకొండ కూర్మారావులు తెలిపారు. 30 మండలాల్లో 400 పాఠశాలల నుంచి 476 బృందాలుగా 1428 మంది విద్యార్థులు, 600 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు తెలిపారు. మండల స్థాయిలో విజేతలైన బృందాలు 23న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి చెకుముకి సైన్సు సంబరాల్లో పాల్గొనాలన్నారు.

చెకుముకి పోటీల కరపత్రాన్ని విడుదల చేస్తున్న ఎంఈవో సుజాత తదితరులు

ప్రత్యేక శ్రద్ధ.. ప్రేమతో చికిత్స..!

– న్యూస్‌టుడే, హిరమండలం, కొత్తూరు, ఎల్ఎన్‌పేట

జిల్లాలో గత కొన్నేళ్లుగా ఆటిజం(మందబుద్ధి) కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లల భవితకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు మంజూరు చేసి నిధులు కేటాయించింది.

గుజరాతీపేట ఏపీఎంఎం పాఠశాలలో ఆటిజం కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్.శశిభూషణరావు తదితరులు

◆ జిల్లా వ్యాప్తంగా తొలుత పురపాలికల్లో ప్రత్యేక ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేంద్రానికి 27.75 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఇప్పటికే కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు నివేదికను అధికారులకు పంపించారు.

◆ పీఎంశ్రీ పథకంలో అన్ని సౌకర్యాలున్న ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కేంద్రాలు ఏర్పాటుకు ఎంపిక చేశారు. శ్రీకాకుళం గుజరాతీపేటలో ఏపీఎమ్ఎం పాఠశాల, పలాస (కాశీబుగ్గ)లో జడ్పీ ఉన్నత పాఠశాల, ఇచ్ఛాపురంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఆముదాలవలసలో గేదెలవానిపేటలో పాఠశాల గుర్తించినప్పటికీ అక్కడ తగిన సదుపాయాలు లేకపోవడంతో వేరే చోటును పరిశీలిస్తున్నారు.

◆ మెదడు, నాడీ వ్యవస్థ సరిగా ఎదగకపోవడం వల్ల పుట్టుకతో వచ్చే సమస్య ఆటిజం. మానసిక పరిపక్వత లేకపోవడం, ఇతరులతో కలిసేందుకు ఇష్టపడకపోవడం, ఒంటరిగా ఉండిపోవడం, చేసిన పనులునే చేస్తుండటం, శబ్దాలను పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ప్రత్యేక వైద్య సేవలు: స్పీచ్, ఫిజియోథెరపిస్టు, సైకాలజిస్టులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేక ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తారు.

◆ 'సాధారణ పిల్లలకు శిక్షణ ఇచ్చేలా కాకుండా వైద్య నిపుణులు, ప్రత్యేక ఉపాధ్యాయులతో వైద్య చికిత్సలు, బోధన అందజేస్తాం. తొలి విడతలో జిల్లాలోని పురపాలిక కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉన్నచోట త్వరలో ఏర్పాటు చేస్తాం.' అని సమగ్ర శిక్షా ఏపీసీ ఎస్ శశిభూషణరావు అన్నారు.

జిల్లాలో గుర్తించిన ఆటిజం విద్యార్థుల వివరాలు మనో వైకల్యం: 823 అభ్యసన వైకల్యం: 1067 ఆటిజం: 68 మొత్తం: 1958

పనోక దగ్గర.. పలకొక చోట!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల వద్ద పూర్తి వివరాలతో సిమెంటు పలకలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సంబంధిత పనికి అయిన వ్యయం, ఖర్చు, పని దినాలు, రైతు, ఊరు పేర్లు, పని ప్రదేశం తదితర వివరాలు తెలిసే విధంగా పలకలు తయారు చేస్తారు. పలక సిద్ధం చేస్తున్నారు గానీ పని చోట ఏర్పాటు చేయకుండా వదిలేస్తున్నారు. దీంతో కొందరు వారికి అవసరమైన విధంగా వాడుకుంటుండటం విశేషం. వజ్రపుకొత్తూరు మండలం తాడివాడలోని మూతపడిన ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్న అసంపూర్తి భవనం పైకి ఎక్కేందుకు మెట్లుగా వినియోగిస్తుండగా. . కొన్ని మూలకు చేరడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. తక్షణమే పని ప్రదేశాల్లో పలకలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఆర్‌జీఎస్ ఈసీ హరినాథ్ తెలిపారు.

– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

అపరిచిత మహిళల సంచారంతో గందరగోళం

మహిళలను పట్టుకున్న గ్రామస్థులు

జి.సిగడాం, న్యూస్‌టుడే: జి.సిగడాంలో అపరిచిత మహిళలు సంచరించడంతో గందరగోళం నెలకొంది. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పదంగా తిరగడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. స్థానిక సత్యసాయి విద్యా మందిర్ పాఠశాల సమీపంలో వెనకన అయిదుగురు మహిళలు ఉండటంతో పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాద్ వారిని ప్రశ్నించగా వారు పరుగులు తీశారు. గ్రామస్థుల సహకారంతో వారిని వెంబడించగా అందులో ఇద్దరిని పట్టుకున్నారు. మరో మహిళకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. ముగ్గురినీ పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిల్లల్ని ఎత్తుకొని పోయేందుకు వచ్చి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై పోలీసుల వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని, దర్యాప్తు చేస్తామన్నారు.

ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ కోర్సుల్లో శిక్షణకు ప్రవేశాలు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్‌బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 11 నుంచి ఎలక్ట్రీషియన్, ఏసీ, రిఫ్రిజిరేటర్ కోర్సుల్లో శిక్షణకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రామ్‌జీ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉచిత వసతి భోజనం సౌకర్యాలతో 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. తెల్లకార్డు కలిగి, జిల్లాలోని 19 నుంచి 45 ఏళ్ల వయసుగల యువకులు శిక్షణలో చేరేందుకు అర్హులన్నారు. అదనపు సమాచారం కోసం 95534 10809, 79933 40407 నంబర్లకు సంప్రదించాలన్నారు.

గుర్తించిన ప్రదేశాల్లోనే స్నానాలు చేయాలి

గార(కళింగపట్నం–మత్స్యలేశం), న్యూస్‌టుడే: కార్తికమాసం సందర్భంగా పౌర్ణమి స్నానాలకు వచ్చే వారు తప్పనిసరిగా పోలీసులు గుర్తించిన ప్రదేశాల్లోనే సముద్ర స్నానాలు చేయాలని మెరైన్ సీఐ బి.ప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామన్నారు. పోలీసులు విధుల్లో ఉన్న ప్రదేశాల్లో మాత్రమే స్నానం ముగించడంతోపాటు పిల్లలను భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు.

ఎచ్చెర్ల ఎంపీపీగా విజయకుమారి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండల పరిషత్తు ఉపాధ్యక్షురాలు-2 జరుగుళ్ల విజయకుమారిని ఎంపీపీగా నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ ఎంపీపీగా ఉన్న మొదలవలస చిరంజీవి పీడీ యాక్ట్‌లో అరెస్టయి విశాఖ సెంట్రల్ జైలులో ఉండటంతో విజయకుమారిని ఆయన స్థానంలో నియమించారు. మండల పరిషత్తు అధ్యక్షులు చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసేందుకు మండల అధికారులు నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.

బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖరరావు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడిగా బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రధానాచార్యులు చింతాడ రాజశేఖరరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ ప్రతినిధి పి.రామచంద్రరరావు పర్యవేక్షణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజశేఖరరావును ఎన్నుకున్నారు. ఈయన పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందినవారు.

దిల్లీ సైన్సు ప్రదర్శనకు ఇచ్ఛాపురం విద్యార్థి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: దిల్లీలో నిర్వహించనున్న సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఇచ్ఛాపురం ఏపీ ఆదర్శ పాఠశాల పదో తరగతి విద్యార్థి పాండవ దీపక్‌కుమార్ ఎంపికయ్యాడని ప్రిన్సిపల్ డి.వైకుంఠరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చక్కటి యోచనలు, ఆవిష్కరణలు చేసిన 52 మంది విద్యార్థులను ఎంపిక చేసి, రాష్ట్ర బృందంగా దిల్లీకి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం, విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా దీపక్ క్రిస్టల్ ఎనాలసిస్ ఇన్ కెమిస్ట్రీ ప్రాజెక్టును ఆవిష్కరించి రాష్ట్ర బృందంలో చోటు సాధించాడు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో దిల్లీలో జరిగే సైన్స్ ఎక్స్‌పో టూర్‌లో ఈ 52 మంది పాల్గొని, తమ కొత్త యోచనలు ఆవిష్కరిస్తారని తెలిపారు. పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమారస్వామి, పీడీ సుధాకర్ పాల్గొన్నారు.

దీపక్‌కుమార్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు

అనుమానాస్పదంగా యువకుడి మృతి

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: నాగావళి నదిలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడ వంతెన దిగువున కాళింగపేట వద్ద స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మంగువారితోట ప్రాంతానికి చెందిన బలగ సాయి(25)గా గుర్తించారు. కార్పెంటర్‌గా పని చేస్తున్న సాయి ఆదివారం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం అతని తండ్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో సమాచారం అందడంతో పోలీసులు మంగళవారం చేరుకుని మృతదేహం స్వాధీనం చేసుకుని సర్వజనాసుపత్రికి తరలించారు. అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

పాముకాటుతో వృద్ధురాలి మృత్యువాత

నందిగాం, న్యూస్‌టుడే: బోరుభద్ర గ్రామానికి చెందిన తిర్లంగి అమ్మన్న (69) పాముకాటుతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సదరు మహిళ 4 రోజుల కిందట ఇంటి పెరటిలో ఉన్న మరుగుదొడ్డికి వెళ్లారు. అక్కడ పాము కరవడంతో కుటుంబ సభ్యులు మొదట నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆమెకు కుమారుడు మల్లేశ్వరరావు ఉన్నారు. ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

పోలీసులకు చిక్కిన దొంగ

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాతోపాటు విశాఖ నగరంలో పెద్దఎత్తున చోరీకి పాల్పడి బంగారునగలు ఎత్తుకెళ్లిన చోరుల జాబితాలో ఉన్న దున్న కృష్ణ ఎట్టకేలకు శ్రీకాకుళం పోలీసులకు చిక్కాడు. ఇటీవలే అతన్ని పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆరు నెలలుగా వరుస చోరీలకు పాల్పడిన కేటుగాడిని కోల్‌కతాలో పట్టుకుని శ్రీకాకుళం తీసుకొచ్చారు. మెళియాపుట్టి మండలం చాపర రెల్లివీధికి చెందిన ఇతడిపై శ్రీకాకుళంలో 9 కేసులు ఉన్నాయి. విచారణ పూర్తయిన అనంతరం అరెస్టు వివరాలు తెలియజేసే అవకాశం ఉంది.

సబ్కా జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోషియేషన్ (సబ్కా) జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది. అధ్యక్షుడిగా జి.వెంకటరామానాయుడు, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. సింహాచలం, ఉపాధ్యక్షుడిగా జి.గణేష్, కోశాధికారిగా బి.హరికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్ కె.శివకుమార్ మాట్లాడుతూ గుత్తేదారులకు ఏళ్లతరబడి పెండింగ్ బిల్లులతో పాటు ప్రస్తుతం చేపడుతున్న పనులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న సబ్కా సమన్వయకర్త శివకుమార్ తదితరులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
జిల్లా పౌరసరఫరాల మేనేజరు వారి కార్యాలయము
ప్లాట్ నెం. 06, విశాఖ బి కాలనీ, షిర్డీ సాయిబాబా మందిరం దగ్గర, శ్రీకాకుళం

టెండరు ప్రకటన

రిఫ్. నెం. Mktg/Proc./Tar./1/Khariff 2025-26 తేది: 31.10.2025

ఖరీఫ్ సీజన్ 2025-26కు గాను, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా, అకాల వర్షాల వలన ధాన్యం తడవకుండా ఉండుటకు గాను అవసరమయ్యే టార్పాలిన్‌ల కొనుగోలు కొరకు ఇ-టెండర్లు కోరబడుచున్నవి. టెండర్ ప్రక్రియ వివరములు అన్నియు www.apeprocurement.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకొనవచ్చును.

టెండరు షెడ్యూలు

1	టెండరు ఫారము డౌన్ లోడింగ్ ప్రారంభపు తేదీ	:	ది. 04.11.2025 సాయంత్రం గం. 04.30 నుండి
2	టెండరు ఫారము డౌన్ లోడింగ్ ముగింపు తేదీ	:	ది. 10.11.2025 సాయంత్రం గం. 05.00 నుండి
3	టెండరు ఫారము దాఖలు చేయుటకు చివరి తేదీ	:	ది. 10.11.2025 సాయంత్రం గం. 5.30 వరకు
4	టెండర్లు తెరచు తేదీ	:	ది. 11.11.2025 ఉదయం గం. 11.00

సం/–
ఫర్హాన్ అహ్మద్ ఖాన్, IAS
సంయుక్త కలెక్టరు మరియు వృత్తి రీత్యా కార్యనిర్వహణాధికారి,
శ్రీకాకుళం జిల్లా

కొలతల్లో తేడాలుండవు.. పనుల ఎగవేత కుదరదు

యుక్తధార యాప్‌తో అక్రమాలకు అడ్డుకట్ట

పొందూరు, న్యూస్‌టుడే: ఉపాధి పనుల్లో అవకతవకలు తావు లేకుండా, పనుల్లో పారదర్శకత పెంచేందుకు యుక్తధార యాప్‌ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఉపాధి పనుల్లో కొలతల్లో తేడా చూపి నిధులు స్వాహా చేయడం, చేసిన పనులనే మళ్లీ చేసినట్లు బిల్లులు పెట్టడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసం యుక్తధార జియో స్పేషియల్ ప్లానింగ్ పోర్టల్ ద్వారా సర్వే చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి సిబ్బందికి రెండో విడత శిక్షణ ఇస్తున్నారు.

● ప్రత్యేక సెల్ యాప్‌తో చేపడుతున్న ప్రతి పనిని సర్వే చేస్తారు. ప్రతి 50 మీటర్లుకు ఒక ఫొటో తీసి దానికి సంబంధించిన పొడవు, వెడల్పు, లోతుల కొలతలను ఆటోమేటిక్ గూగుల్ ఎర్త్ మ్యాప్‌లతో గుర్తిస్తారు. వాటిని కంప్యూటర్‌లో నమోదు చేసి నిబంధనల ప్రకారం నిధులు మంజూరు చేస్తారు. 'కొత్త యాప్ ద్వారా ఉపాధి పనుల్లో అవకతవకలు లేకుండా జరగడంతోపాటు అవసరమైన చోట పనులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.' అని డ్వామా పీడీ బి.సుధాకర్ తెలిపారు.

● కొత్త యుక్తధార యాప్ ప్రతి మండలం నుంచి ఇద్దరేసి చొప్పున జిల్లాలో 30 మంది సాంకేతిక సహాయకులు(టీఏలు), 30 మంది ఈసీలకు తొలి విడతగా బాపట్లలో శిక్షణ అందించారు. రెండో విడతలో 100 మంది సాంకేతిక సహాయకులకు ప్రస్తుతం శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ నెలాఖరు వరకు ఉంటుంది.

జి.సిగడాం మండలం నడిమివలసలో యుక్తధార యాప్ ద్వారా పనులు గుర్తిస్తున్న సిబ్బంది

- గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించొచ్చు
- అందుకు తగ్గట్టుగా బిల్లులు మంజూరు చేయడం
- యాప్ ద్వారా నాణ్యమైన పనులు జరుగుతాయి
- పారదర్శకత పెరుగుతుంది

కెనరా బ్యాంక్ Canara Bank (భారత ప్రభుత్వరంగ సంస్థ) A Government of India Undertaking | సిండికేట్ Syndicate సిండికేట్

ఎ ఆర్ ఎమ్ బ్రాంచ్ (13591), విశాఖపట్నం
మెలోడీ సినిమా థియేటర్ ఎదురుగా, సూర్యాబాగ్, విశాఖపట్నం-530020,
ఫోన్: 8332956773, 7095199455, ఇ-మెయిల్: cb13591@canarabank.com

స్థిరాస్తుల అమ్మకానికి వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని 8(6) & 9(1) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన. కెనరా బ్యాంక్ ఎ.ఆర్.ఎం బ్రాంచ్ విశాఖపట్నం వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు)/హామీదారు(లు) చెల్లించవలసిన బకాయి మొత్తంను రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్ అధీకృత అధికారిచే లాంఛనాత్మక/భౌతిక స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన/ఛార్జి చేసిన దిగువ వివరించిన స్థిరాస్తులను తేది 21.11.2025న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమైనది. బ్యాంకు వారి పరిజ్ఞానం మేరకు తాకట్టు రుణభారాలు లేని స్థిరాస్తుల వివరములు.

ఇ-వేలం తేది & సమయం: 21.11.2025, మ॥ 1.00 గం.ల నుండి 2.00 గం.ల వరకు (అమ్మకం ముగిసేవరకు ప్రతి 5 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)
ధరావత్తు సమర్పించుటకు ఆఖరి తేది: 20.11.2025, సాయంత్రం 6.00 గం॥ల లోపు

వ. నెం	ఋణగ్రహీత / హామీదారులు (అన్ని ఖాతాలు ఎ.ఆర్.ఎం బ్రాంచ్ విశాఖపట్నంకు బదిలీ చేయడమైనవి)	తనఖాలో ఉన్న ఆస్తి వివరములు	రిజర్వు ధర	ఇ.ఎం.డి (రిజర్వు ధరలో 10%)
1	రేగన తాతారావు, C/O రేగన లక్ష్మునాయుడు తేది 31.10.2025 నాటికి బకాయి మొత్తం: రూ. 37.46 లక్షలు + తదుపరి వడ్డీ + ఇతర ఛార్జీలు (ఏవైనా ఉంటే).	శ్రీకాకుళం జిల్లా, రణస్థలం ఎస్.ఆర్.ఒ., రణస్థలం సబ్‌డివిజన్, జగన్నాధ రాజాపురం పంచాయితీ, గరికపాలెం రెవిన్యూ గ్రామం, సర్వే నెం. 26-17ఎ & 26-18ఎ, మొత్తం 484 చ॥గ॥లలో అవిభాజ్యపు, అనిర్దేశపు వాటా 30.25 చ॥గ॥ విస్తీర్ణంతో ఉపోదయ ఎన్‌క్లేవ్, రెండవ అంతస్తులో 900 చ॥అ॥ ప్లింత్ ఏరియాతో ఫ్లాట్ నెం. ఎస్–2 (టూ వీలర్ పార్కింగ్, కామన్ ఏరియాలు మరియు బాల్కనీలతో కలిపి). హద్దులు డీడ్ ప్రకారం.	రూ. 13.67 లక్షలు	రూ. 1.37 లక్షలు

ఆస్తి తనిఖీ తేది & సమయం: 14.11.2025, ఉ॥ 10.00 గం॥ల నుండి సా॥4.00 గం॥ల వరకు.
అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనలకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.com లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్ ఎ.ఆర్.ఎం బ్రాంచ్, విశాఖపట్నం అధీకృత అధికారి గారిని ఆఫీసు పనివేళలలో సంప్రదించగలరు. ఫోన్: 8332956773, 7095199455.

రిజర్వు ధరలో 10% సొమ్మును ధరావత్తుగా ఆర్.టి.జి.ఎస్/నెఫ్ట్/ఫండ్ ట్రాన్స్‌ఫర్ ద్వారా https://baanknet.com లోని E-వాలెట్‌కు బిడ్డర్ లాగిన్ అయి తేది: 20.11.2025, సా॥ 6:00 గం.ల లోపుగా చెల్లించవలెను.
* బ్యాంకుకు తెలిసిన/తెలియని బకాయిలు/టాక్స్‌లు ఏవైనా ఉన్నచో అవి వేలం కొనుగోలుదారే భరించాలి మరియు తుది బిడ్ మొత్తంతోపాటు అవి కూడా చెల్లించవలసి ఉంటుంది.
బిడ్డర్లు తమ ఆఫర్‌లను, ఆస్తి రిజర్వు ధర 25 లక్షల వరకు ఉన్నవాటికి రూ. 10,000/- గుణింపులో హెచ్చించవలెను. రిజర్వు ధర 25 లక్షల నుండి 100 లక్షల వరకు ఉన్నవాటికి రూ. 25,000/- గుణింపులో హెచ్చించవలెను మరియు రిజర్వు ధర 100 లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే రూ. 50,000/- గుణింపులో హెచ్చించవలెను. 'ఆన్‌లైన్' వేలం ముగిసేలోపు అత్యధిక బిడ్ (రిజర్వు ధర కన్నా ఎక్కువ) సమర్పించిన బిడ్డర్ విజయవంతమైన బిడ్డర్‌గా ప్రకటించబడతారు.
ఇ-వేలం విధానం, నియమ నిబంధనల కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్(baanknet), వెబ్‌పోర్టల్ https://baanknet.com.
హెల్ప్‌డెస్క్: 7046612345/6354910172/8291220220/9892219848 / 8160205051, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com

తేది: 01.11.2025, ప్రదేశం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

ట్రాఫిక్‌కు సమస్యలు సృష్టిస్తే చర్యలు

పాలకొండ రోడ్డులో నిలిపిన వాహనాలు, తోపుడు బళ్ల తొలగింపు పనులు పరిశీలిస్తున్న ట్రాఫిక్ సీఐ నాగరాజు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: నగరంలోని వివిధ రోడ్లకు అడ్డంగా తోపుడు బళ్లను ఉంచి వ్యాపారం చేస్తున్న వారిని, వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. మున్సిపల్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సీఐ నాగరాజు పాలకొండ రోడ్డులో మంగళవారం సాయంత్రం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దుకాణాల ముందు అనుమతి లేకుండా వాహనాలు నిలిపితే వాహనదారులతో పాటు దుకాణ యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	145	245	265

EENADU Classifieds

BUSINESS SERVICES | PERSONAL CLASSIFIEDS | REAL ESTATE

BUSINESS OFFER
మీకు మీరే బాస్! ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఖాళీ సమయంలో వెల్‌నెస్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అవకాశం మేము ఇస్తాము 9014039992

BIRTHDAY GREETINGS
నాన్నమ్మ: కీ.శే. కూన శైలజ గారి దివ్య ఆశీస్సులతో...
4వ జన్మదిన శుభాకాంక్షలు
చి॥ కూన తియాన్సి శ్రీకాకుళం
ముసిముసి నవ్వుల చిన్నారి చిట్టి తల్లి తియాన్సికు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
తాతయ్య: కూన వేణుగోపాలరావు Joint Director of Agriculture (Rtd) ఛైర్మన్: వికాస్ టాలెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీకాకుళం
నాన్న - అమ్మ: కూన మురళీకృష్ణ - మౌనిక
పెద్దనాన్న - పెద్దమ్మ: కూన ధనుంజయ - విష్ణుప్రియ
అక్క: నిర్వాణ శ్లోక
మామయ్య - అత్తయ్య: పైడి రామచంద్రరావు - హారిత
బావ: పైడి శశివికాస్
జేజమ్మ: సనపల సుశీల
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు
వికాస్ హైస్కూల్ (Recog. by. Govt of AP) LKG to X (EM) VI to X IIT Ac Campus T.P.T, H.P.T & DIET శిక్షణ కళాశాలలు R.K. నగర్, R.T.C. కాంప్లెక్స్ వెనుక, శ్రీకాకుళం Ph: 08942 - 224730, 9441050669

PLOT FOR SALE
విశాఖలో VMRDA అప్రూవ్డ్ ప్లాట్లు NH16 ఫేసింగ్ భోగాపురం & తర్లువాడ గూగుల్ డేటాసెంటర్ దగ్గర్లో స్విమ్మింగ్‌పూల్, క్లబ్‌హౌస్, బ్యాంకులోన్‌తో. ✆ 9949135149

HEALTH & CARE
గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్
రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతి ఆదివారం శెలవు

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

JOBS
వైజాగ్ ఐవీఎఫ్ ఆసుపత్రి (శ్రీకాకుళంబ్రాంచ్)లో పనిచేసేందుకు మార్కెటింగ్ సిబ్బంది కావలెను. అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వబడును ✆:7799772221,7799772223

Restaurant Waiter Jobs కొరకు బాయ్స్&గర్ల్స్ కావలెను. ఇంటర్వ్యూ: హోటల్ విన్సర్‌పార్క్, KGH ఎదుట,వైజాగ్. బాయ్స్‌కు వసతి భోజనం. 9849581868

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

నేడు కార్తిక దీపోత్సవం

ఇచ్ఛాపురం, సోంపేట, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాల ఎదుట విశేషంగా మండపాన్ని తీర్చిదిద్దారు. రద్దీకి అనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేశారు. వీటిని సీఐ ఎం.చిన్నం నాయుడు పరిశీలించారు. ★ బట్టి గళ్లూరు తీరంలో మంగళవారం మహిళలు నిర్వహించిన కార్తిక పూజలను చిత్రంలో చూడొచ్చు.

మైదానంలో యువత శ్రమదానం

ఇటీవల కురిసిన భారీ వర్షానికి రాజావారి మైదానంలో బురదతో కూడిన మట్టి పేరుకుపోయి ఆటలు ఆడేందుకు, నడక వ్యాయామం చేసేందుకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించకపోవడంతో క్రీడాకారులే శ్రమదానం చేసి బురదతో కూడిన వ్యర్థాలను తొలగించి, దూరంగా తరలించారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సామాజిక దృక్పథంతో కూడిన విద్యతోనే ప్రయోజనం

సోంపేట, కంచిలి గ్రామీణం, పలాస, న్యూస్‌టుడే: సామాజిక దృక్పథంతో కూడిన విద్యతోనే ఉన్నత భవిత సాధ్యపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. మంగళవారం సోంపేట మహర్షి విద్యానికేతన్‌లో అదనపు తరగతి గదులను మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీతో కలిసి ప్రారంభించారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్, మురళి, శకుంతల, రోజారాణి ఉపాధ్యాయులు నాయకులను సన్మానించారు. విద్యార్థులు కోలాటం, ఇతర కార్యక్రమాలతో ఆహ్వానం పలికారు. ★ కంచిలి మండలం ఎంఎస్‌పల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య పాణిగ్రహిని ప్రభుత్వ విప్ అశోక్, మాజీ మంత్రి శివాజీ అభినందించారు. ఈ క్రమంలో ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీలో

ఆరాధ్యను అభినందిస్తున్న ప్రభుత్వ విప్ అశోక్, మాజీ మంత్రి శివాజీ

ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఆరాధ్య, పలాస నియోజకవర్గం నుంచి కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీహెచ్.లాస్య పాల్గొననున్నారు. లాస్యను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నంనాయుడు, తల్లి మేఘన అభినందనలు తెలిపి జ్ఞాపికతో సత్కరించారు.

ఒడిశా సుభిక్షానికి హోమాలు

ఒడిశా గవర్నర్‌తో బాలబ్రహ్మానంద సరస్వతి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా శాంతిహోమాలు నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు కోరినట్లు నైమిశారణ్య పీఠాధిపతి స్వామి బాలబ్రహ్మానంద సరస్వతి తెలిపారు. ఒడిశా పర్యటనలో భాగంగా మంగళవారం భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి, ఆయనను ఆశీర్వదించినట్లు తెలిపారు. శాలువతో సత్కరించి, వారాహి అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు బహూకరించామన్నారు. పీఠం ద్వారా చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ఆధ్యాత్మిక ప్రవచనాలను తెలుసుకున్న గవర్నర్ స్వామీజీ సేవలను కొనియాడారు.

రాయితీ పరదా అందదా..!

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

ఆరుగాలం శ్రమించి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో కురిసే వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట తడిస్తే రంగుమారి ధర తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు పంటను వారం రోజుల్లో కోసేందుకు సిద్ధమవుతుండగా.. దాన్ని ఎలా కాపాడుకోవాలో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాయితీతో ప్రభుత్వం అందించే పరదాల కోసం ఎదురు చూస్తున్నారు.

మార్కెట్లో అధిక ధరలు

ప్రభుత్వం నుంచి ప్రస్తుతం పరదాల పంపిణీ లేకపోవడంతో రైతులు మార్కెట్లో సైజును బట్టి రూ. 1,500, 1,800, 3,200 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిల్లో నాణ్యత ఉండటం లేదు. కొందరు ఆ ధరలు పెట్టలేక ఫ్లెక్సీలు, ఇతరత్రా సిమెంటు సంచులతో ధాన్యాన్ని రక్షించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం రాయితీపై నాణ్యతతో కూడిన పరదాలు అందించేవారు. ప్రస్తుతం వీటి గురించి పట్టించుకునే వారు కరవయ్యారు.

గోనెసంచి పరదాల్లో ధాన్యం ఆరబోస్తున్న రైతులు

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పంటల వివరాలు

మండలం	మొత్తం విస్తీర్ణం	నాట్లు వేసినవి
	(ఎకరాల్లో)	
కవిటి	2,830	2,791
ఇచ్ఛాపురం	7,817	5,950
కంచిలి	8,715	7,003
సోంపేట	8,887	7,423
పలాస	10,236	9,757
మందస	15,356	14,866
వజ్రపుకొత్తూరు	6,057	5,817

ప్రభుత్వం నుంచి రాగానే పంపిణీ

వర్షాలు కురిసే సమయంలో పంటలను కాపాడుకునేందుకు రైతులకు పరదాలు ఎంతో అవసరం. ఏటా వీటిని రాయితీపై పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చిన వెంటనే రైతులకు అందజేస్తాం. – భవానీ శంకర్, ఏడీఏ, సోంపేట

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

సమస్య: దినవారీ బజారు పక్కనే ఉన్న మార్కెట్ రోడ్డును చిరువ్యాపారులు ఆక్రమించారు. – సి.తులసీదాస్, ఇచ్ఛాపురం **సమాధానం:** ఆక్రమణలు తొలగించి, సమస్యను పరిష్కరిస్తాం. - **ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం** – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సమస్య: ఈదురాపల్లి ప్రధాన వీధిలో కాలువలు లేవు. – స్థానికులు **సమాధానం:** ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు మొదలు పెడతాం. - **ఆశ, పంచాయతీ కార్యదర్శి, కేదారిపురం** – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

గొలుసు దుకాణాల నిర్మూలనకు చర్యలు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: మద్యం గొలుసుదుకాణాలను పూర్తిస్థాయిలో నిర్మూలించే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని ఇచ్ఛాపురం ఎక్సైజ్ సీఐ పి.దుర్గాప్రసాద్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇది వరకు మద్యం కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు మంగళవారం కౌన్సెలింగ్ ఇచ్చామని, అనంతరం తహసీల్దారు కార్యాలయంలో బైండోవర్ చేశామన్నారు. మళ్లీ నేరానికి పాల్పడితే రూ.2లక్షల వరకు జరిమానా, శిక్ష పడుతుందన్నారు. గొలుసు దుకాణాలు, మద్యం నిల్వలు, సారా, ఒడిశా మద్యం వివరాలు తెలిసిన వారు 14405 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం ఇచ్చి సహకరించాలని సీఐ కోరారు.

అడ్డుపడుతున్నాయి తొలగించరూ!

ఇచ్ఛాపురం పట్టణ వ్యాప్తంగా పలు వీధుల్లో పాతవి, వినియోగంలో లేని ఇనుపస్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు నిర్మాణ సమయంలో వాటిని తొలగించాల్సి ఉన్నా, ఆ పని చేయకపోవడంతో రోడ్డు మధ్యకు చేరాయి. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యపై కమిషనర్ నల్లి రమేష్ స్పందిస్తూ సంబంధిత శాఖ అధికారులకు లేఖలు రాసి, స్తంభాలు తొలగించేందుకు చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఆలయ మార్గం.. అవస్థలమయం

ఇచ్ఛాపురం పట్టణంలో సైత్యాన్ చెరువుగట్టుపై పురాతనమైన శివాలయంతోపాటు సంతోషిమాత ఆలయం ఉన్నాయి. వీటి ప్రాంగణంలోనే అయ్యప్ప, శివ, హనుమాన్, భవానీ దీక్షాపరులు శిబిరాలను ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తుంటారు. ఈ మార్గం బురదమయంగా మారింది. దీనిపై పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మిని వివరణ కోరగా రహదారిని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

నిర్లక్ష్యం మారింది.. ప్రమాదకరంగా..

బెజ్జివానిపేట, నూకలవానిపేట, నారాయణరావుపేట, పీఎంపురం-కేఆర్‌పేట మధ్య రహదారి పక్కన ఉన్న పలు నియంత్రికలపై పొదలు అల్లుకుని ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పలు మార్లు తీగలకు కొమ్మలు తగలడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై శాఖ ఏఈ రమణను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

శిథిలం భయం.. భయం

రిట్టపాడు సమీపంలో వంతెన ఐదు దశాబ్దాల కిందట నిర్మించిన అకలగెడ్డ వంతెన రక్షణ గోడ కొంత మేర భాగం కూలి ప్రమాదాన్ని తలపిస్తోంది. దీనికి తోడు శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పరిశీలించి ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటామని మండల పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరు నాగభూషణం తెలిపారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

మరమ్మతులు చేపట్టరూ..!

కొళిగాం సొండి వీధిలో కాలువలపై పలకలు శిథిలమయ్యాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదని, నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువపై పలకలు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఏవో రామారావును వివరణ కోరగా సమస్య పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

జగన్నాయకులకు నివాళి

కవిటి గ్రామీణం, సోంపేట, హరిపురం (మందస), న్యూస్‌టుడే: పలాస మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అగ్నికుల క్షత్రియ ముద్దు బిడ్డని కంచికామాక్షి అగ్నికుల క్షత్రియ సంఘం జిల్లా కార్యదర్శి పులకల శ్రీరాములు అన్నారు. జగన్నాయకుల ఎనిమిదో వర్ధంతి సందర్భంగా కపాసుకుద్దిలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ★ సోంపేట మండలం జింకిభద్రలో సర్పంచి తామాడ పద్మావతి ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ★ మందస మండలం హరిపురం, నారాయణపురం, బిడిమి, బేతాళపురంలో వైకాపా శ్రేణులు, అభిమానులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

బేతాళపురంలో జగన్నాయకులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అభిమానులు

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

కొజ్జిరియా గ్రామంలో పొలాలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: మొంథా తుపాను కారణంగా కవిటి మండలంలో పాక్షికంగా ముంపునకు గురైన వరి పొలాల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. మంగళవారం ఏడీఏ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఏఆర్ఎస్ రాగోలు ఉదయకుమార్, కేవీకే ఆమదాలవలస భాగ్యలక్ష్మి కొజ్జిరియా గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వరికి ఆశించిన ఆకు ముడత, పొడ తెగుళ్లను గుర్తించారు. వాటి నివారణకు అన్‌ఫేట్ 1.5 గ్రాములు హెగ్జాకోనాజోలు 2 మి.లీ. పిచికారీ చేయాలని సూచించారు. ఏవో శ్రీదేవి, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

సైన్సు పరిజ్ఞానంతోనే ఉజ్వల భవిత

కవిటి గ్రామీణం, మందస, ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: సైన్సు పరిజ్ఞానంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిత ఉంటుందని ఎంఈవోలు అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కవిటి, హరిపురం, ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మండలస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ★ కవిటి మండలంలోని ముత్యాలపేట, మాణిక్యపురం జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ★ మందస మండలంలో కొత్తపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ★ ఇచ్ఛాపురంలో కాదా లక్ష్మీకాంతమ్మ పుర బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు వి.నివేదిత, ఎ.కావ్యశ్రీ, టి.సుస్మిత బృందం ప్రథమంలో నిలిచింది. ఏపీ ఆదర్శపాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తర్వాత స్థానాల్లో నిలిచారు. విజేతలకు ఎంఈవోలు ధనంజయ, అప్పారావు, విశ్వనాథం బహుమతులు అందించారు.

హరిపురంలో విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఉపాధ్యాయులు

ఇచ్ఛాపురంలో విజేతలతో ఎంఈవోలు, ఉపాధ్యాయులు

కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో..

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం

సోంపేట, న్యూస్‌టుడే: కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన లొట్ల నిఖిల్ కుటుంబానికి వైకాపా అండగా ఉంటుందని జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ భరోసా నిచ్చారు. మంగళవారం ఎంపీపీ దాసు, ఇతర నాయకులతో కలిసి నిఖిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బెంకిలి, జింకిభద్ర సర్పంచులు పిరియా దేవకి, తామాడ పద్మావతి పాల్గొన్నారు.

సోంపేట: పరామర్శిస్తున్న జడ్పీ అధ్యక్షురాలు విజయ

100 రోజులు పని కల్పించండి

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జాబ్ కార్డులున్న ప్రతి ఒక్కరికీ 100 రోజులు పని కల్పించాలని ఎంపీపీ బోర పుష్ప అన్నారు. టి.బరంపురంలో ఉపాధి హామీ వేతనదారులతో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఏపీవో శ్రీనివాసరావు, సర్పంచి త్రినాథ్ పాల్గొన్నారు.

భాజపా సోంపేట మండలాధ్యక్షుడి ఎన్నిక

సోంపేట, న్యూస్‌టుడే: భాజపా సోంపేట మండలాధ్యక్షుడిగా తెరుకోటి విజయ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సోంపేటలో జిల్లా కార్యదర్శి బీన వంశీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో ఆయనను ఎన్నుకున్నారు. మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని విజయ్‌కుమార్ అన్నారు.

రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడతామని తహసీల్దార్ వెంకటరావు, ఎంపీడీవో ప్రభాకరరావు తెలియజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ అసిస్టెంట్లు, సాంకేతిక సిబ్బందితో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సివిల్ సప్లై టెక్నికల్ అసిస్టెంట్లు రేణుక, నవ్య శిక్షణ ఇచ్చారు. సీఎస్ డిటి సంతోశ్‌కుమార్ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన గో గ్రీన్ సభ్యులు

మందస: మందసలో గో గ్రీన్ సభ్యులు మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసు క్వార్టర్సు నుంచి కొత్తవీధి వరకు ప్రధాన రహదారి విభాగిని పై మొక్కలు నాటి వాటికి గూళ్లు అమర్చారు. కేశవరావు, కోదండరావు, తిరుపతి రెడ్డి, లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

కంచిలి గ్రామీణం: సాలినపుట్టుగలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ నర్తు రామారావు, నియోజకవర్గ అధ్యక్షుడిగా మడ్డు వెంకటరావు బాధ్యతలు స్వీకరించారు. గ్రామస్థులు, వైకాపా నేతలు అభినందనలు తెలిపారు.

ఆర్థిక సాయం అందజేత

కంచిలి గ్రామీణం, కవిటి/గ్రామీణం, న్యూస్‌టుడే: సాలినపుట్టుగలో మొంథా తుపాను కారణంగా గోడ కూలి ఇబ్బందులు పడుతున్న సాలిన ఢిల్లీరావుకు ఎమ్మెల్సీ నర్తు రామారావు, స్థానిక వైకాపా నాయకులు మంగళవారం ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్సీ రూ.5 వేలు, ఆ పార్టీ మండలాధ్యక్షుడు మృత్యుంజయ రూ.5 వేలు, కొల్లి ఈశ్వరరావు రూ.వెయ్యి అందించారు. ★ రాజపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి గురునాథ్ మాతృమూర్తి అనారోగ్యంతో మరణించడంతో 2008-09 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆ కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. జైహింద్ సేవ ఫౌండేషన్ వారి స్ఫూర్తితో స్నేహితుడికి రూ.8 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ★ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన పొందూరుపుట్టుగ దూగాన రామ్మూర్తికి వేంకటేశ్వర యువజన సంఘం సభ్యులు రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

సాలినపుట్టుగలో తుపాను బాధితుడికి నగదు అందిస్తున్న ఎమ్మెల్సీ రామారావు

మాదకద్రవ్యాల జోలికి పోవద్దు

ఇంటర్ దశలో యువత చెడును దూరం పెట్టి సన్మార్గంలో పయనిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఎస్సై నిహార్ సూచించారు. గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 'మాదకద్రవ్యాల వినియోగం వద్దు.. ఆనందకర జీవితం ముద్దు'పై పోలీసుల నేతృత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, మద్యం, సిగరెట్ వంటి వాటికి యువత దూరంగా ఉండాలన్నారు. ప్రిన్సిపల్ రమేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

నిత్యావసర సరకుల పంపిణీ

కవిటి గ్రామీణం: మొంథా తుపాను కారణంగా వారం రోజులపాటు మత్స్యకారులు వేటకు దూరం కావడంతో ఆ కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ సరకులు అందజేస్తుందని తెదేపా మండలాధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. మంగళవారం కపాసుకుద్దిలో మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందజేశారు. నాయకులు వెంకటరమణ, పీఏసీఎస్ అధ్యక్షుడు వై.బాసుదేవు ప్రధాన్, ఏఎంసీ ఛైర్మన్ మణిచంద్ర ప్రకాష్ పాల్గొన్నారు.

ప్రాథమిక విద్య.. ఉన్నతికి పునాది

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలో అందించే విద్య, వారి భవితకు పునాది అని, పిల్లలను చక్కగా చదువుకునేలా ప్రోత్సహించాలని ఎంఈవో కె.అప్పారావు అన్నారు. పంజావీధి పుర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు సమకూర్చిన టై, గుర్తింపు పత్రాలు (ఐడెంటిటీ కార్డు), పరీక్ష ఫలితాల పత్రాలను అందించారు. ఎస్ఎంసీ అధ్యక్షుడు దొరబాబురెడ్డి, సభ్యులు శ్రీనివాసరావు, హెచ్ఎం జి.భాస్కరరావు పాల్గొన్నారు.

వ్యర్థాల తొలగింపు

పలాస గ్రామీణం: మొంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు పలాస మండలం వరాహాల గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ నేపథ్యంలో కొట్టుకొచ్చిన చెట్లు, కర్ర దుంగలను బ్రాహ్మణతర్లా కాజ్‌వే వద్ద తెదేపా నాయకులు మంగళవారం సొంత నిధులతో తొలగించారు.

వ్యాసరచన పోటీలు

ఇచ్ఛాపురం/గ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నవ్యశ్రీ మహంతి అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం వ్యాసరచన, వక్తృత్వ, ప్రహేళిక పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలతో నిర్వహించిన క్విజ్ పోటీలో అంజలి బెహరా, లోపింటి మౌనిక, వై.అర్చన ప్రియ తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
★ కొళిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో పది చదువుతున్న 52 మంది విద్యార్థులకు హిందీ ఉపాధ్యాయుడు నరేంద్రనాథ్ పట్నాయిక్ హిందీ మెటీరియల్ పంపిణీ చేశారు.

NAME CORRECTION

I, PIRAGATI BABURAO S/o. Late PIRAGATI SURYANARAYANA, Age: about 34 yrs., R/o. Sunkara Jagannadhapuram Vill., Patha Tekkali Po., Vajrapukotturu Rev. Mandal, Srikakulam Dist., do hereby confirm that in my Assam Rifles records my parents name i.e., my Father name as "SURYANARAYANA" instead of " PIRAGATI SURYANARAYANA" and Mother Name as "MAHALAXMI" instead of " PIRAGATI MAHALAXMI.

Hence I request the concerned authorities to correct my parents name as above in my Assam Rifles Records.

PIRAGATI BABURAO
DEPONENT

'రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న లోకేశ్'

పలాస: నారా లోకేశ్ రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని బీసీవై రాష్ట్ర అధినేత బి.రామచంద్రయాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం కాశీబుగ్గ ఆలయాన్ని పరిశీలించి, పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. హిందూ పండగల సమయంలో ఎక్కడో ఒకచోట దురదృష్టకర ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను చంద్రబాబు చేతిలో పెట్టుకున్నారని, షాడో సీఎం, షాడో హోం మంత్రిగా లోకేశ్ పనిచేస్తున్నారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ.10వేలు, మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

క్షతగాత్రురాలిని పరామర్శిస్తున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్

బృందావనం.. బురదమయం

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

గత తెదేపా హయాంలో 2018లో ఏర్పడిన బృందావనంలో కనీస సౌకర్యాలు కానరావడం లేదు. కొత్త కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుండగా, ఏడేళ్ల కిందట ఏర్పడిన ఈ కాలనీలో మాత్రం అన్నీ అవస్థలే. 12 వీధులుగా 180 ఇళ్లతో విస్తరించి ఉన్న ఈ కాలనీ ఇచ్ఛాపురం పురపాలక సంఘం పురుషోత్తపురం ముఖద్వారంలోనే గ్రామానికి దక్షిణం వైపు.. పాత జాతీయ రహదారికి తూర్పున ఉంది. ప్రధానమంత్రి ఆవాస యోజన, ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాల్లో పురుషోత్తపురంలోని పేదలు, ఇళ్లు లేని వారికి ఇక్కడ గూడు కల్పించారు.

● అప్పట్లో వెంటవెంటనే బిల్లులు మంజూరు కావడంతో అందరూ ఇళ్లు నిర్మించుకుని, నాటి, నేటి ఎమ్మెల్యే అశోక్ చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. ఈ సమయంలో మౌలిక సదుపాయాల కోసం వారు ఎదురు చూస్తుండగా, వైకాపా ప్రభుత్వం వచ్చింది. అంతే.. ఈ కాలనీ సమస్యలను పట్టించుకునే నాథుడు కరవయ్యారు.

● ఇక్కడ చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. మట్టి, కంకర రోడ్లు కావడంతో బురదమయమై అధ్వానంగా తయారవుతోంది. ఇంకో ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్తు స్తంభాల విస్తరణ పనులు ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ చొరవ, కౌన్సిల్ తీర్మానంతో ఇటీవల జరిగాయి. కాలనీకి కొత్త వెలుగులు తెచ్చాయి.

● రోడ్లు, కాలువలు, మంచినీటి పథకం ఏర్పాటు పురపాలక సంఘ కౌన్సిల్ పరిష్కరించాల్సి ఉంది. కాలనీల విస్తరణ, కొత్త నిర్మాణాలతో పురపాలక సంఘానికి ఆదాయం పెరుగుతున్నా, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని స్థానికులు వాపోతున్నారు.

వీధిలోకి వెళ్లేందుకు స్థానికులు నిర్మించుకున్న ఇటుకల వంతెన

అభివృద్ధి చేస్తాం

అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. బృందావనం కాలనీ సమస్యలను ఇక్కడ నాయకులు, ప్రజలు చెప్పారు. ఎలా సదుపాయాలు కల్పించాలన్న అంశంపై సమీక్షించి ముందుకు వెళ్తాం. – బెందాళం అశోక్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

సేంద్రియ సాగుపై విదేశీయుల అధ్యయనం

సారవకోట, న్యూస్‌టుడే: బైడాల గ్రామంలో (బైడ్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను పలువురు విదేశీయులు మంగళవారం పరిశీలించారు. వారికి నాబార్డు అధికారులు కషాయాలు, ఘన, ద్రవ జీవామృతాల తయారీని వివరించారు. ఇక్కడి పద్ధతులు పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు పేర్కొన్నారు. అనంతరం గిరిజన రైతులు పండించిన పంటలను పరిశీలించారు.

విదేశీ ప్రతినిధులకు కషాయాల తయారీని వివరిస్తున్న నాబార్డు అధికారులు

బాలియాత్ర విజయవంతం చేయాలి

జలుమూరు, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీముఖలింగంలో ఈనెల 9న జరగనున్న బాలియాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ సభ్యులు కోరారు. ఈమేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు మంగళవారం ఆయన కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. యాత్రకు పటిష్ఠ బందోబస్తుతో పాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేయించాలని, వంశధార నదిలో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించాలని కోరారు. సర్పంచి జి.సతీష్‌కుమార్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తర్ర బలరాం, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాలియాత్ర కమిటీ సభ్యులు

పాల వెల్లువ అన్నారు.. నీళ్లు చల్లారు..!

– న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

పాడి రైతులు దళారులు, ప్రైవేటు డీలర్ల దోపిడీకి గురి కాకుండా, సేకరించిన పాలకు గిట్టుబాటు ధర అందిస్తామని గత ప్రభుత్వం హామీలిచ్చింది. ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించే లోపు పాడవకుండా ఉండేందుకు పంచాయతీల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామని చెబుతూ రైతులు సేకరించిన పాలను అమూల్ డెయిరీకి పంపిణీ చేసేందుకు పథకం రచించింది. స్థలాలు గుర్తించి జియోట్యాగింగ్ చేశారు. ఒక్కో నిర్మాణానికి రూ.15.70 లక్షలు కేటాయించగా, కొన్నిచోట్ల పనులు ప్రారంభించినా ఎక్కడా పూర్తి చేయలేక చేతులెత్తేశారు. దీంతో అప్పటివరకు ఖర్చుచేసిన నిధులు నిరుపయోగంగా మారాయి.

గూడెం గ్రామంలో పునాదుల స్థాయిలో నిలిచిన బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రం పనులు

ఇదీ పరిస్థితి..

● టెక్కలి మండలం గూడెం గ్రామంలో పునాదుల స్థాయిలో నిర్మాణం నిలిచిపోయి పనికిరాని మొక్కలు పేరుకుపోయాయి. బొప్పాయిపురం, కె.కొత్తూరులో పనులు ప్రారంభం కాలేదు.

● నందిగాం మండలంలో నందిగాం-2లో పునాదులు వేసి వదిలేశారు. నందిగాం-1, దిమిలాడ, దేవళభద్ర, కల్లాడ, కాపు తెంబూరు, కణితివూరు గ్రామాల్లో పనులే ప్రారంభం కాలేదు.

● కోటబొమ్మాళి మండలంలో తిలారు, దంత, లఖందిడ్డి గ్రామాల్లో భవనాలు చివరి దశలో ఆగిపోగా, వాండ్రాడలో శ్లాబ్ వేశారు. పెద్దబమ్మిడిలో గోడలు, తర్లిపేటలో పునాదుల స్థాయిలో ఉన్నాయి.

● సంతబొమ్మాళి మండలంలో సంతబొమ్మాళి-1, వడ్డితాండ్రలో శ్లాబ్ వరకు నిర్మాణాలు పూర్తి కాగా, కె.లింగూడు, మేఘవరం, ఉమిలాడ, బోరుభద్ర-1, 2, పాలతలగాం, డిజిపురం, సీతానగరం, లక్కివలస, గోవిందపురం గ్రామాల్లో అసలు ప్రారంభం కాలేదు.

నిధులు రావాల్సి ఉంది

బీఎంసీయూ కేంద్రాలకు గత ప్రభుత్వ హయాంలోనే నిధుల కేటాయింపు నిలిచిపోయింది. అప్పటివరకు జరిగిన పనులకు కొంతమేర బిల్లులు జరిపాం. నిధులు వస్తే పనులు పూర్తిచేస్తాం.
– సుధాకర్, పంచాయతీరాజ్ డీఈఈ, టెక్కలి

నియోజకవర్గం వివరాలు

మండలం	కేంద్రాల మంజూరు	నిర్మాణ దశలో ఉన్నవి	పనులు ప్రారంభం కానివి
టెక్కలి	3	1	2
నందిగాం	7	3	4
కోటబొమ్మాళి	6	6	-
సంతబొమ్మాళి	12	1	11
మొత్తం	28	11	17

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

?: నందిగాం మండలం దిమ్మిడిజోల పంచాయతీ గనియాపూరులోని చిన్న తరహా రక్షిత మంచినీటి పథకం మోటారు మరమ్మతులకు గురై 3 నెలలు దాటుతున్నా మరమ్మతులు చేపట్టలేదు. తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సంబంధిత అధికారులు స్పందించాలి. – ఎస్.లక్ష్మి, స్థానికురాలు

● క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. మోటారు బాగు చేయించి, ఇబ్బందులు తీరుస్తాం. - సంతోష్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి, దిమ్మిడిజోల – న్యూస్‌టుడే, నందిగాం

వైద్యుడి మృతికి సంతాపం

హిరమండలం, న్యూస్‌టుడే: హిరమండలంలోని పెరికవీధికి చెందిన వైద్యుడు పొట్నూరు కృష్ణారావు అనారోగ్య సమస్యలతో ఈనెల 3న మృతి చెందారు. మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించారు. 1967 నుంచి హిరమండలంతో పాటు పరిసర గ్రామాల్లో సేవలందించారు. కృష్ణారావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.

చిత్రాలు గీసి.. అబ్బుర పరిచి

టెక్కలిలోని అరుణావిద్యాలయంలో 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు జరిగాయి. వీటిలో ఎం.అంజని (10వ తరగతి), ఎం.లక్ష్మర (9వ తరగతి), బి.రాము (9వ తరగతి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

సాధనతో సత్ఫలితాలు

నిత్య సాధనతో సత్ఫలితాలు వస్తాయని టెక్కలి మండలం చాకిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కాపల నారాయణరావు అన్నారు. 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం విద్యాలయంలో 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఎస్.జ్ఞానేశ్వరి (10వ తరగతి), పి.యశోద (10వ తరగతి), ఎస్.లిఖిత (9వ తరగతి) గెలుపొందారు. విజేతలకు హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

ఘనంగా ఎమ్మెల్సీ దువ్వాడ జన్మదిన వేడుకలు

శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టెక్కలి సమీపంలోని ఆయన నివాసం వద్ద సన్నిహితుల మధ్య కలిసి కేక్ కోశారు. దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. జన్మువాడ గ్రామంలో హృద్రోగ సమస్యతో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి రూ.20 వేలు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హాజరయ్యారు.
– న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

బాధ్యతతో పనిచేయాలి

కొత్తూరు, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో బాధ్యతతో పనిచేయాలని కురిగాం పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈవో బుజ్జిబాబు, పర్యవేక్షకులు చాముండి ఉన్నారు.

యువతను కాపాడేందుకే 'సంకల్పం'

హిరమండలం, న్యూస్‌టుడే: యువత దృష్టి మత్తు పదార్థాల వైపు మరలకుండా కాపాడేందుకు ప్రభుత్వం 'సంకల్పం' పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఎస్‌ఐ వెంకటేష్ అన్నారు. మంగళవారం చొర్లంగి గ్రామంలో మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, సైబర్ మోసాల గురించి వివరించారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాతా మురళీధర్ పాల్గొన్నారు.

కొత్త వ్యక్తుల సంచారంపై దృష్టి పెట్టండి

నరసన్నపేట, న్యూస్‌టుడే: కొత్త వ్యక్తులను నిశితంగా గమనించాలని శిక్షణ ఎస్‌ఐ ప్రమీలాదేవి సూచించారు. స్థానిక స్టేషన్‌లో మంగళవారం మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఏఎస్‌ఐ ఆదినారాయణ ఉన్నారు.

సెస్సుల బకాయిలు రూ.6 కోట్లు

సారవకోట, న్యూస్‌టుడే: జిల్లాలో గ్రంథాలయ సెస్సుల కింద రూ.6 కోట్ల బకాయిలు ఉన్నట్లు సంబంధిత శాఖ జిల్లా కార్యదర్శి జీవీ శంకరరావు తెలిపారు. సారవకోట శాఖ గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. సెస్సు బకాయిలు చెల్లించకపోవడంతో గ్రంథాలయాలకు నిధులు ఇవ్వలేకపోతున్నామని పేర్కొన్నారు. నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

సారవకోట, న్యూస్‌టుడే: గొర్రిబంద కాలనీలోని 5 వీధుల్లో 30 కుటుంబాలు నివసిస్తున్నాయని, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా రహదారి సౌకర్యం లేదని, మురుగునీటి ప్రవాహానికి కాలువలు లేక దుర్గంధం, దోమల బెడద ఎక్కువైందని, పలు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని కార్యదర్శి విష్ణువర్ధన్ తెలిపారు.

వైద్య శిబిరానికి స్పందన

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో సవరకిల్లిలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లింగాలవలస పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది రోగుల్ని పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు ల్యాక్‌పాల్, డి.వాసుబాబు, కె.గొల్ల పాల్గొన్నారు.

కోనేరు.. కలగానే మెరుగు

నరసన్నపేట మండలం ఉర్లాం నడిబొడ్డున ఉన్న మంచినీటి కోనేరు పరిస్థితి ఇది. కొన్ని సంవత్సరాలుగా నిర్వహణను పట్టించుకోక పోవడంతో మురుగు కూపంలా మారింది. గతంలో ఈ చెరువు నీటినే స్థానికులు తాగేందుకు, ఇతర అవసరాలకు వినియోగించేవారు. ఆక్రమణలు తొలగించి, బాగు చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రవికుమార్ వద్ద ప్రస్తావించగా.. చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

జాతీయ గుంతల రహదారి

నరసన్నపేట మండలం తామరాపల్లి, జమ్ము కూడలి వద్ద మార్కెట్ కమిటీ ఎదురుగా జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు భయం భయంగా రాకపోకలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్‌ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. సమస్యను తక్షణమే జాతీయ రహదారుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట

సూచిక.. కనిపించక..!

పోలాకి మండలం వనితమండలం గ్రామం వద్ద రహదారి పక్కన మలుపు గురించి తెలిపేందుకు ఏర్పాటు చేసిన సూచిక దుస్థితి ఇది. ఆరు నెలలకు పైగా పరిస్థితి ఇలాగే ఉన్నా అధికారులు కనీసం పట్టించుకోలేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. సంబంధిత యంత్రాంగం స్పందించాలని కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా.. బోర్డు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, పోలాకి

రక్షణ కరవు.. ప్రమాదానికి నెలవు

నందిగాం మండలం పెద్దతామరాపల్లిలో పెద్దదేవాంగుల వీధికి సమీపంలో పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రిక ప్రమాదకరంగా ఉంది. రక్షణ కంచె లేకపోవడంతో పాటు చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. దీంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ పశువులు ప్రమాదానికి గురవుతున్నాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రక్షణ కంచె ఏర్పాటు చేయిస్తామని విద్యుత్తు శాఖ జేఈ నేతాజీ పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

మూడేళ్లుగా నిర్లక్ష్యపు ధారలు

కొత్తూరు మండలం గులివిందలపేట గ్రామంలో మెగా తాగునీటి పథకం కుళాయిలు అలంకారప్రాయంగా మిగిలాయి. వీటిని మూడేళ్ల కిందట ఏర్పాటు చేశారు. నాటి నుంచి వీటి గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో గ్రామస్థులు చేతిపంపుల నీటినే ఉపయోగిస్తున్నారు. అధికారులు స్పందించి, ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సాగర్ మాట్లాడుతూ.. చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

పాలకొండను శ్రీకాకుళంలో కలపండి

టెక్కలి, న్యూస్‌టుడే: పాలకొండ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో కలపాలని ఆ నియోజకవర్గ తెదేపా నేతలు కోరారు. మంగళవారం నిమ్మాడలోని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. పాలకొండ డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, సాధ్యం కాని పక్షంలో పాలకొండ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం నియోజకవర్గంలో కలపాలన్నారు. విద్యాభ్యాసమంతా శ్రీకాకుళంలో చేస్తున్నారని, వారిని మన్యం జిల్లాలో స్థానికేతరులుగా చూస్తున్నారని చెప్పారు. విద్య, ఉపాధి, వైద్యం అంతా శ్రీకాకుళంతోనే ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి, ఇతర నేతలు పాల్గొన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడికి వినతిపత్రం అందించిన పాలకొండ తెదేపా నేతలు

కోటి సంతకాల సేకరణ

సంతబొమ్మాళి, ఎల్‌ఎన్‌పేట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టెక్కలి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త పేరాడ తిలక్ పేర్కొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ సంతబొమ్మాళి మండలం భావనపాడు, మర్రిపాడులో మంగళవారం రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. పార్టీ మండలాధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు పాల వసంత రెడ్డి, కోత సతీష్ పాల్గొన్నారు. ● ఎల్‌ఎన్‌పేట మండలం ఎంబరాంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే గోవిందరావుపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా మండలాధ్యక్షుడు పెనుమజ్జి విష్ణు, ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి ఉన్నారు.

ఎంబరాంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి

మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు పేర్కొన్నారు. సంతబొమ్మాళి మండల నూతన కార్యవర్గ నియామకం మంగళవారం చేపట్టారు. మండలాధ్యక్షుడిగా దేపల్లి కామయ్యను ఈ సందర్భంగా ఏకగ్రీవంగా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు ఎన్నుకున్నారు. నాయకులు బైపల్లి రాజేశ్వరి, పరమేశ్వరరావు పాల్గొన్నారు.

కామయ్యను అభినందిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు, ఇతరులు

భవన నిర్మాణానికి స్థల పరిశీలన

సారవకోట రెవెన్యూ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నూతన భవన సముదాయ నిర్మాణానికి రూ. 1.75 కోట్లు మంజూరు చేశారు. ఆ సముదాయ నిర్మాణానికి స్థలాన్ని ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడుతో కలిసి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంగళవారం పరిశీలించారు. పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న 40 సెంట్ల స్థలంలో రెవెన్యూ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తహసీల్దార్ విజయలక్ష్మి, ర.భ.శాఖ డీఈఈ ఏ.తిరుపతిరావు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సారవకోట

పోటీతత్వం అలవర్చుకోవాలి

జలుమూరు, పాతపట్నం, టెక్కలి పట్టణం, నందిగాం, కోటబొమ్మాళి, సారవకోట, నరసన్నపేట, న్యూస్‌టుడే: విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని విద్యా శాఖాధికారులు పేర్కొన్నారు. మంగళవారం టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల వ్యాప్తంగా మండల స్థాయి చెకుముకి పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ నెల 23వ జిల్లా స్థాయి పోటీలు శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

నరసన్నపేట: విజేతలకు బహుమతులు అందజేస్తున్న నిర్వాహకులు

సంక్షేమ చట్టం అమలు చేయాలి

కొత్తూరు, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అమలు చేయాలని ఆ సంఘ మండల కన్వీనర్ పి.రమేష్ కోరారు. స్థానికంగా మంగళవారం సమావేశం జరిగింది. ముందుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ప్రదర్శన నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు

కబ్జాలమయం.. కాలువ మాయం

న్యూస్‌టుడే, నందిగాం

నందిగాం మండలంలో వంశధార ప్రధాన ఎడమకాలువ సుమారు 25 కి.మీ. మేర ప్రవహించి దాదాపు 12 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. రైతులు కరవు బారిన పడకుండా కాపాడుతోంది. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న చందంగా కాలువ గట్టును అన్నదాతలే ఆక్రమిస్తున్నారు. దీంతో చిన్నబోయి నీటి ప్రవాహం తగ్గుతోంది. శివారు ప్రాంతాలకు సకాలంలో సాగునీరందకుండా పోతోంది.

పెద్దతామరాపల్లి సమీపంలో వంశధార కాలువ గట్టుపై మొక్కల పెంపకం

ఏటా కాలువకు గండ్లు

కణితివూరు వద్ద కాలువను ఆనించి పొలంలోకి నీరు మళ్లించడానికి పిల్ల కాలువ తీయడంతో వరదనీరు పొలాల్లోకి చేరి ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. ఏళ్లుగా ఈ తంతు జరుగుతున్నా వంశధార అధికారులు కనీసం పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది.

ఆదిలోనే హంసపాదు

మండలంలో గొల్లవూరు వద్ద వంశధార ప్రధాన ఎడమ కాలువ ప్రవేశిస్తోంది. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా గొల్లవూరు సమీపంలో కాలువ గట్టును ఆక్రమించి ఓ రైతు ఏకంగా పొలంలా మార్చి సాగు చేపడుతున్నారు. పెద్దతామరాపల్లి వద్ద కాలువ గట్టుపై అరటి, టేకు చెట్లను, మిరప, టమాటా, వంకాయ వంటి కూరగాయలను పండిస్తున్నారు. చిన్నతామరాపల్లిలో కొంత మంది రైతులు వంశధార స్థలంలోనే కల్లాలు ఏర్పాటు చేసి చిన్న చిన్న షెడ్లు వేసుకున్నారు. కాపుతెంబూరు, హరిదాసుపురం, సుభద్రాపురం, సింగుపురం, సవరబాణాపురం, ఆనందపురం, పాత్రునివలస, కొత్తఅగ్రహారం, కణితివూరు వద్ద ఆక్రమణల జోరు ఎక్కువగా ఉంది.

గొల్లవూరు వద్ద కాలువ స్థలాన్ని ఆక్రమించి వరి సాగు

దిగుబడి తగ్గుతోంది

ఆక్రమణల వల్ల కాలువలో నీటిమట్టం పెరిగితే ఏటా మాలపేట వద్ద గండి పడుతోంది. శివారు ప్రాంతాలకు సాగునీరు సకాలంలో అందడం లేదు. నెల ఆలస్యంగా నాట్లు వేస్తుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గుతోంది.
- తమిరె నరసింహులు, కర్లపూడి

చర్యలు తీసుకుంటాం

వంశధార ఫేజ్-2 పనులు పూర్తయితే ప్రధాన ఎడమ కాలువ సామర్థ్యం పెంచాల్సి వస్తోంది. విస్తరణ తప్పని సరి అవుతోంది. ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
– శేఖరరావు, ఈఈ, వంశధార ప్రాజెక్టు, టెక్కలి

గుంతలు ఇలా వదిలేస్తారా..?

టెక్కలి, న్యూస్‌టుడే: పట్టణంలోని అంబేడ్కర్ కూడలి సమీపంలో బన్నువాడ రహదారిలో ఏర్పడిన గుంతలపై ప్రజల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం భాజపా నేత లింగరాజు గుంతల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇటీవల రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అక్కడి పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. రెండుసార్లు తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా గుంతలు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. పరిస్థితిపై ఆర్‌అండ్‌బీ జేఈ జగదీశ్‌ను సంప్రదించగా.. నిధులు మంజూరయ్యాయని, శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.

రహదారిపై కూర్చుని నిరసన తెలుపుతున్న భాజపా నేత లింగరాజు

(c) eenadu

శ్రీకాకుళం
•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

మెరుగైన వైద్యం అందించాలి

కాశీబుగ్గ తొక్కిసలాట ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరామర్శించారు. రాగోలు జెమ్స్ ఆసుపత్రికి వెళ్లి మంగళవారం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంటికి వెళ్లే వరకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం గ్రామీణం

రైతు సేవా కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు

రణస్థలం, ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని తహసీల్దార్లు కిరణ్‌కుమార్, శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం సేకరణపై రైతు సేవా కేంద్రాల సిబ్బందికి మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణనిచ్చారు. రణస్థలం 8, లావేరు 9 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. పంట నమోదు ఆమదాలవలస మండలంలో ప్రతి రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దారు రాంబాబు అన్నారు. కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై సిబ్బంది శిక్షణ ఇచ్చారు.

తెరపై

● ఎస్‌వీసీ(రామలక్ష్మణ): బాహుబలి ది ఎపిక్ ● సరస్వతి: మాస్ జాతర ● సూర్యమహల్: తెలుసు కదా ● సన్‌మ్యాక్స్: డ్యూడ్ ● మారుతి: కాంతారా- చాప్టర్-1 ● కిన్నెర: కర్మణ్యే వాధికారస్తే ● కీర్తన: కె-ర్యాంప్ ● కీర్తిక: బైసన్
–న్యూస్‌టుడే, పాతబస్టాండ్

చిత్రాలు గీశారు.. ఆకట్టుకున్నారు..

ఈనాడు ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రకృతి అందాలపై నిర్వహించిన ఈ పోటీలకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. ఈ పోటీలో ద్వితీయ ఇంటర్ విద్యార్థి డి.రోహిణి, డి.త్రిశ, మొదటి ఏడాది ఇంటర్ కె.హ్రద వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ ఢిల్లీశ్వరరావు బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

వానొచ్చినా.. వరదొచ్చినా వణుకే..!

– న్యూస్‌టుడే, సరుబుజ్జిలి, ఆమదాలవలస గ్రామీణం, పొందూరు

ప్రతిపాదనల దశలోనే వంతెనల నిర్మాణాలు

కనుజమ్మన్నపేట వద్ద లోలెవెల్‌లో ఉన్న వంతెన

ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు, బూర్జ మండలాల్లో ప్రధాన రహదారుల్లో ఉన్న వంతెనల మీదుగానే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కొత్తపేట వద్ద కరిసెన, వంశధార, నాగావళి నదులు ఉప్పొంగిన లోలెవెల్ వంతెనల ఈ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోవడం సర్వసాధారణమే. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వంతెనలు దాటి ఆయా గ్రామాలకు చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి.

కనుజమ్మన్నపేట, శాస్త్రులపేట, పెద్దసవలాపురం, పురుషోత్తపురం, పెద్దమారిపేట, పాలవలస, చిమలవలస, కొర్లకోట, దూసి, కనుగులవలస, చెవ్వాకులపేట, రామచంద్రాపురం, తమ్మయ్యపేట, తోటాడ, నెల్లిపర్తి, గోరింట, బాణాం, కనిమెట్ట, తండ్యాం గ్రామాల వద్ద ఉన్న లోలెవెల్ వంతెనలు శిథిలస్థితికి చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల కల్వర్టులపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వంశధార నది ఉప్పొంగితే ఇరు వైపుల గ్రామాల ప్రజలు నాలుగైదు రోజులు రాకపోకలు నిలిచి సంబంధాలు తెగిపోతాయి. వంతెన నిర్మాణాలకు ప్రతిపాదనలతో సరిపెడుతున్నారు తప్ప అభివృద్ధి శూన్యంగానే ఉంది. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ జేఈ ఆంజనేయనాయక్ వద్ద ప్రస్తావించగా 'ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే వంతెనల అభివృద్ధికి కృషి చేస్తాం' అని తెలిపారు.

అధికారులకు ఆదేశాలు...: నియోజకవర్గంలో రహదారులపై లోలెవెల్ వంతెనలపై నివేదిక అందజేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించాం. నివేదిక వచ్చిన వెంటనే పరిశీలించి సంబంధిత పనులకు నిధులు విడుదల చేయించేందుకు కృషి చేస్తాం.
- కూన రవికుమార్, ఎమ్మెల్యే, ఆమదాలవలస

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

?: సమస్య: శ్రీకాకుళం నగరంలోని హయాతీనగరం నాగావళి నది తీరాన్ని కొందరు ఆక్రమించుకుని అనాధికారిక నిర్మాణాలు చేపడుతున్నారు. - హయాతీనగరం స్థానికులు, శ్రీకాకుళం

☛: సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- పి.ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్.

?: పట్టణ ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. - సూర్యనారాయణ, స్థానికులు.

☛: ఆక్రమణలు తొలగించి చర్యలు తీసుకుంటాం. - టి.రవి, మున్సిపల్ కమిషనర్, ఆమదాలవలస

?: పార్వతీశంపేటలో వారానికి ఒక రోజు మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. - పైడయ్య, స్థానికుడు.

☛: సరిపడా నీళ్ల సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం - జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస

?: ఐజేనాయుడుకాలనీ మురుగుకాలువల్లో నిర్మాణ సామగ్రి పడిపోవడంతో మురుగు ప్రవహించడం లేదు. - వరహాలు, స్థానికుడు.

☛: సమస్య పరిష్కరిస్తాం
- జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస పట్టణం

తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో మంగళవారం క్షతగాత్రులను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదును అందించారు.

శాంతి సందేశాత్మక చిత్రలేఖన పోటీలు.. పొందూరు గ్రామీణం: లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భాష్యం పాఠశాలలో శాంతి సందేశాత్మక చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పీపీసీ జిల్లా ఛైర్మన్ ఎం.ఎస్.ఎన్.మూర్తి, లయన్స్ ప్రతినిధులు వై.మల్లిబాబు, అంకం ధర్మారావు, ఆదినారాయణ పాల్గొన్నారు.

ఈ పంట నమోదు పరిశీలన

గార(వత్సవలస), న్యూస్‌టుడే: గార మండలం వత్సవలస పంచాయతీ గ్రామంలో ఈ పంట నమోదు ప్రక్రియను శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష మంగళవారం పరిశీలించారు. అనంతరం వత్సవలస పంచాయతీ మొగదాలపాడు గ్రామం సీఆర్‌జెడ్ పరిధిలో ఉండి అభివృద్ధి జరగకపోవడంతో ప్రక్క గ్రామం పెర్లవానిపేటలో విలీనం చేయాలని స్థానికులు కోరగా ఆర్డీవో తహసీల్దారుతో కలిసి మంగళవారం గ్రామాన్ని పరిశీలించారు.

ఆగండి.. గొయ్యి ఉందండి..

ఆమదాలవలసలో కొత్త రోడ్డు సమీపంలో పెట్రోలు బంకు వద్ద ఏర్పడిన గొయ్యి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు గొయ్యి కనిపించక అదుపు తప్పి పడటంతో గాయాలపాలయ్యారు. వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి గొయ్యి పూడ్చాలని కోరుతున్నారు. గొయ్యి పూడ్చేలా చర్యలు చేపడతామని ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు.
– న్యూస్‌టుడే, గోపీనగరం (ఆమదాలవలస గ్రామీణం)

దారంతా అస్తవ్యస్తం

పాతర్లపల్లి నుంచి కోటపాలెం వెళ్లే రహదారి గోతుల మయమైంది. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పొడవునా ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడం, గోతులు పడడంతో రహదారి శిథిలమవుతోంది. ఈ విషయంపై ఆర్అండ్‌బీ ఏఈ ఆంజనేయరాజు వద్ద ప్రస్తావించగా త్వరలో మరమ్మతులు చేపడతామన్నారు.
– న్యూస్‌టుడే, రణస్థలం

నీరు రాక మూడు రోజులు

శ్రీకాకుళం నగరంలోని విలీన ప్రాంతమైన శివరామ నగర్‌లో మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావును వివరణ కోరగా తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
–న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

పేరుకే కాలనీ.. అవస్థలే అన్నీ

జి.సిగడాం మండలం జాడ గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలో గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. కాలనీలో మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. కనీసం రహదారి సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ విషయంపై గృహనిర్మాణశాఖ ఏఈ రాజ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా కాలనీలో లబ్ధిదారులతో నిర్మాణాలు పూర్తిచేయించి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. – న్యూస్‌టుడే, జి.సిగడాం

పి.ఎం.జె.బాబు సేవలపై ప్రశంసలు

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ తదితరులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: తెదేపా నాయకుడు, రాష్ట్ర విద్యా సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఎం.జె.బాబును మంగళవారం నగరంలోని కల్యాణ మండపంలో సత్కరించారు. జిల్లా దళిత, ఆదివాసీ, బహుజన మైనార్టీ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. హాజరైన ఎమ్మెల్యే శంకర్ పి.ఎం.జె.బాబు తెదేపాకు అందించిన సేవలను కొనియాడారు. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రమోహన్, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్.సాయిరాం, తైక్వాండో శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మురుగు సమస్య పరిష్కరిస్తాం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: నగరంలో తిలక్ నగర్‌కు అనుసంధానంగా ఉన్న భవానీ నగర్‌లో రోడ్డుపై వర్షం, వాడుకనీరు కలిసి నెలల తరబడి తిష్ఠవేసింది. వార్డు విజిట్‌లో భాగంగా వీధిని సందర్శించిన నగర కమిషనర్ నీటిని పరిశీలించారు. రాకపోకలు కష్టమవుతోందని, అందులో నుంచి నడిచి వెళ్లే వారికి చర్మ సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేయగా స్పందించారు. పరిసర నివాసితులతో మాట్లాడారు. వాడుక నీరు రోడ్లపైకి విడిచి పెట్టొద్దని సూచించారు. పొక్లెయిన్‌తో నీరు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉద్యమాల అణచివేత అప్రజాస్వామ్యం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఉద్యమాలను అణచివేత ధోరణితో పోరాట నాయకులను గృహనిర్బంధించడం తగదని జిల్లా సీపీఐ జిల్లా కార్యదర్శులు చాపర వెంకట రమణ, డి.గోవింద్, సీపీఎంఎల్ నాయకులు వి.మాధవరాలు తదితరులు అన్నారు. ఉద్యమాలు అవసరం లేని పాలన ప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకమని వారంతా ఖండించారు. బిమిడిలో కార్గో ఎయిర్‌పోర్ట్ గ్రామ సభకు వెళ్లకుండా చేసిన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కె.వాసు, అప్పారావులను నిర్బంధించడం నిరంకుశమన్నారు.

కార్నియాల దానం

మాడుగుల ఇందిర

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నగరంలో అరసవెల్లికి చెందిన మాడుగుల ఇందిర(36) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెడ్‌క్రాస్ సభ్యులు అవగాహన కల్పించడంతో ఆమె కార్నియాలను దానం చేసేందుకు భర్త సత్యనారాయణ, కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం వైద్యులుచేరుకుని కార్నియాలు సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

మహిళల రక్షణే ప్రభుత్వ ధ్యేయం

లావేరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణకు ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేపడుతుందని తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత అన్నారు. మంగళవారం లావేరు మండలం తాళ్లవలసలో నారీశక్తి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించే దిశగా నారీశక్తి యాప్‌ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. పంచాయతీ కార్యదర్శి విజయకుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తాళ్లవలసలో నారీశక్తి పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత

పాతర్లపల్లిలో షెడ్డు దగ్ధం

రణస్థలం: పాతర్లపల్లి వెంకటేశ్వర కాలనీలో మంగళవారం విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో షెడ్డు దగ్ధమైంది. పిన్నింటి అప్పలనాయుడుకు చెందిన షెడ్డులో ఉన్న ద్విచక్రవాహనం దగ్ధం కాగా, ఒక ఆవు, నాలుగు దూడలు మృతి చెందాయి. రూ. 3.50 లక్షలు నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తహసీల్దారు కిరణ్‌కుమార్ తెలిపారు.

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగాన్ని, అందులోని వ్యవస్థలు కాషాయికరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య అన్నారు. చింతాడలో మంగళవారం దళిత సోదరులతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.

పీఆర్సీ కమిషన్‌ను నియమించండి

లావేరు: ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించి మధ్యంతర భృతి 30శాతం ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అదనపు కార్యదర్శి బాలాజీరావు డిమాండ్ చేశారు. మంగళవారం కేశవరాయునిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు.

పేదల సంక్షేమమే కూటమి లక్ష్యం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పేద ప్రజల కోసమే సీఎం సహాయ నిధి అని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని 39 నిరుపేద కుటుంబాలకు రూ.28,14,505 చెక్కు రూపంలో ఆయా కుటుంబాలకు అందజేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆమదాలవలస గ్రామీణం: విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని తొగరాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యు.వి.ఎన్.వర్మ అన్నారు. ఇటీవల గుంటూరు జిల్లా రవీంద్రపాడులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన మాధురీమురళి, సంపదరావులను మంగళవారం కళాశాలలో అభినందించారు.

కొనుగోలు కేంద్ర సిబ్బందికి శిక్షణ

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బందికి కొనుగోలు ప్రక్రియ విధానంపై శిక్షణ అందించారు. 11 మండలాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజరు టి.వేణుగోపాలరావు తెలిపారు.

చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు

అవగాహన కల్పిస్తున్న గృహవిజ్ఞాన శాస్త్రవేత్త సునీత

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: చిరుధాన్యాల్లో అధికంగా పోషక విలువలుంటాయని కృషివిజ్ఞాన కేంద్రం గృహవిజ్ఞాన శాస్త్రవేత్త బి.సునీత అన్నారు. మంగళవారం కృషివిజ్ఞాన కేంద్రంలో చిరుధాన్యాలు సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై యువతకు వృత్తి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వాటిని తింటే మధుమేహం, గుండె జబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్ల నుంచి తప్పించుకోవచ్చునని తెలిపారు. అనంతరం యువతకు అవగాహన కల్పించి, వివిధ రకాల పదార్థాలు తయారీ విధానంపై శిక్షణ ఇచ్చారు. కేవీకే శాస్త్రవేత్తలు ప్రశాంతి, బాలకృష్ణ, హరికుమార్, కిరణ్ పాల్గొన్నారు.

ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

జి.సిగడాం, న్యూస్‌టుడే: జి.సిగడాం మండలం ఎందువ గ్రామంలో కైలాసగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్.వివేకానంద అన్నారు. ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలతో మాట్లాడారు. ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో ప్రత్యూష ఆలయ ప్రాంగణం పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఐ అవతారం, తహసీల్దారు సరిత, ఎంపీడీవో రామకృష్ణ, తెదేపా మండల అధ్యక్షులు కుమరాపు రవికుమార్, సర్పంచి జోగినాయుడు, ఎస్.ఐ. మధుసూదనరావు తదితరులు ఉన్నారు.

ఆధ్యాత్మికతపై అవగాహన ఉండాలి

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే ప్రతి విద్యార్థి ఆధ్యాత్మికతపై అవగాహన ఉండాలని జిల్లా సత్యసాయి సేవా సమితులు విద్యాజ్యోతి ఇన్‌ఛార్జి ఎం.జనార్దనరావు అన్నారు. మంగళవారం ఆమదాలవలస మండలం అక్కులపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మానవతా విలువలు, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. పట్టుదల, ఏకాగ్రత, పద్యాలు, నీతి వాక్యాలపై వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోపలకు వెళ్లలేం.. బయటకు రాలేం..

పొందూరులో ట్రాఫిక్ కష్టాలు..

– న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

పొందూరు పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే జనాభా కూడా పెరుగుతోంది. దీనికితోడు చిలకపాలెం నుంచి రాజాం వెళ్లే ప్రధాన రహదారి కూడా పట్టణం మీదుగా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రధాన రహదారి నుంచి లోపలకు వెళ్లాలంటే ప్రయాణికులు అష్టకష్టాలు పడాల్సిందే. పాలకొండ నుంచి విశాఖ, సాలూరు, బొబ్బిలి, రాజాం, శ్రీకాకుళం వెళ్లే సర్వీసులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

సాయంత్రమైతే అవస్థలే..

సాయంత్రం కళాశాల, పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో రోడ్డంతా రద్దీగా మారుతోంది. ఇదే సమయంలో రోడ్డు ఇరుగ్గా ఉండటంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. అటు బస్టాండ్‌కు వెళ్లలేక ఇటు బయటకు రాలేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. మంగళవారం సాయంత్రం బస్టాండ్ దారిలో రెండు బస్సులు ఇరుక్కుపోవడంతో దాదాపు 40 నిమిషాల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాధాన్యం గల ప్రాంతంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు విమర్శలు చేస్తున్నారు.

ట్రాఫిక్‌లో ఇరుక్కున్న బస్సులు

చెకుముకి పోటీలు

పొందూరు, లావేరు, ఆమదావలస పట్టణం, న్యూస్‌టుడే: పొందూరు ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముకి పోటీలు మంగళవారం నిర్వహించారు. 13 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరుకాగా వావిలపల్లి, కింతలి, పొందూరు పాఠశాలలు తొలి మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. లావేరు మండలం బుడుమూరు జడ్పీ పాఠశాలలో సంబరాలు నిర్వహించారు. 13 పాఠశాలల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. తామాడ ఆదర్శ, అదపాక జడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఆమదాలవలస ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పోటీల్లో మున్సిపల్ పాఠశాల లక్ష్మీనగర్, జడ్పీ పాఠశాల అక్కులపేట, లక్ష్మీనగరం జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఎంఈవో జి.శ్రీరాములు, ఉపాధ్యాయులు

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
BIRLANGI ENTERPRISES 1
CEMENT | STEELS | PAINTS
BUILDING MATERIALS DEALER
Beside Army Canteen, Kotharoad, Srikakulam
88046 77777 | 77020 32037
birlangi.uma@gmail.com
Proprietor: Birlangi Umamaheswara Rao
We Supply:
• Fast Delivery
• Best Brands
• Competitive Prices
• Cement & JSW NeoSteel TMT Bars
• Birla Opus Paints
• Sand, Chips (10mm | 20mm | 40mm),
• Gravel, Punadi Stone, Kasara Buggi (Dust)

కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు
శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి
మా ప్రియతమ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శ్రీకాకుళం జిల్లా/టౌన్ ప్రజలకు, భక్తజనావళికి కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు.
ధర్మకర్తల పాలక మండలి సభ్యులు
మునగవలస సుకన్య, ఈవో
పాండ్రంకి దేవేంద్రనాయుడు
ఛైర్మన్: శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాకుళం

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
బలరామునిచే ప్రతిష్ఠించబడిన దేవాలయం శ్రీశ్రీశ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం చారిత్రాత్మకమైనది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
M. సుకన్య E.O, A. శ్రీరామమూర్తి (రాంజీ) ఆలయ ప్రధాన అర్చకులు
శ్రీ సత్య జ్యూయలర్స్ A/c ప్రొప్రైటర్: V.A. క్రిష్ణారావు BE పెట్రోమాక్స్ వీధి, శ్రీకాకుళం.
ఊణ్ణ నాగరాజు ప్రొ॥నటరాజ్ లాడ్జి నెహ్రూరోడ్డు, శ్రీకాకుళం
శ్రీ సూర్య జ్యూయలర్స్ A/c ప్రొప్రైటర్: A. అర్జునరావు పెట్రోమాక్స్ వీధి, శ్రీకాకుళం.

Sports Men are the pride of the Nation
WOMEN'S CRICKET WORLD CUP INDIA 2025
తొలిసారిగా మహిళా క్రికెట్‌లో వరల్డ్ కప్‌ను సాధించిన మన క్రీడాకారిణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు జిల్లా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
గేదెల ఇందిరాప్రసాదరావు
★ అడ్వకేట్ & రిటైర్డ్ వ్యాయామ అధ్యాపకులు
★ ఉత్తమ సమాజసేవ ప్రశంసా పత్ర గ్రహీత
★ వాకర్స్ ఇంటర్నేషనల్ కో-ఆర్డినేటర్
శ్రీకాకుళం, సెల్: 9491816615

మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
సోలార్ కనెక్షన్ పెట్టుకోండి.. ప్రతినెల ఆదాయం పొందండి
78,000/- రూపాయలు సబ్సిడీ
WAAREE One with the Sun
★ 0 Down Payment
★ LESS EMI
★ 2 KW - 75,000/-
SAVE POWER BILL up to (1,000/- to 1,500/-)
★ 3KW-1,17,000/-
SAVE POWER BILL up to (2,000/- to 3,000/-)
WAAREE PANELS
WAAREE INVERTERS
WAAREE CABLES
Authorised Distributor
WAAREE IN Srikakulam
WARRENTY - 25 YEARS
FREE SERVICE - 5 YEARS
AUTHORISED EMPANELLED VENDOR UNDER CENTRAL GOVERNMENT (MNRE) AND APEPDCL
RK SOLAR TECH SOLUTIONS
Cell: 8985834777, 8919884223

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఇజాడ శ్రీనివాసరావు - ఉత్తరలక్ష్మి దంపతులు

(c) eenadu

అపచారం.. అపచారం

తిరుపతి బస్టాండ్ ఆవరణలో మాంసం విక్రయాలు

తిరుపతి (ఆర్టీసీ), న్యూస్‌టుడే: తిరుమలలో శ్రీవారికి భక్తితో నిలువు దోపిడీ సమర్పిస్తారు. కానీ రోజుకు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ తిరుపతి కేంద్రీయ బస్‌స్టేషన్‌లో అధిక ధరలతో నిలువు దోపిడీ తప్పడం లేదు. దీని మాటునే అపచారం చేస్తున్నా అధికారుల నిఘా, చర్యలు లేకపోవడంపై విమర్శలున్నాయి. ● బస్‌స్టేషన్ ఆవరణలో శ్రీవారి భక్తుల సంచారం అధికంగా ఉన్నందున హోటళ్లలో మాంసాహార భోజనం విక్రయించకూడదన్న నిబంధనలున్నాయి. నిర్వాహకులు దీన్ని పాటించడం లేదు. ఎగ్, చికెన్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్ యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. రాత్రిళ్లు చెన్నై, బెంగళూరు పాయింట్‌కు ఎదురుగా ఉన్న హోటళ్లలో విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.

బస్‌స్టేషన్‌లో స్టాళ్లు : **115**
హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్: **30**
ప్రతినెలా ఆదాయం: రూ.**80-90** లక్షలు

రద్దుకు చర్యలు

నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తీరు మార్చుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి టెండర్‌ను రద్దు చేస్తాం. **- భాస్కర్, బస్‌స్టేషన్ ఏటీఎం**

7, 8 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి రాక?

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఈనెల 7, 8 తేదీల్లో పర్యటించనున్నట్లు సమాచారం. 7న మామండూరు అటవీ ప్రాంతంలో పర్యటించి, ఎర్రచందనం నిల్వలు తదితర అంశాలపై ఉన్నత అధికారులతో చర్చించనున్నారు. జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 8న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏనుగుల దాడులు, పంటనష్టంపై బాధిత రైతులను పరామర్శించనున్నారు.

యూరియాతన

● తమిళనాడు వెళ్తున్న అన్నదాతలు ● ఖరీఫ్ అనుభవంతోనూ పాఠాలు నేర్చుకోని అధికారులు ● కార్డుల పంపిణీలో అలసత్వం



పళని

● ఈ రైతు పేరు పళని. నాగలాపురంలో తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని నెలలో జులై కిందట వరి నాట్లు వేశారు. ఎకరాకు కనీసం బస్తా ఎరువు కావాల్సి ఉండగా సొసైటీలో అర బస్తా మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. బయట ప్రైవేటు దుకాణదారు రూ.800 విలువైన గుళికల మందు కొంటేనే యూరియా ఇస్తానని స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో కొన్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు - తిరుపతి: రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌లో చిత్తూరు జిల్లాలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనగా ప్రస్తుత రబీలో తిరుపతిలో వరి సాగు అధికంగా ఉన్నందున ఇక్కడా కొరత వెంటాడుతోంది. జిల్లాలో ఇప్పటికే శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో నాట్లు వేయగా.. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో బోర్ల కింద కొంతవరకు నాట్లు పడ్డాయి. చెరువుల కింద ఈ వారం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, నాగలాపురం, పిచ్చాటూరు, వరదయ్యపాళెం తదితర మండలాల్లో ఇప్పటికీ యూరియా కార్డులు సక్రమంగా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో ఫిబ్రవరి నెల వరకు రబీ సాగు ఉంటుంది. ఇక్కడ సమయం ఉన్నందున పకడ్బందీగా వ్యవహరించాలి.

ప్రస్తుత అవసరాలకు మించి యూరియా అందుబాటులో ఉంది. పకడ్బందీగా పంపిణీ జరిగేలా రైతులకు కార్డులు ఇస్తాం. - ఇదీ యంత్రాంగం చెబుతున్న మాట

ఏదీ ఆచరణ..

క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా పంపిణీ సక్రమంగా జరగడం లేదు. కార్డుల పరిస్థితి ఇలాగే ఉంది. స్థానిక వ్యాపారులు దండుకోవడంతో అన్నదాతలు పొరుగునే ఉన్న తమిళనాడుకు వరుస కడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సాగు లక్ష్యం: **2.36** లక్షల ఎకరాలు
ఇప్పటివరకు సాగు: **27**వేల ఎకరాలు
దిగుబడి అంచనా: **6** లక్షల టన్నులు
రబీకి అవసరమైన యూరియా: **65,000** టన్నులు
జిల్లాలో అందుబాటులో ఉన్నది: **9,969** టన్నులు
యూరియా కార్డులు పంపిణీ చేసిన రైతులు: **1.50** లక్షల మంది

జిల్లాలో క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి

- ప్రస్తుతం యూరియా బస్తా గరిష్ఠ ధర రూ.267.
- రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లో కొర్రీలు వేసి చివరకు అర బస్తా ఇస్తున్నారు.
- ప్రైవేటు దుకాణాల నిర్వాహకులు రూ.300 వరకు విక్రయిస్తున్నారు.
- ఇంకా ఎక్కువ కావాలంటే గుళికలు ఇతర మందులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
- అప్పటికీ దొరకని పక్షంలో కొందరు తమిళనాడులోని షోళింగర్, ఊత్తుకోట తదితర ప్రాంతాలకు వెళ్లి రూ.320కు కొంటున్నారు.

రైతుసేవా కేంద్రాలను సంప్రదించాలి

తిరుపతి జిల్లాలో ప్రస్తుత అవసరాలకు సరిపడా యూరియా నిల్వలున్నాయి. పంట ఎదుగుదల, సాగు విస్తీర్ణం పెరిగేకొద్దీ ఎరువులు సమకూరుస్తాం. కార్డులు కావాల్సిన రైతులు ఆర్ఎస్‌కేలలోని సిబ్బందిని సంప్రదించి తీసుకోవాలి. ఈ సీజన్‌లో అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేస్తాం. **- ప్రసాదరావు, జిల్లా వ్యవసాయ అధికారి**

చెరువులకు జలపుంత

శాతం	చెరువులు
25%:	75
25-50%:	173
50-75%:	290
75-100%:	724
మిగులు:	1,315

☛ సాగు, తాగునీటికి సరిపడా నిల్వలు

తిరుపతి (వ్యవసాయం), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, కాలువలు నీటి నిల్వలతో కళకళలాడుతున్నాయి. మొంథా తుపానుతో జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటికే దాదాపుగా నమోదు కావడం, డిసెంబరు వరకు ఈశాన్య వర్షాలు ఉన్నందున రైతుల్లో ఆశాభావం కనిపిస్తోంది. వైకాపా పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన జలవనరుల శాఖ నిధుల లేమితో చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,577 చెరువుల్లో 570 వనరులు దెబ్బతిన్నాయి. వీటికి తోడు సప్లై ఛానళ్ల ఆక్రమణలతో ఎక్కువగా నీరు చెరువులకు చేరడం లేదు. ఈ కారణంగానే జిల్లాలోని 250 వరకు చెరువులు, కుంటలకు నీటివనరుల కొరత నెలకొంది. సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో సాగు, తాగునీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జలవనరులు: **570**
నష్టం అంచనా: రూ. **32.19** కోట్లు
జిల్లాలోని చెరువులు : **2,577**
ఆయకట్టు విస్తీర్ణం: **2.89** లక్షల ఎకరాలు
చెరువుల సామర్థ్యం: **26.5** టీఎంసీలు
ప్రస్తుత నిల్వలు : **20.60** టీఎంసీలు

వేధింపుల ఆచార్యుడిపై నివేదిక సమర్పణ

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూలో ర్యాగింగ్, వేధింపుల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆచార్య విశ్వనాథరెడ్డిపై ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు నివేదిక అందజేసింది. బుధవారం వీసీ ఆచార్య నరసింగరావు విధులకు హాజరు కానున్నారు. కమిటీ సమక్షంలో వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్‌లు నివేదికను పరిశీలించి అందులోని వివరాల మేరకు చర్యలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాల నేతలు అన్నమయ్య భవన్ ఎదుట సమావేశమయ్యారు. విశ్వనాథరెడ్డిని రెండేళ్లపాటు సస్పెండ్ చేయాలని, సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి నేడు రౌండ్ టేబుల్ సమావేశం, అనంతరం ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా వర్సిటీలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు.

శ్రమించి.. నిర్మించి

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడకుండా తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులే మంగళవారం సొంతంగా రహదారి ఏర్పాటు చేసుకున్నారు. వర్షాలకు శిక్షణాసంస్థ ఆవరణలోని దారి మొత్తం బురదమయంగా మారింది. శ్రీవేంకటేశ్వర ఉపాధి కల్పన.. ఉపాధి శిక్షణాశాఖ ఉద్యోగుల సంఘం సభ్యులు రూ.10,000 వెచ్చించి రాతిపొడిని కొనుగోలు చేయగా ప్రిన్సిపల్ పి.గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు, సిబ్బంది శ్రమించి 350 మీటర్ల రహదారిని రాకపోకలకు వీలుగా ఏర్పాటు చేశారు. ఐటీఐలో 256 మంది విద్యార్థులు ఉండగా 9.5 ఎకరాల విస్తీర్ణంలో 9 షెడ్లు.. పరిపాలనా భవనం ఉన్నాయి. అధికారులు పర్యవేక్షించి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు. **- ఈనాడు, తిరుపతి**

కొనింది కొంత.. కొట్టేసేది కొండంత

☛ హరిత ట్రైబ్యునల్ స్టే ఇచ్చినా ఆగని తవ్వకాలు
☛ కలెక్టరేట్‌కు పది కి.మీ. దూరంలోనే ఉల్లంఘనలు

ఈనాడు డిజిటల్, తిరుపతి: తోడేళ్లకు తోడబుట్టినట్లు అక్రమార్కులు తెగబడిపోతున్నారు. గ్రావెల్, మట్టి రేయింబవళ్లు తవ్వుతూ దందాను అంతకంతకూ విస్తరిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు.. కలెక్టరేట్‌కు పది కి.మీ. దూరంలో ఉన్న రామచంద్రాపురంలోనే.. పైగా హరిత ట్రైబ్యునల్ స్టే ఇచ్చినా లెక్క చేయడం లేదని.. అధికారులకు మామూళ్లు అందుతుండటంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆక్రమణే అంతా..

సి.రామాపురంలో అక్కగార్ల ఆలయానికి ఎదురుగా ఉన్న కొండను... వైకాపా నేతలు కొల్లగొట్టి ప్లాట్లుగా విక్రయించారు. కూటమిలో చేరి అదే దందాకు తెరలేపారు. కొనింది రెండెకరాలు కాగా.. చుట్టుపక్కల మరో మూడెకరాల మేరకు.. కొండంతా కరిగించి గ్రావెల్ తరలిస్తున్నారు.. ప్లాట్లకు నీళ్లు.. కరెంటు ఇచ్చేలా చేసి అధిక ధరలకు సొమ్ము చేసుకుంటున్నారు.

ఇలా జరుగుతోంది

నెత్తకుప్పం రెవెన్యూ గ్రామానికి చెందిన ఎల్వీపురం (కట్లకణం) సమీపంలోని గుట్ట పోరంబోకు స్థలంలో యథేచ్ఛగా గ్రావెల్ రవాణాకు పాల్పడుతున్నారు. సదరు భూమిపై గతంలో హరిత ట్రైబ్యునల్ స్టే ఇచ్చినా.. ఇష్టానుసారం తవ్వేసి.. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తోంది. ఇటీవల పిల్లారికోన ప్రాంతంలోనూ ఇదే జరిగింది.

పరిశీలించి నిలిపేయిస్తాం.. రామచంద్రాపురం మండలంలో అక్రమాలు, ఆక్రమణలు పరిశీలించి నిలిపేయిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. **- వెంకటేశ్వర్, కలెక్టర్**

● తిరుపతి జీవకోనకు చెందిన ఇంటర్ విద్యార్థికి వారాంతపు పరీక్షల్లో మెరుగైన మార్కులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ప్రధాన పరీక్షల్లో అయినా మంచి మార్కులు సాధించాలని చెప్పారు. ఒత్తిడికి గురైన విద్యార్థి ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకు అలవాట్లు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్పర్థలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లింది. ఒంటరితనాన్ని భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆందోళన అధిగమించు.. ఆనందం ఆగమించు



తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: మితిమీరిన ఒత్తిడి శారీరక, మానసిక భావోద్వేగపరమైన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. జాతీయ ఒత్తిడి నియంత్రణ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

కన్న బిడ్డల కార్పొరేట్ చదువులు.. అందరితో సమానంగా జీవించాలనే తపన.. బిడ్డల కోసం నాలుగు రాళ్లు వెనకేయాలనే ఆశ మనుషులను పరుగులు పెట్టిస్తోంది. ఆ లక్ష్యాలు.. బాధ్యతలు నెరవేర్చేందుకు అవసరమైన డబ్బు కోసం అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకొందరు ఆర్భాటాలకు అప్పులుచేసి తీర్చలేక ఒత్తిడికి లోనవుతున్నారు.

రుయాలో రోజువారీ ఓపీ వివరాలు
ఓపీ- **50-60** మంది
ఐపీ- **20-30** మంది

చుట్టుముట్టే వ్యాధులు

తలనొప్పి, అలసట, నిద్రలేమి, ఆందోళన, కోపం, అతిగా తినడం.. తినకపోవడం వంటి లక్షణాలు.. అనంతరం రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ ఇతర వ్యాధులు బయటపడుతున్నాయి.

ఈ జాగ్రత్తలు, చిట్కాలు పాటించండి

- లక్ష్యం కోసం రోజువారీ ప్రణాళిక.
- సంపాదన మేరకు జీవనం.. పొదుపు
- సామాజిక మాధ్యమాల వినియోగంపై పరిమితి.
- భార్య, పిల్లలతో బాంధవ్యాల గురించి మాట్లాడుకోవడం.
- పిల్లలు దురలవాట్లకు లోనుకాకుండా చూడటం.
- చదవాలనే ఒత్తిడి పెట్టకూడదు.
- నిత్యం ధ్యానం, వ్యాయామం. మంచి ఆహారం
- నిరాశ, నిస్పృహను వీడి సానుకూల దృక్పథం పెంచుకోవడం.

- డా.మల్లికార్జునరావు, మానసిక విభాగం

ఈకేవైసీకి.. 84,541 మంది దూరం

జిల్లాలో వివరాలు..
మండలాలు: **33**
వేతనదారులు: **3,89,218**
ఈకేవైసీ చేసింది: **3,04,677**
చేయాల్సింది: **84,541**
80 శాతం కంటే తక్కువున్న మండలాలు: **11**

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు సక్రమంగా పనులు కల్పించాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ఈకేవైసీ తప్పనిసరి చేశారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ప్రక్రియ సాగుతుండగా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. సదుం మండలంలో ఏకంగా 36 శాతం మందికి ఈకేవైసీ జరగలేదు.

ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులు

అక్రమాల నివారణ..

గతంలో కొందరు పనులకు రాకుండానే మస్తర్లు వేయించుకొని వేతనాలు పొందేవారు. సిబ్బందికి ఎంతోకొంత ముట్టజెప్పేవారు. దీంతో పాటు పనులు లేని సమయంలో ఎక్కువ మంది బెంగళూరు, చెన్నైకి వలస పోయేవారు. అక్రమాలను అరికట్టి, అందరికీ పనులు కల్పించేందుకు ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ చాలా మంది దూరంగా ఉన్నారు.

ఇళ్లకు వెళ్లినా ప్రయోజనం లేదు..

ఈకేవైసీ చేయాలని కార్డుదారులకు క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పించినా చాలా మంది పట్టించుకోలేదు. దీంతో వారి ఇళ్లకు వెళ్లి మరీ ప్రక్రియ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 3,89,218 మందికి 3,04,677 మంది చేయించుకున్నారు. 21 శాతం మంది పైగా చేయించుకోవాల్సి ఉంది.

తప్పనిసరిగా చేసుకోవాలి..

ఉపాధి హామీ పనులకు రావాలన్నా, ఖాతాల్లో వేతనాలు జమకావాలన్నా జాబ్‌కార్డు కలిగిన వారు ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో అందరికీ చేయించేలా సిబ్బంది కృషి చేస్తున్నారు. త్వరలో నూతన విధానం అమల్లోకి రానుంది. **- శ్రీనివాసప్రసాద్, డ్వామా పీడీ, తిరుపతి జిల్లా**

సెమిస్టర్ ఫలితాలు

తిరుపతి(మహిళా వర్సిటీ) : శ్రీపద్మావతి వర్సిటీలో సెప్టెంబరు, అక్టోబరులో నిర్వహించిన సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు సంవత్సరాల ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ 7, 9.. ఎంఫార్మసీ ద్వితీయ సెమిస్టర్ల ఫలితాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

కనబడుటలేదు

శ్రీమతి సి.విజయలక్ష్మి
ఎత్తు 5'5" (60 సం॥లు)
పై ఫోటోలోని వ్యక్తి 10-10-2025 సా.4.00గం॥లకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద తప్పిపోయినది. తప్పిపోయినపుడు ఎర్రకలర్ చీర ధరించి ఉంది. 60సం॥లు వయసు. మహిళ ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును.
మేకగూడ గ్రామం, కొత్తూరు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
Cell: 95815 71369, 8772289006

చిరుతల భయం వద్దు : డీఎఫ్‌వో

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: శేషాచలం అడవుల్లో చిరుతలు గతంలోనూ ఉన్నాయి.. ఇప్పుడూ ఉన్నాయని, వాటి జోలికి పోనంతవరకు భయంలేదని డీఎఫ్‌వో సాయిబాబా అన్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'తిరుపతిలోని ఎస్వీయూ, వెటర్నరీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో చిరుతల సంచారంపై నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. ప్రత్యేకంగా డబ్ల్యూఐఐ (వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) శాస్త్రవేత్తల బృందం పనిచేస్తోంది. వీరి సూచనలు, సలహాల మేరకు భవిష్యత్తులో చిరుతల విషయంలో చర్యలు ఉంటాయి. ఏనుగుల కోసం రూపొందించిన ఎలిఫెంట్ యాప్‌ను త్వరలో తీసుకొస్తాం' అని డీఎఫ్‌వో అన్నారు.

ఇద్దరు ఉపాధ్యాయుల తొలగింపు

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: రేణిగుంట మండలం గుండ్లకలువ ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న పి.దేవరాజులు 27-6-2022 నుంచి విధులకు హాజరుకావడం లేదని, దీంతో విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈవో కేవీఎన్ కుమార్ మంగళవారం తెలిపారు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పి.బాలకృష్ణ మూడేళ్లుగా విధులకు హాజరుకావడం లేదని, ఇద్దరికీ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో విధుల నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

నెయ్యి దీపం.. కల్తీ పాపం

☛ ముక్కంటి క్షేత్రంలో యథేచ్ఛగా విక్రయాలు
☛ మసిబారుతున్న ఉపాలయాలు

పొగతో మసిబారుతున్న శ్రీకాశీవిశ్వనాథ స్వామి ఆలయం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలోని పురాణ ప్రాశస్త్యంగల ఉపాలయాలు మసిబారుతున్నాయి. కార్తిక మాసమే కాకుండా ఇతర రోజుల్లో భక్తులు పెద్దఎత్తున దీపాలు వెలిగిస్తున్నారు. అయితే పలు కారణాలతో ఆలయ పరిసరాలు, గోడలు మసిబారుతున్నాయి. భిక్షాల గాలిగోపురం, రంగుల గోపురం, శివయ్య గోపురం సమీపంలో దుకాణదారులు కార్తిక మాసం సందర్భంగా తక్కువ పెట్టుబడితో సిద్ధమయ్యే దీపాలు ఎంచక్కా అమ్మేస్తున్నారు. అందులోనూ 21 వత్తుల నుంచి లక్ష వత్తుల వరకు సిద్ధం చేసి రూ.100-500 వరకు విక్రయిస్తూ మోసగిస్తున్నారు. కల్తీ విషయం తెలియక భక్తులు అధిక ధరలకు కొనేసి వెలిగిస్తున్నారు.

కళ్లుగప్పి ప్రవేశం

దీపాలు మహద్వారం నుంచి ప్రధాన ఆలయంలోకి అనుమతించడం లేదు. అయినా కొందరు చాకచక్యంగా తీసుకెళ్లి వెలిగించేస్తున్నారు. అయితే మహాప్రాకారంలోని ఆలయాల్లో కాశీ విశ్వనాథస్వామి, వీరభద్ర, రుణవిమోచన గణపతి, రంగుల గోపురాన్ని ఆనుకుని ఉన్న పురాతన మండపంలోనూ ఇబ్బడిముబ్బడిగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇవన్నీ పురాణ ప్రాశస్త్యంగల ఆలయాలు. దీపాల పొగ ఆలయాలంతా చుట్టేయడంతో దర్శనార్థం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్తిక మాసం సందర్భంగా ముక్కంటి ఆలయం తరఫున కార్తిక దీపాలు వెలిగించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినా పురాతన ఆలయాల్లో దీపాలు పెట్టడం ద్వారా ఆలయాల రూపురేఖలు మారుతున్నాయి. ఈ పరిస్థితులు నియంత్రించే దిశగా అధికారులు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది.

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

మా వైద్య నిపుణులను సంప్రదించండి - అపోలో చెన్నై ఆర్థోపెడిక్ & స్పైన్ క్లినిక్ @ తిరుపతి

Apollo HOSPITALS CHENNAI

పరిస్థితులు/ లక్షణాలు:

- భుజంలో నొప్పి
- వెన్నెముక, మోకాలు & తుంటి కీలు నొప్పి
- ఆస్థియోఆర్థరైటిస్
- బిగుసుకుపోయిన & వంగని భుజం
- స్పాండిలైటిస్
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్రాక్చర్లు
- లిగమెంట్ సమస్యలు
- టెన్నిస్ ఎల్బో & దీర్ఘకాలిక భుజం సమస్యలతో బాధపడుతున్నవారు
- మోకాలు & తుంటి మార్పిడులు

డా. విజయ్ కిషోర్ కొండ్రెడ్డి
DNB (Ortho), D.Ortho, M.Ch (Ortho), FIA (Germany), FIAS (Australia)
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్
సీనియర్ కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ సర్జన్
అపోలో హాస్పిటల్, చెన్నై

శనివారం, 8 నవంబర్ 2025 సా.4.00 గం. - రా.8.00 గం.లు
అపోలో క్లినిక్
29 ఓల్డ్ తిరుచానూర్ రోడ్, లక్ష్మీపురం సర్కిల్, తిరుపతి - 517501
అపాయింట్‌మెంట్స్ కొరకు కాల్: 94911 39025, 99854 22583

(c) eenadu

అలలా.. మేఘమాల

తిరునగరిలో మంగళవారం కొద్దిసేపు ఎండ.. మరికొంతసేపు మబ్బులు కమ్ముకుని భిన్న వాతావరణం నెలకొంది. సాయంత్రం శేషాచలం కొండలపై శ్వేతవర్ణ మేఘాలు అలలను తలపిస్తూ కనువిందు చేశాయి. గరుడ కూడలి వద్ద భక్తులు తిలకించి ఆనందించారు. - **ఈనాడు, తిరుపతి**

సమైక్యత చాటేలా.. సైకిల్ యాత్ర

నాయుడుపేట, న్యూస్‌టుడే: ప్రపంచ శాంతి, జాతీయ సమైక్యతను చాటుతూ మహారాష్ట్రలోని పుణేకు చెందిన సుశీల్ బోబాడి తిరుమల నుంచి నాగ్‌పూర్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. మంగళవారం నాయుడుపేట చేరుకున్న ఈయనకు విద్యార్థులు స్వాగతం పలికారు. మొదటి విడతగా పుణే నుంచి తిరుపతి వరకు యాత్ర పూర్తి చేసి 2026 జనవరికి నాగ్‌పూర్ చేరుకోనున్నట్లు తెలిపారు. దేశ భౌగోళిక పరిస్థితి, ప్రజల జీవన విధానాలు యాత్ర ద్వారా తెలుసుకుంటానన్నారు.

ముప్పు లేకుండా పైకప్పు ఏర్పాటు

మంగళం ఆర్టీవో కార్యాలయం కూడలిలో మ్యాన్‌హోల్ పైకప్పు గ్రిల్స్ ఊడిపోవడంతో ప్రమాదకరంగా నోరు తెరిచింది. నిత్యం ఈ మార్గంలో విద్యార్థులు, పాదచారులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్థానికులే మ్యాన్‌హోల్‌పై ప్రచార బోర్డు ఏర్పాటు చేశారు. - **ఈనాడు, తిరుపతి**

కోటి వత్తులతో అఖండ జ్యోతి

స్థానిక అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని జరగనున్న కార్తిక దీపోత్సవానికి కోటి వత్తుల అఖండ జ్యోతిని సిద్ధం చేశారు. పట్టణంలోని దిండుకూర్తి సుధాకర్ బాబు పదేళ్ల క్రితం 1108 ప్రమిదలతో ఉత్సవ నిర్వహణకు ఉభయదారులుగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఉత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఈ జ్యోతిని సిద్ధం చేశారు. - **న్యూస్‌టుడే, చౌడేపల్లె**

సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల, తిరుపతి(తితిదే): సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 66,322 మంది దర్శించుకున్నారు. రూ.3.74 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

21 వేల టోకెన్ల జారీ.. శ్రీవారి సర్వదర్శనానికి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద మంగళవారం 21 వేల టోకెన్లు జారీ చేశారు. వీటికి బుధవారం వేకువజామున 3 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం జరుగుతుంది. శ్రీవారి మెట్టు మార్గంలో 3 వేల టోకెన్లు ఇచ్చారు.

నేడు వరసిద్ధుడికి అన్నాభిషేకం

కాణిపాకం, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి అన్నాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిశోర్ మంగళవారం తెలిపారు. కాణిపాకానికి చెందిన సుబ్బరాయలు శెట్టి కుమారులు ఉభయదారులుగా వ్యవహరిస్తారన్నారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో చెప్పారు.

అర్ధగిరిలో పౌర్ణమి వేడుకలు నేడు

అర్ధగిరి (తవణంపల్లె): అర్ధగిరి వీరాంజనేయ ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో మునిశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు అభిషేకం, 11 గంటలకు సుదర్శన హోమం, రాత్రి 7 గంటలకు ఉత్సవ విగ్రహంతో సంజీవరాయ పుష్కరిణి చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాత్రి వేళ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.



కొత్త ఆలోచన ఉందా.. అద్భుతాలు చేయండి

- యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్‌కు పిలుపు
- నవంబరు ఆఖరు వరకు దరఖాస్తులకు అవకాశం

పుత్తూరు, న్యూస్‌టుడే: నేడు ప్రపంచం ఏఐ వైపు పరుగులు పెడుతోంది. దేశంలోనూ విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. విద్యార్థులను భాగస్వామ్యం చేసే సంకల్పంతో ఆవిష్కరణలకు స్వాగతం పలుకుతోంది. 'యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్' పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు చూపే విద్యార్థులను బహుమతులతో సత్కరించనుంది.

వీటికే ప్రాధాన్యం.. కృత్రిమ మేధ, పరిజ్ఞానం, సృజనాత్మకత ఆలోచనలు, బాధ్యతాయుత వినియోగ పద్ధతులకు సంబంధించిన ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. ప్రజలు, సామాజిక సాధికారత, ప్రాథమిక రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా), స్మార్ట్ ఎకో సిస్టమ్, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర నగరాలు, ఓపెన్ ఇన్నోవేషన్ అంశాల్లో ప్రాజెక్టులు తయారు చేయాలి. ప్రాథమిక ఎంపిక, ప్రాజెక్టు మెరుగుదల, ముఖాముఖి ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.

అర్హులు ఎవరంటే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఢిల్లీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 13- 21 ఏళ్లలోపు యువత అర్హులు. 8వ తరగతి నుంచి పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువుతున్న ఒకరు, ఇద్దరు కలిసి బృందంగా దరఖాస్తు చేయొచ్చు. విజేతల ప్రాజెక్టులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శించే అవకాశం ఉంది.

రూ.లక్షల్లో బహుమతులు

ప్రాజెక్టులు పరిశీలించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులు ఇచ్చేందుకు రెండేసి బృందాలు, ప్రత్యేక కేటగిరీలో మరో రెండు బృందాలను ఎంపిక చేస్తారు. తొలి స్థానంలో నిలిస్తే రూ.15 లక్షలు, రెండో స్థానంలో రూ.10 లక్షలు, ప్రత్యేక కేటగిరీ వారికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.85 లక్షలు అందజేస్తారు.

ప్రయాణం, వసతి ఉచితం.. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఉచిత ప్రయాణం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రాజెక్టు నిపుణుల అంగీకారంతో ప్రభుత్వం దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు ఇలా.. ఈనెల 30లోపు https://impact.inidiaai.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.

సబ్‌స్టేషన్లలో ఛార్జింగ్ కేంద్రాలు

చిత్తూరు (మిట్టూరు): రహదారుల పక్కనున్న విద్యుత్తు సబ్‌స్టేషన్ల వద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్ ఖాన్ తెలిపారు. జిల్లాలో స్థితిగతుల పరిశీలనకు చిత్తూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల పనితీరు, విద్యుత్తు వాడకం, కెపాసిటీ తదితర వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. సబ్‌స్టేషన్లు, ఖాళీ ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలాల్లో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

ఛార్జింగ్ కేంద్రం పనితీరు పరిశీలిస్తున్న ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్‌ఖాన్, ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్

11న అప్రెంటీస్‌షిప్ అభ్యర్థులకు ముఖాముఖి

తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముఖాముఖికి హాజరు కావాలని జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ కె.రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 11వ తేదీన, తిరుపతి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 13వ తేదీన నెల్లూరు జిల్లా కాకుటూరులోని జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాలలో హాజరు కావాలని సూచించారు. వివరాలకు www.apsrtc.ap.gov.in ను సంప్రదించాలన్నారు.

కుటుంబసభ్యులతో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని మంగళవారం ఉదయం బ్రేక్‌లో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య, తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. వెలుపల ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. 'దేశమంతా యూనివర్సిటీలు పెట్టాలని మొక్కుకున్నా. అందులో భాగంగా వైజాగ్‌లో ఓ కళాశాలను తీసుకున్నా. ప్రస్తుతం తిరుపతిలో శ్రీ కాలేజీని కొనుగోలు చేశా. ఇక్కడా యూనివర్సిటీ పెట్టాలని శ్రీవారిని ప్రార్థించా' అని అన్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ఉన్న నాయకులు 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు.

శ్రీవారికి వెండి గంగాళం విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి మంగళవారం రూ.30 లక్షల విలువైన 22 కిలోల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. ఆలయం ఎదుట ఆలయ అధికారులకు గంగాళాన్ని దాతలు అందజేశారు.

వెండి గంగాళాన్ని తితిదే అధికారులకు అందిస్తున్న జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబం

తుడా నిధులతో వసతుల కల్పన

తిరుపతి (నగరపాలిక): తుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని తుడా ఛైర్మన్ సి.దివాకర్‌రెడ్డి తెలిపారు. తుడా పరిధిలోని పురపాలికల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. తిరుపతిలో గరుడ వారధిపై ప్రమాదాల నివారణ చర్యలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు.

బాలికలకు కరాటే శిక్షణ

తిరుపతి (విద్య): ప్రభుత్వ పాఠశాలల్లో 6-12వ తరగతి బాలికలకు కరాటేలో శిక్షణ ఇస్తున్నట్లు సమగ్ర శిక్షా జిల్లా అదనపు కోఆర్డినేటర్ గౌరీ శంకర్‌రావు తెలిపారు. స్థానిక పద్మావతి జడ్పీ ఉన్నత పాఠశాలలో కరాటే శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 268 ఉన్నత పాఠశాలల్లో బాలికలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తిరుమలలో సంప్రదాయ ఆహారం అందించాలి

మాట్లాడుతున్న వెంకయ్యచౌదరి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలని తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధవనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు.

గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లా పరిధిలోని కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు, దొరవారిసత్రం మండలాలకు చెందిన గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ■ ఈనెల 9 వరకు వన్ హెల్త్ వీక్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అట్టహాసంగా అంతర కళాశాలల అథ్లెటిక్ మీట్

తిరుపతి (క్రీడలు), న్యూస్‌టుడే: ఎస్వీయూ అంతర కళాశాలల మహిళా, పురుషుల అథ్లెటిక్ మీట్ అట్టహాసంగా జరిగింది. ఎస్వీయూ మైదానం వేదికగా మంగళవారం ఆ వర్సిటీ వ్యాయామ విద్యావిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌కు ఎస్వీయూకు అనుబంధంగా ఉన్న సుమారు 20 కళాశాలలకు చెందిన మహిళా, పురుషుల అథ్లెట్లు పరుగుపందెం, జావెలిన్ త్రో, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్, హార్డిల్స్ ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించారు. విజేతలకు ఎస్వీయూ రెక్టార్ సిహెచ్.అప్పారావు, వ్యాయామ విద్యావిభాగం విభాగాధిపతి ఎం.శివశంకర్ రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీ, పతకాలు ప్రదానం చేశారు.

విద్యాసంస్థల ఛాంపియన్‌షిప్ అందుకుంటున్న ఎస్పీడబ్ల్యూ కళాశాల మహిళా అథ్లెట్లు

విజేతలు వీరే.. వ్యక్తిగత సంయుక్త ఛాంపియన్‌లుగా పురుషుల విభాగంలో తిరుపతి ఎస్వీసీసీ డిగ్రీ కళాశాలకు చెందిన డి.సిందూర్, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఎం.సుదర్శన్ నాయక్, మహిళా విభాగంలో తిరుపతి ఎస్వీయూ బీ.పీఈడీ కళాశాలకు చెందిన కె.గాయత్రి, తిరుపతి ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలకు చెందిన బి.భవ్యశ్రీ.

విద్యాసంస్థల ఛాంపియన్‌గా..

పురుషుల విభాగంలో తిరుపతి ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమాన 50 పాయింట్లతో విద్యాసంస్థల సంయుక్త ఛాంపియన్‌షిప్‌ను సొంత చేసుకున్నాయి. మహిళా విభాగంలో తిరుపతి ఎస్పీడబ్ల్యూ కళాశాల 58 పాయింట్లతో ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

తిరుమలలో పార్టీ జెండాతో కారు

తిరుమల: తితిదే నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీ జెండాతో ఓ కారు తిరుమల చేరుకుంది. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో రాజకీయ పార్టీల జెండాలు, స్టిక్కర్లు, అన్యమత చిహ్నాలను అనుమతించరు. అవి ఉంటే తొలగించి తిరుమలకు పంపుతారు. అయితే ఓ కారు రాజకీయ పార్టీ జెండాతో తిరుమల చేరుకోవడం గమనార్హం. అధికారులు తనిఖీ కేంద్రంలో ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

SYMBOL OF QUALITY SAMRUDDHI MADE IN INDIA

SAMRUDDHI INDUSTRIES LIMITED

WE BUILD UNBREAKABLE RELATIONS..!!

Samruddhi Industries Ltd. is a certified under ISO 9001:2008, and a leading manufacturer of high-quality plastic products. Established in 1992, the company specializes in a diverse range of products including agricultural solutions, furniture, and kitchenware. Samruddhi Industries has built a strong reputation for innovation, durability, and customer satisfaction across domestic and international markets.

URGENT REQUIRED

Position	Education	Experience	Key Skills & Responsibilities
Maintenance Engineer	Diploma / BE in Mechanical or relevant field	3-4 years	- Hydraulic Circuit knowledge - Daily maintenance oversight - Timely breakdown response - Preventive & corrective maintenance support
ITI Electrician	ITI Electrician / Diploma	1- 2 years	- Electrical & Electronic systems knowledge - Star Delta Circuit expertise - Troubleshooting skills - Physically fit for varied work positions
Supervisor	Diploma / BE	1-3 years	- Familiarity with operational processes - Equipment & process troubleshooting skills

* No salary bar for right candidate.

Work Location : Samruddhi Industries Ltd.
Unit-4, Plot No: 39 & 42, I.P. Valasapalle, Madanapalle - 517325, Annamayya District, Andhra Pradesh

APPLY NOW

Drop your resume to hr@samruddhi.com or WhatsApp on +91 94236 77056

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda **బ్యాంక్ ఆఫ్ బరోడా**

నెల్లూరు బ్రాంచి, 1వ ఫ్లోర్, 16-4-426, యస్ఆర్ ఎస్టేట్, ఇందిరా భవన్ రోడ్డు, నెల్లూరు-524001, ఆంధ్రప్రదేశ్. ఫోన్స్: 91-861-2327269, 2302727, 2327005

ఇ-వేలం ద్వారా వాహనము అమ్మకం

దిగువ తెలిపిన ఋణగ్రహీత ఋణం చెల్లించుటలో విఫలమైనందున, హైపోథికేషన్ అగ్రిమెంట్ ప్రకారం లభించిన అధికారాలను వినియోగిస్తూ దిగువ తెలిపిన హైపోథికేటెడ్ చరాస్థి (వాహనములు)ను బ్యాంకు సీజ్ చేయడమైనది మరియు సదరు చరాస్థిని "ఎక్కడ ఎలా వున్నది అక్కడ అలానే" మరియు "అక్కడ ఏమి వున్నదో అక్కడ అలానే పద్ధతి" పై వేలం వేయబడును.

ఋణగ్రహీత పేరు & చిరునామా	హైపోథికేటెడ్ వాహనం యొక్క మోడల్, మాన్యుఫ్యాక్చరింగ్, సంవత్సరం, రిజిస్ట్రేషన్ నెం.	మొత్తం బకాయి
శ్రీ చెన్నుపాటి బాలాజీ కుమార్ (ఋణగ్రహీత), తండ్రి: చెన్నుపాటి వెంకటరత్నం నాయుడు, డోర్ నెం.793/A, వడ్డిపాలెం, దుత్తలూరు, నర్రవాడ, యస్‌పియస్ఆర్ నెల్లూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్-524222.	Maker's : ASHOK LEYLAND LTD Model : PA 1115/34 H CC MFG. Year : 12-2024 Reg. No. : AP 39 WD 3024 Chassis No. : MB1ASPCC9RESR3628 Engine/Motor No. : RSEZ430589 Colour : NP BROWN Body Type : Tanker	31.10.2025 తేదీనాటికి రూ.25,94,348.59 (అక్షరాల ఇరవై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు మరియు యాభై తొమ్మిది పైసలు) + 01.11.2025 తేదీ నుండి జమకూడని వడ్డీ + ఏదైనా ఛార్జీలు

ఇ-వేలం యొక్క తేది: 05-12-2025, మ॥ 2.00 గం॥ల నుండి సా॥ 6.00 గం॥ల వరకు

రిజర్వుధర: రూ.30,00,000/-, ధరావత్తు: రూ.3,00,000/-

ఇ-వేలం జరుపుతున్న బ్రాంచి: బ్యాంక్ ఆఫ్ బరోడా, నెల్లూరు బ్రాంచ్
ఇ-వేలం తేది: 05.12.2025, సమయం: మ. 02.00 గం॥ల నుండి సా. 6.00 గం॥ల వరకు. బిడ్ పెంపుదల మొత్తం: రూ.20,000/-, పార్కింగ్ లొకేషన్: పద్మనాభయ్య (పార్కింగ్ యార్డ్), ఓల్డ్ జియన్‌టి రోడ్డు, శ్రీదేవి రైస్ మిల్ ప్రక్కన, తుమ్మూరు, నాయుడుపేట, తిరుపతి జిల్లా-524126.
ఆసక్తి గల కొనుగోలుదారులు / బిడ్డర్లు ఈ తనఖా ఉంచిన చరాస్తులను వేలం యొక్క ప్రదేశము నందు తేది.01.12.2025 నుండి తేది.04.12.2025 ఉదయం గం. 11.00 ల నుండి సాయంత్రం గం. 4.00 ల వరకు (ముందస్తు అనుమతితో) తనిఖీ చేసుకొనవచ్చును. ధరావత్తు మొత్తం: "బ్యాంక్ ఆఫ్ బరోడా" ఖాతా నెం. (New Intermediary Account) 09800015181219, IFSC: BARB0NELLOR (ఐదవ అక్షరం సున్నా), బ్యాంక్ ఆఫ్ బరోడా, నెల్లూరు మెయిన్ బ్రాంచి ద్వారా జమ చేయవచ్చును. పూర్తి వివరముల వేలం నోటీసు & టెండర్ దరఖాస్తు బ్యాంక్ వారి యొక్క వెబ్‌సైట్ www.bankofbaroda.bank మరియు బ్రాంచి నందు కూడా అందుబాటులో ఉన్నవి. ఇతర ఏమైనా సమాచారము కొరకు బ్రాంచి నెం. 7305841877 నందు సంప్రదించవలెను. https://baanknet.com మరియు www.bankofbaroda.bank వెబ్‌పోర్టల్ నందు ఇ-వేలం అందుబాటులో కలదు. కావున దయచేసి గమనించగలరు. సందేహాల కొరకు శ్రీమతి రాజేశ్వరి యస్ గారి సంప్రదించవలసిన ఫోన్ నెం. 7305841877 మరియు మెయిల్ ఐడి: nellor@bankofbaroda.co.in. EMD సమర్పించడానికి చివరి తేదీ: 05.12.2025 సాయంత్రం 6 గంటల వరకు. వాహనం రిజర్వ్ ధర కంటే తక్కువకు అమ్మబడదు. మరిన్ని వివరాలకు దయచేసి సంప్రదించండి: 7305841877.

తేది: 04-11-2025, ప్రదేశము: నెల్లూరు — సం/-అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

నిడిగుంట అరుణను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు

విజయవాడ (సూర్యారావుపేట): ఎస్సై, అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడు నుంచి రూ.24.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిడిగుంట అరుణను నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడకు చెందిన రమేష్‌బాబు.. తనకు తెలిసిన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాల నిమిత్తం సురేంద్ర అనే వ్యక్తితో 2021 మార్చిలో మాట్లాడారు. ఆయన సూచన మేరకు డీజీపీ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తిని సంప్రదించారు. తర్వాత మొగల్రాజపురంలో బుల్లెట్‌బాబు, మరో వ్యక్తితో ఉద్యోగాల కోసం చర్చించారు. ఎస్సై పోస్టుకు రూ.18.5 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుకు రూ.6 లక్షలు ఇవ్వాలనడంతో ఆ మేరకు నిడిగుంట అరుణకు రూ.12 లక్షలు, 10 రోజుల తర్వాత బుల్లెట్‌బాబుకు మరో రూ.12.5 లక్షలు రమేష్‌బాబు చెల్లించారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోగా.. డబ్బులు కూడా చెల్లించకపోవడంతో అక్టోబరు 13న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ వేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను విజయవాడ ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం తిరిగి ఆమెను నెల్లూరు కారాగారానికి తరలించారు.

ఉత్సాహంగా యువజనోత్సవాలు

విద్యార్థుల నృత్య ప్రదర్శన

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సెట్విన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా యువజనోత్సవాలు నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన ప్రారంభోత్సవ సమావేశానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి యశ్వంత్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో విజేతలైన యువతకు రాష్ట్రస్థాయిలో, అక్కడ విజేతలైన వారికి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు.

కానిస్టేబుల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

చిత్తూరు (నేరవార్తలు): చిత్తూరు క్రైం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ రఘురామన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల దిల్లీలో నేషనల్ పోలీసు గ్రూప్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా క్రైం సమావేశం నిర్వహించారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 26 మంది పోలీసులను ఎంపిక చేశారు. వీరిలో రఘురామన్ ఒకరు. దిల్లీ నుంచి వచ్చిన కానిస్టేబుల్‌ను ఎస్పీ అభినందించి జ్ఞాపిక అందజేశారు.

ఎస్పీ తుషార్‌డూడి నుంచి జ్ఞాపిక అందుకుంటున్న కానిస్టేబుల్ రఘురామన్

ఘాట్ రోడ్డులో మరమ్మతులు

ఈనాడు కథనానికి స్పందన

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వర్షాలకు గుంతలు పడిన రోడ్డుకు తితిదే ఇంజినీరింగ్ విభాగం అధికారులు మరమ్మతులు చేయించారు. వాహనదారుల ఇబ్బందులపై ఈనాడులో ఈనెల 1వ తేదీ వార్త రావడంతో తితిదే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.

పక్కాగా కార్తిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మంగళవారం అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ పంచమీతీర్థం రోజున తిరుపతి నుంచి తిరుచానూరు వరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు.

ఏర్పాట్లపై సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడుతో చర్చిస్తున్న జేఈవో వీరబ్రహ్మం

EENADU Classifieds

FINANCIAL SERVICES

All Type of Funds: Mortgage (Any Prop, with/without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA. Mediators also Welcome. Ct: 9019388175.

JOBS

తిరుపతి, తిరుమల బైపాస్‌రోడ్డు, ప్రముఖ A/c రెస్టారెంట్‌లో అనుభవం గల స్టీవార్డ్స్, క్యాషియర్, రుబ్బింగ్ మాస్టర్, స్టాల్‌బాయ్ కావలెను. ✆ 87901 22006, 76038 68950.

ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. బైక్ జీతం 15K-20K. 75697 56990, 93909 16550.

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

THE EENADU WAY CLASSIFIEDS — B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే. అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు. వివరాలకు... 80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B/W: రూ. 600 Colour: రూ. 800. ప్రకటనలపై 5% GST వర్తించును

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

INVESTMENT PLOTS/ Farm House Plots/ Villa Plots for Sale: Lucky Ventures (India's No-1 Real Estate Company). ✆ 91145 61456.

తిరుపతి- చంద్రగిరి టౌన్‌లో మెయిన్‌రోడ్డుకు ఆనుకొని హౌస్ - విల్లా - హోమ్‌స్టే & అపార్ట్‌మెంట్ కట్టుకునే TUDA అప్రూవల్ కొత్త వెంచర్‌లో కమర్షియల్ - రెసిడెన్షియల్ - ఇన్వెస్ట్‌మెంట్ కొరకు 100% వాస్తు Plots అమ్మబడును. సంప్ర 9505502346.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

తిరుపతి

• తిరుపతి • చంద్రగిరి

నేడు యోగుల పర్వతంపై దీపోత్సవం

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: కమ్మపల్లి సమీపంలో గల యోగుల పర్వతంపై బుధవారం కార్తిక దీపారాధన చేయనున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రతాప్ స్వామీజీ తెలిపారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని రద్దు పరచాలని ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతిలోని న్యూ బాలాజీ కాలనీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు యాత్ర 14వ రోజు తిరుపతికి చేరుకుంది.

గోశాలను పరిశీలించిన ఈవో సింఘాల్

తిరుపతి (గ్రామీణ), న్యూస్‌టుడే: తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణ శాలను తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న దాణా, పశువైద్యం, తాగునీరు, పరిశుభ్రత తదితర వివరాలను గోశాల ఇన్‌ఛార్జి డైరెక్టర్ ఫణికుమార్ నాయుడు ఈవోకు వివరించారు. ఆధునిక వసతులతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

గోవులను పరిశీలిస్తున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్

పట్టువస్త్రాలు తెస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని

సంక్షేమాభివృద్ధికి సర్కారు పెద్దపీట

పాకాల, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఆనందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన పాడిరైతుల సమావేశంలో 267 మినీగోకులం షెడ్ల నిర్మాణానికి రూ.5.94 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అడుసుపల్లిలో రూ.2లక్షలతో ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు. పాకాల పీహెచ్‌సీలో రూ.50 లక్షలతో నిర్మించిన ల్యాబ్‌ను ప్రారంభించారు. డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, ఎంపీడీవో వాసుదేవరావు, తహసీల్దారు సాయి సంతోష్, నాయకులు నాగరాజనాయుడు, తలారిగురునాథ్, సావిత్రి, ఫల్గుణ పాల్గొన్నారు. ● సూరినేనివారిపల్లిలో వెలసిన శ్రీగురప్పస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు, సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. రాత్రి ఎమ్మెల్యే నాని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బుజ్జిబాబునాయుడు, బాలాజీ, ప్రదీప్, సుధాకర్, పురుషోత్తంనాయుడు పాల్గొన్నారు.

చెరువుల అనుసంధానం ఎన్నటికో?

పాకాల, న్యూస్‌టుడే: గొలుసుకట్టు చెరువుల అనుసంధానంతో వాననీటిని మళ్లించాలనే ఆలోచనతో ఐదు దశాబ్దాల కిందట దామలచెరువు-పాకాల నీటి సరఫరా పథకానికి శ్రీకారం చుట్టారు. వర్షాకాలంలో దామలచెరువు పెద్దవంకలో భారీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఆ నీటిని మండలంలోని ప్రధాన చెరువులకు మళ్లించడమే లక్ష్యంగా పనులు చేపట్టారు. ఈ పథకం పూర్తయితే దామలచెరువు పంచాయతీలోని కుళ్లపురెడ్డి చెరువు, పచ్చిపాల ఓబన్నచెరువు, ఊట్లవారిపల్లి సమీపంలోని మల్లెల చెరువు, తడకరచెరువు, కమతంపల్లి వద్ద రామసముద్రం చెరువు, సామిరెడ్డిపల్లి వద్ద ఉన్న పాకాలపెద్దచెరువులకు నీటి కొరత ఉండదు.

శిథిలావస్థలో ప్రధాన డ్యాం

దామలచెరువు వద్ద నిర్మించిన ప్రధాన డ్యాం శిథిలావస్థకు చేరుకుంది. డ్యాం వెనుకభాగం మొత్తం పూడిపోయింది. నీటిని మళ్లించే తూములు, వాటిని అమర్చిన తలుపులు తుప్పుపట్టాయి. డ్యాం ముందుభాగంలో నీళ్లు దూకే చోట సిమెంటు బెడ్ కోతకు గురై భారీగా గొయ్యి ఏర్పడింది. ఎటుచూసినా పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగింది. అక్కడి నుంచి పాకాల వైపు ఏర్పాటు చేసిన కాలువలో సుమారు 8 కిలోమీటర్ల మేర కాంక్రీట్ బెడ్, సిమెంట్ లైనింగ్, సపోర్ట్ వాల్స్ లేకపోవడంతో ఎక్కడికక్కడ నీరు వృథా అవుతోంది. పలుచోట్ల కాలువ పూడిపోయింది. వర్షపు నీరంతా తమిళనాడులోని పొన్న యేటి ద్వారా సముద్రంలో కలిసి పోతోంది.

● సమస్యను ఇరిగేషన్‌శాఖ డీఈ రెడ్డిసురేష్ దృష్టికి తీసుకెళ్లగా రూ.3.6 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, నిధులు రాగానే పనులు చేపడతామన్నారు.

సప్లై ఛానల్ పొడవు	నిండే చెరువులు	నీరు అందే సాగు విస్తీర్ణం	నీటిమట్టం పెరిగే బోరు బావులు	మేలు జరిగే రైతు కుటుంబాలు
8 కి.మీ	7	872 ఎకరాలు	600	900

దామలచెరువు వాగుకు అడ్డంగా ఆనకట్ట

తొలగని బాలారిష్టాలు

దశాబ్దాలు గడిచినా ఈ పథకానికి బాలారిష్టాలు తొలగడం లేదు. పనులు పూర్తికాని కారణంగా ఈ పథకం వృథాగా ఉంది. సుమారు పదకొండేళ్ల కిందట రూ.45 లక్షలతో పనులు చేపట్టి కాలువ గట్లు మట్టితో బలోపేతం చేయడం, ఊటువంక పరిసరాల్లో 30 మీటర్ల పొడవున సిమెంటుగోడ, 4 కల్వర్టులు, 2 ఫుట్‌పాత్ క్రాసింగులు, 1.5 కిలోమీటర్ల పొడవున రాతిని తొలచి కాలువ లోతు చేయడం వంటి పనులను పూర్తి చేసి కాలువ ద్వారా నీటిని వదిలారు. ఏడాది తిరిగే లోగా కాలువ గట్లు కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది.

కాలువ పోరంబోకు సర్వే

తిరుపతి(గ్రామీణం), న్యూస్‌టుడే: వేదాంతపురం అగ్రహారంలో కాలువ పోరంబోకును మంగళవారం రెవెన్యూ సిబ్బంది సర్వే చేశారు. ధోబీ ఘాట్‌ను ఆక్రమణదారుల నుంచి రక్షించాలంటూ సోమవారం రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. స్పందించిన తహసీల్దార్ రామాంజులు నాయక్ సిబ్బందిని పంపించి ఇరువర్గాల సమక్షంలో కాలువ పోరంబోకు సర్వే నం 214ను సర్వే చేపట్టారు.

1st ADDITIONAL CIVIL JUDGE (JUNIOR DIVISION) CUM JUDICIAL MAGISTRATE OF 1ST CLASS COURT, TIRUPATI

O.S.No. 1252 of 2022

Between: Canara Bank M.R.Palli-I Branch, rep. by its Manager ... Plaintiff

And

Manam Traders rep. by its Proprietor Thota Amar Kanth ... Defendant

SUIT SUMMONS TO THE DEFENDANT

Manam Traders rep. by its proprietor Thota Amar Kanth S/o Late T.Ramesh Babu, Door No.2-2-239, Chinthakayala street, Near Crime Police Station, Tirupati 517 501

Please take suit summons that the above suit filed by the plaintiff for recovery of money and the matter is posted to 06-11-2025 for your appearance either in person or through your counsel at about 10.30 a.m. in the above court. In the event of your absence the matter will be decided exparte.

Hearing Date: 06-11-2025

A.SURESH, LLM., MBA.,
Advocate :: Tirupati

యువజనోత్సవాల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: సెట్విన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమరాల్డ్స్ కళాశాలలో మంగళవారం జరిగిన యువజనోత్సవ పోటీలలో శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారని ప్రిన్సిపల్ భువనేశ్వరిదేవి తెలిపారు. బృంద నృత్యం, కథ, కవిత్వ రచనల పోటీ విభాగాల్లో విజేతలుగా నిలిచి డిసెంబరు నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.

10న కోటి దీపోత్సవం

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన రామచంద్ర పుష్కరిణి వేదికగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి శేషగిరిరావు మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు.

ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

తిరుపతి(వైద్య విభాగం), న్యూస్‌టుడే: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలదేవీ తెలిపారు. వారం కిందట ఓ మహిళ(33) తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు పరీక్షించి కడుపులో అతి పెద్ద గడ్డ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్య బృందం విజయవంతంగా కణితిని తొలగించారు. కోలుకున్న మహిళ భవిష్యత్తులో పిల్లలను కనేందుకు అవకాశం ఉందని ఆమె తెలిపారు. శస్త్ర చికిత్సలో డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు

రానూపోనూ.. రూ.5 తగ్గేను

తిరుపతి బస్టాండ్ ఆవరణలో ఉన్న ఏడుకొండల బస్టాప్ వద్ద మంగళం డిపో సిబ్బంది తిరుపతి నుంచి తిరుచానూరుకు వెళ్లే ప్రయాణికుల కోసం తిరుమల తరహాలో రిటర్న్ జర్నీ టికెట్‌లో రానుపోనూ ఛార్జీ రూ.5 తగ్గించినట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పెద్దలకు రాను రూ.20, పోను రూ.20 ఛార్జీ అవుతుంది. ఆర్‌జేటీను తీసుకుంటే రానూపోను ఛార్జీ రూ.35 తీసుకుంటున్నారు. ప్రయాణికులకు రూ.5 ఆదా అవుతుంది. **-ఈనాడు, తిరుపతి**

అడుగు పెట్టగలరా!

ఎయిర్‌బైపాస్ రోడ్డులో నుంచి(రాస్ ఎదురుగా) బండారు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే దారి బురదమయంగా మారింది. వర్షాలకు రోడ్డులో నీళ్లు నిలిచిపోయాయి. దీనికి తోడు రోడ్డు గుంతలమయంగా మారి కంకర తేలింది. ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించలేక స్థానికులు పక్క వీధుల్లో నుంచి తిరిగి వస్తున్నారు.

-న్యూస్‌టుడే, తిరుపతి(గ్రామీణ)

గుంత.. చింత

మంగళం-రేణిగుంట మార్గంలో కరకంబాడీ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తిరుపతి రోడ్డులో ఏర్పడిన గుంత కారణంగా వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో సరిగా వెలుతురు లేని కారణంగా గుంత కనిపించక ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

-ఈనాడు, తిరుపతి

డాక్టరేట్ ప్రదానం

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీ గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎన్.విశాలాక్షికి వర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టర్ హిమబిందు మార్గదర్శకత్వంలో 'ఎఫెక్ట్ ఆఫ్ సప్లిమెంటేషన్ విత్ ఐరన్ రిచ్ ప్రొడక్ట్స్ టు కంబాట్ ఎనీమియా అమాంగ్ అడోలసెంట్ గర్ల్స్' అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించినందుకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య అనురాధ తెలిపారు.

విశాలాక్షి

తిరుపతి(వైద్య విభాగం), న్యూస్‌టుడే: స్విమ్స్ కార్డియాలజీ విభాగ పరిశోధక విద్యార్థి డాక్టర్ విజయ్ చంద్రారెడ్డి కొండాకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శిల్ప కడియాల పేర్కొన్నారు. కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వనజాక్షమ్మ పర్యవేక్షణలో పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించినందుకు పీహెచ్‌డీ ప్రదానం చేసినట్లు తెలిపారు.



విజయచంద్రారెడ్డి

పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్

స్వచ్ఛాంధ్ర సాధనే ప్రభుత్వ లక్ష్యం

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన నగరపాలక సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. నగరంలో ఇంటింటా చెత్త సేకరణ, తరలింపు, తడి, పొడి చెత్త విభజన తదితర అంశాలను ఉప కమిషనర్ అమరయ్య, వైద్యాధికారి డా.యువ అన్వేష్ వివరించారు. ఛైర్మన్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలు పరిశీలన కోసం చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తూకివాకం ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారని, ఆ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నేతలు సుగుణమ్మ, ఆర్.సి.మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రహదారి మరమ్మతు

స్పందనకు పందనం

చంద్రగిరి, న్యూస్‌టుడే: మిట్టపాలెం వంతెన సమీపంలో తారురోడ్డు గుంతలమయమైన వైనంపై ఇటీవల 'ఈనాడు'లో వార్త వచ్చింది. స్పందించిన పంచాయతీ సర్పంచి బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పంచాయతీ నిధులు వెచ్చించి రహదారి మరమ్మతు చేయించారు.

నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మించాలి

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం విజ్ఞప్తి చేశారు. మంగళవారం అమరావతిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సబితను కలిసి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. ఆదరణ పథకం కింద నాయీబ్రాహ్మణులను ఆదుకోవాలని, వాయిద్య కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని మంత్రిని ఆయన కోరారు.

చిన్నశేష వాహనంపై శివపార్వతులు

చంద్రగిరి, న్యూస్‌టుడే: రుద్రపాదాల ముక్కోటి ఉత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి భూతవాహనంపై శివపార్వతులు దేవాలయ ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శేష వాహనంపై శివపార్వతులు తిరువీధుల్లో విహరించారు. మూలమూర్తిని అన్నాభిషేకం స్వరూపంతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం పట్టుపీతాంబరాలతో అలంకృతులైన అమ్మవారు సింహవాహనంపై అధిరోహించి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

పులస చేపలకు స్థిరనివాసం కల్పించండి

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. బంగాళాఖాతం నుంచి వందల మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి ప్రవేశించే పులస చేపలకు గోదావరిలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసే చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా వైకాపా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో అన్నారు.

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు, నాయకులు

భూమనకు జైలు శిక్ష ఖాయం: ఎమ్మెల్యే

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తొలి నుంచి అవినీతి అరాచకాలు, అక్రమాల్లో మునిగి తేలిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఎన్జీవో కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. త్వరలో భూమనకు జైలుశిక్ష పడడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. కరుణాకర్‌రెడ్డి తన పేరును కరోనా రెడ్డిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. నేతలు రాజారెడ్డి, హరిశంకర్, బాబ్జి, రాజేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

❖ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కలలను సాకారం చేస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఎస్వీసీసీ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. 276 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, కళాశాల కరస్పాండెంట్ నాగరాజు, నేతలు బుల్లెట్ రమణ, రమేష్ నాయుడు, రాజారెడ్డి, కార్పొరేటర్లు నరసింహచారి, నరేంద్రనాథ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

బాలాజీ నగర్‌లో నివాసం కల్పించండి

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుమలలోని ఆర్ బీసీ సెంటర్‌లో నివసిస్తున్న వారికి బాలాజీ నగర్‌లో నివాసం కల్పించాలని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను ఎమ్మెల్యే కోరారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో ఈవోతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై ఈవోతో చర్చించారు.

రెండు టిప్పర్లు స్వాధీనం

చంద్రగిరి, న్యూస్‌టుడే: రామచంద్రాపురం మండలం నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను మైనింగ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు. చంద్రగిరి పోలీసుస్టేషన్‌కి అప్పగించడంతో కేసు నమోదు చేశారు.

వాచ్‌మెన్‌పై పోక్సో కేసు?

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతిలోని ఓ హాస్టల్ వాచ్‌మెన్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వృద్ధుడు(58) తన చరవాణిలోని అసభ్యకర చిత్రాలను బాలురకు చూపి.. అసభ్య ప్రవర్తనకు ఒడిగట్టినట్లు తెలిసింది. బాలల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

విద్యార్థులకు అందించిన క్రీడా పరికరాలతో దాతలు తదితరులు

అన్ని రంగాల్లో రాణించాలి

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ సమాజంలో ప్రతి ఒక్కరు పాటించాలంటే విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని తెదేపా చిత్తూరు పార్లమెంటరీ అధికార ప్రతినిధి చినబాబు అన్నారు. మంగళవారం మండలంలోని కుప్పంబాదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సుజని కుమారి అధ్యక్షతన ది హర్ష షాం దాసని ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో తిరుపతికి చెందిన సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి సుబ్రహ్మణ్యం క్రీడా పరికరాలను అందజేశారు. ఆదర్శ రైతు ఉమాశంకర్, ఎంఈవో2 జయవేలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తుపాను సమయంలో యంత్రాంగం సమష్టి కృషి

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: మొంథా తుపాన్ సమయంలో జిల్లా యంత్రాంగం సహాయ కార్యక్రమాల్లో సమష్టిగా పాల్గొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా సేవలు అందించారని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తుపాను సమయంలో పని చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ● జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: కార్పొరేట్ శక్తులకు ప్రజల సొమ్మును దోచి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని, సంస్థలను కాపాడుకుంటామని ఈఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు జయశంకర్ అన్నారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయం ఆవరణలో ఏపీ విద్యుత్తు స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడమే లక్ష్యంగా ఎన్‌డీఏ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. నాయకులు సుదర్శన్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, ముస్తాఫ్‌అహ్మద్, రాజు, శివశంకర్, జాకీర్‌హుస్సేన్, గంగయ్య, సుమన్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.



శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన శిక్షణ కలెక్టర్

రేణిగుంట: మండలంలోని విప్పమానుపట్టెడ అంగన్‌వాడీ కేంద్రాన్ని, ఎంపీపీ పాఠశాలను శిక్షణ కలెక్టర్ సందీప్ రఘువంశీ సందర్శించారు. మంగళవారం ఇక్కడి సౌకర్యాలు, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకుని సిబ్బందిని అభినందించారు. శిక్షణ కలెక్టర్‌ను సర్పంచి లక్ష్మీపతిరెడ్డి సన్మానించారు. సీడీపీవో కృష్ణవేణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధ్రువీకరణ పత్రాల మంజూరు

రేణిగుంట: ఆధార్ కార్డుల కోసం ఎస్టీలకు నూతనంగా డొమిసైల్ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎల్లమందల్యం పంచాయతీకి చెందిన ఎస్టీలకు పత్రాలను పంపిణీ చేశారు. ఎవరైనా ఎస్టీలు ఉంటే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నారు.

విద్యార్థులతో నిర్వాహకులు, పీడీలు

కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

నాగలాపురం, న్యూస్‌టుడే: కర్నూలులో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న 37వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. తిరుపతి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగలాపురం ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి సుమన్, సహ కార్యదర్శి శ్రీకాంత్, పీడీలు బాబు, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

గోవులతో రైతులకు తిప్పలు

నాగలాపురం మండలం టీపీపాళెం గ్రామానికి చెందిన పలువురు రైతులు గోవులను వదిలివేయడంతో పైర్లను నాశనం చేస్తున్నాయి. ద్విచక్ర వాహన దారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపై సంచారంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సత్యవేడు**

గుత్తేదారు నిర్వాకం.. ఇరుకు గదులే దిక్కు

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇరుకు గదుల్లోనే విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. గత వైకాపా పాలనలో అదనపు గదుల నిర్మాణానికి సుమారు రూ.అరకోటి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు ఖర్చు అయ్యాయేకానీ పనులు మాత్రం పూర్తి కాలేదు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, కేవీబీపురం**

శిథిల భవనం.. కూలితే ప్రమాదం

బసవయ్యపాళెం పంచాయతీ జ్ఞానాంబకండ్రిగలోని ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించి దశాబ్దాల కాలం కావడంతో శిథిలావస్థకు చేరింది. స్లాబు పెచ్చులూడి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భవనం పక్కనే ఉన్న చెట్ల కింద గ్రామస్థులు సేదతీరుతుండటంతో ప్రమాదం పొంచివుందని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు సైతం అటుగా వెళ్తుంటారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, తొట్టంబేడు**

నిర్మాణాలు పూర్తి.. చెల్లింపులే నాస్తి

మండలంలోని పాడి రైతుల కోసం మంజూరు చేసిన మినీగోకులం షెడ్ల నిర్మాణాలు పూర్తయినా బిల్లులు చెల్లింపులు జరగలేదు. ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మినీగోకులాలను మంజూరు చేసింది. అర్హులైన రైతులు దీని సాయంతో నిర్మించుకుని వినియోగించుకుంటున్నారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, కేవీబీపురం**

కాస్త ఆలోచించండి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రసాదం వృథా అవుతోంది. నాణ్యత బాగున్నా భక్తులకు మోతాదుకు మించి పంపిణీ చేయడంతో చాలా మంది ప్రసాదం దొన్నెలను అక్కడే ఉంచేసి వెళ్లిపోతున్నారు. అదనంగా పంపిణీ సిబ్బందిని అందుబాటులోకి తీసుకుని కొంచెంగా ఆలయం తెరిచి ఉన్నంత వరకు భక్తులందరికీ ప్రసాద వితరణ చేసే విధంగా అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు చర్యలు చేపట్టాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

వైభవంగా తెప్పోత్సవం

నారాయణవనం : శ్రీపద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి కార్తిక తెప్పోత్సవాలలో భాగంగా మంగళవారం పద్మసరస్సులో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కోనేరులో తెప్పపై ఉత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను తితిదే సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారులు నాగరాజు, భరత్, ప్రధాన అర్చకులు శ్రీధర్ భట్టాచార్య, అర్చకులు, సిబ్బంది పర్యవేక్షించారు.

విజేతలతో జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుచరిత

చిత్రం.. సందేశాత్మకం

శ్రీకాళహస్తి: పండుగల ప్రాభవాన్ని సందేశాత్మకంగా చిత్రీకరించి మన్ననలను అందుకున్నారు పట్టణంలోని కొత్తపేట బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు. 'ఈనాడు-ఈటీవీ' నేతృత్వంలో 'మీకు ఇష్టమైన పండుగలు' అన్న అంశంలో పాఠశాల ఆవరణలో మంగళవారం చిత్రలేఖన పోటీలు జరిగాయి. పాఠశాలకు చెందిన జాహ్నవి, లిఖిత, రేష్మలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుచరిత బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ● నారాయణ ఇంగ్లిషు మీడియం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో త్రిషిక, షాజియా, యశస్వినిలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య బహుమతులు ప్రసంశా పత్రాలు అందజేశారు. డీన్ కేదార్, గురవయ్యలు పాల్గొన్నారు.

విద్యార్థులతో నారాయణ ఇంగ్లిషు మీడియం హైస్కూలు ప్రిన్సిపల్ ఈశ్వరయ్య

విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: ప్రతి భారతీయుడు స్వదేశీ ఉత్పత్తులను వినియోగిస్తూ, విదేశీ ఉత్పత్తులకు స్వస్తి పలకాలని జిల్లా భాజపా ప్రధానకార్యదర్శి రాటకొండ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌ఆర్ కల్యాణ మండపంలో భాజపా మండల అధ్యక్షుడు దిలీప్‌రాయల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వేలూరు పురుషోత్తం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

నాణ్యత, శుభ్రత లేకుంటే చర్యలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: హోటళ్ల నిర్వాహకులు ఆహార పదార్థాల్లో నాణ్యత, శుభ్రత పాటించకుంటే చర్యలు కఠినతరంగా ఉంటాయని ఆహార భద్రతాధికారి జగదీష్ సూచించారు. ముక్కంటి ఆలయానికి సమీపంలోని సన్నిధివీధిలో పలు హోటళ్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వెదురు రవాణాపై దాడులు

శ్రీకాళహస్తిగ్రామీణ(ఏర్పేడు) : శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి సమీపంలోని పరిశ్రమకు వెదురు అక్రమంగా తరలిస్తున్న వారిపై శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కేవీబీపురం మండలంలోని అటవీప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు నిత్యం వెదురును తరలిస్తుండటంతో మంగళవారం అటవీశాఖ అధికారులు రాచగున్నేరి సమీపంలో నిఘా ఏర్పాటు చేసి వెదురు లోడులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా విచ్చలవిడిగా వెదురు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

గిరిజన భూముల్లో అక్రమ నిర్మాణాలు

● రెవెన్యూ అధికారులకు నోటీసులు
● విచారణకు ఆదేశాలు

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: మండలంలోని ఇందిరానగర్ పంచాయతీలో గిరిజనుల భూముల్లో చట్టవిరుద్ధంగా చేపట్టిన క్రయవిక్రయాలు, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై జిల్లా రెవెన్యూ అధికారులు విచారణకు ఆదేశించడం సంచలనమైంది. రెవెన్యూ ఆశీస్సులతో ఇక్కడ జరుగుతున్న భూ అక్రమాలు, నిర్మాణాలపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక కోరడం చర్చనీయాంశమైంది. కాగా ఇందిరానగర్‌లో డీకేటీ భూముల భూ భాగోతంపై లోకాయుక్త కమిషన్ విచారణలో ఉండగా, అక్రమ నిర్మాణాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

ప్రభుత్వ భూములకు ఎసరు

మండల కేంద్రానికి ఆనుకుని ఉండటం.. మండల ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇందిరానగర్‌లోనే ఉండటంతో ఇక్కడ భూములకు ఎనలేని గిరాకీ పెరిగింది. దీనికితోడు వరదయ్యపాళెంలో సెంటు ధర రూ.లక్షల్లో పలుకు తుండటంతో అక్కడకొనే పరిస్థితి లేక అందరి దృష్టి దీనిపై పడింది. ఈ పంచాయతీలోని వందల ఎకరాలన్నీ ప్రభుత్వ, డీకేటీ భూములే కావడం గమనార్హం.

ఇందిరానగర్‌లో నిర్మిస్తున్న ప్రైవేటు గిడ్డంగి

రాజకీయ, అధికార బలంతో పలు డీకేటీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అంతేకాకుండా గిరిజనులకు ఇచ్చిన సాగుభూములు, ఇంటి స్థలాలను కారుచౌకగా చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసి ప్లాట్లుగా విక్రయించగా, నిర్మాణాలు జరిగాయి. నిబంధనల మేరకు గిరిజనులకు ఇచ్చిన డీకేటీ స్థలాలు, వ్యవసాయ భూములపై ఇంటి పట్టాలు, గృహ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అవకాశం లేకపోవడమే రెవెన్యూకు వరంగా మారింది. ఇంటి పట్టాలు, అనుభవ పత్రాలు, నిర్మాణాలకు అనుమతుల కోసం పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సిరులు కురిపించే కల్పవృక్షంగా మారింది. ఇక్కడ ప్రభుత్వ, డీకేటీ భూములు సైతం ఆక్రమణలకు గురైనా రెవెన్యూ అధికారులు మౌనం దాల్చడం గమనార్హం.

లోకాయుక్త విచారణ.. అయినా ఆక్రమణ

ఇక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణలు, భూ అక్రమాలపై స్థానికుల ఫిర్యాదుతో లోకాయుక్త విచారణ చేపడుతోంది. విచారణలో ఉండగా ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టడం నేరమైనప్పటికీ, అక్రమ నిర్మాణాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుండటమే కాకుండా అక్రమార్కులకు, ఆక్రమణ దారులకు అండగా నిలబడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కొందరు జిల్లా రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేయడంతో దీనిపై డీఆర్వో విచారణ చేపట్టాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీవో నుంచి తహసీల్దారు కార్యాలయానికి నోటీసులు అందాయి.

ఆక్రమణదారులకు నోటీసులు

ఇందిరానగర్‌లో భూ అక్రమాలపై లోకాయుక్తలో విచారణలో ఉన్నందున ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. కొందరు ఈ వివాద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో వారికి నోటీసులు అందజేసి, అడ్డుకున్నాం. దీనిపై విచారణ చేపట్టి డీఆర్వో, ఆర్డీవోలకు నివేదిక ఇస్తాం.

- సుధీర్‌రెడ్డి, తహసీల్దారు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి: 80085 74555
నాగలాపురం: 98854 43308

శ్రీకాళహస్తి : సమస్య: మురుగునీటి కాల్వలో వ్యర్థాలు పేరుకు పోయాయి. పారిశుద్ధ్య కార్మికులు కాల్వ గట్టుపై వేశాక తొలగించక పోవడంతో మళ్లీ కాల్వల్లోనే పడుతున్నాయి. **- నారాయణ, పీర్లచావిడివీధి**

సమాధానం: సమస్య మా దృష్టికి రాలేదు. వీలైనంత త్వరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.

- మోతీలాల్, పారిశుద్ధ్య విభాగం అధికారి

సమస్య: మురుగునీటి కాల్వ గట్లపై పిచ్చిమొక్కలు ఎక్కువైపోయాయి. మురుగునీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా మారడంతో అవస్థలు పడుతున్నాం.

- సంపూర్ణమ్మ, హౌసింగ్‌బోర్డు కాలనీ

సమాధానం: పిచ్చి మొక్కలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- తిరుమల, పారిశుద్ధ్య విభాగం అధికారి**

ఏర్పేడు: సమస్య: అముదూరు పంచాయతీలో మురుగు నీరు వీధుల్లో ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. **- శ్రీనివాసులు**

సమాధానం: సమస్యను పంచాయతీ కార్యదర్శితో చర్చించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

- రమణకుమార్, ఈవోపీఆర్డీ, ఏర్పేడు

సత్యవేడు: సమస్య: పీవీపురంలోని వీధుల్లో అక్కడక్కడా లైట్లు వెలగక పోవడంతో రాత్రుల్లో ఇబ్బంది పడుతున్నాం.

- రాజశేఖర్, స్థానికుడు

సమాధానం: రెండు నెలల క్రితం మరమ్మతులకు గురైన లైట్లు స్థానంలో కొత్తవి బిగించాం. వెలగనిచోట్ల కొత్త లైట్లను వారం రోజుల్లో బిగిస్తాం. **- పోలమ్మ, సర్పంచి**

క్రైం కార్నర్

ఇరువర్గాల వివాదం.. కేవీబీపురం: వాట్సాప్‌లో సర్పంచి పంచాయతీ నిధులు స్వాహా చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆవేశంతో మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు.. పీవీకండ్రిగ సర్పంచి చెంచుప్రకాష్‌యాదవ్ పంచాయతీ నిధులు పక్కదోవ పట్టిస్తున్నారంటూ గ్రామానికి చెందిన దామోదర్, శ్రీనివాసులు వాట్సాప్‌లలో ప్రచారాలు చేశారని సర్పంచి బంధువులు నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సర్పంచి వర్గీయులు దామోదర్, శ్రీనివాసులు, రత్నమ్మలపై కర్రలతో దాడి చేయడంతో గాయ పడ్డారు. సర్పంచి వర్గీయులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

బడిస్థలం విషయమై.. వరదయ్యపాళెం: తొండంబట్టు పంచాయతీ అంబికాపురంలో ప్రాథమికోన్నత పాఠశాల స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. బడి స్థలంలో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు మేరకు తహసీల్దారు సుధీర్‌రెడ్డి మంగళవారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఇరు పక్షాల వాదనలను పరిశీలించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హామీ ఇచ్చారు.

రేషన్ బియ్యం స్వాధీనం.. బీఎన్‌కండ్రిగ: చిన్న పాలవేడు రహదారి సమీపంలో 350 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరిప్రసాద్ మంగళవారం తెలిపారు. రేషన్ బియ్యం తరలిస్తున్న శ్రీకాళహస్తికి చెందిన సాయి, రాజాలను అరెస్టు చేసినట్లు తెలిపారు. **నారాయణవనం:** కీలగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని ఉప తహసీల్దారు హరిక్రిష్ణ తనిఖీచేసి స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో, గ్రామపెద్దల సమక్షంలో స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయానికి తరలించారు. రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పని అప్పగిస్తే.. పరికరాలనే ఎత్తుకెళ్లాడు!.. తొట్టంబేడు: తిరుపతికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ విద్యుత్తు సంబంధిత కాంట్రాక్టు పనులను శ్రీకాళహస్తి పరిధిలో బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తికి సబ్-కాంట్రాక్టు ఇవ్వడంతో పాటు సుమారు రూ.13 లక్షల విలువైన పరికరాలను అప్పగించింది. పనులు చేయకపోగా పరికరాలతో ఉడాయించినట్లు ఎస్సై బలరామయ్య తెలిపారు. బాధిత సంస్థ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళ బలవన్మరణం.. తొట్టంబేడు: శ్రీకాళహస్తికి చెందిన కవిత(44) కొన్నేళ్లుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. కడుపునొప్పి నయం కాకపోవడంతో మనస్థాపానికి గురై మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

నారాయణవనం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితులకు అందించారు. మంగళవారం తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రూ.5.21 లక్షల చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణవనానికి చెందిన కె.కృష్ణకు రూ.4,00,596, ఆంబాకముకు చెందిన యం.మాహలక్ష్మికి రూ.1,20,846 ఆర్థిక సాయాన్ని అందించారు. **నాగలాపురం:** నియోజకవర్గంలో చేపట్టాల్సిన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈలు కరుణాకర్, చంద్రశేఖర్‌లను తిరుపతిలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు.

ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చెకుముకి సైన్స్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో నెలవాయి, బీఎన్ కండ్రిగ జడ్పీ ఉన్నత పాఠశాలలు, విద్యావికాస్, ఎస్వీఆర్ ప్రైవేటు పాఠశాలల 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు చెంగయ్య, ఎంఈవో మునిసుబ్రహ్మణ్యం ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ప్రధానోపాధ్యాయులు రమణయ్య, ఉపాధ్యాయులు షర్మిల, రత్నమ్మ, జోసెఫ్ పాల్గొన్నారు.

విద్యాసామగ్రి వితరణ

ఏర్పేడు, న్యూస్‌టుడే: మండలంలోని పల్లం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఓఎస్ బాలల గ్రామం ఆధ్వర్యంలో విద్యాసామగ్రి వితరణగా అందజేశారు. మంగళవారం పాఠశాలకు చేరుకుని రూ.10వేలు విలువైన సామగ్రిని పంపిణీ చేశారు. ఉన్నత విద్యతోనే పేదరికంపై విజయాన్ని సాధించవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మునిరత్నం, ప్రధానోపాధ్యాయురాలు రజియా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచి మృతికి సంతాపం

రేణిగుంట, న్యూస్‌టుడే: గురవరాజుపల్లి మాజీ సర్పంచి తేనేపల్లి రామచంద్రయ్య మంగళవారం మృతి చెందారు. ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, వైకాపా తిరపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు నివాళులర్పించారు.

యూరియా కార్డుల పంపిణీ

యూరియా కార్డుల పంపిణీ .. రేణిగుంట: మండలంలోని రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని కోట్రమంగళం పంచాయతీలో రైతులకు కార్డులను పంపిణీ చేశారు. యూరియా కార్డులు కావలసిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రంలో సంప్రదించి కార్డు పొందాలన్నారు.

వైద్య విద్యకు దూరం .. శ్రీకాళహస్తి: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద విద్యార్థులు వైద్యవిద్యకు దూరమయ్యే అవకాశముందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఈ అంశానికి వ్యతిరేకంగా వైకాపా చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అంజూరు తారక శ్రీనివాసులు, రాజు, సిరాజ్, శరవణ, వెంకటేష్‌బాబు పాల్గొన్నారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు.. శ్రీకాళహస్తి: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదం, తాజాగా జోగిరమేష్‌తో కల్తీ మద్యం ఘటనల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కోటి సంతకాల నాటకానికి వైకాపా తెరతీసిందని తెదేపా పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి కిషోర్ అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఆయన సమావేశం అయ్యారు. నారాయణ, చాంద్‌బాషా, కిరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

లాన్ టెన్నిస్ క్రీడాకారుడికి అభినందన

తొట్టంబేడు, న్యూస్‌టుడే: లాన్ టెన్నిస్ క్రీడలో రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన శ్రీకాళహస్తికి చెందిన క్రీడాకారుడు జయసాయికుమార్‌ని రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి అభినందించారు. ఈ మేరకు మంగళవారం పోలీసు స్టేషన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన జయసాయికుమార్‌తో అతని కుటుంబ సభ్యులను, కోచ్‌లు మునికృష్ణ, వంశీలను శాలువాతో ఆయన సత్కరించారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ కిషోర్‌కుమార్, క్రాంతిగంగయ్యలు పాల్గొన్నారు.

జయసాయికుమార్‌ను సత్కరిస్తున్న రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి

జాతీయ స్థాయి కరాటేలో రాణింపు

క్యాతిని సత్కరిస్తున్న నిర్వాహకులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎంజీఎం స్కూలులో ఆరో తరగతి చదువుతున్న ఈ.క్యాతి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించినట్లు ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ మయూర్ తెలిపారు. పుదుచ్చేరిలో జరిగిన సెకండ్ డ్రీమ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతాకాన్ని సాధించిన క్యాతిని మంగళవారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునిరత్నంనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: వీధి వర్తకుల అభ్యున్నతికి ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక కార్యాలయ ఆవరణలో మంగవారం నిర్వహించిన సమావేశంలో వీధి వర్తకుల సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. గురవయ్య, నేతలు పాల్గొన్నారు.

ఎస్ఎన్‌సీయూ ఏర్పాటు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ప్రధాన ఆస్పత్రుల్లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాల(స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్) ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ)లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో ఈ నెలాఖరులోపు అందుబాటులోకి రానుంది. రూ.60 లక్షల వ్యయంతో 80 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కేంద్రం రాకతో నవజాత శిశువుల సంరక్షణ మరింత పకడ్బందీ కానుంది.

'శంకర్‌రెడ్డి నియంతృత్వ పోకడలు నిలువరించండి'

నాగలాపురం, న్యూస్‌టుడే: తెదేపా నియోజకవర్గ కార్యక్రమాల సమన్వయకర్త శంకర్‌రెడ్డి నియంతృత్వ పోకడలను నిలువరించాలని మంత్రి నారా లోకేశ్, రాయలసీమ జోనల్ ఇన్‌ఛార్జి దీపక్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు తెదేపా నేతలు కోరారు. అమరావతిలో అధిష్ఠాన నేతలను కలసిన సత్యవేడు తెదేపా నేతలు పార్టీ నియోజకవర్గ పరిస్థితులను విశదీకరించారు. సీనియర్ నేతలతో సైతం బెదిరింపు ధోరణిలో శంకర్‌రెడ్డి వ్యవహరిస్తుండటంతో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. సీనియర్ నేతలు రామాంజులునాయుడు, ఇళంగోవన్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బాషా, గోపీనాథ్‌రెడ్డి, సెల్వకుమార్, మురళి, మునిశేఖర్‌రెడ్డి, ఎస్ఎం సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

జోనల్ ఇన్‌ఛార్జి దీపక్‌రెడ్డితో తెదేపా నేతలు

బాల్యం నుంచే నైతిక విలువలు

మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఓఎస్

మహిళలకు అవగాహన కల్పిస్తున్న మానసిక వైద్య నిపుణులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: సంపాదనపై వ్యామోహంతో కాలంతో వేగంగా పరుగులు తీస్తున్న ప్రస్తుత రోజుల్లో పిల్లల పోషణ పక్కదారి పడుతోంది. మొదటి గురువుగా భావించే తల్లి నుంచి మంచి, చెడు వంటి కనీస నైతిక విలువలు పిల్లలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో దేశానికి వెన్నెముకలాంత నిలవాల్సిన యువత బంగారు భవితను నాశనం చేసుకుంటుంది. సమాజానికి భారంగా మారుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఏర్పేడులోని ఎస్ఓఎస్ బాలల గ్రామం శ్రీకారం చుట్టింది. మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కుటుంబాల దత్తత

ఎస్ఓఎస్ బాలల గ్రామం ఆధ్వర్యంలో ఏర్పేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 917 కుటుంబాలను దత్తతతీసుకుంది. వీరిలో 1451 మంది పిల్లలు ఉన్నారు. వీరి తల్లులతో ప్రతినెలా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రముఖ మానసిక వైద్యనిపుణులను పిలిపించి తల్లుల పాత్ర గురించి అవగాహన కల్పిస్తున్నారు. బాల్యం, బాల కార్మికులు, మత్తుకు బానిస, అవినీతి అక్రమాలతో పాటు, నేరాల శాతం అధికమవుతుండటం దేశంలో జరిగిన వివిధ సంఘటనలు గురించి వివరిస్తున్నారు. పిల్లల ప్రవర్తనపై నిత్యం పరిశీలించే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై అవగాహన

గతంలో వలే ఉమ్మడి కుటుంబాలుగా జీవనం సాగించడంతో కలిగే ప్రయోజనాల గురించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక నిర్వహణతో పాటు పిల్లలను బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవ్వ తాతలు బోధించే పురాణాలు, కథలు పిల్లల పెంపకంలో సంజీవనిలా మారడమే కాకుండా పెద్దలపై గౌరవం, కుటుంబ విలువలు పెంపొందించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయని మహిళల్లో ప్రోత్సాహాన్ని నింపుతుండటం విశేషం

పిల్లల విద్యాభివృద్ధికి కృషి

దత్తత గ్రామాల్లోని పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేయడమే కాకుండా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్‌మెంట్, శారీరక, మానసిక ఎదుగుదలకు చర్యలు చేపట్టారు. దీంతో మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చునని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

(c) eenadu

గూడూరు
•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

గూడూరులో నిమ్మ ధరలు
మొదటి రకం: కేజీ రూ. 21 నుంచి రూ. 30 వరకు
రెండో రకం: కిలో రూ. 10 నుంచి రూ. 20 వరకు

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తిరుపతి జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని భాజపా కార్యాలయంలో మండల ప్రవాస్ కార్యక్రమంపై అవగాహన కల్పించి, కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు, కె. దయాకర్, రవీంద్ర, బాలకృష్ణగౌడ్, గుమ్మడి శ్రీనివాస్‌యాదవ్, జీవి నాయుడు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు రక్తవర్గ నిర్ధారణ పరీక్షలు

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని విశ్వోదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థినులకు రక్త వర్గ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమంలో భాగంగా 220 మంది విద్యార్థినులకు రక్త నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ విజయశేఖరం మాట్లాడుతూ రక్త శాతం తక్కువగా ఉండడంతో విద్యార్థినులు ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు. మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్‌రిబ్బన్ క్లబ్ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, అధ్యాపకులు మంజునాథరెడ్డి, నిరుపమ పాల్గొన్నారు.

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: చదువుతో పాటు క్రీడల్లో రాణించినపుడే మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎస్‌జీఎఫ్ డివిజన్ స్థాయి క్రీడాపోటీలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు డివిజన్‌కు చెందిన క్రీడాకారులు క్రీడల్లో రాణించి సమాజంలో గౌరవం తెచ్చుకోవాలన్నారు. డిప్యూటీ డీఈవో సనత్‌కుమార్, తెదేపా నేతలు బిల్లు చెంచురామయ్య, రహీమ్, ఇస్రాయిల్, చంద్రమౌళి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అభ్యర్థులకు ముఖాముఖి

పాల్గొన్న ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, పీడీ వసంతబాయి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పలు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, వర్కర్స్ ఎంపికలు మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీడీ వసంతబాయి, ఇన్‌ఛార్జి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లీలాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

పెరుగుతున్న ధరలు...
సామాన్యుల గుండె గుబేలు
• పేద, మధ్య తరగతి ప్రజలకు భారం

న్యూస్‌టుడే, గూడూరు పట్టణం: మొంథా తుపాన్ కూరగాయల దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వంకాయలు, క్యారెట్, బీన్స్, పందిరి చిక్కుడు వంటి కూరగాయలు సామాన్యులకు అందనంత స్థాయిలో ఉన్నాయి. కార్తిక మాసం కావడం, అయ్యప్ప స్వామి, భవానీలు, శివయ్య, గోవింద మాలధారణ వేసిన భక్తులు శాఖాహారులుగా మారడం, ప్రజలు కూడా చాలావరకు మాంసాహారానికి దూరంగా ఉండడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.

కొనలేక బిక్కముఖం

వర్షాలు కారణంగా పనులు లేక ఆర్థికం ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, ఇప్పుడు కూరగాయలు కొని తినే పరిస్థితి లేదు. మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో నిత్యం కూరల్లో వినియోగించే వాటిని కొనుగోలు చేయలేక బిక్కముఖం వేస్తున్నారు. గడిచిన పక్షం రోజుల వ్యవధిలో మార్కెట్‌లోని కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. గూడూరు కూరగాయల మార్కెట్, రైతుబజారు, రోడ్ల వెంట వ్యాపారాలు సాగిస్తున్నవారి, పరిస్థితి మరో విధంగా ఉంది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోళ్ల దారులు రాక మార్కెట్‌లు వెలవెలపోవడం, సరకులు నిల్వ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడు సంచి చేత పట్టుకొని బజారుకు వెళితే రూ.500కు కనీసం 5 కేజీల వివిధ రకాల కూరగాయలు రాని పరిస్థితి. ఊసురుమంటూ కూరగాయలు కొనుగోలు చేస్తున్న వారు కొందరైతే.. మరికొందరు కూరగాయలను వదిలి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు కొంటున్నారు. మరోవైపు తినుబండారాలు, హోటళ్లు, వసతి గృహాలు, తదితర వాటికి వినియోగించే కూరగాయల కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తున్నారు.

గూడూరులో అమ్మకానికి సిద్ధంగా కూరగాయలు

• గూడూరు కూరగాయల మార్కెట్‌లో ధరలు

కూరగాయలు	(కిలో రూ.లలో)
వంకాయలు	90
పచ్చిమిర్చి	60
క్యారెట్	70
బీన్స్	100
కాకరకాయ	60
మునగకాయ	60
పందిరచిక్కుడు	110
చామగడ్డ	70
బెండకాయలు	50
ఉల్లగడ్డలు	50
బీట్‌రూట్	60
బీరకాయ	70
దొండకాయ	50
ముల్లంగి	70
క్యాలీఫ్లవర్	60

మేమున్నాం.. మీకు తోడుగా..

గూడూరు : 85002 02046
నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 96188 78782
వెంకటగిరి : 80085 73966
సమయం 10 AM TO 1 PM

గూడూరుపట్టణం, న్యూస్‌టుడే: సమస్య: గూడూరు రెండో పట్టణంలోని పోస్టల్ క్వార్టర్స్ ప్రాంతంలో డ్రైనేజీ కాలువ సక్రమంగా లేక మురుగునీరు ఇళ్ల మధ్యలోనే నిలిచి ఉంది. అధికారులు సిబ్బంది ద్వారా డ్రైనేజీ కాలువల్లో పూడిక తొలగించాలి. – కరుణ, గూడూరు

సమాధానం: పుర సిబ్బంది ద్వారా వెంటనే డ్రైనేజీ కాలువలను శుభ్రం చేస్తాం. పూడికలు తీసేలా చర్యలు తీసుకుంటాం.– వెంకటేశ్వర్లు, కమిషనర్

తాగునీటి ట్యాంకు శుభ్రం

స్పందనకు వందనం

బాలాయపల్లి, న్యూస్‌టుడే: కడగుంటలో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులో క్లోరినేషన్ చర్యలు నిర్వహించారు. మంగళవారం 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన ప్రచురితమైన సమస్యను డిప్యూటీ ఎంపీడీవో రామకృష్ణ చొరవతో పరిష్కరించారు.

సీహెచ్‌సీ వైద్యుడిపై విచారణ

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుడు జిలానిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం వైద్యశాఖ అధికారులు రాజా, కమల్‌కిరణ్, కరీనా వైద్యుడు జిలానిపై విచారణ చేపట్టారు. సిబ్బంది పలు విషయాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తూ దూషిస్తున్నాడన్నారు. కిందిస్థాయి సిబ్బందితో వైద్యపరీక్షలు నిర్వహించడమే కాకుండా వీరిని అడ్డు పెట్టుకుని ఫిట్‌నెస్ పత్రం, ఆధార్ కార్డుల్లో మార్పులు, ఆరోగ్య పరమైన సమస్యలకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్నాడని తెలిపారు. ఆసుపత్రికి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, ఆసుపత్రిలో పనిచేసే కొందరిని తనకు అనుకూలమైన వాటిలో ఉంచి వారికి విధులు కేటాయించడం లేదన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆరుగురు జీడీఏలను సొంత పనులకు వినియోగించుకుంటున్నాడన్నారు. తన మాట వినని సిబ్బందికి మెమోలు ఇచ్చి మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. ఇతని తీరుతో ఐదుగురు వైద్యులు, ఏడుగురు సిబ్బంది రాజీనామా చేసి వెళ్లారని వాపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడని వారి దృష్టికి తీసుకువచ్చారు. రికార్డులను పరిశీలించారు.

విచారణ చేపడుతున్న అధికారులు

వ్యర్థాలు తొలగిస్తున్న సిబ్బంది, గోతాల్లో సేకరించిన వ్యర్థాలు

నేలపట్టు చెరువులో వ్యర్థాల తొలగింపు

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం చెరువులోకి విదేశీ అతిథులు వచ్చి చేరుతుండడంతో స్థానిక అటవీ అధికారులు విహంగాలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల వరకు ఎండిపోయి ఉన్న చెరువులోకి ఒక్కసారిగా నీరు వచ్చి చేరవడంతో పలు ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రత్యక్షమయ్యాయి. స్థానిక సిబ్బంది సాయంతో ఈ వ్యర్థాలను సేకరించి గోనె సంచుల్లో మూటలు కట్టారు. వలస విహంగాలకు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎలాంటి హాని కలుగకుండా చర్యలు చేపట్టారు. విహంగాలను వీక్షించేందుకు వచ్చే సందర్శకులు పక్షుల కేంద్రంలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని సూచించారు.

కమిషనర్‌ను కలిసిన కాలనీవాసులు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట పురపాలక సంఘం కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లాను మంగళవారం ఎన్ఎస్ఆర్ కాలనీవాసులు కలిసి కాలనీ వద్ద రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందించారు. రైల్వేగేటు తొలగించడంతో రెండు మూడు కిలోమీటర్లు దూరం తిరిగి వెళ్లాల్సి ఉందని అన్నారు. కాలనీవాసులు చందు, వెంకటేష్, గోవిందు శ్రీనివాస్, మునస్వామి, శేఖర్, మునిరాజ, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

విద్యార్థులకు చెకుముకి పోటీలు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో మంగళవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చెకుముకి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఒక్కో మండల కేంద్రంలో ఆయా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పోటీలు జరిపారు. జిల్లా పోటీలకు ఎంపికైన విద్యార్థులను గుర్తించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, జేవీవీ నాయకులు, నిర్వాహకులు కుమార్ పాల్గొన్నారు.

విద్య వైద్యానికి ప్రాధాన్యం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ చేసే సేవల్లో విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని నాయుడుపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగూరయ్య పేర్కొన్నారు. చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామంలో క్లబ్, అమ్మా ఫౌండేషన్ సంయుక్తంగా మండలంలోని పలు పాఠశాలలకు చెందిన 600 మందికి సమ వస్త్రాలు మంగళవారం అందించారు. ఎంఈవో కృష్ణయ్య, క్లబ్ సభ్యులు సుబ్రమణ్యం, కృష్ణవేణి, హెచ్ఎం మంజుల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బహుమతులు అందుకుంటున్న జీఎస్ఆర్ఎం పాఠశాల విద్యార్థులు

విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న రత్నం పాఠశాల ప్రతినిధులు

చిత్రాలతో మురిపించి.. విజేతలుగా నిలిచి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు రెండో పట్టణంలోని జీఎస్ఆర్ మున్సిపల్ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభ పాటవ పోటీలు జరిగాయి. 'మీకు ఇష్టమైన పండుగ' అనే అంశంపై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను మంగళవారం నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులను కె.పూజిత, వై.పల్లవి, ఎస్‌కె.ఆఫియా సాధించారు. పాఠశాల హెచ్ఎం మధుసూదన్, ఉపాధ్యాయులు యం.నాగేశ్వరరావు, బాబ్జి, చంద్రమోహన్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని రత్నం పాఠశాలలో జరిగిన చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతి ఎస్.లౌక్య, ద్వితీయ బహుమతి నిత్యలోహితరెడ్డి, తృతీయ బహుమతి ధృవిత గెలుపొందారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వై.వెంకటేష్, ఉపాధ్యాయులు సుప్రియ, వర్షిణి, మాధవి, ఉష, సురేఖ, మమత తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే భవిష్యత్తుకు బంగారుబాట.. కోట, న్యూస్‌టుడే: విద్యతోనే చిన్నారుల భవిష్యత్తుకు బంగారుబాట కల్పుతుందని శ్రీభరత్ ట్రస్టు చైర్మన్ కొమారి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని గోవిందపల్లిపాళెంలో శ్రీభరత్ ట్రస్టు ఆధ్వర్యాన నిర్వహిస్తున్న విద్యావికాస కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

జెట్టి... ఎప్పటికి పూర్తి

కోట, న్యూస్‌టుడే: గోవిందపల్లిపాళెం సమీపంలోని బంగాళాఖాతం తీరం అంచున జెట్టి నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. సముద్ర జలాల ఉద్ధృతికి కోతకు గురవుతుండడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. 9 ఏళ్లుగా అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు కాలేదు. 2016లో ఆర్‌ఐడీఎఫ్ నిధులు రూ.1 కోటితో జెట్టి నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు నిధులు ఉన్నంత వరకు చేసి వదిలేశారు. అధికారులు స్పందించి అసంపూర్తి జెట్టి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ర.భ అధికారులు మాత్రం ప్రతిపాదనలు పంపామన్నారు.

రోడ్డు ఛిద్రం.. ప్రయాణం భారం

కోట, న్యూస్‌టుడే: కోట-కొత్తపట్నం మార్గంలోని ర.భ రోడ్డు గుంతలతో నిండి ఛిద్రంగా ఉంది. ఈ మార్గంలో వెళ్లే వాహనచోదకులు పడే బాధలు వర్ణనాతీతం. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తరచూ వాహనాలు గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ర.భ ఇన్‌ఛార్జి ఏఈ మల్లికార్జునరావును వివరణ కోరగా త్వరలోనే మరమ్మతులు చేపడుతామన్నారు.

స్పందించకుంటే ముప్పే

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట మండలంలోని సుగ్గుపల్లి గ్రామం నుంచి పట్టణం వెళ్లే మార్గంలో విద్యుత్తు స్తంభం ఒరిగిపోయింది. విద్యుత్తు తీగలు కిందకు జారి పోవడంతో రైతులు యంత్రాలను తీసుకుపోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బలమైన గాలులు వీస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు స్తంభాన్ని సరిచేయాలని రైతులు కోరుతున్నారు.

సీఐఎస్‌ఎఫ్‌లో చేరి మహిళా సాధికారత సాధించండి

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: యువతులు సీఐఎస్‌ఎఫ్‌లో చేరి మహిళా సాధికారతను సాధించాలని సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నిధి అన్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని సత్యం కళాశాలలో మంగళవారం జరిగిన స్ఫూర్తి దాయకమైన మరియు ఇంట్రాక్టివ్ సెషన్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువతులు సీఐఎస్‌ఎఫ్‌లో చేరాలని పిలుపునిచ్చారు. పెద్ద కలలు కనేలా మరియు యూనిఫాం సేవలో కెరీర్ ప్రారంభించాలని ప్రేరేపించారు. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను వివరించారు.

తేనెటీగలు దాడి.. 30 మందికి గాయాలు

కోట, న్యూస్‌టుడే: రంగన్నగుంట సమీపంలో మంగళవారం సాయంత్రం తేనెటీగల దాడి చేయడంతో 30 మంది గాయపడ్డారు. దీంతో బాధితులు పలువురు కోట, వాకాడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రంగన్నగుంట వద్ద హఠాత్తుగా తేనె టీగలు స్వైర్యవిహారం చేశాయి. స్థానిక కాలనీ వాసులను, రోడ్డుపై వాహనాల్లో వెళ్లే వారిని సైతం గాయపరిచాయి. దీంతో ఈ ప్రాంతమంతా గందరగోళంగా తయారైంది. ఈ మార్గంలో తేనెటీగలు దాడులు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

ఆలయాల భద్రత గాలిలో దీపం
• పట్టించుకుంటేనే ప్రమాదాల నివారణ

బాలాయపల్లి, డక్కిలి, న్యూస్‌టుడే: నాలుగు రోజుల క్రితం శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట పలువురి మరణానికి దారితీసింది. ఆలయాలను సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో నిర్మాణాలు చేయడంతో పాటు ముఖ్య రోజుల్లో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అటు దేవాదాయశాఖ, ఇటు పోలీసులు పర్యవేక్షించాలి. వెంకటగిరి నియోజకవర్గంలో ఈ అంశంలో అధికారులు, పాలకులు కాస్త శ్రద్ధ వహించాలని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవల కాలంలో దాతలు విరివిగా విరాళాలు ఇవ్వడం, కొందరు నిర్మాణాలపై శ్రద్ధ వహిస్తుండడంతో కొన్ని ఆలయాలు ఆధునిక హంగులతో అభివృద్ధి చెంది భక్తుల తాకిడికి కొదవ లేకుండా మారాయి. దేవాలయాల వరకు రాకపోకల పరంగా రహదారుల సదుపాయం, భక్తులు తాకిడికి అనువుగా క్యూలైన్ల పర్యవేక్షణ, అన్నప్రసాద వితరణలో సిబ్బంది నిఘా కొరవడడం మామూలయ్యాయి. దేవాదాయశాఖ పరిధిలోనూ ఈ సమస్యలు లేకపోలేదు.

శనివారం నిర్వహించిన పల్లకీసేవకు భక్తుల తాకిడి

• కనమరాయి కొండకు రోడ్డు భద్రత ఏదీ?

బాలాయపల్లి మండలం అలిమిలి పరిధిలోని కనుమరాయికొండపై పురాతన లక్ష్మీనారసింహ స్వామి ఆలయం దాతల చొరవతో ఆధునిక హంగులతో కళకళలాడుతోంది. గతంలో తెదేపా ప్రభుత్వంలో అప్పటి తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తన స్వగ్రామం కావడంతో కొండపైన పురాతన ఆలయ పునర్నిర్మాణానికి తితిదే నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. పలువురు స్థానికులు, తిప్పవరప్పాడుకు చెందిన బత్తల సుబ్బారెడ్డి వంటి వారి ఆర్థిక సహకారంతో ఆలయం నూతన హంగులతో తయారైంది. ప్రతి శనివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. మే నెలలో నృసింహ జయంతి రోజున వేలాదిగా కొండకు చేరుకుంటారు. చదలవాడ ట్రస్ట్ నుంచి శనివారం రోజు భక్తుల కోసం రెండు బస్సులను ఉచితంగా నడుపుతున్నట్లు భక్తులు చెబుతున్నారు. కొండకు వెళ్లాలంటే ఘాట్‌రోడ్డును తలపిస్తుంది. కొందరు దాతలు కుందకూరు తారు రోడ్డు నుంచి రెండు కిమీ దూరం కొండపై వరకు దశలవారీగా మట్టి, గ్రావెల్, కంకర పొడి వంటివి పరిచి దారి ఏర్పరచారు. ఆ దారిలో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు ఏ మేరకు సాధ్యమన్న విషయం నిపుణులు తేల్చాల్సి ఉంది. గతంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆలయానికి రోడ్డు కోసం రూ.3.50 కోట్లు నిధులు సాధించినా అటవీ అభ్యంతరాలతో పనులకు సాగలేదు. ప్రస్తుతం దేవదాయశాఖ మంత్రిగా ఉన్న రామనారాయణరెడ్డి ఈ అంశంపై దృష్టి సారించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

• వెంకటగిరి పడమటి దిశలో వెలుగొండ కొండల అంచున కోనమల్లేశ్వర కోనకు కార్తిక సోమవారాల్లో భక్తులు తరలి వస్తుంటారు. వీరు పాళెంకోట రోడ్డులో మొక్కల పాడు నుంచి వేరై అడవిలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ప్రజలు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డే ఉంది. వర్షాలకు వాగులు అడ్డంకిగా మారుతుంటాయి. యువత రాత్రిల్లో అక్కడ గడిపి వస్తుంటారు. ఏదేని ప్రమాదం జరగక ముందే రోడ్డు సదుపాయాలు కల్పించి, అటవీ శాఖ నిఘా ఉంటే బాగుంటుంది.

• వెంకటగిరిలో దేవాదాయ శాఖ పరిధిలో ఉండే రామలింగేశ్వర స్వామి ఆలయానికి దీపావళి, కార్తిక సోమవారాల్లో మహిళలు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కనీసం దేవాదాయశాఖ పర్యవేక్షణ ఉండదంటే అతిశయోక్తి కాదు. బాలాయపల్లి మండలం సుబ్రమణ్యం గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలోనూ ఇదే తంతు. అధికారులు భక్తుల తాకిడికి అనువుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

స్టార్టర్లు, రాగి తీగల చోరీ

పెళ్లకూరు, న్యూస్‌టుడే: మండలంలో నెలబల్లి, భీమవరం సమీపంలో పొలాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు అమర్చిన విద్యుత్తు స్టార్టర్లు, పంపుసెట్లు లోపల భాగంలో రాగి తీగలను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 పంపు సెట్లకు సంబంధించిన సామగ్రి చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

21 కేజీల గంజాయి స్వాధీనం

పెళ్లకూరు, న్యూస్‌టుడే: మండలంలో తాళ్వావాయిపాడు సమీపంలో జాతీయ రహదారి అండర్ పాస్ సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నుంచి 21 కేజీలు గంజాయిని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం పాండా గ్రామానికి చెందిన గోపినాథ్ బిబార్, మిథన్ బిబార్ అనే వ్యక్తులు రైల్లో గంజాయి తీసుకొచ్చి నాయుడుపేట రైల్వేస్టేషన్ దిగి అక్కడ నుంచి తిరుపతికి చేరవేసే క్రమంలో బస్సులో వెళ్లేందుకు ఉండగా. పోలీసులకు సమాచారం అందడంతో గ్రామీణ సి.ఐ సంగమేశ్వరరావు, ఎస్సై నాగరాజు వారిని అదుపులోకి తీసుకుని 11 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు) శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)

రిజిస్టర్డ్ కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14-ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
కార్యాలయ చిరునామా : శ్రీరామ్ ఫైనాన్స్ లి., జోనల్ ఆఫీస్ : డి.నెం. 26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఎ.కె. నగర్, నెల్లూరు జిల్లా - 524004 మరియు బ్రాంచి ఆఫీస్ : నెల్లూరు-1

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' గా పిలువబడేది, ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది : 9-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము. మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032 మరియు నెల్లూరు-1 నందు బ్రాంచి ఆఫీస్ కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ / ఋణదాతగా సూచిస్తారు) ఇందుమూలంగా ఈ క్రింది నోటీసు జారీ చేస్తున్నాము.

ఋణగ్రహీతలు / సహ ఋణగ్రహీతలు / హామీదార్లు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3తో చదువబడు సెక్షన్ 13 (2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

చివరిగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

క్ర సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	1) షేక్ బాబాసాహెబ్, తండ్రి : సిలార్‌సాహెబ్, డి.నెం. 3/110-1, బనిగిసాహెబ్‌పేట, ఈస్ట్ గూడూరు, గూడూరు-524101, తిరుపతి జిల్లా. 2) షేక్ మస్తాన్‌బీ, భర్త : బాబాసాహెబ్, డి.నెం. 3/110-1, బనిగిసాహెబ్‌పేట, ఈస్ట్ గూడూరు, గూడూరు-524101, తిరుపతి జిల్లా. 3) షేక్ ఫైరోజ్, తండ్రి : బాబాసాహెబ్, డి.నెం. 3/110-1, బనిగిసాహెబ్‌పేట, ఈస్ట్ గూడూరు, గూడూరు-524101, తిరుపతి జిల్లా.	31-01-2021 / Rs. 8,00,000/-	08-10-2025 / రూ. 28,16,084/- (అక్షరాలా ఇరవై ఎనిమిది లక్షల పదహారు వేల ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే)
	ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. NELL2TF1905310015		
	స్థిరాస్తికి చెందిన వివరములు : ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, గూడూరు సబ్ డిస్ట్రిక్ట్, గూడూరు మండలం, ఈస్ట్ గూడూరు గ్రామ అకౌంట్స్ సర్వే నెం. 542, బనిగిసాహెబ్‌పేట, వార్డు నెం. 3, స్లమ్ రెసిడెన్షియల్ ఏరియా, డోర్ నెం. 3/110-1 & 3/111 పట్ట 18 3/4 అంకణాలు స్థలము మరియు అందలి 9 3/4 అంకణాలు లేదా 78 చ॥గ॥ల విస్తీర్ణంలోని ఇల్లు దానికి చెందిన అసిస్‌మెంట్ నెం. 1029005269. హద్దులు : తూర్పు : అహ్మద్ బాషా గారి ఇల్లు మరియు పేరమ్మ గారి ఇల్లు, పడమర : షేక్ బీబి గారికి విక్రయించిన ఇల్లు, ఉత్తరం : మున్సిపాలిటీ రోడ్డు, దక్షిణం : సిలార్ సాహెబ్ గారి ఇల్లు.		

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు /లేదా వారి హామీదారుల (వర్తించినచోట) కు ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేది నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును.

సదరు చట్టంలోని సెక్షన్ 13 (13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు, వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అస్సెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ ఋణగ్రహీత బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం : నెల్లూరు — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

ఎవరూ తగ్గరు.. ఎంతకీ ముందుకెళ్లరు!!

నగరంలో కొన్ని ప్రధాన కూడళ్లలో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు తప్పటం లేదు. అయినా కొన్ని సమయాల్లో అక్కడ ట్రాఫిక్ సిబ్బందే ఉండటం లేదు. ఫలితంగా కూడళ్లకు నాలుగువైపులా వాహనాలు బారులు తీరాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితే మంగళవారం ఉదయం తాటిచెట్లపాలెం కూడలిలో చోటుచేసుకుంది. నలు వైపుల నుంచి వచ్చిన వాహనాలు కూడలిలో ఆగిపోయాయి. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఏ వాహనం కూడా ముందుకు వెళ్లలేదు. చివరికి ఆర్టీసీ సిబ్బంది, మరికొందరు వాహనాలు వెళ్లేలా క్రమబద్ధీకరిస్తుండగా వచ్చిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. – ఈనాడు, విశాఖపట్నం

నిలిచిపోయిన వాహనాలు

మానవాళికి మహోపకారం!!

ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకున్న 'మెడ్‌టెక్ జోన్'

అంకుర సంస్థలకు నిపుణుల దిశానిర్దేశం

ఈనాడు, విశాఖపట్నం

ఒకప్పుడు నగర శివారులో ఎలాంటి జనసంచారం లేని ప్రాంతం. ఇప్పుడు దేశంలో వైద్య ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు వైద్య ఉపకరణాలు ఎగుమతి చేస్తోంది. వందలాది సంస్థలు, అక్కడ తయారయ్యే పరికరాలతో తక్కువ కాలంలోనే దేశ, విదేశాల్లో గుర్తింపు పొందాయి. అదే విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్). విద్యార్థులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తోంది. ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణ కోసం నెలకొల్పిన 'మెడ్‌టెక్ యూనివర్సిటీ'ని త్వరలోనే ప్రారంభించనున్నారు.

- ప్రారంభం: **2018**
- విస్తీర్ణం: **275 ఎకరాలు**
- సంస్థలు: **150కి పైగా**
- టర్నోవర్: **రూ.10 వేల కోట్లకు పైగా..**
- ఎగుమతులు: **80 దేశాలకు**
- **ఉత్పత్తులు:** క్యాన్సర్ నిర్ధారణలో వినియోగించే ఐసోటోప్‌లు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తదితర **400**కు పైగా.

సదుపాయాలు

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రయోగ శాలలు, పరీక్ష కేంద్రాలు, త్రీడీ ప్రింటింగ్, బయో మెటీరియల్ టెస్టింగ్, కేంద్రాలు, రీజెనరేటివ్, మెడికల్ ఫెసిలిటీ, స్టెమ్‌సెల్ కల్చర్ ఫెసిలిటీ తదితరాలు.

అందుబాటులో 'పీజీ' కోర్సులు..

మెడ్‌టెక్‌కు పెరుగుతున్న డిమాండ్ మేరకు ఆరు నెలల వ్యవధితో పీజీ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. అక్కడి ఇండియన్ బయోమెడికల్ స్కిల్ కన్సార్టియమ్ (ఐబీఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్సులకు భారతీయులతోపాటు విదేశీయులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ కోర్సుల ద్వారా వివిధ పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలకు సన్నద్ధం చేస్తున్నారు.

'అంకుర సంస్థ'లకు ఆసరా

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లక్ష చదరపు అడుగుల స్టార్టప్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నీతిఆయోగ్‌కు చెందిన 'మెడీ వ్యాలీ', కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖకు చెందిన 'బయో వ్యాలీ' పేరిట రెండు ఇంక్యుబేటర్లు ఏర్పాటుచేశారు. అంకుర సంస్థలకు ఆర్థిక సలహాలు, నిధులు సమకూరేందుకు సహకరిస్తున్నారు. వ్యక్తిగత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ పాస్‌పోర్టు (ఐ-పాస్‌పోర్టు)లు జారీ చేస్తోంది. దీని ద్వారా అంకుర సంస్థలు అక్కడి ప్లగ్‌అండ్‌ప్లే సౌకర్యాలు, ప్రపంచ స్థాయి పరీక్షల కేంద్రాలు, ఫ్యాబ్రికేషన్ ల్యాబ్‌లు, పూర్తి ఎకోసిస్టమ్‌ను వినియోగించుకోవచ్చు.

దివ్యాంగులకు భరోసా..

మెడ్‌టెక్ జోన్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్‌లో దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాలు రూపొందిస్తున్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటితో పోలిస్తే ఇవి తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉంటున్నాయి. వీటిని లాభాపేక్ష లేకుండా తయారీ ధరకే అందిస్తున్నారు. యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్ సహకారంతో పెంపుడు జంతువులకూ ఈ తరహా సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఓ శునకం, మరో లేగదూడ సులభంగా నడిచే ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు అవగాహన

పరిశ్రమల సందర్శనలో భాగంగా విద్యార్థులకు అత్యాధునిక మెడ్‌టెక్ ఎకోసిస్టమ్, ఉత్పత్తులు, పరిశోధనలు, ఆవిష్కరణలపై అవగాహన కల్పిస్తున్నారు. మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అత్యాధునిక ల్యాబ్‌లు, సౌకర్యాలను విద్యార్థులు సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 154కు పైగా కళాశాలల యాజమాన్యాలు మెడ్‌టెక్ జోన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.

ఈ 'చిట్టి'.. పైడిరాజు సృష్టి

రూపొందించిన రోబో ఆకృతితో పైడిరాజు (ఎడమ నుంచి రెండో వ్యక్తి), సహకరించిన మెకానిక్‌లు

సింధియా, న్యూస్‌టుడే : కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ ఈ మెకానిక్కు మాత్రం ఫోర్కులు.. చైనులు.. సైలెన్సర్లు.. కావేవీ రోబో తయారీకనర్హం అంటున్నారు. అనటమే కాదు స్వయంగా దానిని తయారు చేసి చూపించారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం కొత్తనక్కవానిపాలెంకు చెందిన సమ్మిడి పైడిరాజు బైక్ మెకానిక్. రిపేరు చేసేటప్పుడు కొన్ని వస్తువులు కొత్తవి అమర్చగా.. పాతవాటిని యజమానులు అక్కడే వదిలేస్తుంటారు. పైడిరాజు ఆ వృథా వస్తువులతో రోబో ఆకృతి తయారు చేయాలనుకున్నారు. తన ఆలోచన కార్యరూపం దాల్చటానికి తోటి మెకానిక్‌లు దిండు రాంబాబు, షేక్ ఇస్మాయిల్, కాడ శ్రీనులు సహకరించారు. రెండు నెలలు కష్టపడి ద్విచక్ర వాహనాల వృథా వస్తువులతో రోబో ఆకారం తయారు చేశారు. ఆ 'రోబో'ను జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నీ బైక్‌ల వృథా వస్తువులే కనిపిస్తాయి. సుమారు 70 పరికరాలు దీనికి ఉపయోగించారు. బరువు 125 కేజీలుంది. దానికి క్రోమో పెయింటింగ్ వేశారు. ఈ ప్రాంతంలో బైక్ మెకానిక్‌ల సంక్షేమానికి 'ప్రగతి టూ వీలర్' సంఘం ఉంది. సంఘం వార్షికోత్సవంలో దీనిని ప్రదర్శించాలని తయారు చేశారు.

'జోన్' పనుల్లో వేగం పెంచాలి

వాల్తేర్ రైల్వే డివిజనల్ కమిటీ సమావేశం మంగళవారం నగరంలో నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని సూచించారు.

6లో

ఓపెన్‌టాప్ 'డబుల్ డెక్కర్' వచ్చేసింది

డబుల్ డెక్కర్ బస్సు.. ఓపెన్ టాప్‌లో

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: పర్యాటక శాఖకు చెందిన మూడో డబుల్ డెక్కర్ బస్సు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకుంది. ఈ బస్సును సాగర్ నగర్‌లోని ఈపీడీసీఎల్ కార్యాలయం సమీప విద్యుత్తు ఛార్జింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ చేశారు. ఇది ఓపెన్‌టాప్ కావడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇప్పటికే బీచ్‌రోడ్డులో ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు విజయవంతంగా నడుపుతున్న రెండు డబుల్ డెక్కర్ బస్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే బీచ్ రోడ్డులో పర్యాటకులకు పండగే.

జీవీఎంసీలో అవి'నీటి' కథలెన్నో!!

నకిలీ రసీదులు బయటపడ్డా చర్యల్లేవ్

సూత్రధారులకే కొత్తగా పనులు అప్పగింత?!

ఈనాడు-విశాఖపట్నం: నకిలీ రసీదులతో నీటి సరఫరా ట్యాంకర్ తిప్పుతూ అడ్డంగా దొరికిన గుత్తేదారుకే జీవీఎంసీ అధికారులు పెద్దపీట వేస్తున్నారు. అక్రమాలు కళ్లముందు కనిపిస్తున్నా టౌన్ సర్వీస్ రిజర్వాయర్ (టీఎస్ఆర్)లో ఆర్వో ప్లాంటు నిర్వహణ (స్టేషనరీ, రసీదులు ముద్రించడం, నీటి క్యాన్ల సరఫరా) అప్పగించడానికి అడుగులు వేయడం గమనార్హం. దీంతోపాటు మరికొన్ని పనులు సైతం సదరు గుత్తేదారు టెండర్లలో దక్కించుకోగా, వర్క్ ఆర్డర్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

నకిలీ రసీదు

జీవీఎంసీ పరిధిలో అప్పగిస్తున్న పనులు (వ్యయం...సుమారు):

» 15 సెక్షన్‌లో 2 కేఎల్ ట్యాంకర్‌తో నీటి సరఫరా: **రూ.7 లక్షలు**

» న్యూకాలనీ (సెక్షన్ 13)లో 5కేఎల్ సామర్థ్యం గల ట్యాంకర్‌తో ఏడాదిపాటు ప్రతిరోజూ నీటి సరఫరా: **రూ.27 లక్షలు**

» అన్ని వార్డు సచివాలయాలకు నీటి క్యాన్ల సరఫరా, టీఎస్ఆర్‌లో ఆర్వో ప్లాంటు నిర్వహణ, స్టేషనరీకి: **రూ.19.13 లక్షలు**

» బోర్ వెల్స్ నిర్వహణ: **రూ.19లక్షలు**

» హైలెవల్ రిజర్వాయర్ (హెచ్ఎల్ఆర్) నుంచి 5కేఎల్, 2కేఎల్ ట్యాంకర్లతో నీటి సరఫరా: **రూ.17.50 లక్షలు**

ఎవరి పాత్ర ఎంత?: టీఎస్ఆర్‌లో నకిలీ రసీదులు సృష్టించిన విషయం వెలుగులోకి రాగా, అక్కడి ఓ ఉద్యోగిని పెందుర్తి బదిలీ చేశారు. అలాగే కొందరు ఉద్యోగులతోపాటు, గుత్తేదారుకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల మళ్లీ నకిలీ రసీదుతో ట్యాంకర్ తిప్పుతుండగా వాల్తేరు బ్లాక్ -6 వద్ద అధికారులు పట్టుకుని, నీటి సరఫరా చేయకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బ్లాక్ 6లో అదే గుత్తేదారు 5కేఎల్, 2కేఎల్ ట్యాంకర్లను బినామీతో నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ గుత్తేదారుకు నీటి సరఫరా విభాగంలో కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అధికారులే చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతా నచ్చినట్లు

మంచి నీటి సరఫరా విభాగంలో కొందరు అధికారులు ఇద్దరు గుత్తేదారుకు అండదండలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డ్రాయింగ్ బ్రాంచ్ (డీబీ)లో పనుల ప్రతిపాదనలు చేయగానే, ఆ టెండర్లు సదరు గుత్తేదారులకే దక్కేలా పావులు కదుపుతున్నారు. 10కేఎల్, 5కేఎల్ ట్యాంకర్లతో జీవీఎంసీ పరిధిలో నీటి సరఫరాకు రూ.35లక్షలతో టెండర్లు పిలిచారు. విచిత్రమేమంటే గత ఇరవై ఏళ్లుగా ఒక్కరికే కట్టబెడుతున్న కాంట్రాక్టును ఈసారీ ఆ ఒక్కరికే దక్కేలా చూస్తున్నారు. అన్ని టెండర్లు ఓపెన్ చేశారు కానీ, ఈ టెండర్ తెరవకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కాంట్రాక్టులు దక్కించుకున్న మరో గుత్తేదారు ఈ టెండర్లలో పాల్గొనగా... ఆ సంస్థకు అర్హత లేదంటూ తప్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'ముత్యాల' మారుతీ..!

మురళీనగర్ సమీప సూర్యానగర్-2లో కొలువైన యోగ సిద్ధాంజనేయ స్వామి మంగళవారం ముత్యాల వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. భక్తులు సామూహిక సుందరకాండ పారాయణం చేశారు. ఆలయ వ్యవస్థాపకులు సుబ్బరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

–న్యూస్‌టుడే, మురళీనగర్

చూస్తే కొనలేం..తెలిస్తే తినలేం!

'మాంసం' విక్రయాలపై కొరవడిన పర్యవేక్షణ

కార్పొరేషన్, న్యూస్‌టుడే : నగరంలో విక్రయించే మేక, గొర్రె మాంసం ఎంత వరకు సురక్షితం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో మాంసం నాణ్యతను తనిఖీ చేయడం లేదు. ఏటా ప్రజల నుంచి కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తున్నా... ప్రజారోగ్య పరిరక్షణకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలొస్తున్నాయి.

'స్టాంప్' ఎక్కడ..?: నిబంధనల ప్రకారం ఆడ గొర్రెలు, మేకల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వధించకూడదు. జీవాలను చంపిన తర్వాత వాటి ఊపిరితిత్తుల్లో చీము ఉంటే వాటిని మనుషులు తినకూడదు. ఇలాంటి కీలకమైన పరీక్షలు నిర్వహించడానికి కచ్చితంగా పశువైద్యుడు ఉండాలి. వైద్యుని పర్యవేక్షణలో సిబ్బంది పరీక్షలు చేయాలి. జీవాల ఆరోగ్య స్థితితో పాటు, లింగం నిర్ధారించాలి. ఆ తర్వాత జీవీఎంసీ 'స్టాంప్(సీలు)' వేయాలి. కానీ క్షేత్రస్థాయిలో అలాంటివి జరగడం లేదు.

ఇలా మారింది: సుమారు పదేళ్ల కిందట నగరంలో హనుమంతువాక, గాజువాక, తగరపువలస, అనకాపల్లి ప్రాంతాల్లో జంతు వధశాలలు (కబేళాలు) ఉండేవి. ప్రతి ఆదివారం, మంగళవారం ఎక్కువ జీవాలు వచ్చే సమయంలో పశువైద్యుడు వాటిని పరిశీలించేవారు. వైద్యుడితో పాటు, ఎనిమిది మంది సిబ్బంది ఆయా కేంద్రాల వద్ద పర్యవేక్షించేవారు. మారికవలస ప్రాంతంలో ఆధునిక కబేళా నిర్మించడానికి ఓ ప్రైవేటు సంస్థ జీవీఎంసీతో ఒప్పందం చేసుకుంది. 25 ఏళ్ల పాటు వారే నిర్వహణ కొనసాగించేలా... బీఓటీ (నిర్మించు, నిర్వహించు, బదలాయించు) తరహా ఒప్పందం జరిగింది. దీంతో జీవీఎంసీకి చెందిన కబేళాలు మూతపడ్డాయి.

దుకాణాల వద్దే..

మారికవలస కబేళా వద్దకు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మూగ జీవాలను తీసుకెళ్లి, తిరిగి తెల్లవారుజాము 4 గంటలకు దుకాణాల వద్దకు తీసుకొచ్చి విక్రయించడం కష్టమని భావిస్తున్న వ్యాపారులు చాలా మంది స్థానిక దుకాణాల వద్దే వధించేస్తున్నారు. కబేళా వద్ద జీవీఎంసీకి చెందిన వైద్యుడి పర్యవేక్షణ ఉండాల్సి ఉన్నా, ప్రస్తుతం ఓ మేస్త్రి మాత్రమే పరిశీలన చేసి, జీవాల వధింపునకు అనుమతి ఇస్తున్నట్లు సమాచారం.

★ నగర జనాభా : 23 లక్షలు (సుమారుగా)	★ మేక, గొర్రె మాంసం దుకాణాలు : 3,200	★ ప్రతి ఆదివారం వధించే మేకలు, గొర్రెలు : 10 వేలు	★ ఆదివారం కబేళా వద్ద వధించేవి : 300 (సుమారు)

వైకాపా నేతల్లో గుబులు

★ డ్రగ్స్ కేసులో చిక్కిన వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు

★ కాల్ డేటా, నగదు లావాదేవీలపై పోలీసుల దృష్టి

★ పదవి కోసం రూ. లక్షల ఖర్చు వివరాలపై ఆరా?!

ఈనాడు-విశాఖపట్నం: వైకాపా విద్యార్థి విభాగం విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డిని ఎల్ఎస్‌డీ డ్రగ్స్ కేసులో అరెస్టు చేయడంతో ఆ పార్టీలో కలకలం రేపుతోంది. కొండారెడ్డితో ఉన్న సంబంధాలపై పోలీసులు దృష్టి పెట్టడమే ఇందుకు కారణం. ఫోన్ డేటాతోపాటు, నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ బాధ్యతలను సైబర్ క్రైం చూస్తున్నట్లు సమాచారం. ఎవరెవరితో లింకులున్నాయనేది స్పష్టత వచ్చాక రిమాండ్‌లోని ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సప్ కాల్స్, చాటింగ్స్, నగదు లావాదేవీల్లో ఎక్కడ తమ లింకులు బయటపడతాయోనని కొందరు వైకాపా నాయకులు హడలెత్తిపోతున్నారు. ఉత్తరాంధ్ర యువజన విభాగానికి చెందిన ఓ నాయకుడితో కొండారెడ్డి సన్నిహితంగా ఉన్నట్లు, ఇద్దరు పలుసార్లు అనుచరగణంతో కలిసి పార్టీలు చేసుకున్నట్లు సమాచారం.

అందుకే ఆ పదవి?!: ఏడాది క్రితం కొండారెడ్డిని వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఆ పదవి కోసం కొండారెడ్డి పార్టీలో కొందరిని ప్రసన్నం చేసుకునేందుకు రూ.లక్షలు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకంగా వ్యవహరించే ఓ వైకాపా నేత హైదరాబాద్ విమానాశ్రయంలో షాపింగ్ చేయగా ...ఏకంగా రూ.3లక్షలు ఖర్చు చేసినట్లు చర్చ సాగుతోంది. చెప్పులకే రూ.98 వేలకుపైగా బిల్లు అయిందని, విలువైన బహుమతులు ఇవ్వడం వల్లే అధ్యక్ష పదవి కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. అయితే అప్పటికే డ్రగ్స్ తెచ్చి చాపకింద నీరులా దందా చేస్తున్న కొండారెడ్డి తన పదవికోసం సంపాదించిన డబ్బును ఖర్చు చేసి ఉంటారన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.

శంతన్‌ను పట్టుకుంటే..: నిందితుల్లో ఒకడైన గీత్‌చరణ్‌కు కర్ణాటకకు చెందిన శంతన్ ఎల్ఎస్‌డీ డ్రగ్స్ సరఫరా చేసేవారు. శంతన్‌కు చెందిన ఓ బృందం ఇందుకు ప్రత్యేకంగా పనిచేస్తుంది. విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరుకు పిలిపించి అక్కడ తన టీం ద్వారా శంతన్ డ్రగ్స్‌ను అమ్మకాలు సాగించినట్లు తెలుస్తోంది. శంతన్‌ను అదుపులోకి తీసుకుంటే ఎల్ఎస్‌డీ స్ట్రిప్స్ సరఫరా వెనుక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అతడ్ని పట్టుకోవడానికి ఇప్పటికే ఒక బృందం వెళ్లినట్లు సమాచారం.

కొబ్బరుంది... ఆకలి తీరింది!!

బీచ్ రోడ్‌లో తోట్లకొండ సమీప 'శిలాతోరణం' వద్ద సందర్శకులు తాగి పడేసిన కొబ్బరి బొండాల వైపు ఓ ఉడత వచ్చింది. ఆకలి తీర్చుకునేందుకు బొండంలో తలపెట్టి... కొబ్బరి తిని రయ్‌మంటూ వెళ్లిపోయింది. అక్కడున్న చిన్నారులు దానిని ఆసక్తిగా గమనించారు.

–ఈనాడు, విశాఖపట్నం

అందుబాటులోకి రానున్న డయాలసిస్ యంత్రాలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కేజీహెచ్‌లో నూతన డయాలసిస్ యంత్రాలను బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రారంభించనున్నారు. ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులు రూ.2 కోట్లతో సమకూర్చిన 9 యంత్రాలను కేజీహెచ్ ఎస్ఎస్ బ్లాక్‌లోని నెఫ్రాలజీ వార్డులో ఉంచారు.

నేడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పర్యటన

వన్‌టౌన్, న్యూస్‌టుడే : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి బుధవారం నగరంలో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న ఆయన ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. ఉదయం 10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ స్టడీ సర్కిల్‌ను, 3.30 గంటలకు వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిని సందర్శిస్తారు. 4.30 గంటలకు గుంటూరుకు తిరుగు పయనమవుతారు.

NAVY CHILDREN SCHOOL
Nausena Baugh, Gandhigram, Visakhapatnam – 530005
CBSE Regular Affiliation No.180009/1989 Website: ncsvizagnsb.nesnavy.in
e-mail: careersncsvizag@gmail.com Ph: 0891-2812409 / 2740283

RECRUITMENT NOTIFICATION

The following vacancies exist in the Navy Children School, Visakhapatnam on Regular and Fixed Term Contract:-

POST (SUBJECTS)	Consolidated Pay per month (Approx.)
REGULAR APPOINTMENT :	
❖ POST GRADUATE TEACHER : ♦ PSYCHOLOGY	Rs. 54,000/-
FIXED TERM CONTRACT :	
❖ TRAINED GRADUATE TEACHER: ♦ HINDI ♦ ENGLISH ♦ SCIENCE ♦ MATHEMATICS ♦ SOCIAL SCIENCE ♦ SANSKRIT	Rs. 44,000/-
❖ PRIMARY TEACHER : ♦ GENERAL ♦ COMPUTER SCIENCE ♦ PHYSICAL TRAINING INSTRUCTOR ♦ ART & CRAFT ♦YOGA ♦ SPEECH THERAPIST ♦ OCCUPATIONAL THERAPIST	Rs. 32,000/-
❖ BALVATIKA TEACHER (KG) ❖ SPECIAL EDUCATOR (KG) ❖ LAB ASSISTANT (BIOLOGY & CHEMISTRY)	Rs. 21,250/-
❖ ASSISTANT LIBRARIAN	Rs. 32,000/-
❖ DATA ENTRY OPERATOR ❖ STORE ASSISTANT	Rs. 21,250/-

Note: Interested candidates are advised to refer to the detailed recruitment notification available on the school website **https://ncsvizagnsb.nesnavy.in/career** and submit their applications **ONLINE** for the advertised post(s). The School Administration reserves the right to modify or cancel the advertised vacancies due to administrative requirements. The last date for submission of online applications is **25 Nov 2025 (Tuesday)**. The Common Written Test for shortlisted candidates is scheduled to be held on **06 Dec 2025 (Saturday)**. Short- listed candidates will be intimated through their registered email.

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి



ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638



శ్రద్ధాంజలి

మా తండ్రిగారైన శ్రీ **దాసరి రంగారావు** గారు తేది. **4-11-2025** అనగా మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు శివైక్యం పొందారని తెలుపుటకు మిక్కిలి చింతిస్తున్నాము. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.... శోకతప్త హృదయాలతో....

కుటుంబ సభ్యులు

అంతిమయాత్ర: తేది: 5-11- 2025 బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు విశాఖపట్నం, నందగిరినగర్, అక్కయ్యపాలెం, చెక్కుడురాయి బిల్డింగ్ వద్ద నుండి ప్రారంభం.

ఫోన్: 9052725353, 9492725353

శ్రీ **దాసరి రంగారావు** గారు
Retd. AEN/
S E RAILWAY/WALTAIR

అందరికీ నచ్చేలా.. అతిథులు మెచ్చేలా..

సమావేశ ప్రాంగణాలు

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో క్రమంగా హడావుడి పెరుగుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్తగా రోడ్లు వేస్తూ...కొన్ని దారులను బాగు చేస్తూ.. వర్షాలు పడినా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

–ఈనాడు, విశాఖపట్నం

(c) eenadu

భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై ఆరా..

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం ప్రధాన వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ మంగళవారం పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి వేదిక వద్దకు వెళ్లిన ఆయన అక్కడి పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్, సుందరీకరణ, డ్రెయిన్ల నిర్వహణ తదితర పనుల పురోగతిపై ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

'హోంస్టే'పై కార్యశాల

కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటకశాఖ అధికారి జె.మాధవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: సిరిపురం బాలల ప్రాంగణంలో మంగళవారం ఉదయం హోంస్టే, బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ అన్న అంశంపై కార్యశాల నిర్వహించారు. పర్యాటక శాఖ అధికారి జె.మాధవి మాట్లాడుతూ 500 హోంస్టేలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏమిటి? అవి ఎలా ఉండాలి? వాటిలో సదుపాయాలు, పారిశుద్ధ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇందు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. జీవీఎంసీ జోన్ల నుంచి ఆర్.పి.లు, ఏపీఎంలు, మెప్మా అధికారులు, ఇందుకోసం నిర్దేశించిన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను విజయవంతం చేయాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పూర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌కు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలన్నారు. [illegible] అధికారులు, ఈవో కె.శోభారాణి, అధికారులు [illegible] తదితరులు పాల్గొన్నారు.

మార్గశిర మాసోత్సవాల ప్రచారపత్రికలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్, తదితరులు

MARGADARSI CHIT FUND PVT LTD.
Chit Groups are available at our GAJUWAKA Branch.

Chit Group	Duration In Months	Monthly Installment	Chit Value
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT P	50	4,000	2,00,000
TT V	30	1,00,000	30,00,000
TT X	30	20,000	6,00,000
TT T	30	10,000	3,00,000

Please Contact Branch Manager Mr. P.SATYANARAYANA RAJU for further details. Mobile No. 80082-48899, Landline: 0891-2516888.

ఐఐఎం భవనాన్ని ఖాళీ చేయించాలంటూ నిరసన

ఏయూ డీసీఎంఎస్ విద్యార్థులతో మాట్లాడుతున్న రెక్టార్ ఆచార్య పి.కింగ్

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)కు గతంలో లీజుకిచ్చిన భవనం లీజు గడువు తీరినందున తిరిగి డీసీఎంఎస్ విభాగానికి అప్పగించేందుకు అభ్యంతరం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. ఈ మేరకు ఏయూలోని పరిపాలనా భవనం వద్ద మంగళవారం విద్యార్థులు నిరసన చేపట్టారు. తరగతుల నిర్వహణకు గదులు చాలడం లేదని, తాము ఫీజులు చెల్లించి చదువుతున్నందున, సంబంధిత భవనాన్ని వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్ వెంటనే స్పందించి విద్యార్థులకు సర్దిచెప్పడంతో వారంతా నిరసన విరమించారు. ఈ విషయమై ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ.నరసింహారావు, విభాగాధిపతి ఆచార్య జాలాది రవితో వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత భవనాన్ని రెండు సెమిస్టర్ల వరకు ఐఐఎంకు కేటాయించామని, అవి పూర్తయ్యాక భవనం స్వాధీనం చేసుకుంటామని వీసీ పేర్కొన్నట్లు రెక్టార్ వెల్లడించారు. మరోవైపు సంబంధిత విభాగంలో బుధవారం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

త్వరితగతిన రైల్వే జోన్ పనులు
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఇతర అధికారులు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సూచించారు. తూ.కో.రైల్వే వాల్తేర్ డివిజనల్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నొవొటెల్ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రామ్మోహన్‌నాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులపై సమీక్షించారు. పలు స్టేషన్లలో సౌకర్యాల కల్పన, విస్తరణ పనులు, కొత్త రైళ్ల ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తూ.కో.రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, వాల్తేర్ డీఆర్ఎం లలిత్‌బోహ్రా, అనకాపల్లి ఎంపీ సీఎం.రమేష్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ తనూజరాణి, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్, బస్తర్ ఎంపీ మహేష్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు.

సాంకేతికతను అభివృద్ధికి ఉపయోగించండి: స్పీకర్

విద్యార్థులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కేవీఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3)న్యూస్‌టుడే : సాంకేతికను సద్వినియోగం చేసుకుంటే ఎంతో అభివృద్ధి సాధించవచ్చని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. [illegible] కళాశాలలో [illegible] యూనివర్సిటీ సహకారంతో ఏర్పాటు చేసిన 'మన దేశం-మన రాష్ట్రం-మన ఆవిష్కరణలు' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సాంకేతికతను నేటి యువత సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అయితే కొందరు స్మార్ట్ ఫోన్లలో వచ్చే అనవసర, అశ్లీలకరమైన సన్నివేశాలను చూస్తూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారన్నారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, మొత్తం సమాజంలో మార్పు రావలసి ఉందన్నారు. రాష్ట్రానికి గూగుల్ కంపెనీ రావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో [illegible] తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇంటర్ మార్కుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, మెడల్స్ అందజేశారు.

జలజల.. జడి పెరిగిందిలా!

ఇటీవల కురిసిన వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలోని వాగులు, వంకలు.. జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. సన్నపాయలుగా జాలువారే జలపాతాల్లో ప్రవాహ జడి పెరిగింది. పెద్దశబ్దంతో ఉవ్వెత్తున పైనుంచి దూకుతున్న జలాలను చూస్తున్న సందర్శకుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం తాటిగుడ జలపాత అందమిది. – ఈనాడు, అరకులోయ

తాటిగుడ జలపాతం

నేడు సైన్స్ డ్రామా పోటీలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9గంటల నుంచి ఇవి మొదలవుతాయని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు నమోదు చేసుకున్నారని, ఆసక్తి గలవారు నేరుగా తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చి నమోదు చేసుకోవచ్చన్నారు. విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం, డిజిటల్ భారతదేశం, పరిసరాల పరిశుభ్రత తదితర వాటిపై సందేశం అందించేలా బృంద ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 94906 62661, 63937 88731 నంబర్లకు ఫోనులో సంప్రదించాలని సూచించారు.

ముగిసిన శరీర దారుఢ్య పోటీలు

విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న ఆచార్యులు నర్సింహారావు, మధుకుమార్, పల్లవి, విజయమోహన్ తదితరులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే : మిస్టర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం టైటిల్ విజేతగా బుల్లయ్య కళాశాల డిగ్రీ విద్యార్థి వి.జగదీష్ నిలిచాడు. మంగళవారం కళాశాలలో జరిగిన ఏయూ అంతర్ కళాశాలల శరీర దారుఢ్య పోటీల్లో బుల్లయ్య కళాశాల జట్టు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. [illegible] కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. [illegible] క్రీడాకారులు జశ్వంత్, సునీల్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. రాజమహేంద్రవరం వికాస్ ఫార్మసీ కళాశాల క్రీడాకారుడు బాలాజీ స్వర్ణ పతకం గెలుపొందాడు. విజేతలకు ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నర్సింహారావు, బుల్లయ్య కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జి.మధుకుమార్ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. [illegible] ప్రిన్సిపల్ డాక్టర్ జి.ఎస్.కె.చక్రవర్తి, ఏయూ వ్యాయామ విభాగాధిపతులు డాక్టర్ ఎ.పల్లవి, డాక్టర్ ఎన్.విజయమోహన్, కళాశాల వ్యాయామ విభాగాధిపతి డాక్టర్ వై.శ్రీనివాసరావు, పీడీ లక్ష్మణ్‌రెడ్డి, కోచ్ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర కారాగారంలో సిబ్బంది నియామకానికి మౌఖిక పరీక్షలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: కేంద్ర కారాగారంలోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌లో తాత్కాలిక పద్ధతిలో సేవలందించే సిబ్బంది నియామకానికి సోమ, మంగళవారాల్లో మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంటెంట్ కమ్ క్లర్క్, కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, మేల్ నర్సు, వార్డు బాయ్, పీర్ ఎడ్యుకేటర్ పోస్టులకు 93 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇంటర్వ్యూలు చేపట్టామని, ఎంపికైన వారి చరవాణులకు సంక్షిప్త సమాచారం పంపిస్తామని కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేష్ బాబు తెలిపారు. ఈ ప్రక్రియలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, రిక్రూట్‌మెంట్ సభ్యులు ఎస్.రాహుల్, ఎం.మహేష్ బాబు, డాక్టర్ కె.వి.రామిరెడ్డి, డాక్టర్ వాసవీలత, జి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారన్నారు.

ఉద్యోగాల పేరిట మోసం
పలువురి అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే : ఉద్యోగాలు ఇప్పిస్తామని దంపతులను మోసం చేసి వారి వద్ద నుంచి రూ.91 లక్షలు కాజేసిన కేసులో ఐదుగురు నిందితులను గాజువాక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ అళహరి పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతగాజువాక చట్టివానిపాలేనికి చెందిన సీహెచ్ అలేఖ్య, వినాయకరావు దంపతులు నర్సింగ్, బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా.. వారి దగ్గరి బంధువులైన మచ్చ సజని(37), మచ్చ వెంకటనారాయణ(40) దంపతులు విశాఖ ఉక్కులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మించారు. పెదగంట్యాడకు చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్యకుమార్, రామ్‌ప్రసాద్, అనితలను మధ్యవర్తులుగా పెట్టి దఫదఫాలుగా అలేఖ్య, వినాయకరావు దంపతుల నుంచి రూ.91,36,500లు వసూలు చేశారు. ఉద్యోగాలు ఎప్పుడని బాధితులు ప్రశ్నిస్తే.. తప్పించుకొని తిరుగుతున్నారు. చివరకు సెల్‌ఫోన్ ఆపేసి పరారవటంతో బాధితులు సెప్టెంబరు 30న గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపుచేపట్టగా పెదగంట్యాడలో సజని, వెంకటనారాయణ, షణ్ముఖ ఆదిత్యకుమార్, రామ్‌ప్రసాద్, అనితలు ఉన్నట్లు గుర్తించి పట్టుకొని అరెస్టు చేశారు. గాజువాక సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో ఎస్.ఐ. సూర్యకళ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్ఐ సూర్యకళ, సిబ్బంది

రైళ్లు.. కిక్కిరిసే..!

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : కార్తిక పౌర్ణమి పూజల నిర్వహణకు సొంతూళ్లకు వెళ్లే వారితో మంగళవారం విశాఖ రైల్వేస్టేషన్‌లో తీవ్ర రద్దీ నెలకొంది. ప్రధానంగా విశాఖ నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసి ప్రయాణించాయి. విశాఖ నుంచి బ్రహ్మపుర వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.

విశాఖ-బ్రహ్మపుర రైలు కోసం ప్రయాణికుల నిరీక్షణ

రైలు ఎక్కేందుకు పోటాపోటీ

EENADU Classifieds

BUSINESS SERVICES
లోటస్ గోల్డ్ [illegible] ✆ 9848488068, 7799223300.
శ్రీవల్లి గోల్డ్ [illegible] ✆ 9908545224.

BUSINESS OFFER
Wanted business partner for existing ice cubes plant (for bars, clubs, caterers) For more details please Contact Phone Number ✆ 9110708408.

FINANCIAL SERVICES
All Type of Funds: Mortgage (Any Prop, with/without Income) Project, 3rd Party Collateral Loan, Subsidy, Takeover, Low Int. DSA, Mediators also Welcome. Contact Phone Number: 8019388175.
[illegible] ✆ 93969 99669.

HEALTH & CARE
[illegible] Ph: 9398216663.

PEOPLE CARE

OLD AGE HOME
[illegible] Contact. 7794948777.

REAL ESTATE
FLAT FOR SALE
SEETHAMMADHARA
Rs.6999/Sft Luxury 3BHK 2450 Sft New Flat, North East Facing, 100% Vastu, Lift, Generator, 2 Parkings. Contact Ph: 7893126804.

GENERAL
MVP [illegible] 3BHK [illegible] Phone: 8686997700.

LAND FOR SALE
GENERAL
[illegible] 9063890162, 8106234196.

PLOT FOR SALE
ANANDAPURAM
[illegible]

COMMERCIAL
GENERAL
Navaratna Trade Centre 1569 Sft. Commercial Shop for Rent Shop No.11, Beside Hotel Meghalaya, VSP. Contact: 9182418680.

BHOGAPURAM
VMRDA [illegible] ✆ 7995105369.

భోగాపురం NH-16 [illegible] 8374373299.

TO LET
ANAKAPALLI
To-Let 2 Bed Room Portion Newly Renovated G/F Budda Surya Rao St, Nidamdoddi, D.No: 14-9-18, AKP. Cont: 8522899612/ 7032702868.

JAGADAMBA
Plot No:304, VishnuSurya Prabha Paradise KGH UpRoad, Nr. Jagadamba Mosque, Vizag. Residence Purpose. ✆ 9849442897, 9908035477.

SIRIPURAM
3 BHK 2550 Sft. VIP Towers 4th Floor, Flat No.401, 2 Car Parkings, VIP Road, Siripuram, Vizag. Contact: Phone: 9182418680.

JOBS
Restaurant Waiter Jobs [illegible] 9849581868.

WANTED Male marketing vice principals, computer operators and female tele-callers qualification any Degree, Age limit: 25to45 years. Salary:12000/- to20000/-, Working location: MasterMinds College Vizag, Contact Phone : 8008557071, 92487 22267.

WANTED TELE CALLERS - (F): 10 Nos Work from Home Opportunity Qlf : Inter / Any Degree. Salary : 15k to 30k PM Job Location: Vizag. Kalyani, Nr. NAD Kotha Road. Contact HR between 10am to 7pm 83096 55089 / 77803 59852

WANTED A Well Established Org. Starts New Projects in 2 States. Urgently Required in AP State, VSP Branches.
1. DIVISIONAL MANAGERS: M/F Qlf: Retd. Gazetted Officers, Monthly Package: 1,60,000 (Salary + Allowances Negotiable)
2. ADMINISTRATION STAFF : M/F (A) OFFICE INCHARGES : 5 Posts (B) OFFICE ASSISTANTS : 5 Posts (C) P.R.O's: 3 Posts Qlf: Age 30 Years and above any Degree min. 1Yr. Exp. in any sectors. Monthly Package: 60,000 to 1 Lakh Nego.
INTERVIEWS ON : 5th & 6th - Nov-25 INTERVIEW TIMINGS 10.00 AM to 7PM
Con: Y.K.Rao DOCTORS COLONY, VSP Ph: 8121100599

MARKETING/ SALES
Hyd. based Tissue Mfg. Company needs Sales Marketing Teams 9 Nos. includes PDM/ SE/SO. ✆ 7997990685, abhilash@peaceforever.in
Sri Sathya Sai Pharmacy Yendada urgently requires two Certified Pharmacists to work Salary as per existing norms Apply ssspharmacy99@gmail.com Contact Phone Number ✆ 7989695499.

TOURS AND TRAVELS
[illegible] 9355021516 tourtimes.in

[illegible] Contact Phone Number: 8341177761, 8019647888.

గమనిక
[illegible]

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

కార్యక్రమంలో పాల్గొన్న డీటీసీ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ దాశరథి

మాధవధార, న్యూస్‌టుడే : ప్రైవేటు పాఠశాలల బస్సుల సామర్థ్యాన్ని తరచూ తనిఖీ చేసుకోవాలని, విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రవాణాశాఖ నిబంధనలు పాటించాలని డీటీసీ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ సూచించారు. మంగళవారం రవాణా కార్యాలయంలో విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులకు, బస్సు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అతివేగంగా బస్సులు నడపరాదని, అత్యవసర ద్వారాల వినియోగంపై విద్యార్థులకు తెలియజేయాలన్నారు. బస్సుల్లో కచ్చితంగా అగ్నిప్రమాదాలకు సంబంధించిన హెచ్చరిక అలారం ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దాశరథి, వెహికల్ ఇన్‌స్పెక్టర్లు బుచ్చిరాజు, వేణుగోపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

'అమ్మానాన్న.. నాకు జీవించే అర్హత లేదు'
యువకుడి బలవన్మరణం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : "తల్లిదండ్రులను మోసం చేశానని, ఇక జీవించే అర్హత లేదంటూ.." లేఖ రాసిన ఓ యువకుడు ప్రమాదకరమైన వాయువు పీల్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాతనగరం కొబ్బరితోటలో చోటు చేసుకుంది. రెండోపట్టణ సీఐ ఎర్రన్నాయుడు తెలిపిన వివరాలివి. ఆరిలోవ ప్రాంతంలో నివాసం ఉంటున్న **పి.అఖిల్ వెంకట కృష్ణ** (29) ఇటీవల సీఏ పరీక్షలు రాసి, ఫెయిల్ అయ్యాడు. మరోసారి సీఏ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధిస్తానని తల్లిదండ్రులను నమ్మించి... వారం రోజుల కిందట గుంటూరు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి కొబ్బరితోట ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ ఉపయోగించి ఊపిరి ఆడకుండా చేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. గదిలోంచి గ్యాస్ వాసన రావడంతో స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వెంకట కృష్ణ రాసిన లేఖను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

పశు మాంసం అక్రమ నిల్వపై కేసు
189 టన్నులు గుర్తింపు

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం - పెందుర్తి 16వ జాతీయ రహదారిలో దిబ్బడిపాలెం గ్రామానికి వెళ్లే మార్గంలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజీలో పశుమాంసం అక్రమంగా నిల్వ ఉంచగా కేసు నమోదయింది. ఆనందపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దిబ్బడిపాలెంలోని శీతల గిడ్డంగి వద్ద అక్రమంగా పశుమాంసం నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాధికారుల నుంచి గత నెల 3న జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి పరిశీలించింది. ఆరు పార్సిల్స్ నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ప్రధాన ల్యాబ్‌కు పంపించారు. సంబంధిత నివేదిక గత నెల 29న రాగా అందులో గోమాంసంతో పాటు ఎద్దు, గేదె మాంసం ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. ★ చినగదిలి మండలం పశుసంవర్ధక శాఖ ఏడీ అప్పారావు గత నెల 31న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు సోమవారం రాత్రి శీతలగిడ్డంగిని పరిశీలించారు. దస్త్రాల ఆధారంగా అక్కడ సుమారు 189 టన్నుల మాంసం ఉన్నట్లు గుర్తించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అయితే ఇది అక్రమమా, సక్రమమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని సీఐ వాసునాయుడు తెలిపారు.

పీజీ పరీక్షల్లో చూచిరాత

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 3వ సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు తనిఖీ బృందానికి పట్టుబడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి పీజీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రాలకు యూనివర్సిటీ స్క్వాడ్‌గా ఆచార్య పి.వి.లక్ష్మీనారాయణను నియమించారు. ఆయన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని చైతన్య డిగ్రీ, పీజీ కళాశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేయగా ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. సంబంధిత విషయాన్ని ఆయన ఏయూ పీజీ పరీక్షల విభాగానికి నివేదించారు. ఈ పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా జరుగుతున్నాయని సంబంధిత విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా కేంద్రాల్లో తనిఖీలు జరుగుతాయని, మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడిన వారిపై ఏయూ చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.

కేజీహెచ్‌కు దివీస్ వితరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : దివీస్ ల్యాబరేటరీ సీఎస్ఆర్ నిధులు రూ.2.50 లక్షలతో కొనుగోలు చేసిన 25 కుర్చీలను కేజీహెచ్‌కు అందజేశారు. మంగళవారం ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేజీహెచ్‌లో రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం పలు సంస్థలు ముందుకొచ్చి సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం దివీస్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

దివీస్ సమకూర్చిన కుర్చీలతో సంస్థ ప్రతినిధులు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి

అప్పికొండ తీరంలో మృతదేహం లభ్యం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : పాతగంగవరం వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం గల్లంతైన పెదగంట్యాడ సీతానగరానికి చెందిన రూపక్ సాయి(22) మృతదేహం అప్పికొండ తీరానికి మంగళవారం కొట్టుకొచ్చింది. రెండు రోజులుగా న్యూపోర్టు పోలీసులు, మెరైన్ పోలీసులు బోట్లు, డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యంకాలేదు. సాయంత్రం గాలుల తాకిడికి అప్పికొండ తీరాన ఇసుక తిన్నెలపై మృతదేహం దొరికింది. సీఐ కామేశ్వరరావు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. న్యూపోర్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చికెన్ ధరలు
(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	108	105
లైవ్	135	125
డ్రెస్డ్	196	220
స్కిన్‌లెస్	223	230

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1 మాస్ జాతర
స్క్రీన్-2 కె-ర్యాంప్

నేడు శివపార్వతుల కల్యాణం

వేపగుంట, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా వేపగుంట ముత్యమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం శివ పార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శేషాద్రి శర్మ తెలిపారు. ఉదయం 9 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం వరకు పూజలు జరుగుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం, ఆకాశ దీపారాధన జరుగుతాయని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం ఈబీసీ కాలనీలో వృక్షాలు పేరుకుపోయాయి. దుర్వాసన వస్తోంది. భరించలేక పోతున్నాం. - జి.శ్రీను. ✓: వ్యర్థాలను తొలగించే ఏర్పాటు చేస్తాం. - వై.రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎదురుగా ఉన్న కాలువలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మురుగు ముందుకు కదలడం లేదు. - డి.చిరంజీవి. ✓: పిచ్చి మొక్కలు తొలగించే ఏర్పాటు చేస్తాం. - వై. రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

వేపగుంట, న్యూస్‌టుడే: ?: 95వ వార్డు లక్ష్మీపురం సమీప గవరపాలెం కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. - రామారావు. ✓: వెంగణ దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. - హరిబాబు, ఏఈ, జోన్-8

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం గొర్లవానిపాలెం సచివాలయం పరిధిలో నిర్మించ తలపెట్టిన ఆర్‌బీకే, ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. - నాయుడు. ✓: ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. - రమేశ్‌నాయుడు, ఎంపీడీవో, పరవాడ

వాహనాలు జీవీఎంసీవి... కాసులు గుత్తేదారుడికి

క్లోజ్డ్ కాంపాక్ట్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో జీవీఎంసీ వాహనాల వినియోగం

అలస్యంగా కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు చెత్త తరలింపు

సగం రోజులకు పైగానే..

వినియోగిస్తున్న జీవీఎంసీ పొక్లెయిన్, చెత్త తరలింపు వాహనం

వేపగుంట, న్యూస్‌టుడే: జీవీఎంసీలోని కొన్ని విభాగాల్లో గుత్తేదారులకు అప్పగించిన పనులకు వారు తమ సొంత వాహనాలను వినియోగించకుండా జీవీఎంసీ వాహనాలే వాడేసి కాసులు పోగేసు కుంటున్నారు. వేపగుంట క్లోజ్డ్ కాంపాక్ట్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లోనూ ఇదే జరుగుతుంది. తాజాగా మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గుత్తేదారుడు జీవీఎంసీ వాహనాలను వినియోగించి చెత్తను తరలిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

జోన్-8లో సేకరించిన చెత్తను ఏ రోజుకు ఆ రోజు కాపులుప్పాడలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌కు తరలించాలి. అందుకు వేపగుంటలో క్లోజ్డ్ కాంపాక్ట్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నెలకొల్పారు. అందుకు గుత్తేదారుడు తన క్లోజ్డ్ కాంపాక్ట్ బిన్ వాహనాలను వినియోగించాలి. అలా కాకుండా జీవీఎంసీ వాహనాలతో చెత్తను తరలిస్తున్నారు. దీనికి జీవీఎంసీ వాహనాలు, పొక్లెయిన్‌లను ఉపయోగిస్తున్నారు. నెలలో కనీసం పది, పదిహేను రోజులకు పైగా ఈ వ్యవహారం నడిపించేస్తున్నారు. దీంతో ఇన్ని రోజులకు అయ్యే ఇంధనం ఖర్చును మిగుల్చుకొని వెనకేసుకుంటున్నారు.

★ 'న్యూస్‌టుడే' జోనల్ కమిషనర్ శంకర్రావును వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డంపింగ్‌యార్డ్‌లో ఉండిపోయిన కాంపాక్ట్‌బిన్లు

తీవ్ర దుర్వాసన..

జోన్ పరిధిలో సేకరించిన చెత్తను కాపులుప్పాడ డంపింగ్ యార్డ్‌కు ఎప్పటి కప్పుడే తరలించాలి. కానీ గుత్తేదారుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తు న్నాడు. వారాల తరబడి చెత్తను డంప్ చేయడం లేదు. దీంతో చుట్టుపక్కల కాలనీ వాసులు తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

చిత్రాలు మెరిసే.. మోములు మురిసే..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

పోటీలో పాల్గొన్న విద్యార్థులు, విజేతలకు బహుమతులందిస్తున్న అధ్యాపకులు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా మంగళవారం చిత్రలేఖనం పోటీలు జరిగాయి. చినముషిడివాడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో జరిగిన ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 'ప్రకృతి అందాలు' అనే అంశంపై తమ ఆలోచనలకు రూపమిచ్చి అందమైన చిత్రాలు గీశారు. విద్యార్థులు పీవీ సకినా బాను(ప్రథమ), కె.ప్రతిమ(ద్వితీయ), ఆర్.దివ్య(తృతీయ) స్థానాల్లో నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ జి.ఎర్రంనాయుడు, ఏవో ఎస్.జగదీశ్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

నమూనా అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక

పెందుర్తి, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో అమరావతిలో జరిగే నమూనా అసెంబ్లీకి పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు విద్యార్థుల ఎంపిక జరిగింది. మంగళవారం పెందుర్తిలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన క్విజ్ పోటీలో ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు పెందుర్తి ఎంఈవో టి.మధుమూర్తి తెలిపారు. పదో తరగతి విద్యార్థులు డి.సాయిమానస (వేపగుంట జెడ్పీ పాఠశాల), జి.అక్షిత సిద్ది (స్వాతి జెడ్పీ పాఠశాల), ఎన్.లిఖిత (పెదగదిలి బీసీ గురుకులం) ఎంపికైనట్లు వివరించారు. వీరిలో ఒకరు రాష్ట్ర స్థాయికి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాల ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

నియోజకవర్గస్థాయి పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులతో ఎంఈవోలు, ఉపాధ్యాయులు

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఎంపికైన వేపగుంట జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దాట్ల సాయిమానసను అభినందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయిని కమలకుమారి, ఉపాధ్యాయులు. విద్యార్థి ఎంపికతో పాఠశాలకు మరింత గౌరవం పెరిగిందన్నారు. - న్యూస్‌టుడే, వేపగుంట

పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ల వితరణ

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం బాటజంగాలపాలెం పంచాయతీ అజయ్‌నగర్ కాలనీ కోడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పర్యంది పదాల వెంకటరమణ రెండు సీలింగ్ ఫ్యాన్లను వితరణ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మకుమారి అందజేశారు. తన భార్య అప్పల నర్సమ్మ జ్ఞాపకార్థం వితరణ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ ఛైర్మన్ వనం లక్ష్మి, పండిరిపల్లి రాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వాహనదారులు నిబంధనలు పాటించాలి

పరవాడ, న్యూస్‌టుడే: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా పాటించాలని పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి లంకెలపాలెం మండిమామం ఆలయం, పరవాడ సినిమా హాల్ కూడలి తదితర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో పలువురు వాహనదారులకు సూచనలు చేశారు. అదిక వేగంతో, మద్యం తాగి నడిపినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవన్నారు. శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడిపిన వారికి, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్లకు అపరాధ రుసుం విధించారు. సీఐ మల్లికార్జునరావు, ఆర్టీవో గోపాలకృష్ణ, ఎస్సై మహాలక్ష్మి, కృష్ణారావు పాల్గొన్నారు.

సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ విష్ణుస్వరూప్

భూగర్భ డ్రైనేజీ సంప్ లీకుతో ఇక్కట్లు

అప్పన్నపాలెం (వేపగుంట), న్యూస్‌టుడే: అప్పన్నపాలెం జీఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో భూగర్భ డ్రైనేజీ సంప్ లీకైంది. మురుగు నీరు రహదారిపై ప్రవహించింది. దుర్వాసన వెలువడింది. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

దర్పణం

దారులిలా.. ప్రయాణమెలా..?

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ బీసీ కాలనీ సచివాలయం నుంచి పీహెచ్‌సీకి వెళ్లే మార్గానికి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏళ్లుగా పిచ్చిమొక్కలు పెరిగిపోయి విషపురుగులు సంచరిస్తున్నా పట్టించుకునేవారే లేకపోయారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరుకొని గుంతలు పడి పెచ్చులు లేచాయి. దీంతో అటుగా ప్రయాణం సాగించే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రహదారిని ఆనుకొని ప్రమాదకరమైన మ్యాన్‌హోల్ ఉంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి మురళీధర్ పట్నాయక్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా రహదారి అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు.

శిథిల భవనంతో పొంచి ఉన్న ప్రమాదం

ఫోకస్

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం కలపాక పంచాయతీ పరిధి స్వయంభూవరం గ్రామంలో శిథిల పాఠశాల భవనం స్థానికులను భయపెడుతోంది. ఇక్కడ రెండు దశాబ్దాల క్రితం ఎన్టీపీసీ సింహాద్రి నిధులతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరుకొని నిరుపయోగంగా పడి ఉంది. భవనం స్లాబుతో పాటు గోడలు పెచ్చులూడి పడిపోతున్నాయి. గ్రామంలోని పలువురు చిన్నారులు భవనం పరిసరాల్లో ఆటలు ఆడతారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సైబర్ భద్రతపై అవగాహన

సదస్సులో పాల్గొన్న డీఎస్ఎన్ఎల్‌యూ న్యాయ సేవాకేంద్రం సభ్యులు, తదితరులు

సబ్బవరం, న్యూస్‌టుడే: ప్రస్తుత సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్ఎన్ఎల్‌యూ) న్యాయ సేవా కేంద్రం సైబర్ చట్టాలు, భద్రతపై విశాఖపట్నంలోని రామానాయుడు మెమోరియల్ పాఠశాలలో మంగళవారం సదస్సు నిర్వహించింది. ప్రొఫెసర్ సి.హెచ్. నందిని పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాల రకాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఇంటర్నెట్ వినియోగంలో పాటించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. సులభంగా అర్థమయ్యేలా న్యాయ సేవా కేంద్రం సభ్యులు నాటికలు ప్రదర్శించి సైబర్ నేరాల పరిష్కార మార్గాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అనంతరం విద్యార్థులు వివిధ ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. న్యాయ సేవ కేంద్రం అధ్యాపక సమన్వయకర్త ప్రొఫెసర్ రిఫత్‌ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

చెకుముకి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

పెందుర్తి, న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జోన్ స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ప్రిన్సిపల్, జన విజ్ఞాన వేదిక పెందుర్తి జోన్ కార్యదర్శి డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ పర్యవేక్షించారు. మహతి పాఠశాల (ప్రథమ), ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల (ద్వితీయ), బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాల (తృతీయ) స్థానాల్లో నిలిచాయని ఆయన తెలిపారు. వీరు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల విద్యార్థుల బృందం కన్సొలేషన్ బహుమతికి అర్హత సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అహభౌమ మెకట్రానిక్స్ డైరెక్టర్ ఎన్. వేణుగోపాల్ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

జోన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందిస్తున్న జేవీవీ కార్యదర్శి చంద్రశేఖర్

వృత్తి విద్యా శిక్షణ పోటీలు

చింతలగ్రహారం(వేపగుంట), న్యూస్‌టుడే : చింతలగ్రహారం జెడ్పీ పాఠశాలలో వృత్తి విద్యా శిక్షణ పోటీలు మంగళవారం జరిగాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. 13 బృందాలు తాము తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. నాలుగు బృందాలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయిని వీఎస్‌పీ నాగమణి, వృత్తి విద్యా ఉపాధ్యాయులు వి.ప్రశాంతి, ఆర్.రాజులు తెలిపారు. ఈ నెల 7న జిల్లా స్థాయిలోని, 14న రాష్ట్ర స్థాయిలోని పోటీలు జరుగుతాయన్నారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థులు

వేంకటాద్రిపై ఘనంగా నిత్య కల్యాణం

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: వేంకటాద్రిపై శ్రీనివాసుడి సన్నిధిలో మంగళవారం నిత్య కల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యుల నేతృత్వంలో అర్చకులు దేవేరుల సమేతుడైన మలయప్ప స్వామిని అందంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను జరిపించారు. భక్తులు పాల్గొని స్వామిని సేవించారు.

దేవతామూర్తులకు నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మరిడిమాంబ ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, తదితరులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఈ నెల 06న మరిడిమాంబ అమ్మవారి జాతర జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను మంగళవారం స్థానిక రామాలయం వద్ద మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గ్రామపెద్దలు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఆ రోజు ఉదయం 5 గంటలకు అమ్మవారి దర్శనాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు అమ్మవారి క్యాలెండర్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం అమ్మవారి ఘటాలను పుర వీధుల్లో ఊరేగించి అనంతరం అనుపోత్సవం ఉంటుందన్నారు. రాత్రి 8 గంటల నుంచి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో అప్పారావు, అప్పలనాయుడు, వెంకునాయుడు, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి పెందుర్తి జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీ అయ్యప్పనగర్‌లో పోలీసులు కార్డన్, సెర్చ్ నిర్వహించారు. సీఐ కె.వి.సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు స్వామినాయుడు, దేముడునాయుడు సిబ్బందితో కాలనీలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కూరందాస్ రాజు, ముడిలి శంకర్‌లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 41 మద్యం సీసాలు, మూడు బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 12 వాహనాలను సీజ్ చేశారు.

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

గొల్లలపాలెంలో ఉచిత వైద్య శిబిరం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం గొల్లలపాలెం గ్రామంలో కబోడ్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. 250 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత మందులు పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మోపాడ అప్పారావు, సామోజు శివ, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
SME పటమటలంక (63641), విజయవాడ, NTR జిల్లా

సంక్షిప్త డిమాండు నోటీసు
(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13(2) క్రింద నోటీసు)

(I) ఋణగ్రహీతలు: మెస్సర్స్ ప్రభాత్ ఇంజనీరింగ్ వర్క్స్, GST No.37AAEFP5795K1ZJ, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
మేనేజింగ్ పార్ట్‌నర్: శ్రీ కిలారు వంశీకృష్ణ, తండ్రి: కిలారు రవీంద్ర, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008.
పార్ట్‌నర్స్: 1) శ్రీ కాకుమాను శ్రీనివాసరావు, తండ్రి: కాకుమాను రామకృష్ణారావు, డి.నెం.2-14, కొత్త గొర్లవానిపాలెం, వాటర్ ట్యాంక్ దగ్గర, పరవాడ, ఏడులపాక, బొనంగి, విశాఖపట్నం-531021, 2) శ్రీమతి కాకుమాను మాధవి, భర్త: కాకుమాను శ్రీనివాసరావు, డి.నెం.2-14, కొత్త గొర్లవానిపాలెం, వాటర్ ట్యాంక్ దగ్గర, పరవాడ, ఏడులపాక, బొనంగి, విశాఖపట్నం-531021. 3) శ్రీ కొసరాజు వెంకటేశ్వరరావు, తండ్రి: కొసరాజు రామారావు, డి.నెం.54-13-13/ఎ, శ్రీనివాస్ నగర్, బ్యాంక్ కాలనీ, వార్డు నెం.42, 7వ రోడ్డు, విజయవాడ అర్బన్, ఎన్‌టీఆర్ జిల్లా-520008. 4) శ్రీమతి కిలారు చిత్రజ, భర్త: కిలారు వంశీ కృష్ణ, డి.నెం.48-11/8-14, గుడి వీధి, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో, కరెన్సీ నగర్, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా-520008. 5) శ్రీ గొల్లపూడి సుధాకర్, తండ్రి: శివయ్య, డి.నెం.2-133, చెవుటూరు గ్రామం, జి.కొండూరు మండలం, ఎన్‌టీఆర్ జిల్లా-521229.
(II) బకాయి మొత్తం: తేది.22.10.2025 నాటికి EB-MSME క్యాష్ క్రెడిట్ లోన్ ఖాతా నెం.38173595996కు రూ.6,06,92,372.08 (అక్షరాలా ఆరు కోట్ల ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయల ఎనిమిది పైసలు మాత్రమే) మరియు స్టాండ్ బై లైన్ ఆఫ్ క్రెడిట్ ఖాతా నెం.43241994509కు రూ.69,71,429/- (అక్షరాలా అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే) మరియు GECL-1 Extension లోన్ ఖాతా నెం.40579369436కు రూ.16,27,576/- (అక్షరాలా పదహారు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే) + తేది.23.10.2025 నుండి తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులు మరియు కాంట్రాక్టువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ మరియు కాస్ట్స్, ఛార్జీలు, ఇతరములైన ఖర్చులు మొదలగునవి.
(III) NPA తేది: 22.10.2025 డిమాండ్ నోటీసు తేది: 23.10.2025
(IV) స్థిరాస్తి వివరములు: తేది.27.01.1994 నాటి అమ్మకపు దస్తావేజు నెం.252/1994, గుణదల ఎస్ఆర్ఓ ప్రకారం శ్రీ కొసరాజు వెంకటేశ్వరరావు, తండ్రి: రామారావు గారికి చెందిన ఆస్తి: కృష్ణా జిల్లా ఎస్ఆర్ఓ, విజయవాడ పరిధి, ప్రస్తుతం ఎస్ఆర్ఓ గుణదల పరిధి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధి, విజయవాడ, గుణదల, నాగార్జున నగర్, ఆర్.ఎస్.నెం.324/3బి లోని 800 చదరపు గజముల విస్తీర్ణంలో ఉన్న యావదాస్తి. హద్దులు: తూర్పు: మోడుగా ఉమా దేవి & ఎర్రంశెట్టి రామ దేవి గార్లకు చెందిన ఆస్తి, పడమర: చెబ్రోలు లక్ష్మీ నారాయణమ్మ గారి ఆస్తి, దక్షిణం: మహానాడు రోడ్డు, ఉత్తరం: అడారి బాబు దుర్గా ప్రసాద్ గారి ఆస్తి.
పైన చెప్పబడిన ఋణగ్రహీత / హామీదారు భారతీయ స్టేట్ బ్యాంక్, SME పటమటలంక, విజయవాడ, NTR జిల్లా వారి నిర్వహణలో ఉన్న వారి నుండి ఋణం పొంది ఉన్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణగ్రహీత / హామీదారు ఋణపు యొక్క నియమ, నిబంధనలను అనుసరించి సకాలంలో చెల్లించకపోవుటచే సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమనిబంధనల ప్రకారము నిరర్థక ఖాతాగా పరిగణింపబడినది. బ్యాంకు వారు రిజిస్టర్ పోస్టుద్వారా పంపించిన డిమాండు నోటీసు ఋణగ్రహీత / హామీదారు సంతకములు లేకుండా తిరిగి వచ్చినందున పత్రికా ముఖంగా మీకు నోటీసు జారీ చేయడమగుచున్నది. కావున సదరు ఋణగ్రహీత / హామీదారు పైన పేర్కొన్న మొత్తములను ఇప్పటి నుండి 60 రోజులలోగా, వడ్డీ మరియు ఇతర ఖర్చులతో సహా చెల్లించవలసినదిగా కోరడమైనది. లేనియెడల ఎటువంటి తదుపరి ప్రకటన లేకుండా సెక్షన్ 13(4) క్రింద పైన తెలిపిన సెక్యూరిటీపై SARFAESI చట్టం, 2002లోని నిబంధనలు అమలు చేసేందుకు, చర్యలు చేపట్టుటకు సెక్యూర్డు క్రెడిటార్ అగు దిగువ సంతకందారునకు అధికారం కలదు.

తేది : 23.10.2025
ప్రదేశం : విజయవాడ
సం/- అధీకృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్

దేవాలయాల్లో సౌకర్యాలపై సమీక్ష

సబ్బవరం, న్యూస్‌టుడే: దేవాలయాల్లో భక్తులకు కల్పించే సౌకర్యాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు మంగళవారం సబ్బవరం తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంపీడీవో పి.పద్మజ, సీఐ రామచంద్రరావు కలిసి లింగాలతిరుగుడు సోమలింగేశ్వరాలయానికి, పెదయాతపాలెం ద్వాదశ జ్యోతిర్లింగాలయానికి వెళ్లి సమీక్ష నిర్వహించారు. ఆయా ఆలయాల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు, బారికేడ్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్తిక మాసం మూడో సోమవారం భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో లింగాల తిరుగుడు దేవస్థానం ఛైర్మన్ దొడ్డి రామ వెంకట సత్యనారాయణ, దాడి కన్నంనాయుడు, పెదయాతపాలెంలో శరగడం శంకరరావు, ఎ.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెదయాతపాలెం ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, 30శాతం మధ్యంతర భృతి కల్పించాలని పీఆర్‌టీయూ అనకాపల్లి జిల్లా కార్యదర్శి సీహెచ్ పెద్దినాయుడు అన్నారు. మంగళవారం సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పీఆర్‌టీయూ నాయకులు బొబ్బిలి అప్పలరాజు, రాష్ట్ర కార్యదర్శి సత్యంనాయుడు, వనం భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఓటరు జాబితాల్లో పొరపాట్లు తెలియజేయండి

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న ఓటరు నమోదు అధికారి శేషశైలజ

పెందుర్తి, న్యూస్‌టుడే: ఓటరు జాబితాల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పెందుర్తి నియోజకవర్గం ఓటరు నమోదు అధికారి, ఎస్డీసీ పి.శేషశైలజ కోరారు. మంగళవారం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్చాలని సూచించారు. మృతుల ఓట్లు ఇంకా జాబితాల్లో కొనసాగితే తెలియజేయాలని కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను ఫారం-డి ద్వారా అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో సహాయ ఓటరు నమోదు అధికారి, పెందుర్తి తహసీల్దార్ ఐ. వెంకట అప్పారావు, ఎన్నికల విభాగం డీటీ అర్జునరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అసకపల్లి-లంకెలపాలెం రహదారి పరిశీలన

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం అసకపల్లి-లంకెలపాలెం రహదారిని రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ విజయ మంగళవారం పరిశీలించారు. పైడివాడ అగ్రహారం గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణానికి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఆమె వెంట ఎస్ఈ జాన్ సుధాకర్, ఈఈ సాంబశివరావు, డిప్యూటీ ఈఈ విజయసాగర్ ఉన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

గవరపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిగా చూపాలని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి ఆదేశించారు. మంగళవారం ఆయన పెందుర్తి మండలం గవరపాలెం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి సుజాతను ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను నిర్ణీత వ్యవధిలో శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సత్యనారాయణకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుండు అప్పలరాజు, మండల పరిషత్ ఏవో కొల్లి వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న జెడ్పీ సీఈవో నారాయణమూర్తి

సకాలంలో వైద్య సేవలు అందించాలి

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) మంగళవారం ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారిణి ఎస్తేరురాణి సందర్శించారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మాత శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. మెరుగైన వైద్యానికి పెద్ద ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. కాన్సర్ స్క్రీనింగ్‌ను ఇంటింటికీ వెళ్లి చేయాలన్నారు. దాని ప్రాముఖ్యతను వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారిణి జయశ్రీకరిష్మా, సీహెచ్‌వో ఎంఎంఎస్ సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్‌- బైసన్ కాలామదన్
రాములమ్మ- కాంతారా
తాతా- కె-ర్యాంప్
సప్తగిరి- మాస్ జాతర

దేవతామూర్తులకు పూజలు చేస్తున్న అర్చకులు

సిరుల స్వామికి వైభవంగా సహస్రనామార్చన

సింహాచలం, న్యూస్‌టుడే: సిరులొలికే సింహాద్రినాథుడికి మంగళవారం సహస్రనామార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామి, అమ్మవార్లను చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం నిత్య కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు.

కార్యకర్తలకు బీమా పత్రాల అందజేత

బాధిత కుటుంబ సభ్యులకు బీమా పత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన తెదేపా కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ తరపున బీమా పత్రాలు అందజేశారు. ఈ మేరకు మంజూరైన రూ.15 లక్షల పత్రాలను మంగళవారం ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో బాధితులకు అందించారు. ఆనందపురం మండలం శిర్లపాలెంకు చెందిన కోరాడ సత్యవతి, వేములవలసకు చెందిన గెడ్డం సావిత్రి, పద్మనాభం మండలం బాందేవపురంకు చెందిన పొట్నూరు పైడిరాజు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పత్రాలు అందించారు. తెదేపా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు వారికి ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో చిక్కాల విజయబాబు, తాత్రాజు అప్పారావు, బి.ఆర్.బి.నాయుడు, గంగ్రెడ్డి రమేష్, ఎస్.కృష్ణమూర్తిరాజు, కె.సత్యనారాయణ, బంగారు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, పద్మనాభం, న్యూస్‌టుడే: ?: మధురవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే చెత్త వాహనాలపై పైకప్పు వేయకపోవడంపై దుర్వాసనతో పాటు వ్యర్థాలు ఎగిరిపడుతున్నాయి. - రవి ✓: వాహనాలపై పైకప్పు వేసేలా చర్యలు చేపడతాం. - కనకమహాలక్ష్మి, జెడ్సీ

?: ఎండాడ 100 అడుగుల రహదారిలో పశువుల సంచారం ఎక్కువగా ఉంది. - కృష్ణారావు, ఎండాడ ✓: పశువుల సంచారం లేకుండా చర్యలు తీసుకుంటాం. - రాజా రవికుమార్, ఆరోగ్య అధికారి

?: బింద్రానగర్(మధురవాడ)లో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. - బింద్రానగర్ వాసులు ✓: వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటాం. - రాజా రవికుమార్, ఆరోగ్య అధికారి

?: గొల్లల ఎండాడలో వారం రోజులుగా మంచినీటి కుళాయిల రాక ఇబ్బంది పడుతున్నాం. - గంగ, గొల్లల ఎండాడ ✓: మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాస్, ఏఈ

?: రేవళ్లపాలెం(మధురవాడ)లో దోమల బెడదతో జ్వరాలబారిన పడుతున్నాం. - కృష్ణ రేవళ్లపాలెం ✓: క్రిమి సంహారక మందులు వాడేలా చర్యలు చేపడతాం. - సాయికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: దేవిమెట్ట (కొమ్మాది) ప్రధాన దారిలో విద్యుద్దీపాలు వెలగడం లేదు. - రామలక్ష్మి, దేవిమెట్ట ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - గాయత్రీ, విద్యుత్ ఏఈ

స్పందనకు వందనం

దీపాలు వెలిగాయి

ఎండాడ, న్యూస్‌టుడే: మిథిలాపురి కాలనీ(మధురవాడ)లో పదుల సంఖ్యలో వీధి దీపాలు వెలగక కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారని 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన ఏఈ గాయత్రీ తమ సిబ్బందితో దీపాలకు మరమ్మతులు చేపట్టారు.

పారిశుద్ధ్య లోపం.. ప్రజలకు శాపం

మధురవాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 8వ వార్డు పరిధిలోని చాణక్యపురి లేఅవుట్, సుందర్‌నగర్, బింద్రానగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఏ వీధి చూసినా చెత్తచెదారం, మురుగు వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. రోడ్ల పక్కన తొలగించిన చెట్ల కొమ్మలు, శుభ్రత లేని రోడ్లు, పూడికతో నిండిన కాలువలతో తీవ్ర అపరిశుభ్రత, దుర్వాసనతో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. వార్డులోని ప్రజారోగ్య విభాగం అధికారుల పర్యవేక్షణ లేమితో వ్యవస్థ గాడి తప్పుతోంది. ఆయా సమస్యలపై కాలనీల ప్రజలు ఎన్నిమార్లు ఫిర్యాదులు చేస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కాలనీల్లో స్వచ్ఛతను పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు పట్టించుకోవడం లేదు. ఇంటింటి చెత్త సేకరణకు సైతం రోజువారీగా వాహనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాణక్యపురి పార్కు పక్కన అపరిశుభ్రంగా మారిన రోడ్డు

రోడ్ల పక్కన కుప్పలుగా చెట్ల కొమ్మలు

దోమల విజృంభణ

ఆయా కాలనీల్లో నెలకొన్న అపరిశుభ్రత వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. ఇళ్ల మధ్య అపరిశుభ్రంగా ఉన్న రహదారులు, శుభ్రతకు నోచుకోని మురుగు కాలువలు, రోడ్ల పక్కన గుట్టలుగా వేసిన చెట్ల కొమ్మలు తదితరాలను దోమలు ఆవాసంగా చేసుకుని పెరుగుతున్నాయి. దీంతో సంబంధిత కాలనీల ప్రజలు వ్యాధులబారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారంతా ఆందోళన చెందుతున్నారు. దోమల బెడదను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం ఈ కాలనీల వైపు దృష్టి సారించడం లేదు. దోమల నివారణకు మందులు సైతం పిచికారీ చేయడం లేదు. ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయాల్సిన సిబ్బంది వారానికోసారైనా ఈ ప్రాంతాలకు రావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. జీవీఎంసీకి అన్ని రకాల పన్నులు కడుతున్నా మౌలిక వసతులు కల్పించడంలో వెనకడుగు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సముద్ర స్నాన ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: సముద్ర ప్రమాదాల నివారణ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ రేంజ్ డీఐజీ (మెరైన్ ఇన్‌ఛార్జి) గోపీనాథ్‌జెట్టి ఏపీలోని మెరైన్ స్టేషన్‌ల పోలీసులకు ఆదేశాలు జారీచేశారని రుషికొండ సంబంధిత స్టేషన్ సీఐ వి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు కార్తిక మాసం తరుణంలో బీచ్‌లకు అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్న దృష్ట్యా టెలి కాన్ఫరెన్స్ ద్వారా విధుల నిర్వహణలో పోలీసులు పాటించాల్సిన విధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారన్నారు. జీవీఎంసీ, టూరిజం లైఫ్‌గార్డుల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా బందోబస్తు నిర్వహించాలని డీఐజీ సూచించారన్నారు.

నకిలీ సిమ్‌ల వినియోగం ఇద్దరి అరెస్టు

గంటా రామకృష్ణ

అడపా కొండబాబు

ఎండాడ, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని యాక్టివేట్ చేసి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను మంగళవారం అరెస్టు చేశారు. ఎండాడ సైబర్ క్రైం స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలిలా.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన గంటా రామకృష్ణ (34) స్థానికంగా వొడాఫోన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని సిమ్ కార్డులు వినియోగం (యాక్టివేట్)లోకి తెచ్చేవాడు. ఇదే క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన అడపా కొండబాబు(37)ను సహాయకుడిగా చేసుకుని ఇద్దరూ కలిసి అక్రమ సంపాదనకు తెరదీశారు. వారి సెల్ దుకాణం వద్దకు వచ్చిన వినియోగదారుల నుంచి ఐరిస్, వేలిముద్రలు తీసుకుని రెండు నెంబర్లు యాక్టివేట్ చేసి ఒకటి వారికి ఇచ్చేవారు. ఇలా పలువురు వినియోగదారుల పేర్లతో సుమారు 600 వరకు సిమ్ కార్డులు సేకరించారు. వాటితో సైబర్ నేరాలకు పాల్పడటంతో పాటు మరి కొన్ని సిమ్‌లు కొండబాబు, శరత్, వెంకటేష్‌లకు అందించారు. వారు ఈ సిమ్‌ల ద్వారా యూట్యూబ్, వాట్సాప్, జీమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ఆర్కుట్‌కి యూజర్ ఐడీలు క్రియేట్ చేసి అనధికారిక బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ విధంగా రూపొందించిన నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాల వెరిఫికేషన్‌కు ఓటీపీలు వస్తుండటంతో వందల సంఖ్యలో నకిలీ జీమెయిల్ ఖాతాలు తెరిచారు. వీటిని థాయిలాండ్, కంబోడియా దేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు అందించి సహాయపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత నకిలీ యాక్టివేటెడ్ సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తున్నారు. సంబంధిత సిమ్‌లు యాక్టివ్‌గా ఉంటే యూపీసీ పెట్టి వేరే నెట్‌వర్క్ ఏజెంట్లకు ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అధిక మొత్తంలో నగదు ఆర్జిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలతో సంబంధాలు పెట్టుకున్న వీరిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చీ అభినందించారు.

చరవాణి చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: చిట్టివలస శ్మశానవాటిక రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో సెల్‌ఫోన్ చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు భీమిలి క్రైం ఎస్ఐ సూర్యప్రకాశ్ మంగళవారం తెలిపారు. తగరపువలసలో నివాసముంటున్న ఎం.శశికిరణ్ (30) తాను విధులు నిర్వహిస్తున్న చిప్పాడ దివీస్ కంపెనీకి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో సహ ఉద్యోగి కోసం చిట్టివలస శ్మశానవాటిక సమీప రామాలయం మలుపు వద్ద వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్కూటీపై వచ్చిన స్థానిక సంతపేట, సత్యనారాయణపేట, చిల్లపేట గ్రామాలకు చెందిన ఉప్పాడ మహేశ్‌కుమార్ (18), కొయ్య భరత్ (18), రిక్క శశికుమార్ రెడ్డి(20)లు శశికిరణ్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని స్కూటీపై వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కరవైన క్రీడా వినోదం

పార్కులో పాడైన తూగుటుయ్యాల

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి జమ్మిచెరువు పార్కులో బాలల్లో క్రీడా ఉల్లాసాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ఇక్కడికి వస్తున్న బాలలు ఉసూరుమంటూ వెనక్కి వెళ్తున్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జమ్మిచెరువు పార్కులో మూడేళ్ల క్రితం బాలల కోసం పలు క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళ పిల్లలు ఇక్కడ పరికరాలతో ఆడుకుంటూ సందడిగా గడిపేవారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో జారుడు బల్లలు, తూగుటుయ్యాలలు, ఊయలలు తుప్పుపట్టి విరిగిపోయి ఎందుకూ పనికి రాకుండా తయారయ్యాయి. ఇప్పటికైనా వాటి స్థానే కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అలసత్వం వీడితేనే రక్షణ

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి స్మిత్‌వీధి వద్ద కాలువ మీద తొలగించిన పలకలను తిరిగి వేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ప్రధానరోడ్డుకు వెళ్లే మార్గంలో కాలువలో రెండు నెలల క్రితం ఆవు దూడ జారి పడిపోవడంతో బయటకు తీసేందుకు పలకలను తొలగించారు. ఈ తర్వాత వాటిని తిరిగి అమర్చకపోవడంతో అది గమనించని వాహనదారులు కాలువలో పడి గాయాలపాలవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ప్రమాదాల్లో ఇద్దరికి కాళ్లు విరిగి ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అలసత్వం వీడి సత్వరమే సమస్యను పరిష్కరించాలని ప్రాంతీయులు కోరుతున్నారు.

ఇంకెన్నాళ్లీ ఇక్కట్లు

కంకర పిక్కతో రహదారి దుస్థితి ఇలా..

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ఈపీడీసీఎల్ కార్యాలయం (సాగర్‌నగర్) బీచ్‌రోడ్డు కూడలి నుంచి ముసలయ్యపాలెం, సుభాష్‌నగర్, ఎన్‌హెచ్-5 తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్లే వారు ఇక్కట్లకు గురవుతున్నారు. మొండి తుపాను కారణంగా భారీ వర్షాలకు రహదారిలో వేసిన కంకరపిక్క పైకి తేలింది. దీంతో ఆ మార్గం ప్రమాదకరంగా మారింది. అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని, ఇప్పటికైనా రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ప్రాంతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అభ్యసన సామర్థ్యాల పరిశీలన

పిల్లల విద్యా ప్రతిభను తెలుసుకుంటున్న తల్లిదండ్రులు

మధురవాడ, న్యూస్‌టుడే: చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నారాయణ పాఠశాలల ఏజీఎం రాజ్‌కుమార్ తెలిపారు. మధురవాడలోని నారాయణ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 'ఇ-టెక్నో స్టూడెంట్ లెర్న్ కార్నర్' పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులు నేర్చుకున్న విద్యా సామర్థ్యాల అంశాలపై ప్రశ్నలు వేసి వారిలో అభ్యసన, సృజనశక్తిని తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ ఎస్.కిషోర్, సమన్వయకర్త వి.లావణ్య, వైస్ ప్రిన్సిపల్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు క్రీడా మైదానం అభివృద్ధికి చర్యలు

క్రీడా మైదానం అభివృద్ధిపై అధికారులతో చర్చిస్తున్న గంటా రవితేజ

కొమ్మాది, న్యూస్‌టుడే: ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా చిన్నపాటి వర్షానికి చెరువును తలపించే చంద్రంపాలెం ఉన్నత పాఠశాల క్రీడామైదానాన్ని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలుమార్లు మైదాన దుస్థితిపై 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురితం కావడంతో మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించి మైదాన రూపురేఖలు మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. దివీస్ సంస్థ సహకారంతో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. మంగళవారం గంటా తనయుడు రవితేజ స్వయంగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్, దివీస్ సంస్థ సీఎస్ఆర్ మేనేజర్ సురేష్, సుబ్బారెడ్డితో కలిసి సింహాచలంలో కలిసి క్షేత్రస్థాయిలో మైదానాన్ని పరిశీలించారు. దివీస్ సంస్థ ఆర్థిక సహాయంతో తొలిదశలో రూ.40 లక్షల నిధులతో సాంకేతిక పద్ధతులతో మైదానాన్ని అభివృద్ధి చేయనున్నామని సురేష్ తెలిపారు. దీనిలో 15వ తేదీలోపు ఆయా పనులు పూర్తి చేస్తామన్నారు. రెండో దశలో విద్యార్థుల క్రీడల ప్రావీణ్యం పొందేలా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేస్తామన్నారు. మరికొద్ది రోజుల్లో నవీకరణ పనులు ప్రారంభం కానున్నాయని గంటా రవితేజ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటరావు, కూటమి నేతలు జీవన్‌కుమార్, దాసరి శ్రీనివాస్, గరే గురునాథ్, మన్నేల సోంబాబు, సంతోష్‌నాయుడు, లొడగల జాకబ్ రామ్, పోతిన ఆనూరాధ తదితరులు పాల్గొన్నారు.

బీసీ కాలనీలో చేతిపంపు పనులు

బోరుబావి పనులు ప్రారంభిస్తున్న ఎంపీపీ రాంబాబు

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మండల పరిషత్ నిధులతో మంగళవారం చేతి బోరు బావిని తవ్వారు. ఎంపీపీ కె.రాంబాబు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతుల లక్ష్మి, స్థానిక నాయకుడు ఎర్రయ్యయుడు తదితరులు పాల్గొన్నారు.

మంచినీరు రాక అవస్థలు

ముస్లింకాలనీలో కుళాయి నీరు రావడం లేదంటూ జెడ్సీకి ఫిర్యాదు చేస్తున్న మహిళలు

కొమ్మాది, న్యూస్‌టుడే: వర్షాలు పడుతున్నా నీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని, కుళాయిల ద్వారా నీరు సక్రమంగా రావడం లేదని ముస్లిం కాలనీవాసులు ఆవేదన చెందారు. ఈ మేరకు ముస్లిం మహిళలు జీవీఎంసీ జోన్-2 కార్యాలయంలో మంగళవారం జెడ్సీ కె.కనకమహాలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి బోర్లు సైతం పని చేయడం లేదని, వ్యక్తిగత కుళాయిల నుంచి జీవీఎంసీ సరఫరా చేసే నీరు చిన్నధారగా వస్తోందని, అది కూడా కొంత సమయమేనని వాపోయారు. వెంటనే మంచినీటి విభాగం అధికారులతో ఫోన్‌లో జడ్సీ మాట్లాడుతూ నీటి సమస్య లేకుండా చూడాలని, కుళాయిల ద్వారా మంచినీరు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

అయ్యప్ప దేవాలయం పునర్నిర్మాణానికి కృషి

కరపత్రాలను విడుదల చేస్తున్న దేవాలయం ట్రస్టు సభ్యులు

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న అయ్యప్ప దేవాలయాన్ని త్వరలో ఆధ్యాత్మిక సౌరభం వెదజల్లేలా నూతన హంగులతో పునర్నిర్మిస్తామని అయ్యప్ప స్వామి ట్రస్ట్ పేర్కొంది. దేవాలయం వద్ద మంగళవారం ట్రస్ట్ అధ్యక్షుడు సుసరాపు మాధవ శాస్త్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. పునర్నిర్మాణానికి అవసరమైన భవన నిర్మాణ సామగ్రితో పాటు విరాళాలను ఆసక్తి కలిగిన దాతలు ట్రస్ట్‌కు అందించాలని కోరారు. ట్రస్ట్ ప్రతినిధులు కె.జగన్నాథం, జి.పార్వతీశం, ఎం.ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

● పుష్కరిణికి నేడు పుణ్యనదీ హారతి

సింహాచలం, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి వరాహ పుష్కరిణి చెరువు వద్ద బుధవారం పుణ్యనదీ హారతి కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు కొండ దిగువన పూలతోట దరి వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్తారు. చెరువు గట్టుపై దేవతామూర్తులను కొలువుదీర్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పుష్కరిణికి నక్షత్ర హారతి, కుంభ హారతి, ఆయురధి హారతులు సమర్పిస్తారు. ఈ సందర్భంగా భక్తులు చెరువు గట్టుపై దీపారాధనలు చేసుకోవచ్చని ఈవో పేర్కొన్నారు. భక్తులకు దీపారాధనకు అవసరమైన సామగ్రి ప్రమిదలు, వత్తులు, నూనె దేవస్థానం ఉచితంగా సరఫరా చేస్తుందని తెలియజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేడుకలో పాల్గొని తరించాలని కోరారు.

● భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజలు

పద్మనాభం, న్యూస్‌టుడే: మద్ది గ్రామంలోని శ్రీధర్మ శాస్తా సేవా పీఠం మూలవార్ని కేత్రంలో మంగళవారం మహోత్సవం నిర్వహించారు. పీఠం గురుస్వామి సామవేదం బదరీకేవాసు నేతృత్వంలో అయ్యప్ప స్వామి వారికి విశేష అభిషేకాలు, హోమం చేపట్టారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. ఎంపీపీ కె.రాంబాబు హాజరయ్యారు.

● నేడు రాధాకృష్ణుల ఉత్సవానికి ఏర్పాట్లు

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి నియోజకవర్గ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భీమిలి బీచ్‌రోడ్డు రాధాకృష్ణుల ఆలయం వద్ద కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం రాధాకృష్ణుల ఉత్సవం నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ పేర్కొంది. మంగళవారం దేవాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు.

● రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

పద్మనాభం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పద్మనాభం కేజీబీవీకి చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ కె.గ్రేస్ లిల్లీ తెలిపారు. అండర్ 17 అథ్లెటిక్స్ డిస్క్ త్రో విభాగంలో పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుసుమాదేవి జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు.

ఆనందపురం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆనందపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్-14, 17 బాలికల విభాగంలో ఎస్.సాత్విక, సీహెచ్.లహరి, ఎం.పాల్గుణ, ఎం.ధనలక్ష్మి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు పి.కామేశ్వరరావు వెల్లడించారు.

ఆనందపురం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అండర్-14 బాలుర వాలీబాల్ పోటీలకు శిర్లపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్యామసుందర్, మారిక వంశీ ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి.సత్యం తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు.

శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించేందుకు కృషి

పీఎంపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని సంబంధిత కమిటీ జిల్లా కమిటీ అధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. పీఎంపాలెం ఆఖరిబస్టాప్ సమీప సృజన పాఠశాలలో 'చెకుముకి' సంబరాల్లో భాగంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు జోనల్ స్థాయి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 16 పాఠశాలల నుంచి 66 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 5 బృందాలను ప్రభుత్వ (2), ప్రైవేటు (3) పాఠశాలల నుంచి ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపుతామన్నారు. విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మురళీధర్, జిల్లా సభ్యులు అప్పలరెడ్డి, నరసింహమూర్తి, కొండలరావు, లక్ష్మణరావు, మోహనరావు, పాఠశాల కరస్పాండెంట్ షరీఫ్, ప్రసాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు జ్ఞాపికలు అందించిన నిర్వాహక ప్రతినిధులు

వైభవంగా అప్పన్న స్వామి తిరువీధి వేడుక

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి మాస జయంతిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం సింహగిరిపై తిరువీధి వేడుక వైభవంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవింద రాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. పండితుల వేద పారాయణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో దేవతామూర్తుల తిరువీధి శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో స్వామిని కొలిచారు.

చట్టాల అమలులో యంత్రాంగం విఫలం

మధురవాడ, న్యూస్‌టుడే: వీధి విక్రయదారులు తమ హక్కులను పోరాటాల ద్వారా సాధించుకోవాలని సంబంధిత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు అన్నారు. మధురవాడ పరిధి నగరంపాలెం కూడలి వద్ద మంగళవారం సాయంత్రం వీధి విక్రయదారుల స్థానిక యూనియన్ కమిటీ సభ్యులు ఆర్.సన్యాసమ్మ, కె.కనకమహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై మాట్లాడారు. వీరికి సంబంధించిన చట్టంలో 39 సెక్షన్లు, 18 సౌకర్యాలతో కూడిన హక్కులు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా జీవీఎంసీ యంత్రాంగం అమలు చేయకుండా విఫలమవుతోందన్నారు. యూనియన్ నుంచి సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. మధురవాడ ఏరియా యూనియన్ ఆర్గనైజర్ వి.సత్యనారాయణ, జోన్ నాయకులు రాజగిరి రమణ, స్థానిక కమిటీ సభ్యులు చిన్నారి, ఎన్.నర్సింగరావు, జి.మహాలక్ష్మి, లలితాదేవి, తదితరులు పాల్గొన్నారు

విదేశీ ఉద్యోగాల పేరిట మోసంపై చర్యలు తీసుకోవాలి

కొమ్మాది, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.33 లక్షలు తీసుకుని 10 మంది బాధితులను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ మధురవాడ జోన్ ఉపాధ్యక్షులు పి.రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ 5వ వార్డు అయోధ్యనగర్‌లో ఉన్న స్థలాన్ని హామీగా ఇచ్చిన ప్రాంతంలో మంగళవారం బాధితులతో కలిసి సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డాబాగార్డెన్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేసి విదేశాల్లో హెల్పర్స్‌గా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రూ.33 లక్షల తీసుకున్నారని, ఏళ్లు గడుస్తున్నా స్పందించకుండా తప్పించుకొని తిరగడంతో పోలీస్‌కమిషనర్‌కు పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టగా మూడు నెలల్లో డబ్బులు చెల్లిస్తానని, అప్పటి వరకు అయోధ్యనగర్‌లో ఉన్న స్థలాన్ని హామీగా ఒప్పంద పత్రాన్ని రాసిచ్చారన్నారు. తమకు తెలియకుండా ఆ స్థలాన్ని వేరొకరికి విక్రయించేశారన్నారు. తమను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

PUBLIC NOTICE

My Client Thatisetti Umadevi W/o. Rama Rao R/o. Dr.No.3-18, Vellankli Village, Anandapuram Mandal, Visakhapatnam Dist.-531163.

My Client instructed me to issue this General Notice informing the public that my client intend to purchase the schedule property from ROUTHU RADHA W/o. Srinivasa Rao, Palavalasa Village, Anandapuram Mandal, Visakhapatnam. She acquired the schedule property under a Regd. Sale Deed Vide Doc.No. 6082/2020, Dt. 28-10-2020 SRO, Anandapuram from Korada Ramulamma W/o. (L) Sureedu and others, ever since then she has been uninterrupted possession and enjoyment of the property.

Hence any person having objections, claims, interest over the below said property may inform me or my client within 7 days from the date of this publication, failing which, my client will treat that there are no objections and proceed the purchase of the schedule property.

SCHEDULE OF PROPERTY

All that vacant site measuring an extent of Zyroit dry land Ac.0-09 cents bearing Khata No. 500, LPM No.413, covered by Survey No.36-14 of Palavalasa Village, Anandapuram Mandal, Visakhapatnam District and bounded by: EAST: Zyroit Dry Land belongs to Pinnili Jallayya; SOUTH: Zyroit Dry Land belongs to Routhu Srinivasa Rao; WEST: Zyroit Dry Land belongs to Korada Ramu; NORTH: Zyroit Dry Land belongs to Routhu Chandrayya.

GUNDU SEKHAR, Advocate
D.No.1-301, Peddipalem, Anandapuram, Visakhapatnam-531163
Cell: 9441293093, 7989954312.

IN THE HON'BLE COURT OF THE II ADDL. CIVIL JUDGE (SENIOR DIVISION) AT: VISAKHAPATNAM
E.P. 94/2025 in O.S. 280/2024

Between:
Sri Malladi Shyam Sundhara Rao ...D.Hr/Plaintiff
And
1) Sri Surya Construction, a registered Partnership firm, Rep. by its Managing Partner Sri Pasuparthy Manjunath,
2) Sri Pasupathy Manjunath ...J.Drs/Defendants

వేలం ప్రకటన

పైకండు దావాలో పేర్కొనబడిన డిక్రీ హోల్డర్ ద్వారా మరియు ఇందుకు సంబంధిత ఆస్తిని బహిరంగ వేలం వేయుటకు కోర్టు ఉత్తర్వులు ఇవ్వబడినవి. 25-11-2025వ తేదీన ఉదయం 11.00 గం॥ నుండి 5.00 గం॥ల వరకు బహిరంగ వేలం నిర్వహించబడును. ఆసక్తి గలవారు పాల్గొనవచ్చును.

SCHEDULE OF PROPERTY

All that part and parcel of site measuring an extent of 44.65 Sq. Yds or 37.33 Sq. Mts together with a Flat No.10 in Fourth floor with a Plinth area of 1264 Sft. including proportionate common areas and amenities out of total extent of 446.50 Sq. Yds or 373.32 Sq. Mts bearing Plot No's. 8 and 10 covered by S.No.31/1 of Madhurawada, Visakhapatnam Rural Mandal within the limits of G.V.M.C. and Madhurawada Sub-Registry and the total property bounded by: East: Other's Property Plot No.1 D.No.12-91, South: Other's Property Plot No.12, West: Proposed 30 feet wide Road, North: 60 feet wide Road.

Boundaries of Flat No.10 in 4th Floor:
East: Side set back space, compound wall, South: Rear setback space, compound Wall and thereafter Plot No.12, West: Side setback space, western compound wall and thereafter Road, North: Lift, Corridor & Staircase, Flat No.9, Front setback space, Compound wall and thereafter 60 feet Road.

DHR Value : Rs. 40,00,000/-
Amin Value : Rs. 45,00,000/-
JDR Value : Not furnished

W.V.B. RAMALINGAM, Advocate
Visakhapatnam, Cell: 9848522042

బహిరంగ ప్రకటన

నా క్లయింట్స్ అయినటువంటి లేటు గుండు నారాయణ గారి కుమారులు 1. గుండు గోపీనాథ్, 2. రామారావు, 3. శేఖర్, నివాసం పెద్దిపాలెం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖపట్నం వాస్తవ్యులు ఇచ్చిన భోగట్టా ప్రకారం నా క్లయింట్స్ యొక్క తండ్రి గారు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్థిని అదే గ్రామానికి చెందిన లేటు సంకాబత్తుల అప్పారావు, ఆదెన్న కుటుంబీకుల నుండి నేటికి 40సం.ల క్రితము స్వాధీన క్రయపురోణీల ద్వారా హక్కు అనుభవములు పొందియున్నారు. సదరు నా క్లయింట్స్ యొక్క తండ్రిగారు కాలంచేసిన తరువాత సదరు ఆస్థి తాలూకా ఒరిజినల్ క్రయపురోణీలు 3వ కుమారుడైన వాసు ఇంటిలో ఉండగా వాటిని Advantage గా తీసుకొని సదరు సంకాబత్తుల కుటుంబీకులతో కుమ్మక్కై తప్పుడు రెవెన్యూ రికార్డులను సృష్టించి మా యొక్క ఉమ్మడి సమిష్టి హక్కు అనుభవం గల భూమిని తన భార్య అయిన గుండు కృష్ణవేణి పేర మోసపూరిత, చట్టరీత్యా చెల్లనేరని డాక్యుమెంట్ (నెం.5361/2025 ఆనందపురం SRO)ను సృష్టించి ఇతరులకు అమ్మజూపుతున్నారని బ్యాంకు లోనుల కొరకు ప్రయత్నిస్తున్నారని తెలియవచ్చినది. సదరు తప్పుడు పాస్ బుక్కుల విషయమై భీమునిపట్నం ఆర్.డి.ఓ. కార్యాలయము నందు మా క్లయింట్లు అప్పీలుచేసియున్నారు.
కావున సదరు ఆస్థిపై జరుపు క్రయ విక్రయాలు మమ్ములను బంధింపజాలవని, చట్టరీత్యా చెల్లనేరవని ఇందుమూలంగా తెలియపర్చడమైనది.

షెడ్యూలు ఆస్థి వివరం:

ఐటం నెం.1: విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, పెద్దిపాలెం గ్రామం, సర్వే నెం.70/5/సి/1, (ఎల్.పి.ఎమ్.నెం.2121), విస్తీర్ణం య.0.294 సెంట్లు, తూ: ముదిలి వరలక్ష్మి వగైరాల మెట్టు, ప: శిరుగుడి రాంబాబు గారి మెట్టు, ద: రస్తా, ఉ: జి. భూలక్ష్మి వగైరాల మెట్టు.
(2) సర్వే నెం.70/5/ఎ/4, (ఎల్.పి.యం.నెం.2097), విస్తీర్ణం య.0.198 సెంట్లు, తూ: జి. అత్తమ్మలు గారి మెట్టు, ప: జి. ఎల్లారావు వగైరాలు గారి మెట్టు, ద: జి. దాసు మెట్టు, ఉ: ఐటం నెం.1 ముదిలివారు.

DWARAPUDI ESWAR RAO, ADVOCATE
D.No.10-22-27, Pithani Dhaba, Maharanipeta,
Visakhapatnam-2, A.P. Cell: 9866562806, 8074076843

విశాఖ తూర్పు

పౌర్ణమి స్నానాలకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: డీఐజీ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానాల కోసం బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో మెరైన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెరైన్ అధికారులు తమ సిబ్బందితో వేకువజాము నుంచే తీరప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక పోలీసులు, మత్స్య, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అసౌకర్యం లేకుండా, ప్రమాదాలు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని; భక్తులు, సందర్శకులు మెరైన్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

ఉక్కు భద్రతపై ముమ్మర తనిఖీలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టార్-3), న్యూస్‌టుడే: విశాఖ ఉక్కులో ఇటీవల తరచూ జరిగిన ప్రమాదాల నేపథ్యంలో వార్షిక తనిఖీల్లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ల బృందం మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టింది. మంగళవారం అధికారుల బృందం భద్రత విభాగం అధికారులను, సీజీఎం(వర్క్స్) మోహంతిని కలిసి పలు విషయాలు చర్చించారు. అనంతరం యంత్రాల పనితీరు పరిశీలించారు. తనిఖీకి వచ్చిన బృందంలో జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్లు కె.పరమేశ్వరరావు, జి.వి.వి.నారాయణ, రాంబాబు, వి.సురేష్, ఇన్‌స్పెక్టర్లు కె.సుధాకర్, కె.రాంబాబు ఉన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
మద్దిలపాలెం: 9912120229

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ పరిధి 15వ వార్డు పాత వెంకోజీపాలెం జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల వద్ద రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. –శ్రీనివాసరావు, జె.ఆర్.నగర్ ✓: తక్షణమే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. –కిశోర్, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 13వ వార్డు పరిధి కామాక్షినగర్ కొండవాలు ప్రాంతంలో కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. –వి.సత్యనారాయణ, కామాక్షినగర్ ✓: సిబ్బందిని పంపించి వెంటనే మరమ్మతులు చేయిస్తాం. –ఎం.రామకృష్ణ, వీధి దీపాల విభాగాధికారి.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: 19వ వార్డు పరిధి హిడెన్ స్ప్రౌట్ దివ్యాంగ బాలల సంస్థ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయి ఈగలు, దోమల బెడద పెరుగుతోంది. –రాజు, స్థానికులు ✓: రెండు రోజుల్లో సిబ్బందిని పంపించి తొలగిస్తాం. –శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: విశాలాక్షినగర్-సింహాచలం మార్గంలో సాగర్ కార్యాలయం వద్ద వాహనాలకు ఫ్రీలెఫ్ట్ ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. –సంగాడి సురేష్, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, విశాలాక్షినగర్ ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫ్రీలెఫ్ట్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం. –కనకారావు, ట్రాఫిక్ ఎస్సై.

ఇందిరానగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: నగర సుందరీకరణలో భాగంగా పాతడెయిరీ ఫారం కూడలిలో ఫౌంటెయిన్ కోసం చేపట్టిన నిర్మాణంలో వర్షం నీరు నిలిచిపోయి దోమల బెడద అధికంగా ఉంది. –సురేష్, పాతడెయిరీఫారం ✓: ఆ ప్రదేశంలో ఉన్న నీటిని వెంటనే తొలగిస్తాం. –వెంకటరావు, ఏఈ.

స్పందనకు వందన

ఎట్టకేలకు వెలిగిన వీధి దీపాలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పదోవార్డు వెటర్నరీకాలనీ, రాజీవ్‌నగర్‌లలో కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పలువురు 'ఈనాడు-మేమున్నాం మీకుతోడుగా' దృష్టికి తీసుకురావడంతో వీధిదీపాల ఏఈ గాయత్రి స్పందించారు. సిబ్బందితో అవసరమైన మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 16వ వార్డు కేఆర్‌ఎంకాలనీ పార్కు సమీపంలో రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ సమస్యపై మంగళవారం 'ఈనాడు'లో వెలువడిన వార్తాంశానికి వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సూరిబాబు స్పందించారు. ఆయా ప్రాంతాల్లో సిబ్బందితో శుభ్రత పనులు చేపట్టి సమస్య పరిష్కరించారు.

విమ్స్ ఆసుపత్రికి రోగుల తాకిడి

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: విమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగానికి మంగళవారం రోగుల తాకిడి అధికంగా కనిపించింది. ఎముకల విభాగంతో పాటు గుండె, నరాలు, దంత వైద్య విభాగాలకు అధిక సంఖ్యలో రోగులు వచ్చారని, 253 మంది ఇన్‌పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డైరెక్టర్ రాంబాబు పేర్కొన్నారు.

భూప్రకంపన.. ఆందోళన

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: నగరంలో మంగళవారం పలుచోట్ల భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కార్తిక మాసం కావడంతో వేకువజామున లేచిన వారు దీన్ని స్పష్టంగా గుర్తించారు. విశాలాక్షినగర్, ఆదర్శనగర్, రవీంద్రనగర్, పెదగదిలి, హనుమంతువాక తదితర ప్రాంతాల్లో దీనిపై స్థానికులు తీవ్రంగా చర్చించుకున్నారు.

✦ నేను ఉదయం 4 గంటల ప్రాంతంలో కాఫీ తాగుతున్నా. కొద్ది సేపటి తర్వాత ఓ శబ్దం వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో భూకంపమని తెలిసి ఆశ్చర్యపోయా.
–కట్టా మల్లేశ్వరరావు, రవీంద్రనగర్

✦ ప్రార్థనా మందిరానికి వెళ్లేందుకు ఉదయం 4గంటలకే లేచాను. కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో శబ్దం వచ్చింది. ఏమిటా అని బయటకొచ్చి చూశాను. తర్వాత కాలనీ వాసులు చాలా మంది ఇదే విషయం చర్చించుకున్నారు. తర్వాత అది భూకంపమని తెలిసి ఆందోళన చెందినా.. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం.
–దక్షిణామూర్తి, దయాల్‌నగర్

అసంపూర్తి పనులు పూర్తయ్యేదెప్పుడో..!

మద్దిలపాలెం, పెదవాల్తేరు, న్యూస్‌టుడే

నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జీవీఎంసీ 22వ వార్డు పరిధిలో చేపట్టిన కాలువలు, కల్వర్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటి వల్ల కాలనీవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.

▌పిఠాపురంకాలనీ, పీతలవానిపాలెం శివాలయం మార్గం తదితర ప్రాంతాల్లో కాలువ పనుల కోసం పనులు చేపట్టి సుమారు నాలుగు నెలలు గడిచినా సంబంధిత గుత్తేదారుడు పనులు పూర్తి చేయడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

▌కళాభారతి ఆడిటోరియం ఎదురుగా కాలువ పనులు చేపట్టకుండా కొంతమేర గోతులు తీసి విడిచిపెట్టారు. ఇటీవల ఆ గోతుల కారణంగా ఓ కారు ప్రమాదానికి గురైంది. దీంతో సంబంధిత విభాగ సిబ్బంది హుటాహుటిన వాటిని తాత్కాలికంగా మట్టితో కప్పేసి కాలువల పని కూడా చేపట్టలేదు.

పీతలవానిపాలెం శివాలయానికి వెళ్లే మార్గంలో కాలువ పనుల కోసం తవ్వి వదిలేశారిలా..

▌పీతలవానిపాలెం కూడలి వద్ద కాలువల కోసం గోతులు తీసి విడిచిపెట్టారు. పీతలవానిపాలెం శివాలయం మార్గంలో కొంతభాగం వరకు కాలువ పనులు పూర్తి చేసినా.. రోడ్డుపై ఉన్న మట్టి, ఇతర వ్యర్థాలు తరలించ లేదు. వీటి కారణంగా తమ ఇళ్లకు వెళ్లాలంటే అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

▌సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండా గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సంబంధిత పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు. భాగస్వామ్య సదస్సు పనుల్లో నిమగ్నమైనందున అధికారులు, సిబ్బంది ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు అంటున్నారు.

▌చినవాల్తేరు 21వ వార్డు పరిధిలో సుమారు రూ.కోటితో భూగర్భ డ్రైనేజీ, కల్వర్టుల పనులు చేపట్టారు. వీటి కోసం నేతాజీ వీధిలో గోతులు తవ్వి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా గోతుల్లో నీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

అమ్మవారికి సారె సమర్పణ

శివాజీపాలెం (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 22వ వార్డు శివాజీపాలెంలో శ్రీవేపచెట్టు పైడితల్లి అమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారికి భక్తులు మంగళవారం ఊరేగింపుగా వెళ్లి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సామూహిక పారాయణం చేపట్టారు. భక్తులు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామపెద్దలు, ఆలయ కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు

ఈత పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఎంవీపీకాలనీ స్పోర్ట్స్ ఎరీనాలో 10వ వింటర్ సబ్ జూనియర్, జూనియర్ విద్యార్థులు అంతర్‌జిల్లా ఛాంపియన్‌షిప్ ఈత పోటీల్లో ప్రతిభ చాటి బహుమతులు పొందారు. ఈనెల 2వ తేదీన ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్‌లు చినబాబు, భార్గవ తెలిపారు. విజేతలలో మనస్వి, సమన్విత, మణిత్వ, అభిజ్ఞ, రుహాన్, మోక్ష, రిషిక, స్వహిత్ ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రశంసాపత్రాలు చూపుతున్న విజేతలు

మాతృభాషలో సాంకేతికతను అభివృద్ధి చేయాలి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: మన మాతృభాషలో సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా ఆవిష్కరణలకు శక్తి నివ్వడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపును కూడా కాపాడుకోవచ్చునని విశాఖపట్నంలోని సాంఖ్య టెక్నాలజీస్ వ్యవస్థాపకులు, సీఈవో గోపి కుమార్ బులుసు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్, సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగం 'ఐఓటీ భద్రత'పై అయిదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌డీపీ)ను మంగళవారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్(ఐఎస్‌ఈఏ) ప్రాజెక్టు ఫేజ్-3 కింద దీన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సాంకేతిక నైపుణ్యం, భాషా వారసత్వాన్ని గురించి వివరించారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, విభాగాధిపతి ఆచార్య కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న గోపి కుమార్ బులుసు

సభలో మాట్లాడుతున్న ఆచార్య నరసింహారావు

ఆచార్య పావనమూర్తి సంస్మరణ సభ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజనీతిశాస్త్ర మాజీ ఆచార్యులు సి.పావనమూర్తి సంస్మరణ సభ రాజనీతి శాస్త్ర విభాగంలో విభాగాధిపతి ఆచార్య ప్రేమానందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పావనమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ.నరసింహారావు మాట్లాడుతూ ఏయూ గొప్ప విలువలు కలిగిన వ్యక్తిని కోల్పోయిందని, పావనమూర్తి దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతగానో సేవ చేశారని కొనియాడారు. విశాఖకు మణిహారమైన అంబేడ్కర్ భవన్ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పావనమూర్తి కుమార్తె ఆచార్య సి.ప్రజ్ఞ మాట్లాడుతూ తన తండ్రి దళిత హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని, అంబేడ్కర్ భావజాలాన్ని రాష్ట్రమంతా వ్యాప్తి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నకిలీ సిమ్‌ల వినియోగం | ఇద్దరి అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని యాక్టివేట్ చేసి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను మంగళవారం అరెస్టు చేశారు. ఎండాడ సైబర్ క్రైం స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలిలా.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన గంటా రామకృష్ణ (34) స్థానికంగా వొడాఫోన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని సిమ్ కార్డులు వినియోగం (యాక్టివేట్)లోకి తెచ్చేవాడు. ఇదే క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన అడపా కొండబాబు(37)ను సహాయకుడిగా చేసుకుని ఇద్దరూ కలిసి అక్రమ సంపాదనకు తెరదీశారు. వారి సెల్ దుకాణం వద్దకు వచ్చిన వినియోగదారుల నుంచి ఐరిస్, వేలిముద్రలు తీసుకుని రెండు నెంబర్లు యాక్టివేట్ చేసి ఒకటి వారికి ఇచ్చేవారు. ఇలా పలువురు వినియోగదారుల పేర్లతో సుమారు 600 వరకు సిమ్ కార్డులు సేకరించారు. వాటితో సైబర్ నేరాలకు పాల్పడటంతో పాటు మరికొన్ని సిమ్‌లు కొండబాబు, శరత్, వెంకటేష్‌లకు అందించారు. వారు ఈ సిమ్‌ల ద్వారా యూట్యూబ్, వాట్సాప్, జీమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ఆర్కుట్‌కి యూజర్ ఐడీలు క్రియేట్ చేసి అనధికారిక బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ విధంగా రూపొందించిన నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాల వెరిఫికేషన్‌కు ఓటీపీలు వస్తుండటంతో వందల సంఖ్యలో నకిలీ జీమెయిల్ ఖాతాలు తెరిచారు. వీటిని థాయిలాండ్, కంబోడియా దేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు అందించి సహాయపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత నకిలీ యాక్టివేటెడ్ సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తున్నారు. సంబంధిత సిమ్‌లు యాక్టివ్‌గా ఉంటే యూపీసీ పెట్టి వేరే నెట్‌వర్క్ ఏజెంట్లకు ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అధిక మొత్తంలో నగదు ఆర్జిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ నేరముఠాలతో సంబంధాలు పెట్టుకున్న వీరిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చీ అభినందించారు.

గంటా రామకృష్ణ

అడపా కొండబాబు

పాతవడ్లపూడిలో చోరీ

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిన సంఘటన దువ్వాడ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనాజీ కుటుంబం పాతవడ్లపూడిలో నివాసం ఉంటోంది. మంగళవారం ఇంట్లోని సభ్యులు బయటకు వెళ్తూ తాళం విద్యుత్తు మీటర్‌పై పెట్టడం ఇద్దరు వ్యక్తులు గమనించారు. వారు వెళ్లగానే తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లి చోరీ చేసిన నగదు లెక్కిస్తుండగా.. యజమాని ధనాజీ రాగా.. ఆయనను నెట్టేసి నగదుతో పరారయ్యారు. ఈ చోరీ గురించి దువ్వాడ క్రైం పోలీసుల వద్ద ప్రస్తావించగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

పుష్కరిణికి నేడు పుణ్యనదీ హారతి

సింహాచలం, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి వరాహ పుష్కరిణి చెరువు వద్ద బుధవారం పుణ్యనదీ హారతి కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు కొండ దిగువన పూలతోట దరి వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్తారు. చెరువు గట్టుపై దేవతా మూర్తులను కొలువుదీర్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పుష్కరిణికి నక్షత్ర హారతి, కుంభ హారతి, ఆయురధి హారతులు సమర్పిస్తారు. ఈ సందర్భంగా భక్తులు చెరువు గట్టుపై దీపారాధనలు చేసుకోవచ్చని ఈవో పేర్కొన్నారు. భక్తులకు దీపారాధనకు అవసరమైన సామగ్రి ప్రమిదలు, వత్తులు, నూనె దేవస్థానం ఉచితంగా సరఫరా చేస్తుందని తెలియజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేడుకలో పాల్గొని తరించాలని కోరారు.

భాగస్వామ్య సదస్సుకు పటిష్ఠ ఏర్పాట్లు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఈనెల 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 9వ తేదీ నాటికి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని, అందుకు తగ్గట్టుగా సీఐఐ ప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. ఉప రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆరా తీశారు. సీపీ శంఖబ్రతబాగ్చీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వివరాలు సరి చూస్తున్న సీడీపీఓ నీలిమ

చకచకా ధ్రువపత్రాల పరిశీలన

మాధవధార, న్యూస్‌టుడే: అర్బన్ పరిధిలోని అంగన్‌వాడీల కార్యకర్తలు, ఆయాల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను మంగళవారం ఆర్ అండ్‌బీ వద్ద ఉన్న సీడీపీఓ కార్యాలయంలో పరిశీలించారు. రెండు కార్యకర్తల పోస్టులకు 22 దరఖాస్తులు, 21 ఆయా పోస్టులకు 89 దరఖాస్తులు వచ్చాయని అర్బన్ సీడీపీఓ నీలిమ పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వారు కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. రాత్రి 9 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగింది. నోడల్ అధికారి పి.ఝాన్సీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

10 నుంచి జాతీయస్థాయి 'పోస్టల్' టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: తపాలా ఉద్యోగులకు జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు పోస్టుమాస్టర్ జనరల్ వి.ఎస్.జయశంకర్ తెలిపారు. ఎంవీపీకాలనీ జిల్లా ప్రధాన తపాలా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోటీల లోగో, టీజర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ఎంవీపీకాలనీ ఎస్-3 స్పోర్ట్స్ ఎరినాలో పోటీలు జరుగుతాయన్నారు. 14 రాష్ట్రాల నుంచి 3వేల మంది క్రీడాకారులు హాజరవుతారని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్, సీనియర్ పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఎన్.వి.ఎస్.ఎన్.రాజు పాల్గొన్నారు.



లోగోను ఆవిష్కరిస్తున్న పోస్టుమాస్టర్ జనరల్ జయశంకర్, ఇతర అధికారులు

విదేశీ ఉద్యోగాల పేరిట మోసంపై చర్యలు తీసుకోవాలి

కొమ్మాది, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.33 లక్షలు తీసుకుని 10 మంది బాధితులను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ మధురవాడ జోన్ ఉపాధ్యక్షులు పి.రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ 5వ వార్డు అయోధ్యనగర్‌లో ఉన్న స్థలాన్ని హామీగా ఇచ్చిన ప్రాంతంలో మంగళవారం బాధితులతో కలిసి సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డాబాగార్డెన్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేసి విదేశాల్లో హెల్పర్స్‌గా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రూ.33 లక్షల తీసుకున్నారని, ఏళ్లు గడుస్తున్నా స్పందించకుండా తప్పించుకొని తిరగడంతో పోలీస్ కమిషనర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టగా మూడు నెలల్లో డబ్బులు చెల్లిస్తానని, అప్పటి వరకు అయోధ్యనగర్‌లో ఉన్న స్థలాన్ని హామీగా ఒప్పంద పత్రాన్ని రాసిచ్చారన్నారు. తమకు తెలియకుండా ఆ స్థలాన్ని వేరొకరికి విక్రయించేశారన్నారు. తమను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

దర్పణం

యూజీడీ లీకులు..తప్పని ఇక్కట్లు

శివాజీపాలెం (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 20వ వార్డు శివాజీపాలెం శ్రీనిధి అపార్టుమెంట్ సమీపంలో యూజీడీ మ్యాన్‌హోల్ లీకుల కారణంగా రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది. ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, దుర్వాసన వెంటాడుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విభాగాధికారి సత్యనారాయణ వద్ద ఈ విషయం ప్రస్తావించగా తక్షణమే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తామన్నారు.

తాగునీటికి అవస్థలు

ఆరిలోవ, న్యూస్‌టుడే: 12వ వార్డు పరిధి సాలిపేట చినగదిలి కొండవాలు ప్రాంతంలో కొన్ని బోర్లు మొరాయించడంతో స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా విభాగం సూపర్‌వైజర్ చంద్రశేఖర్ వద్ద ఈ విషయం ప్రస్తావించగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మొరాయించిన బోర్లకు వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. ఎక్కడైనా చేతి పంపులు పనిచేయకుంటే తమ విభాగానికి స్థానికులు సమాచారం ఇవ్వాలని కోరారు.

స్కేటింగ్ రింక్ ఆధునికీకరణ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: వుడాపార్కులో స్కేటింగ్ రింక్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.2.50 కోట్లతో దీన్ని చేపట్టారు. ఈ పనులు వేగంగా పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఉచిత నేత్ర వైద్యశిబిరం

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే: ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వాసన్ ఐ కేర్ వైద్యులు హాజరై విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు.

వైభవంగా అప్పన్న స్వామి తిరువీధి వేడుక

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి మాస జయంతిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం సింహగిరిపై తిరువీధి వేడుక వైభవంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. పండితుల వేద పారాయణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో దేవతామూర్తుల తిరువీధి శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో స్వామిని కొలిచారు.

సింహగిరి మాడవీధుల్లో తిరువీధి వేడుక

సిరుల స్వామికి సహస్రనామార్చన

సింహాచలం, న్యూస్‌టుడే: సిరులొలికే సింహాద్రినాథుడికి మంగళవారం సహస్రనామార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామి, అమ్మవార్లను చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం నిత్య కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు.

పూజలందుకుంటున్న దేవతామూర్తులు

కనకమహాలక్ష్మికి స్వర్ణపుష్పార్చన

వన్‌టౌన్, న్యూస్‌టుడే: నగరంలోని బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మంగళవారం 108 బంగారు పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పూజల్లో పాల్గొన్న భక్తులు, అర్చకులు

పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 26వ వార్డు ఎన్‌జీజీఓఎస్‌కాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీతమ్మధార మండల విద్యాశాఖ అధికారులు డి.రామారావు, బాలమణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల హాజరు పట్టిక, ఉపాధ్యాయుల రిజిస్టర్లు, ఇతర దస్త్రాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీసి, విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి రాధాకుమారి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

OBITUARY



Dr. D.K. SUBRAMANYA REDDY
Retd. Prof. of Radiation Physics, Andhra Medical College
Retd. Chief Radiation Physicist - KGH
Founder- Director: Erstwhile Vizag Cancer Hospital

It is with profound sadness we inform the passing away of Dr. D.K. SUBRAMANYA REDDY on 3rd November 2025

CREMATION will be held on THURSDAY 6th November 2025 at 10 AM at BURIAL Ground, MVP Sector -11, Visakhapatnam

(c) eenadu

విశాఖ ఉత్తరం

• విశాఖ ఉత్తరం • విశాఖ దక్షిణం

కనకమహాలక్ష్మికి స్వర్ణపుష్పార్చన

పూజల్లో పాల్గొన్న భక్తులు, అర్చకులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : నగరంలోని బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మంగళవారం 108 బంగారు పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని, ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేణు తదితరులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ. 10 నుంచి మ. ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

న్యూస్‌టుడే, జగదాంబకూడలి: ?: జీవీఎంసీ 37వ వార్డు జాలారిపేటలో రహదారికి అడ్డంగా భవన నిర్మాణ సామగ్రి ఉంచి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. –ఎర్రన్న, స్థానికుడు ✓: పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. –నవీన్, వార్డు పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్

న్యూస్‌టుడే, మాధవధార: ?: 51వ వార్డు కొలింగనగర్ ప్రధాన రహదారిలో వ్యర్థాలు పేరుకుపోయి, తీవ్ర దుర్వాసన వ్యాప్తి చెందుతుంది. –ఎల్.రాంబాబు, స్థానికుడు. ✓: సిబ్బందిని పంపి, శుభ్రత పనులు చేయిస్తాం. –వెంకటరమణ, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్

న్యూస్‌టుడే, మురళీనగర్: ?: మురళీనగర్ సెక్టార్-8 వైశాఖీ స్పోర్ట్స్ పార్కు ఉతకొలను ఎదురుగా ఉన్న విద్యుత్తు స్తంభంపై దీపం వెలగడం లేదు. – ఆర్.సర్వాజ్యలక్ష్మి ✓: పరిశీలించి, మరమ్మతులు చేయిస్తాం. –అర్జున్, వీధి దీపాల ఏఈ.

స్పందనకు వందనం

ఎట్టకేలకు శుభ్రత పనులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 37వ వార్డు పెయింటర్‌పేట వీధిలో వ్యర్థాలు తరలించక తీవ్ర దుర్వాసనతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. అధికారులు స్పందించి. తమ సిబ్బందితో శుభ్రత పనులు చేయించారు.

అందరి తోవ... 'నారాయణ సేవ'

అయ్యప్ప మాలధారులకు అన్నదానం

అక్కయ్యపాలెం, అల్లిపురం, న్యూస్‌టుడే : నగరంలో అయ్యప్పస్వామి మాల ధరించిన భక్తులకు పలు సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేస్తూ తమ సేవా నిరతిని చాటుతున్నారు. నియమ, నిబద్ధతతో రుచిగా, శుచిగా ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. నిత్యాన్నదాన కార్యక్రమాలు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాలధరించే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి.

ఎనిమిదేళ్ల నుంచి..: అల్లిపురం సమీప వైర్‌లెస్‌కాలనీలో ఎనిమిదేళ్ల నుంచి శ్రీహరి హరిహరపుత్ర అన్నదాన ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. అక్టోబరు 22న ప్రారంభమైన కార్యక్రమం డిసెంబరు ఒకటి వరకు కొనసాగుతుందని ట్రస్టు అధ్యక్షుడు కంచుమర్తి వెంకటరమణమూర్తి తెలిపారు. అయ్యప్ప మాలతో పాటు ఇతర మాలలు ధరించే వారికి భోజనం పెడుతున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు 2 వేల మందికి పైగా భక్తులు హాజరవుతున్నారన్నారు.

పోర్టు ఆసుపత్రి ఎదురుగా..: జాతీయ రహదారి పక్కన పోర్టు ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఎరుపల్లి అయ్యప్ప అన్నసమారాధన సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా అన్నదానం చేస్తున్నారు. గత నెల 22న ప్రారంభమైన కార్యక్రమం డిసెంబరు 5 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

శంకరమఠంలో..: విశాఖపట్నం శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్టు వ్యవస్థాపకులు, అఖిల భారత అయ్యప్ప చిన్మయ సేవా ట్రస్టు ఛైర్మన్ పైలా ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ద్వారకానగర్‌లోని శంకరమఠంలో రోజూ మధ్యాహ్నం స్వాములకు అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం జనవరి ఒకటో తేదీ వరకు కొనసాగనుంది. ★ శంకరమఠం రోడ్డులోని వినాయక ఆలయం వద్ద శ్రీ విజయ గణపతి అయ్యప్ప ట్రస్టు ఆధ్వర్యంలో అక్టోబరు 27న ప్రారంభమైన కార్యక్రమం డిసెంబరు 10 వరకు కొనసాగుతుంది.

అల్లిపురం సమీప వైర్‌లెస్‌కాలనీలో..

శిర్డీసాయి మందిరంలో..: రైల్వేన్యూకాలనీ ఎగ్జిబిషన్ మైదానం ఎదురుగా ఉన్న శిర్డీ సాయి ధ్యాన మందిరంలో అయ్యప్పమాల ధరించిన భక్తులకు ప్రత్యేకంగా అన్నదానం చేస్తున్నారు. గత నెల 22న ప్రారంభించామని, జనవరి మొదటి వారం వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ★ జీవీఎంసీ 26వ వార్డు లలితానగర్ లలితాపీఠంలోనూ అన్న సమారాధన జరుగుతోంది. అయితే ఉదయం పంపిణీ చేసే టోకెన్లు తీసుకున్న భక్తులకు మాత్రమే మధ్యాహ్నం ప్రసాద స్వీకరణకు అనుమతి ఇస్తారు.

జాతీయ రహదారి పోర్టు ఆసుపత్రి ఎదురుగా... రైల్వేన్యూకాలనీ శిర్డీ సాయిబాబా ఆలయంలో...

భాగస్వామ్య సదస్సుకు పక్కా ఏర్పాట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : ఈనెల 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని, పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 9వ తేదీ నాటికి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని, అందుకు తగ్గట్టుగా సంబంధిత ప్రతినిధులకు సమాచారం చేరవేయాలన్నారు. ఉప రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆరా తీశారు. సీపీ శంఖబ్రత బాగ్చీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

నకిలీ సిమ్‌ల వినియోగం

ఇద్దరు నిందితుల అరెస్టు

రామకృష్ణ

కొండబాబు

ఎండాడ, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని యాక్టివేట్ చేసి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను మంగళవారం అరెస్టు చేశారు. ఎండాడ సైబర్ క్రైం పోలీసులు వివరాలివి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన గంటా రామకృష్ణ (34) స్థానికంగా వొడాఫోన్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుని సిమ్ కార్డుల వినియోగం (యాక్టివేషన్)లోకి తెచ్చేవాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన అదపా కొండబాబు(37)ను సహాయకుడిగా ఉండడంతో, ఇద్దరూ కలిసి అక్రమ సంపాదనకు తెరదీశారు. వారి సెల్ దుకాణం వద్దకు వచ్చిన వినియోగదారుల నుంచి ఐరిస్, వేలిముద్రలు తీసుకుని రెండు నెంబర్లు యాక్టివేట్ చేసి ఒకటి వారికి ఇచ్చేవారు. ఇలా సుమారు 600 సిమ్ కార్డులు సేకరించారు. వాటితో సైబర్ నేరాలకు పాల్పడటంతో పాటు మరి కొన్ని సిమ్‌లు కొండబాబు, శరత్, వెంకటేష్‌లకు అందించారు. వారు ఈ సిమ్‌ల ద్వారా యూట్యూబ్, వాట్సప్, జీమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, ఆర్కుటిక్ యూజర్ ఐడీలు క్రియేట్ చేసి అనధికారిక బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్నారు. నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాల వెరిఫికేషన్ ఓటీపీల వస్తుండటంతో వందల సంఖ్యలో నకిలీ జీమెయిల్ ఖాతాలు తెరిచారు. వాటిని థాయిలాండ్, కంబోడియా దేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు అందించి సహాయం పడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత నకిలీ యాక్టివేటెడ్ సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తున్నారు. సంబంధిత సిమ్‌లు యాక్టివ్‌గా ఉంటే యూపీసీ పెట్టి వేరే నెట్ వర్క్ ఏజెంట్లకు ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా నగదు ఆర్జిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల్ని పట్టుకున్న పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చీ అభినందించారు

పోటీలో నిలిచే.. ప్రతిభతో మెరిసే..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : విశాఖ ఉత్తరం పరిధి రైల్వే న్యూ కాలనీ హరగోపాల్ పాఠశాలలో మంగళవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' పేరిట జరిగిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అనుగుణంగా చిత్రాలు గీసి మెప్పించారు. ప్రతిభ చూపిన ఎం.లోహిత్(9వ తరగతి, ప్రథమ), ఎన్.తనూజ(10వ తరగతి, ద్వితీయ), మహమ్మద్ సుహాన(8వ తరగతి, తృతీయ)కు ప్రిన్సిపల్ టి.శంకర్రావునాయుడు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

బహుమతులు అందుకున్న వారితో ప్రిన్సిపల్ శంకర్రావునాయుడు

హరగోపాల్ పాఠశాలలో చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

విజేతలతో ప్రిన్సిపల్ జె.విజయ, అధ్యాపకురాలు సుమతి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చిత్రాలు గీస్తున్న విద్యార్థినులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మంగళవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో 'ప్రకృతి అందాలు' పేరిట చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి, సృజనాత్మకతతో చిత్రాలు గీశారు. తొలి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన పూడి దేవి, ఎల్.ధనలక్ష్మి, భానుప్రవీణకు కళాశాల ప్రిన్సిపల్ జె. విజయ, అధ్యాపకులు సుమతి, ఎన్.చిట్టిబాబు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

● నేడు కార్తిక పౌర్ణమి పూజలు

మురళీనగర్, న్యూస్‌టుడే : ఎన్‌జీజీఓస్‌కాలనీ కప్పరాడ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈఓ బండారు ప్రసాద్ తెలిపారు.

● వినతిపత్రం అందజేత

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఆరోగ్య రక్ష పథకాన్ని పునరుద్ధరించాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజుగౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నాటి తెదేపా పాలనలో తెల్లరేషన్ కార్డు లేని వారికి 'ఆరోగ్య రక్ష' పథకం పేరిట ఏటా రూ.1200 ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యం ఉండేదని, ఆ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు.

● ఉచిత నేత్ర వైద్యశిబిరం

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వాసన్ ఐ కేర్ వైద్యులు హాజరై విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బందికి వైద్య పరీక్షలు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.

● పౌర్ణమి స్నానాలకు భద్రత

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానాల కోసం బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో మెరైన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెరైన్ అధికారులు తమ సిబ్బందితో వేకువజాము నుంచే తీరప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక పోలీసులు, మత్స్య, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అసౌకర్యం లేకుండా, ప్రమాదాలు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని; భక్తులు, సందర్శకులు మెరైన్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

దర్పణం

తొలగించి.. వదిలేస్తున్నారు...!

విద్యుత్తు నిర్వహణ పనుల్లో భాగంగా ఎక్కడికక్కడ వీధుల్లో తొలగిస్తున్న చెట్ల కొమ్మల్ని సకాలంలో తరలించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొద్ది రోజుల కిందట 24వ వార్డు సీతమ్మధార, టీపీటీ, పీఅండ్‌టీ కాలనీ, గాంధీనగర్ ప్రాంతాల్లో చెట్లు నరికేశారు. ఆయా మార్గాలకు ఇరువైపులా కొమ్మలు ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. స్థానికంగా దోమల బెడద పెరిగిందని నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గురుద్వారా

నీరంతా మళ్లించేలా..!

గురుద్వారా 38 బస్‌స్టాండు సమీపంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా జీవీఎంసీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. వర్షాలకు నీరంతా బస్‌స్టాండ్ వద్ద నిల్వ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బస్సులు ఎక్కే సమయంలో పలువురు జారి ప్రమాదాల బారిన పడేవారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు 'ఈనాడు'లో కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన అధికారులు రూ.12 లక్షలతో పనులు చేపట్టారు. నీరంతా సమీపంలోని గెడ్డలోకి ప్రవహించేలా నిర్మాణాలు చేపడుతున్నారు. – న్యూస్‌టుడే, గురుద్వారా

ఈనాడు కథనానికి స్పందన

దారుల్లో గోతులు.. జనం బెంబేలు

మొంథా తుపానుతో ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు రహదారుల్లో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడ్డాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. భాగస్వామ్య సదస్సు పేరుతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పాతనగరంలోని అంతర్గత రహదారులు, పాతపోస్టాఫీసు నుంచి జగదాంబకూడలికి వెళ్లే మార్గం, రామాటాకీస్ నుంచి సీతమ్మధార రహదారిలో గోతులు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు స్పందించి, మరమ్మతులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. - కార్పొరేషన్, న్యూస్‌టుడే

క్లిక్ క్లిక్

శిథిలం.. కూలితే ప్రమాదం

ఏవీఎన్ కళాశాల సమీప ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రహరీ శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రహరీలో కొంత భాగం కూలిపోయి పక్కనే ఉన్న ఆటోపై పడింది. స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ప్రహరీ తొలగింపునకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, జగదాంబకూడలి

పట్టుదలతో ఉన్నత లక్ష్యాల సాధన

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : నగరంలోని జైలురోడ్డులోని విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం 'ఫ్రెషర్స్ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు జ్యోతి వెలిగించారు. నేటి విద్యార్థినులు ఉన్నతమైన లక్ష్యాలు నిర్ణయించుకుని, వాటి సాధనకు కష్టపడి చదవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఆర్. మంజుల మాట్లాడుతూ.. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి ఇంట్లో తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చేలా క్రమశిక్షణతో ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సమావేశంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ మజ్జి భారతి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ వై.లక్ష్మి, అధ్యాపకులు నివేదిత, కె.గీతాంజలి, విద్యార్థులు పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ప్రిన్సిపల్ మంజుల, తదితరులు

సామూహిక కుంకుమ పూజలు

మురళీనగర్, న్యూస్‌టుడే : మురళీనగర్ సెక్టార్-8లోని శ్రీ గౌరీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయం ఆవరణలో గౌరీ పరమేశ్వరుల పంచమరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పూజల్లో పశ్చిమం ఎమ్మెల్యే గణబాబు, తెదేపా నాయకులు దాడి వెంకట రమేష్, పెంటకోట అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. బుధవారం దీపాలంకరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు, తదితరులు

PUBLIC NOTICE

The General public are hereby informed that one of my clients intend to purchase the below mentioned items 1 and 2 of schedule property attached to this public notice from 1. **Smt. Gandraju Prabhavathi** W/o. Sri Ramakrishnam Raju. 2. **Sri Vegesina Seeta Ramaraju** S/o. Siva Rama Raju respectively. If anyone is having any right, title or claim over the schedule property or any objection to the intended sale, they may inform the same in writing with documentary proof to the undersigned within **Seven** days from the date of this publication, failing which it shall be deemed that the property is free from all encumbrances and disputes and my client will proceed with the sale transaction and if any claim is made with regard to schedule property after the specified time they will not bind my client. **SCHEDULE**

Item No.1: All the piece and parcel of the vacant site situated at Resapuvanipalem, Visakhapatnam in S.No.31/1, Patta No. 86 and 176, plot no.7 with an extent of 290 Square Yards or 242.46 Square Meters out of 338 Square Yards in Ward No.26, Allipuram ward, Seethammadhara and **bounded as follows:**

EAST: 33 feet wide Road **SOUTH:** Residence of P. Rama Sastry, D.No.50-94-14/3. **WEST:**Vegesina Seetharamaraju. **NORTH:** Building of Prasad News Agency in D.No. 50-94-14/4 at North West corner and Residence of Sri S.Hari Mohan, D.No. 50-94-14/4 on Northern side.

Item No. 2: All the piece and parcel of the vacant site situated at Resapuvanipalem, Visakhapatnam in S.No.31/1, Patta No. 86 and 176, plot No.7 with an extent 48 Square Yards or 40.13 Square Meters out of 338 Square Yards together with a building bearing D.No. 50-94-14/4/1 in Ward No.26, Allipuram Ward, Seethammadhara and **bounded as follows:**

EAST: site of Smt. Gandraju Prabhavathi.
SOUTH: Residence of P. Rama Sastry, D.No. 50-94-14/3.
WEST: Residence of V.B.Suryanarayana Rao, D.No.50-92-12. **NORTH:** Building of Prasad News Agency in D.No. 50-94-14/4.

C.V.VEERABHADRA RAO,
Advocate, MIG-36, D.No.10-96, APHB Colony, PM Palem, Vizag.
Visakhapatnam,
Date: 05-11-2025
Ph: **94406 78812**

'హోంగార్డుల భవితకు భరోసా కరవు'

అల్లిపురం, న్యూస్‌టుడే : పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు పదవీ విరమణ అనంతరం ఎలాంటి ఆర్థిక భద్రత లేకపోవడం అన్యాయమని బీజేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం డాబాగార్డెన్స్ సమీప వీజేఎఫ్‌లో భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో వివిధ రంగాల వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ... మెప్మా, ఆశా వర్కర్ల వేతనాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్మిక చట్టం ప్రకారం శ్రమజీవులకు వేతనాలు, ఇతర ఆర్థిక సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు డి.కృష్ణమోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.



సమావేశంలో పాల్గొన్న బీజేఎంఎస్ ప్రతినిధులు

క్రీడల్లో రాణిస్తే గుర్తింపు

గురుద్వారా, న్యూస్‌టుడే : క్రీడల్లో రాణించే వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని ఉత్తరం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీల్లో నగరానికి చెందిన జట్టు ప్రతిభ చూపి జాతీయస్థాయి ఎంపికైంది. జట్టు క్రీడాకారులు మంగళవారం సీతమ్మధార కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సత్కరించి, జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు సురేశ్‌బాబు, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధి సత్యనారాయణ, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులతో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, తదితరులు

ఆటోనగర్ నిర్మాణంలో వేగం పెంచాలి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ఆటోనగర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఐటీయూ(సిటూ) సీనియర్ నాయకుడు వై.రాజు డిమాండ్ చేశారు. మంగళవారం జగదాంబకూడలి సిటూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో సుమారు 20 వేల మందికిపైగా ఆటోమొబైల్ కార్మికులు ఉన్నారని, వారి ఉపాధి కోసం చేపడుతున్న ఆటోనగర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి పనుల్లో వేగం పెంచాలని కోరారు. సిటూ నాయకులు చంద్రశేఖర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సిటూ నాయకుడు వై.రాజు

పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 26వ వార్డు ఎన్‌జీజీఓఎస్‌కాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీతమ్మధార మండల విద్యాశాఖ అధికారులు డి.రామారావు, బాలమణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల హాజరు పట్టిక, ఉపాధ్యాయుల రిజిస్టర్లు, ఇతర దస్త్రాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీసి, విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి రాధాకుమారి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారులు రామారావు, బాలమణి

చకచకా ధ్రువపత్రాల పరిశీలన

మాధవధార, న్యూస్‌టుడే : అర్బన్ పరిధిలోని అంగన్‌వాడీల కార్యకర్తలు, ఆయాల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను మంగళవారం ఆర్‌అండ్‌బీ వద్ద ఉన్న సీడీపీఓ కార్యాలయంలో పరిశీలించారు. రెండు కార్యకర్తల పోస్టులకు 22 దరఖాస్తులు, 21 ఆయా పోస్టులకు 89 దరఖాస్తులు వచ్చాయని అర్బన్ సీడీపీఓ నీలిమ పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వారు కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. రాత్రి 9 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగింది. నోడల్ అధికారి పి.ఝాన్సీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అభ్యర్థుల వివరాలు సరి చూస్తున్న సీడీపీఓ నీలిమ

OBITUARY

It is with profound sadness we inform the passing away of

Dr. D.K. SUBRAMANYA REDDY
on **3rd November 2025**



Dr. D.K. SUBRAMANYA REDDY
Retd. Prof. of Radiation Physics, Andhra Medical College
Retd. Chief Radiation Physicist - KGH
Founder- Director: Erstwhile Vizag Cancer Hospital

CREMATION will be held on **THURSDAY**
6th November 2025 at 10 AM
at BURIAL Ground, MVP Sector -11, Visakhapatnam

(c) eenadu

గాజువాక

•గాజువాక •విశాఖ పశ్చిమం

నిత్యావసర సరకుల అందజేత

బాధిత కుటుంబానికి నిత్యావసర సరకులు అందజేస్తున్న అగనంపూడి ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు

అగనంపూడి, న్యూస్‌టుడే: జబ్బీల ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న బాధిత కుటుంబానికి అగనంపూడి ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ నిత్యావసర సరకులు అందించేందుకు ముందుకు వచ్చింది. మంగళవారం 85వ వార్డు దానబోయినపాలెంలో నివాసముంటున్న కుటుంబానికి నెలకు సరిపడ సరకులు అందించారు. నాయకులు సత్యన్నారాయణ, గెద్దాడ రమేష్, దివాకర్, రాము, అశ్వంత్, రాము, సాయి తదితరులు పాల్గొన్నారు.

'రంగుల చిత్రాల్లో' మెరిసిన బాలలు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న శ్రీచైతన్య జోనల్ ప్రిన్సిపల్ సురేశ్ తదితరులు

గాజువాక, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో గాజువాక సమతానగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'ప్రకృతి సౌందర్యం' అన్న అంశంపై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలుగా నిలిచిన ప్రతీక్, మోహన్ విక్రమ్, యశ్వంత్‌లకు కళాశాల జోనల్ ప్రిన్సిపల్ కె.సురేశ్, అధ్యాపకుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

క్రమికనగర్(పెదగంట్యాడ), న్యూస్‌టుడే: గాజువాక 70వ వార్డు డ్రైవర్స్‌కాలనీ శ్రీసాయి విద్యానికేతన్‌లో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'నాకు ఇష్టమైన పండగ' అన్న అంశంపై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన దినేష్ చౌదరి, విజయలక్ష్మి, ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న శ్రీసాయి విద్యానికేతన్ ప్రిన్సిపల్ రవికుమార్ తదితరులు

చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ. 10 నుంచి మ. ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే:

?: బీసీరోడ్డు కొత్తగాజువాకలో దుకాణాల వద్ద జబ్బీల కాలువ నిర్మాణాలకు తవ్వేసి నేటికీ మట్టి గుట్టలు తీయలేదు. –ఎండీ ముర్తుజా, అజీమాబాద్

✓: సిబ్బందిని పంపి వర్థాలు తీయిస్తాం. –కిరణ్‌కుమార్, ఏఎంహెచ్‌ఓ

?: వాంబేకాలనీలో కాలువలు అధ్వానంగా ఉన్నాయి. వాడుక నీరు ముందుకు వెళ్లడం లేదు. –సత్యనారాయణ, వీసీ రెడ్డి

✓: ప్రత్యేక శుభ్రత పనులు చేపడతాం. –శేషేశ్వరరావు, శానిటరీ సూపర్‌వైజర్

మురుగు పారేలా చేశారు...

స్పందనకు వందనం

కణితిరోడ్డు (గాజువాక), న్యూస్‌టుడే: ఎక్కడికక్కడ డ్రైనేజీలు మూసుకుపోయిన వైనంపై 'ఈనాడు'లో వచ్చిన కథనానికి జీవీఎంసీ జోన్-6 ప్రజారోగ్య విభాగం సిబ్బంది స్పందించారు. 72, 73 వార్డుల్లో డ్రైనేజీ పలకలను వెలికితీసి ఎగువ నుంచి వచ్చే మురుగునీరు ముందుకు పోయేలా అదనపు పారిశుద్ధ్య సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

'ఆమె' చదువుకు అంతా సిద్ధం..

పశ్చిమలో పదివేల మంది సభ్యుల గుర్తింపు

వయోజన విద్య కోసం కార్యాలయానికి చేరిన పుస్తకాలు

న్యూస్‌టుడే, సింధియా: పొదుపు సంఘాల్లో నిరక్షరాస్య మహిళలకు అక్షర జ్ఞానాన్ని కలిగించడమే లక్ష్యంగా సాగుతున్న 'వయోజన విద్య' కార్యక్రమానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. వారికి విద్యను బోధించేందుకు పుస్తకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే సంఘ సభ్యులకు శిక్షణ మొదలు కానుంది. జీవీఎంసీలోని మెప్మా విభాగం అధికారులు దీనికోసం జోరుగా కసరత్తు చేస్తున్నారు.

'పశ్చిమ'లో జాబితాల తయారీ..: జీవీఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పడిన పశ్చిమ జోన్ కార్యాలయం పరిధిని ప్రామాణికంగా తీసుకొని నిరక్షరాస్య మహిళా సభ్యులు ఎంతమంది ఉన్నారో జాబితాలను సిద్ధం చేశారు. ఈ జాబితాలను ఇప్పటికే వార్డుల్లో సచివాలయాల ఉద్యోగులతో ఇంటింటి జరిపిన సర్వే నివేదికల ఆధారంగా తయారు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో 52, 56, 57, 40, 58, 59, 60, 61, 62, 63, 89, 90, 91, 92 వార్డుల్లో ఎంపిక చేసి గుర్తించిన నిరక్షరాస్యులకు కనీస అక్షర జ్ఞానాన్ని (చదవడం, రాయడం) అందించాలనేది వయోజన విద్య లక్ష్యం.

వివరాలు ఇలా ఉన్నాయి..

- ★ నియోజకవర్గంలోని వార్డులు - **12**
- ★ చదువు అవసరమని గుర్తించిన వారి సంఖ్య : **10 వేలకు పైగా**
- ★ చదువు చెప్పేందుకు అవసరమైన ఉపాధ్యాయులు : **1000**
- ★ ఇందుకు పనిచేసే స్వయం సహాయక సంఘాలు : **25**
- ★ ఎస్‌ఎల్‌ఎఫ్‌లు- **70**
- ★ విద్య నేర్చుకునే సమయం : **ఒక గంట..**

అక్షర జ్ఞానం వెలిగించడమే..:

పొదుపు సంఘాల మహిళల్లో అక్షరాస్యత నింపేందుకు ఈ ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. సభ్యుల సంఖ్యను కూడా గుర్తించాం. తుది కసరత్తు జరుగుతోంది. త్వరలో వీరికి శిక్షణ మొదలు కానుంది. ఇప్పటికే ఆర్థిక వృద్ధి సాధించిన ఈ మహిళకు చదువుతోడయితే మంచి ఫలితాలు ఉంటాయి.

– కృపానందరావు, ఏపీడీ–జోన్–బి

ఉక్కు భద్రతపై ముమ్మర తనిఖీలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టార్–3), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కులో ఇటీవల తరచూ జరిగిన ప్రమాదాల నేపథ్యంలో వార్షిక తనిఖీల్లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ల బృందం మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టింది. మంగళవారం అధికారుల బృందం భద్రతా విభాగం అధికారులను, సీజీయం(వర్క్స్) మొహంతిని కలిసి పలు విషయాలు చర్చించారు. అనంతరం యంత్రాల పనితీరు పరిశీలించారు. తనిఖీకి వచ్చిన బృందంలో జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్లు కె.పరమేశ్వరరావు, జి.వి.వి.నారాయణ, రాంబాబు, వి.సురేష్, ఇన్‌స్పెక్టర్లు కె.సుధాకర్, కె.రాంబాబు ఉన్నారు.

జాతీయ కిక్ బాక్సింగ్ విజేతలకు అభినందన

పాతకర్నవానిపాలెం (గాజువాక), న్యూస్‌టుడే: అసోంలో గత నెల 26 నుంచి అయిదురోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రాష్ట్ర జట్టు ద్వితీయ స్థానం చేజిక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం గాజువాకలో కిక్‌బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో విజేతల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షుడు కరణంరెడ్డి నర్సింగరావు, అధ్యక్షుడు గంటా నూకరాజులు పాల్గొని మాట్లాడారు. జాతీయపోటీలకు రాష్ట్రం తరపున 50 మంది క్రీడాకారులు పాల్గొని.. 34 పతకాలు సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచారని కొనియాడారు. విజేతలకు ట్రోఫీ, మెడల్స్‌ను వీరు అందజేశారు. సీనియర్ కోచ్‌లు ప్రేమ్, వెంకట్, సన్నీ, ఆనంద్, గోవింద్‌లు పాల్గొన్నారు.

జాతీయ కిక్ బాక్సింగ్ విజేతలు

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన

నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులు

గాజువాక, న్యూస్‌టుడే : కార్తిక మాసం సందర్భంగా రుషికొండ మహాసమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం గాజువాక కళారాధన నృత్య అకాడమీ చిన్నారులు నృత్యంతో అలరించారు. నాట్యాచార్యుడు తాళ్లపాక సందీప్‌కుమార్ సారథ్యంలో చిన్నారులు కూచిపూడి, కథాకళి, వేంకటేశ్వర వైభవం కళారూపంతో అలరించారు. ఆలయ ప్రతినిధులు బాలలను అభినందించి జ్ఞాపికలు అందజేశారు.

ఘనంగా గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు

శ్రీగౌరీపరమేశ్వరులు

గోపాలపట్నం, ఎన్‌ఏడీకూడలి (కాకానినగర్), న్యూస్‌టుడే : శ్రీగౌరీపరమేశ్వరుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జీవీఎంసీ 52, 90వ వార్డు గణేష్‌నగర్, బుచ్చిరాజుపాలెం, గోపాలపట్నంలో స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

వ్యాయామ భవన స్థల పరిశీలన

వ్యాయామ భవన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిస్తున్న నల్లూరి, నాయకులు, ఆర్‌ఆర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: రావుల చెరువు వద్ద మల్టీపుల్ వ్యాయామ భవనం నిర్మించాలన్న ప్రతిపాదిత స్థలాన్ని కూటమి నాయకులు మంగళవారం పరిశీలించారు. ఆర్‌ఆర్ వాకర్స్ సంఘం యోగా కేంద్రం నిర్మాణంపై స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించడంతో స్పందించి ప్రతిపాదిత స్థలం పరిశీలించి వాస్తవ పరిస్థితి వివరించాలని వార్డు కూటమి నాయకులు నల్లూరి సూర్యనారాయణ, వి.శ్రీనివాస్, బొండా యల్లాజీరావులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఆర్ వాకర్స్ సంఘం ప్రతినిధులు కూటికుప్పల జనార్ధనరావు, మేడిశెట్టి వెంకటరమణ, యోగా గురువులు ఉగ్రసేనారావు, మహంకాళి రాజేంద్రప్రసాద్, జి.దేశినాయుడు, మోహనరావు, కె.శ్రీనివాస్, సూర్యనారాయణ, ఎం.దాస్, మణిందర్, సూర్యభాస్కర్, త్రినాథ్, ముత్యాలునాయుడు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్ యూనిట్ రద్దు చేయాలి : కాంగ్రెస్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: కాలుష్యానికి కారకమయ్యే సిమెంట్ యూనిట్ ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని పీసీసీ అధికార ప్రతినిధి జెర్రిపోతుల ముత్యాలు అన్నారు. మంగళవారం పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అమలకు వినతులు అందజేశారు. నాయకులు భూలోక, వర్మ, అప్పారావు, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలో పాల్గొన్న ముత్యాలు, జిల్లా సభ్యులు

• గాజువాకలోనూ స్వల్ప ప్రకంపనలు

గాజువాక, న్యూస్‌టుడే: మంగళవారం తెల్లవారుజామున గాజువాకలోనూ స్వల్పంగా భూమి కంపించింది. అయితే అంతే నిద్రలో ఉన్నందున గ్రహించలేక పోయారు. దిబ్బపాలెంలో అయ్యప్ప స్వామి మాలధారులు పూజకు ఉపక్రమిస్తుండగా కొంత కుదుపును గమనించామని తెలిపారు. పెదగంట్యాడ, గాజువాక శివారులోనూ అలికిడికి నిద్ర నుంచి లేచినట్లు మహిళలు తెలిపారు.

• మిందిలో సంతకాల సేకరణ

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని మాజీ ఎమ్మెల్యే, గాజువాక నియోజకవర్గ వైకాపా పరిశీలకులు తైనాల విజయ్‌కుమార్ అన్నారు. జీవీఎంసీ 68వ వార్డు మిందిలో మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. వైకాపా నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ గుడివాడ అనూష, నాయకులు గుడివాడ లతీశ్, సంగ్రాన నూకరాజు, పల్లా చిన్నతల్లి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

• సీపీఎం ప్రచారోద్యమం

గాజువాక, న్యూస్‌టుడే: సిమెంటు యూనిట్ రద్దు కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పాతగాజువాకలో మంగళవారం ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, జోన్ కార్యదర్శులు రాంబాబు, పైడిరాజు, పాల్గొన్నారు.

• వైభవోపేతంగా పడి పూజ

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: శీలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశిష్ట అభిషేకాలు నిర్వహించి సాయంత్రం స్వామి వారిని, 18 మెట్లను సుందరంగా పూలు, దీపాలతో అలంకరించారు. ప్రధాన అర్చకులు కృష్ణన్ నంబూద్రి పడిపూజ చేపట్టారు. అనంతరం భక్తులందరికి అల్పాహారాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి ప్రత్యేకంగా విద్యుత్తు దీపాలంకరణ ఏర్పాటు చేశారు.

• కనకమహాలక్ష్మికి స్వర్ణపుష్పార్చన

వన్‌టౌన్, న్యూస్‌టుడే : నగరంలోని బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మంగళవారం 108 బంగారు పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఘాట్‌రోడ్డా? డంపింగ్ యార్డా?

యారాడ (మల్కాపురం) న్యూస్‌టుడే : యారాడ ఘాట్‌రోడ్డును కొందరు డంపింగ్‌యార్డుగా మార్చేస్తున్నారు. ఇళ్ల డెబ్రీస్ వ్యర్థాలను తీసుకువచ్చి దర్జాగా ఇక్కడ డంప్ చేస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన యారాడ బీచ్‌కు వెళ్లే మార్గంలో ఇలా పోసేస్తుండటంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

యారాడ ఘాట్‌రోడ్డులో ట్రాక్టర్‌తో పోస్తున్న వ్యర్థాలు

బండి చిన్నది.. లోడు పెద్దది..

సింధియా, న్యూస్‌టుడే : పారిశ్రామిక ప్రాంతం కొత్తనక్కవానిపాలెం పాత ఎస్.ఆర్. బంకు వద్ద తుక్కు వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రమాదమని తెలిసినా క్రయసాయంతో చిన్న వ్యానులో పెద్ద పెద్ద బస్తాలను పరిమితికి మించి అధిక లోడు వేస్తున్నారు. స్థాయికి మించి వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు.

వాహన సామర్థ్యానికి మించి వేసిన తుక్కు లోడు

• నిర్లక్ష్యం 'అల్లుకుంది'

కరాస, న్యూస్‌టుడే : కొన్ని చోట్ల విద్యుత్తు దీపాలకు కొన్ని రకాల తీగజాతి మొక్కలు చుట్టేసుకుంటున్నాయి. దీనివల్ల దీపాల వెలుగు కూడా సరిగా రోడ్డు మీద పడటం లేదు. భారత ఆహార గిడ్డంగుల సంస్థ నుంచి ఆర్పీపేటకు వెళ్లే మార్గంలో ఓ విద్యుత్తు స్తంభం తీగజాతి మొక్కలతో నిండిపోయిన వైనం చిత్రంలో చూడవచ్చు.

ఆడిటోరియమా.. పార్కింగ్ స్థలమా ?

ఓపెన్ ఆడిటోరియంలో పార్కు చేసిన క్లాప్ వాహనాలు

గాజువాక, న్యూస్‌టుడే: వుడాకాలనీ సమతానగర్ కూడలి వద్ద ఆరేళ్ల క్రితం వుడా నిర్మించిన ఆధునిక ఓపెన్ ఆడిటోరియం ప్రస్తుతం పార్కింగ్ యార్డుగా తయారైంది. గత కొద్ది రోజులుగా ఈ ఆడిటోరియం ఆవరణలో చెత్తను తరలించే క్లాప్ వాహనాలను నిలుపుతున్నారు. అసలే దీని నిర్వహణ ఎవరు చూస్తారన్న దానిపై మీమాంస ఎదురైన తరుణంలో ఇప్పుడు ఏకంగా క్లాప్ వాహనాలు తెచ్చి పార్కు చేస్తుండటం విశేషం.

శాస్త్రీయ విజ్ఞానం పెంచుకోవాలి

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3)న్యూస్‌టుడే: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం చెకుముకి సైన్స్ సంబరాలు జరిగాయి. ఉక్కు జీఎం, స్టీల్ క్లబ్ అధ్యక్షులు ఎం.మధుసూదనరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం జరిగిన మండల స్థాయి సైన్స్ పోటీల్లో ఉక్కునగరం పాఠశాలల నుంచి 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు రత్నారావు, రామకృష్ణ, వెంకటరాజు, సత్యనారాయణ కిరణ్, స్టీల్ క్లబ్ ప్రతినిధులు పెంటకోట రామకృష్ణ, రవికుమార్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేసిన ఉక్కు జీఎం ఎం.మధుసూదన్, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: బీహెచ్‌పీవీలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మంగళవారం గాజువాక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకుముకి పోటీలు నిర్వహించారు. తొలుత నిర్వహణ పోస్టర్‌ను గాజువాక సీఐ పార్థసారథి, ఎంఈవో సునీత, అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కాంతంలు విడుదల చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతిభ చూపారు.. పతకాలు పట్టారు..!

మల్కాపురం, న్యూస్‌టుడే : భారత రాజ్యాంగ దినోత్సవాల్లో భాగంగా మల్కాపురం జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, తదితర పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు లంక అరుణకుమారి పర్యవేక్షించారు. పదో తరగతి విద్యార్థిని స్నేహహాసిని, తొమ్మిదో తరగతి చదువుతున్న డి.పవన్‌కుమార్ విజేతలుగా నిలిచారు.

పోటీల్లో పాల్గొని మాట్లాడుతున్న కె.స్నేహహాసిని

స్కూల్ బ్రాస్ బ్యాండ్ విజేతలు కర్నూలు, విశాఖ జట్లు

అతిథి నుంచి బాలికల బ్రాస్ బ్యాండ్ విన్నర్ ట్రోఫీ అందుకుంటున్న విశాఖపట్నం జిల్లా పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ జట్టు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ పటమటలోని కేబీసీ జడ్పీ హెచ్ స్కూల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో కర్నూలులోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాల జట్టు బ్రాస్ బ్యాండ్ బాలుర విభాగంలో విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో విశాఖ జిల్లా మల్కాపురంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విన్నర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. పైప్ బ్యాండ్ బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఉదయం జరిగిన పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దడంలో, దేశభక్తిని పెంపొందించడంలో స్కూల్ బ్యాండ్ పోటీలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. సాయంత్రం ముగింపు కార్యక్రమానికి ఏఎస్పీడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఏఎస్పీడీ ఎం.ఆర్.ప్రసన్నకుమార్, కేజీబీవీ కార్యదర్శి డి.దేవానందరెడ్డి, రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు, సమగ్ర శిక్షా ఏడీ మనోహర్ నాయక్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, పాల్గొన్నారు.

కాలువ పనులు.. వంకర.. టింకర..

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న రోడ్లు, కాలువల అభివృద్ధికి దృష్టి పెట్టింది. అందులో భాగంగా జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కాలువ నిర్మాణానికి రూ.90 లక్షలు జీవీఎంసీ నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు జరుగుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది. అయితే కాలువపై ఆక్రమణలు తొలగించిన తర్వాత పనులు ప్రారంభించాల్సి ఉండగా.. ఆ పనులు జరగకుండానే హడావుడిగా కాలువ నిర్మాణ పనులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణలు ఉన్న చోట కాలువ వంకర్లు తిరిగిపోయింది. ప్రజాధనంతో జరిగే పనులకు ఎంతో ముందుచూపు ఉండాలి. శాఖలు సమన్వయంతో పనిచేయాలి. కానీ అది జరుగుతున్నట్లు అనిపించడం లేదు. కాలువలను ఆక్రమించేసిన ర్యాంపులు, రెయిలింగ్‌లు, దుకాణాల జోలికి కూడా ఈ కాలువ పనులు వెళ్లడం లేదు. కనీసం విద్యుత్తు స్తంభాలు, పైపులైన్లు, కాల్వలపై మెట్లు, ర్యాంపులు అడ్డు వచ్చినా వీటిని కూడా పట్టించుకోకుండా పనులు కానిచ్చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ఒంపు తిరిగిన కాలువ పనులు

▶▶ రద్దీ మార్గంలో..: కొత్తపాలెం నుంచి నరవ, సబ్బవరం, దువ్వాడ రైల్వేస్టేషన్‌లతోపాటు అనకాపల్లికి రాకపోకలు సాగించే వాహనాలతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇప్పుడు నిర్మిస్తున్న కాలువతో ఎదురెదురు వాహనాలు తప్పించుకొని వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. భవిష్యత్తులో సబ్బవరం-షీలానగర్ ఆరులైన్ల రోడ్లు నిర్మించినట్లయితే ఇటు ట్రాఫిక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనీసం ఈ విషయమైనా దృష్టిలో పెట్టుకోకుండా పనులు చేస్తున్నారు. దీనిపై పనుల విభాగం డి.ఇ. ఎస్.వెంకటలక్ష్మి వివరణ కోరగా.. టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెప్పామని.. నేను కూడా స్వయంగా పనులు పరిశీలిస్తానని ఆమె సమాధానం ఇచ్చారు.

నకిలీ సిమ్‌ల విక్రయం

ఇద్దరు నిందితుల అరెస్టు

గంటా రామకృష్ణ, అడపా కొండబాబు

ఎండాడ, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని యాక్టివేట్ చేసి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను మంగళవారం అరెస్టు చేశారు. ఎండాడ సైబర్ క్రైం స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలిలా.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన గంటా రామకృష్ణ (34) స్థానికంగా వొడాఫోన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని సిమ్ కార్డులు వినియోగం (యాక్టివేట్)లోకి తెచ్చేవాడు. ఇదే క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన అడపా కొండబాబు(37)ను సహాయకుడిగా చేసుకుని ఇద్దరూ కలిసి అక్రమ సంపాదనకు తెరదీశారు. వారి సెల్ దుకాణం వద్దకు వచ్చిన వినియోగదారుల నుంచి ఐరిస్, వేలిముద్రలు తీసుకుని రెండు నెంబర్లు యాక్టివేట్ చేసి ఒకటి వారికి ఇచ్చేవారు. ఇలా పలువురు వినియోగదారుల పేర్లతో సుమారు 600 వరకు సిమ్ కార్డులు సేకరించారు. వాటితో సైబర్ నేరాలకు పాల్పడటంతో పాటు మరికొన్ని సిమ్‌లు కొండబాబు, శరత్, వెంకటేష్‌లకు అందించారు. వారు ఈ సిమ్‌ల ద్వారా యూట్యూబ్, వాట్సాప్, జీమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ఆర్కుట్‌కి యూజర్ ఐడీలు క్రియేట్ చేసి అనధికారిక బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ విధంగా రూపొందించిన నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాల వెరిఫికేషన్‌కు ఓటీపీలు వస్తుండటంతో వందల సంఖ్యలో నకిలీ జీమెయిల్ ఖాతాలు తెరిచారు. వీటిని థాయిలాండ్, కంబోడియా దేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు అందించి సహాయపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత నకిలీ యాక్టివేటెడ్ సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తున్నారు. సంబంధిత సిమ్‌లు యాక్టివ్‌గా ఉంటే యూపీసీ పెట్టి వేరే నెట్‌వర్క్ ఏజెంట్లకు ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అధిక మొత్తంలో నగదు ఆర్జిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలతో సంబంధాలు పెట్టుకున్న వీరిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చీ అభినందించారు.

శ్రద్ధాంజలి

అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన మా అన్నయ్య శ్రీ బొండా అప్పలనాయుడు గారి మరణానికి చింతిస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కీ॥శే॥ బొండా అప్పలనాయుడు గారు
Retd. Visakhapatnam Steel Plant
జననం: 01-01-1961 మరణం: 26-10-2025

తమ్ముళ్ళు: బొండా సూర్యనారాయణ (సూరిబాబు)-దేవి
సీనియర్ టిడిపి నాయకులు
బొండా జగన్నాథం (జగన్) -లక్ష్మి
జి.వి.యమ్.సి. 87వ వార్డు కార్పొరేటర్
రాష్ట్ర టిడిపి కార్యదర్శి, యలమంచిలి నియోజకవర్గ పరిశీలకులు
బొండా నూకరాజు - కామేశ్వరి

వదినలు: బొండా సీతాంజలి W/o Late బొండా శ్రీనివాసరావు
బొండా వెంకటలక్ష్మి W/o Late బొండా అప్పారావు

చెల్లెళ్ళు- బావలు
కర్రి పాప-వీరాస్వామి
Retd. స్టీల్‌ప్లాంట్
ముత్తా మంగ-కనకరాజు

కుమార్తె-అల్లుడు: కర్రి నూకవరలక్ష్మి - నరసింగరావు
జనసేన పార్టీ నాయకులు
మనుమలు: దేవి స్వరూప్, జతిన్

మరియు కుటుంబ సభ్యులు

పెద్దకర్మ: తేది: 05-11-2025 బుధవారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, వడ్లపూడి ఆర్.హెచ్. కాలనీలో మా స్వగృహమందు జరుగును.

(c) eenadu

ఇలాంటి జ్ఞాపికలు తెస్తాం.. మేమూ గుర్తుండిపోతాం!

నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్జీ మైదానంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు మంగళవారంతో ముగిశాయి. లాంగ్‌జంప్, పరుగు తదితర విభాగాల్లో 120 మంది తలపడ్డారు. గెలుపొందిన వారిని త్వరలో ముంబయిలో జరగనున్న పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పి.సుహాసిని, పి.భానుదివ్య తెలిపారు. ఈ సందర్భంగా బాలికలంతా ప్రపంచ కప్ నమూనాతో సందడి చేశారు. తాము ఉత్తమ క్రీడాకారులం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. - న్యూస్‌టుడే, విజయనగరం క్రీడావిభాగం

రూ.55 కోట్లతో చెరువుల అభివృద్ధి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: విజయనగరం నీటి పారుదల డివిజన్ పరిధిలో రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధికి ప్రతిపాదించినట్లు కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. చిన్నతరహా నీటి వనరుల పరిస్థితిపై తన ఛాంబర్లో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనుమతి రాగానే 19 మండలాల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నీటిపారుదలశాఖ ఎస్ఈ పి.అప్పలనాయుడు, ఈఈ వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డ్వామా పీడీ శారదాదేవి పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2025-26 లక్ష్యాలకు సంబంధించి అంచనాలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.

నాకేంటి అంటే.. మాకో ఫోన్ చేయండి!

ఈనాడు, విజయనగరం

ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు, ఉద్యోగులు చేయి తడపందే దస్త్రం ముట్టుకోరు. దీంతో కొందరు విసిగిపోయి ఎంతోకొంత ముట్టజెబుతారు. మరికొందరు ఇవ్వలేక అనిశాను ఆశ్రయిస్తుంటారు. ప్రజలంతా అవగాహన పెంచుకుని ముందుకొస్తే, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఆ శాఖ డీఎస్పీ రమ్య. 'ఈనాడు'తో ఆమె మాట్లాడారు.

ఏడు కేసుల నమోదు..

విజయనగరం, మన్యం జిల్లాల పరిధిలో ఈ ఏడాది ఏడు కేసులు నమోదు చేశాం. పాలకొండ, నెలిమర్ల నగర పంచాయతీల కమిషనర్లు, డెంకాడ, వేపాడ, జామి మండలాల్లో ముగ్గురు వీఆర్వోలు, మక్కువకు చెందిన విద్యుత్తు శాఖ ఏఈ, మత్స్యశాఖ మన్యం జిల్లా అధికారిని అదుపులోకి తీసుకున్నాం.

అనిశా డీఎస్పీ రమ్య

మూడు శాఖల్లో..: ఎక్కువగా రెవెన్యూ, పురపాలక, విద్యుత్తు పంపిణీ సంస్థల అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదులు అందుతున్నాయి.

సమాచారం ఇస్తే చాలు..

ప్రభుత్వ సేవలన్నీ ఉచితం. దేనికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిమాండు చేస్తే అనిశాను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతాం.

ఈ విషయాల్లో ఇబ్బందులెక్కువ..

- భూముల మ్యుటేషన్‌కు వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు లంచాలు డిమాండు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రికార్డుల్లో సిబ్బంది పొరపాట్ల వల్ల నమోదైన తప్పులను సరిచేసేందుకు కూడా కాసులు ఆశిస్తారు. తల్లిదండ్రుల మృతి తర్వాత దస్త్రాల్లో వారసుల పేర్ల నమోదుకు డబ్బులివ్వాలని డిమాండు చేస్తున్నారు.
- వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు కొందరు నేరుగా రంగంలోకి దిగి మరీ లంచం కోరుతున్నారు. దాడుల్లో పట్టుబడిన వీఆర్వోలు వాటాలిచ్చే అధికారుల పేర్లు మాత్రం చెప్పడం లేదు.
- పాస్‌బుక్ జారీకి ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఎక్కడైనా బోర్ వేసేందుకు అవసరమైన ఫారం-3 ధ్రువపత్రం జారీకి, ఉమ్మడి ఆస్తుల పంపకానికి అవసరమైన కుటుంబ సభ్యుల ధ్రువపత్రం కాసులిచ్చిన తర్వాతే జారీ చేస్తున్నారు.
- పట్టణాల్లో ఇంటి పన్ను తగ్గింపు, కొత్త కుళాయిల మంజూరు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర విషయాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
- వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, పథకాలకు రాయితీలు, లైన్ల మార్పిడి, స్తంభాల ఏర్పాటు తదితర విషయాల్లోనూ వసూళ్లు సాగుతున్నాయి.

● టోల్‌ఫ్రీ- 1064 ● డీఎస్పీ: 94404 46174 ● సీఐ: 94404 46176

మహాన్నదానం.. మహదానందం

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం విజయనగరంలో మహాన్నదానం జరిగింది. 12 వేల మంది తరలివచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారు. - న్యూస్‌టుడే, విజయనగరం కంటోన్మెంట్

నిర్మాణ పనులు పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే నాగ మాధవి, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తదితరులు

ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ నిర్మాణం

91 శాతం విమానాశ్రయ పనుల పూర్తి : రెండు నెలల క్రితం తాను పరిశీలనకు వచ్చినప్పుడు 86.61 శాతం పనులు పూర్తవగా, ప్రస్తుతం 91.70 శాతానికి చేరుకున్నాయన్నారు.

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, డెంకాడ: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. ముఖ్య ప్రాంతాల్లో ప్రముఖుల చిత్రాలు ఉండేలా చూస్తామన్నారు. మరో నెల రోజుల్లో సుందరీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రధాన కార్యాలయం మీనాకారంలో ఉంటుందన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకుపోతుందన్నారు. ఇక్కడ నుంచి మురుగు నీరు కిందకు పోయేందుకు అనువుగా కాలువల నిర్మాణానికి రూ.32 కోట్ల వ్యయంతో సమగ్ర నివేదిక రూపొందించామన్నారు. జీఎంఆర్ ప్రాజెక్ట్ సీఈవో కన్వర్‌బీర్ సింగ్ కల్రా, వైస్ ప్రెసిడెంట్ బీహెచ్ఏ.రామరాజు, సీడీవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వరద ముప్పు.. ఎప్పటికి కనువిప్పు

పట్టణాల్లో అస్తవ్యస్తంగా మురుగునీటి వ్యవస్థ

న్యూస్‌టుడే- రాజాం, విజయనగరం పట్టణం, బొబ్బిలి, నెల్లిమర్ల

జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా రహదారులపైకి వరద పోటెత్తుతోంది. కాలువల నిర్మాణం చేపట్టకపోవడం, దశాబ్దాల క్రితం నిర్మించినవి శిథిలమవడం, కచ్చా కాలువలతో సరిపెట్టడం, పూడికలు తొలగించకపోవడం తదితర సమస్యలు కారణాలుగా ఉన్నాయి. ఇదే విషయం మొంథా తుపానుతో మరోసారి తేటతెల్లమైంది.

రాజాంలో వరద కాలువల్లేక శ్రీకాకుళం రహదారిపైకి పోటెత్తిన నీరు

రాజాం. వాసవి, విద్యా, వరలక్ష్మి, గాంధీ, బాబా, ప్రశాంతి నగర్‌తో పాటు ఈశ్వరనారాయణ కాలనీలో కాలువల్లేక వరద చేరుతోంది. రాజాం- శ్రీకాకుళం ప్రధాన రహదారిలో అవుట్‌లెట్ లేకపోవడంతో రహదారిపైకి వస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నా.. పూడికలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి.

బొబ్బిలి.. ఫూల్‌బాగ్, పాతబొబ్బిలి, గొల్లపల్లి, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతం వరదలో చిక్కుకుంటున్నాయి. రూ.2 కోట్లతో కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా.. రూ.50 లక్షల పనులే పూర్తయ్యాయి. ఇంకా కొన్ని టెండర్ల దశ దాటలేదు.

నెల్లిమర్ల.. థామస్‌పేట, జరజాపుపేట, గాంధీనగర్ కాలనీ, చెగిడివీధి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. 15వ ఆర్థిక సంఘం, బీపీఎస్ నిధులు రూ.2 కోట్లతో రహదారులు, కాలువల నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు పట్టాలెక్కలేదు.

కమిషనర్లను ఆదేశిస్తాం..

అందుబాటులో ఉన్న నిధులతో కాలువల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. వరద ముంపు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా పుర కమిషనర్లు చర్యలు తీసుకోవాలని చెప్పాం. - వి.రవీంద్ర, పురపాలిక ఆర్డీ

ఇక్కడ ప్రధాన సమస్య..

విజయనగరం.. సిటీ స్టాండ్, నగరపాలక సంస్థ కార్యాలయం, గంటస్తంభం ప్రాంతం, ప్రకాశం పార్కు, మహారాజ కళాశాల, రామారాయుడు, సింహాద్రినగర్, ధర్మపురి రహదారులు, ద్వారకానగర్, రాజీవ్‌నగర్, కామాక్షినగర్, కేఎల్ పురం, అయ్యన్నపేట, దాసన్నపేట ఎర్రచెరువు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. నాయుడు కాలనీ, వినాయకనగర్, పద్మావతి నగర్, నటరాజ్‌కాలనీ, భగవాన్ నగర్, నాయుడు, సింహాద్రినగర్, వెంకటేశ్వరకాలనీ, గాయత్రినగర్‌లోనూ ఇదే దుస్థితి. పెద్ద చెరువు అదనపు నీటి పారుదల కాలువ నిర్మాణానికి రూ.3.50 కోట్లతో చేసిన ప్రతిపాదనలు నీరుగారిపోయాయి. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు రూ.32.51 కోట్ల అంచనాలతో డీపీఆర్ నివేదిక అందించి, నిధులు మంజూరు చేయాలని కోరారు.

కాలువల విస్తీర్ణం కిలోమీటర్లలో..

పట్టణం/నగరం	డివిజన్లు/వార్డులు	కాలువల విస్తీర్ణం	కచ్చా	శిథిలమైనవి
విజయనగరం	50	507	40	43
బొబ్బిలి	32	71	02	30
రాజాం	24	78	07	15
నెల్లిమర్ల	20	39	06	03

ధాన్యం కొనుగోలుకు సిద్ధం

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. నవంబరు రెండో వారంలో కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సేధు మాధవన్ సూచనలు చేశారు. రైతులకు నష్టం జరగకుండా పూర్తిస్థాయిలో సేకరించాలన్నారు. మండల స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని, మిల్లుల సామర్థ్యాన్ని బట్టి సరఫరా చేయాలని ఆదేశించారు. ఆర్ఎస్‌కేలతో పాటు మిల్లుల వద్ద సైతం తేమ యంత్రాలు ఉంటాయన్నారు. యాప్స్, పోర్టల్, లాగిన్లపై అవగాహన పెంచుకుని సమర్థంగా పనిచేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా ప్రబంధకురాలు బి.శాంతి, ఆర్డీవోలు కీర్తి, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

ఆదేశాలిలా..

★ 48 గంటల్లోనే చెల్లింపుల పూర్తికి చర్యలు ★ కోటి గోనె సంచులు అవసరం. 50 లక్షలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని సేకరించాలి. ★ జీపీఎస్‌తో కూడిన రెండు వేల వాహనాలు సిద్ధం చేయాలి ★ విజిలెన్స్ బృందాలు, రాష్ట్ర సరిహద్దులు, చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ★ సేకరణపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన ★ ప్రతి రైతు సేవా కేంద్రానికి అవసరమైన సామగ్రి సరఫరా, సిబ్బంది నియామకం.

మద్దతు ధర(క్వింటాకు)

★ కామన్ రకం- రూ.2,369 ★ గ్రేడ్ ఎ- రూ.2,389

నోట్: మద్దతు ధర గతేడాది కంటే రూ.69 పెరిగింది.

అందుబాటులో..

★ కొనుగోలు కేంద్రాలు: 382

★ గుర్తించిన మిల్లులు: 159

సమస్య ఉంటే.. : జిల్లా స్థాయి కంట్రోల్‌రూం: 8978975284

★ టోల్‌ఫ్రీ నంబరు: 1967

అన్నిరంగాల్లో రాణిస్తే ఉజ్వల భవిత

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా సంస్థల్లోని బాలలు, పోలీసు పాఠశాలల విద్యార్థులు, శాఖ ఉద్యోగులకు ఇటీవల వేర్వేరుగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం తన కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.2 వేలు, ద్వితీయ స్థానం- రూ.1500, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.1000 చొప్పున ఇచ్చారు. ప్రతిభ చూపిన నెల్లిమర్ల హెచ్‌సీ పి.దామోదరరావు, ఆర్ఎస్ఐ బి.సూర్యనారాయణ, తెర్లాం హెచ్‌సీ జి.జనార్దనరావును అభినందించారు. విద్యార్థులతో మమేకమై గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. అన్ని రంగాల్లో రాణిస్తే ఉజ్వల భవిత సొంతమవుతందన్నారు.

విజేతలైన పోలీస్ పాఠశాల విద్యార్థులతో ఎస్పీ

నిఘా కన్ను.. మరింత దన్ను

విజయనగరం నేరవార్తా విభాగం: నేరాల నియంత్రణలో నిఘా ప్రధానమైందని ఎస్పీ దామోదర్ అన్నారు. పాత నేరస్థులను ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. సీసీ కెమెరాల సంఖ్య పెరగాలన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడారు. దొంగతనాలు జరిగితే సీసీఎస్ సిబ్బందితో కలిసి ముందుకెళ్లాలన్నారు. నిందితుల వివరాలే కాకుండా వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకోవాలని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా, మహిళలపై దాడుల నియంత్రణ, అదృశ్యం కేసుల ఛేదన తదితర అంశాలపై ఆరా తీశారు. ఏఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్యారెడ్డి, ఎస్.రాఘవులు పాల్గొన్నారు.

మబ్బుల్లో తేలియాడుదామా..



పర్యాటకులు విహంగ వీక్షణం చేస్తూ మన్యం అందాలను తిలకించేందుకు వీలుగా సీతంపేట ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కులో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. భద్రత పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.

సమయం: ప్రతి రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇది అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

★ ఒకేసారి నలుగురితో సుమారు 300 అడుగుల ఎత్తు వరకు ఈ హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్లేందుకు వీలుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. పెద్దలు, పిల్లలకు వేర్వేరుగా టికెట్ రుసుము నిర్ణయించారు.

★ టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలనుకున్నవారు 63016 66723 నంబరులో సంప్రదించవచ్చు. - న్యూస్‌టుడే, సీతంపేట

మా జోలికొస్తే.. హూ..హా

బాలికలకు ఆత్మరక్షణ విద్య

ఇంటి నుంచి వెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా వచ్చేంత వరకు తల్లిదండ్రులకు కంగారే.. మారిన కాలం.. పెరుగుతున్న నేరాల సంఖ్య, బాలికలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆకతాయిల ఆగడాలు పెరిగాయి. ఇటువంటి తరుణంలో ఆత్మ రక్షణ విద్య అమ్మాయిలకు అత్యవసరంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 'రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ' అమలుకు శ్రీకారం చుట్టింది. బాలికలకు ఆత్మరక్షణ, ఆరోగ్యం కోసం కరాటే శిక్షణ 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, విద్యావిభాగం

ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆత్మ రక్షణ విద్య శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 175, విజయనగరంలో 250 ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, పురపాలక, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 6 నుంచి ఇంటర్ వరకు ఉన్న బాలికలకు శిక్షణ ప్రారంభంపై యంత్రాంగం దృష్టి సారించింది.

★ ఉమ్మడి జిల్లాల్లో కరాటే శిక్షణ అమలు చేస్తున్న పాఠశాలలు: 425
★ విద్యార్థినులు: 80 వేల మంది
★ శిక్షణ కాలం: 2 నెలలు
★ పీరియడ్: 90 నిమిషాలు
★ శిక్షణ తరగతులు: 20

సాధనలో బాలికలు

నిపుణుల నియామకం

జిల్లాలోని ప్రతి మండలానికి ఒక శిక్షకుడు ఉండేలా నియామకాలు చేశారు. వీరు పీరియడ్ ప్రకారం ఆయా పాఠశాలల్లో శిక్షణ అందజేస్తారు. స్వీయరక్షణ పద్ధతులు, అత్యవసర సమయంలో ప్రతిస్పందించేలా, దాడులను దీటుగా ఎదుర్కొని, స్వీయ రక్షణ పొందేలా మెలకువలు నేర్పిస్తారు. కేవలం బాలికలకే కాకుండా పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకూ అవగాహన కల్పిస్తారు. వారు నేర్చుకుని తర్వాత విద్యార్థులతో చేయించాలని ఆదేశాలు వచ్చాయి.

పర్యవేక్షణ ఉంచాం

నేటి రోజుల్లో బాలికలకు ఆత్మరక్షణ విద్య ఆవశ్యకత ఎంతో ఉంది. సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఏర్పాట్లు చేశాం. దీంతో బాలికల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్య సాధనకు దోహదపడుతుంది. - తేజేశ్వరరావు, ఏపీసీ, సమగ్ర శిక్షణ

గోతుల దారి.. గండాల మారి!

బొబ్బిలి మండలం పారాది వద్ద కాజ్‌వే మీదుగా నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాలను బొబ్బిలి- తెర్లాం మీదుగా మళ్లిస్తున్నారు. అలజంగి నుంచి కారాడ వరకు 5 కి.మీ మేర రహదారి గోతులమయమై ఉంది. వాహనాలు కూరుకుపోతున్నాయి. మంగళవారం కారాడ వద్ద భారీ లారీ బురదలో దిగిపోయింది. రెండు గంటలపాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో శ్రీకాకుళం, రాజాం, తెర్లాం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎస్సై జ్ఞాన ప్రసాద్, ర.భ.శాఖ ఏఈ రాజు గ్రామస్థుల సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. రూ.4.50 కోట్లతో పనులు జరుగుతున్నాయని, త్వరితగతిన పూర్తిచేస్తామని ఏఈ పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

డిసెంబరు 13న మెగా లోక్ అదాలత్

న్యాయవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిసెంబరు 13న మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత తెలిపారు. పలు రకాల సివిల్, రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వేలం పాటకు రమ్మన్నారు.. అయిపోయిందని పొమ్మన్నారు!!

విజయనగరం కార్పొరేషన్‌లో ఇదీ తీరు

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో దుకాణాల(అద్దె గదుల) కేటాయింపు వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆదాయానికి సైతం గండి పడుతోంది. రాజకీయ పలుకుబడితో కొందరు దుకాణాలను దక్కించుకుని.. సబ్ లీజులకు ఇస్తున్నారు. ఈ క్రమంలో రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి జరిగే వేలం పాటలదీ ఇదే తీరు. సమన్వయం లేకపోవడంతో పాటదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఏం జరిగిందంటే..

పాత, కొత్త ఐడీఎస్ఎంటీ(ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్), రాజీవ్ క్రీడా ప్రాంగణం, జనతా బజారు గ్రౌండ్ ఫ్లోర్, ఎత్తు బ్రిడ్జి రోడ్డు వద్ద గల కొన్ని గదులు అద్దెలకు కేటాయించేలా మంగళవారం వేలం నిర్వహించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాట్లు చేశారు. కొత్త దుకాణ సముదాయంలో ఒకటి, ఎత్తుబ్రిడ్జి వద్ద రెండు, రాజీవ్ మైదానంలో ఒక దుకాణాన్ని పొందేందుకు మాత్రమే పాటదారులు వచ్చారు. కడగల లక్ష్మి అనే మహిళ ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. ఆధార్, బ్యాంకు పుస్తకం, రూ.75 వేలు తీసుకొచ్చానన్నారు. వేచి చూస్తుండగా.. సమాచారం ఇవ్వకుండానే గ్రౌండ్‌ఫ్లోర్‌లో పాట పెట్టారని ఆరోపించారు. విషయం తెలుసుకుని ఇదేంటని అడిగితే అప్పటికే ప్రక్రియ ముగిసిపోయిందన్నారని వాపోయారు.

వేలం పాట నిర్వహిస్తున్న సహాయ కమిషనరు

ఆదాయమేదీ?: నగరపాలిక పరిధిలో 389 దుకాణాలున్నాయి. ఇందులో 249 మాత్రమే నిర్వహిస్తున్నారు. వీటిల్లో 85 రెన్యువల్ కావాలి. అంటే ఏటా అదనపు అద్దెను పెంచి, నవీకరించాలి. ఈమేరకు పాటదారు నుంచి వసూలు చేయాలి. ఇలా ఏటా రూ.4.68 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే వచ్చాయి.

11న మళ్లీ నిర్వహిస్తాం..

53 అద్దె గదులకు బహిరంగ వేలం నిర్వహించాం. సిబ్బంది సమాచార లోపంతో ఇబ్బంది ఏర్పడింది. దీంతో వెంటనే రద్దు చేశాం. 11న మళ్లీ నిర్వహిస్తాం. ఆమె పాల్గొనే అవకాశం ఉంది. అవకతవకలకు తావు లేకుండా చూస్తాం. అద్దె వసూళ్లపై దృష్టిసారిస్తాం. - పి.నల్లనయ్య, కమిషనరు, నగరపాలక సంస్థ

వైకాపా నాయకుడి గోదాంలో పురుగు మందులు

రూ.55 లక్షల అక్రమ నిల్వల స్వాధీనం

జామి, న్యూస్‌టుడే: జామి మండలం అలమండలో భారీగా పురుగు మందులు బయటపడ్డాయి. మామిడి కాయల ప్యాకింగ్ పేరిట వైకాపా నాయకుడు అక్రమంగా నిల్వ చేయడంతో అధికారులు దాడులు చేసి, స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సింహాచలం వివరాల ప్రకారం.. అలమండ ఉప సర్పంచి లగుడు దేముడు మామిడికాయల వ్యాపారి. అతడు అనుమతులు లేకుండా స్థానికంగా ఉన్న గోదాములో భారీ ఎత్తున పురుగు మందు నిల్వ చేశారనే సమాచారం రావడంతో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేశారు. మామిడి కాయల ప్యాకింగ్ పేరిట మందులను పెద్దఎత్తున సేకరించినట్లు గుర్తించారు. సుమారు 14 కంపెనీలకు చెందిన 3,550 లీటర్ల నిల్వలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.55 లక్షలుగా నిర్ధారించారు. రైతులు తెమ్మంటే గతనెల 15, 16, 20వ తేదీల్లో దిల్లీ నుంచి తెప్పించినట్లు ఆయన చెబుతున్నారు. ఈ మేరకు విజిలెన్సు అధికారుల ఎదుట తన అనుచరుల్లో కొందరిని అన్నదాతలుగా చూపించినట్లు తెలుస్తోంది. సరకును స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. జామి ఏవో పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

గోదాములో అధికారులు, చిత్రంలో వైకాపా నాయకుడు దేముడు(అయ్యప్ప మాలధారి)

(c) eenadu

మెంటాడ మండలంలోని పోరాం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు క్రికెట్‌లో రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ తదితర విభాగాల్లో ప్రతిభ చూపుతున్నారు. తాజాగా రాష్ట్రస్థాయి పోటీలకు ఆరుగురు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు నీలాద్రినాథ్ తెలిపారు. విద్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయుడు తవిటినాయుడుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. – న్యూస్‌టుడే, మెంటాడ

సిక్సులు కొడతారు.. వికెట్లు పడగొడతారు

ఈ నెల 3న విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో 17 ఏళ్లలోపు విద్యార్థినులకు స్కూల్‌గేమ్స్ నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టు ఎంపికకు జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన 15 మంది బాలికలను రాష్ట్రస్థాయి టోర్నీకి ఎంపిక చేశారు. అందులో మెంటాడ జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ఆరుగురున్నారు. వీరంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులే.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులతో ఉపాధ్యాయులు

కె.చంద్రకళ: తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి సింహాచలం దర్జీ.


కె.రెష్మ: పోరాం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈమె తండ్రి హోమ్‌గార్డ్.

ఎల్.మానస: తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి లక్ష్మణరావు, తల్లి పాపమ్మ వ్యవసాయ కూలీలు.

పి.మాధురి: తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి సత్యనారాయణ భవన నిర్మాణ కార్మికుడు.

వీరు నలుగురూ బౌలింగ్ బాగా చేస్తారు. ఫీల్డింగ్‌లో అదుర్స్.

★ జి.శ్రీవరలక్ష్మి: ఎనిమిదో తరగతి చదువుతోంది. వికెట్ కీపర్‌గా ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి జట్టులో స్థానం సంపాదించుకుంది. తండ్రి లక్ష్మణ, తల్లి గౌరీశ్వరి వ్యవసాయ కూలీలు.

★ ఎ.పూజ: తొమ్మిదో తరగతి చదువుతోంది. బ్యాటింగ్ బాగా చేస్తుంది. తల్లిదండ్రులు ఏసు, మంగ కూలీలు.

బండి దొరికితే దొరకరంతే..

ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు పదే పదే చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారు. మైనర్లు సైతం యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. కొందరైతే నలుగురైదుగురు చొప్పున బళ్లపై ఎక్కేస్తూ రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల పాలకొండ పట్టణంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. తగిన చర్యలు లేకపోవడంతో ఆగడాలు మితిమీరుతున్నాయి. మంగళవారం స్థానికంగా ఉన్న ఓ కళాశాల రోడ్డులో నలుగురు విద్యార్థులు ఇలా ఒకే బైక్‌పై కనిపించారు. వారికి శిరస్త్రాణాలు కూడా లేకపోవడం గమనార్హం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఎస్సై ప్రయోగమూర్తి హెచ్చరించారు. పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, పాలకొండ

పీజీ పరీక్షల్లో చూచిరాత

స్క్వాడ్‌కు పట్టుబడిన ముగ్గురు విద్యార్థులు

ఏయూ ప్రాంగణం (విశాఖపట్నం), న్యూస్‌టుడే: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 3వ సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు తనిఖీ బృందానికి పట్టుబడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి పీజీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్రాలకు యూనివర్సిటీ స్క్వాడ్‌గా ఆచార్య పి.వి.లక్ష్మీనారాయణను నియమించారు. ఆయన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ డిగ్రీ, పీజీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశీలించగా.. ముగ్గురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడ్డారు. సంబంధిత విషయాన్ని ఆయన ఏయూ పీజీ పరీక్షల విభాగానికి నివేదించారు. ఈమేరకు చర్యలు తీసకుంటామని సంబంధిత విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ఒంటరిగా ఉన్నా ఊరుకోదు

గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస, నాగూరు పొలాల్లో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో సంచరించే ఎనిమిది అడవి ఏనుగుల గుంపు బిత్రపాడు మీదుగా ఖడ్గవలసకు చేరుకుంది. వరిపంట కోతల సమయంలో ప్రమాదకరంగా తిరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఓ ఏనుగు ఇలా విడిగా కనిపించింది. అటువైపు వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

– న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం, జియ్యమ్మవలస

పన్ను వసూళ్లలో కొరవడిన పురోగతి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు నత్తనడకగా సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచే ప్రక్రియను ప్రారంభించారు. ఏడు నెలలు గడిచినా పురోగతి కానరావడం లేదు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 2.86 శాతం మాత్రమే అందినట్లు అధికారిక గణాంకాల బట్టి తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 3,92,785 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటి నుంచి ఎరియర్, డిమాండు రూపంలో రూ.23.56 కోట్లు రావాలి. ఇందులో రూ.3.96 కోట్లు పాత బకాయిలు. ఇప్పటివరకు రూ.67.45 లక్షలు మాత్రమే వచ్చాయి.

జిల్లాలో పరిస్థితి..

లక్ష్యం	:	రూ.23.56 కోట్లు
బకాయిలు	:	రూ.3.96కోట్లు
డిమాండు	:	రూ.19.60కోట్లు
వసూలు	:	రూ.67.45 లక్షలు

మేజర్ పంచాయతీల్లో..

జిల్లాలో 12 మేజర్ పంచాయతీలున్నాయి. రూ.6.16 కోట్ల మేర రాబట్టాల్సి ఉంది. రూ.17.84 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. రూ.1.59 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. చీపురుపల్లి, కొత్తవలస, ఎస్.కోట ప్రాంతాల్లో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ఇంకా మాన్యువల్‌గానే..

గతంలోనే ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. డిజిటల్ రూపంలో చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్రం ఆదేశాలతో క్యూఆర్‌కోడ్, ఈ-పోస్ యంత్రాలను పంచాయతీలకు సమకూర్చారు. అయితే కొన్నిచోట్ల ఎప్పటిలానే సిబ్బంది మాన్యువల్‌గా తీసుకుంటున్నారు. ఈక్రమంలో సొంతానికి వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై దృష్టిసారిస్తామని, వసూలు చేశాక, తప్పనిసరిగా ఆన్‌లైన్ చేయాలని డీపీవో మల్లికార్జునరావు 'న్యూస్‌టుడే'కు తెలిపారు. గడువులోగా లక్ష్యాలను చేరుకుంటామన్నారు.

వసతి గృహాల సందర్శన.. బొబ్బిలి: వసతి గృహాల్లో పారిశుద్ధ్యం పక్కాగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణమ్మ సూచించారు. మంగళవారం బొబ్బిలి ఐటీఐ కాలనీ సమీపంలోని కళాశాల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. మరుగుదొడ్లు అధ్వానంగా.. టైల్స్ పలకలు ఊడిపోయి కనిపించడంతో సంక్షేమాధికారి దాసును ప్రశ్నించారు. అనంతరం బాలికల కళాశాల వసతి గృహాన్ని పరిశీలించారు.

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

ఎటు వెళ్లినా ఇరకాటమే!!

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో రోజురోజూ రహదారులు రద్దీగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఎటు వెళ్లినా ఇరకాటం తప్పడం లేదు. మార్గాలు చిన్నవి కావడం, చిరు దుకాణాల ఏర్పాటు, చోదకులు ఇష్టానుసారంగా వెళ్తుండడం, ఆక్రమణలు.. తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం కదల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వెండింగ్ జోన్ల ఏర్పాటు అత్యవసరమవుతోంది.

వెండింగ్ జోన్ల ఊసేదీ?

విజయనగరంలోని గంటస్తంభం కూడలి నుంచి నగరపాలిక కార్యాలయం దారిలో నిత్యం ఇదే పరిస్థితి

గతంలో గుర్తించినా..

చిరు వ్యాపారులు, ఇతర దుకాణదారులు ఎక్కడికక్కడే ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అనధికార పార్కింగ్ కూడా సమస్యగా మారింది. దీంతో నగరపాలిక పరిధిలో గతంలో వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే 30 రోడ్లను గుర్తించారు. వాటిని మూడు కేటగిరీలు విభజించారు. రెడ్‌జోన్‌లో విక్రయాలకు అనుమతి లేదు. గ్రీన్‌లో అమ్ముకోవచ్చు. అంబర్ జోన్ అయితే నిర్దేశిత వేళల్లోనే అమ్మకాలు సాగించాలని నిర్ణయించారు.

నగరపాలిక పరిధిలో ఇలా..

వీధి విక్రయదారుల గుర్తింపు	:	7,819
కార్డులు పొందినవారు	:	1,400
ఒక్కో కార్డుకు వసూలు	:	రూ.150

ఎంత మంది ఉన్నారో..

ముందుగానే వీధి విక్రయదారులను గుర్తించాల్సి ఉంది. ఇక్కడ 10 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మెప్మా, సచివాలయాల కార్యదర్శులతో సర్వే చేయించారు. కొందరికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. అనంతరం ప్రక్రియ ఆగిపోయింది.

రెడ్ జోన్ ప్రాంతాలివీ..

ఏడు ప్రాంతాలను రెడ్ జోన్‌లో చేర్చారు. కలెక్టరేట్ కూడలి- ఎస్పీ కార్యాలయం, మయూరి కూడలి, బాలాజీ జంక్షన్, ఎంఆర్ కళాశాల కూడలి- రాజీవ్ స్టేడియం వయా నగరపాలిక కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, కోట- గుమ్చీ రోడ్డు, జిల్లా కోర్టు.

అంబర్‌లో పదకొండు..

గ్రీన్ జోన్‌లో దాసన్నపేట రైతుబజారు, బొంకులదిబ్బ, ఉడాకాలనీ, వివేకనందాకాలనీ, అలకనందకాలనీ, బీసీకాలనీ, వీటీ.అగ్రహారం, ప్రదీప్‌నగర్, బాలాజీనగర్, తోటపాలెం, బాబామెట్ట తదితర ప్రాంతాలున్నాయి. అంబర్ పరిధిలో 11 రహదారులను చేర్చారు. ఇందులో మూడు లాంతర్లు, ఐనాక్స్, గూడ్స్‌షెడ్, గంటస్తంభం, ఎంజీరోడ్, రైల్వేస్టేషన్ రోడ్, అంబటిసత్రం ప్రధానమైనవి.

ఇటువైపు ఇబ్బందే.

గంటస్తంభం కూడలి, సిటీ స్టాండ్, నగర పాలక సంస్థ కార్యాలయ కూడలి, కన్యకాపరమేశ్వరి కోవెల, డాబాతోట, ఐస్‌ఫ్యాక్టరీ కూడలి, మూడులాంతర్లు, కోట కూడలి, గురజాడ రోడ్, రైల్వేస్టేషన్ రోడ్, కొత్తపేట నీళ్ల ట్యాంకు, ఫూల్‌బాగ్ తదితర ప్రాంతాల మీదుగా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. త్వరలో సమావేశం నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు.

రైతన్నా.. ఈ-పంట కీలకమన్నా

ఈనెల 8 వరకే గడువు

రాజాం సమీపంలోని గోపాలపురంలో ఈ-పంట నమోదు చేస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే– రాజాం

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు అన్నదాతలను ఆదుకోవాలన్నా.. పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నా.. మద్దతు ధర లభించాలన్నా.. ఈ-పంట నమోదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో కర్షకులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రయోజనాలు కోల్పోతారు. 2025- 26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల సమాచారాన్ని గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి గడువు ముగిసినా.. నమోదు చేయాల్సిన విస్తీర్ణం మిగిలిపోవడంతో ఈనెల 8 వరకు గడువు పెంచారని జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు తెలిపారు.

ఇవీ ప్రయోజనాలు

★ రైతుల వద్ద నుంచి మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోళ్లకు దోహదపడుతుంది. ★ ధాన్యం విక్రయంలో ఇబ్బందులు తీరుతాయి. 24 గంటల్లో డబ్బులు జమ చేస్తారు. ★ పంట రుణాలకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ★ విపత్తులకు పంటలు బీమా వర్తిస్తుంది.

జామి మండలంలో భూ ప్రకంపనలు

జామి, కొత్తవలస, ఎస్.కోట, న్యూస్‌టుడే: కొత్తవలస, ఎస్.కోట, జామి మండలాల్లో మంగళవారం తెల్లారుజామున నాలుగు గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. జామిలో అయ్యప్ప స్వామి భక్తులు వేకువజామున స్నానాల కోసం గోస్తనీనదికి వెళుతుండగా ఒక్కసారిగా భూమి కంపించినట్లయిందని చెప్పారు. తన శబ్దాలు వచ్చాయని, కంచాలు కింద పడిపోయాయని స్థానిక చెంబాలు వారి వీధిలో ఉంటున్న వర్రి వెంకటరావు వెల్లడించారు. కుమరాంలో మంచాలు కదలడంతో భయంతో కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చేశానని భీమసింగి కర్మాగార ఉద్యోగి రమేష్ చెప్పారు. అదే గ్రామంలో తెల్లవారు జామున కనకర్తి అప్పారావు ఇల్లు కూలింది. ప్రకంపనల కారణంగా పడిపోయినట్లు ఆయన వెల్లడించారు.

యూనిట్ల కేటాయింపుపై దృష్టి.. మయూరి కూడలి: పొదుపు సంఘాల మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను వర్తింపజేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కోరారు. మంగళవారం నగరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. యూనిట్ల కేటాయింపుపై దృష్టిసారించాలని సూచించారు. బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీనిధి, పీఎంఈజీపీ పథకాల అమలుపై ఆరా తీశారు. ఏపీడీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	125	220	230

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీకు మీరే బాస్! ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఖాళీ సమయంలో వెల్‌నెస్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అవకాశం మేము ఇస్తాము 9014039992

REAL ESTATE

LAND FOR SALE

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట. ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

HEALTH & CARE

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త

డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్

కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనున్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం

శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే

ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.

9393752255 9393122525

ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతి ఆదివారం శెలవు

JOBS

Wanted Collection Field Executives for Bank. Experience and Freshers can WhatsApp your details 7207502157.

Restaurant Waiter Jobs కొరకు బాయ్స్&గర్ల్స్ కావలెను. ఇంటర్వ్యూ: హోటల్ విన్సర్‌పార్క్, KGH ఎదుట,వైజాగ్. బాయ్స్‌కు వసతి భోజనం. 9849581868.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఉద్ధృత ప్రవాహానికి దెబ్బతిన్న పైపు

పైపులకు మరమ్మతులు.. తాగునీటికి ఇక్కట్లు

ఇటీవల కురిసిన వర్షాలకు బొబ్బిలి మండలంలోని పారాది గ్రామ సమీపంలోని వేగావతి నదిలో ఏర్పాటు చేసిన సంపు చుట్టూ ఎత్తుగా నీరు ప్రవహించడంతో తాగునీరు కలుషిమవుతోంది. రామభద్రపురానికి తాగునీరు సరఫరా చేసే పైపులైను పాడవడంతో అయిదు రోజుల నుంచి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని ఈవో సూరిబాబు వద్ద ప్రస్తావించగా.. వరద ప్రవాహానికి కొన్ని పైపులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఉద్ధృతి తగ్గిన వెంటనే పైపులైన్లు బాగుచేసి, రక్షితనీటి ట్యాంకుకు క్లోరినేషన్ చేసి, నీరు అందిస్తామన్నారు. అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.

– న్యూస్‌టుడే, రామభద్రపురం

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

దిగువ మిర్తివలసలో దారుణం

సహజీవనం చేస్తున్నాడని వృద్ధుడి హత్య

మెంటాడ, న్యూస్‌టుడే: తన తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో ఓ యువకుడు వృద్ధుడిని హత్య చేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండలింగాలవలస పంచాయతీ పరిధిలోని మధుర గ్రామమైన దిగువ మిర్తివలసకు చెందిన పి.పైడితల్లి(65) ఓ గిరిజన మహిళతో సహజీవనం చేసేవారు. ఆమె తనకు తల్లి అవుతుందని, సహజీవనం మానుకోవాలని పాడివానివలసకు చెందిన పొయిరి మహేష్ పలువురు హెచ్చరించాడు. పైడితల్లి వినకపోవడంతో సోమవారం రాత్రి దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించారు. పైడితల్లి కుమార్తె ఎర్రజన్ని చిన్నమ్మి మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సీతారాం తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ భవ్యారెడ్డి, గజపతినగరం సీఐ రమణ పరిశీలించారు.

ఆకతాయిల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ఢీకొట్టిన వైనం

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఇద్దరు ఆకతాయిల కారణంగా ఓ వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని స్టేడియం కాలనీకి చెందిన బి.చంద్రమౌళి(61) గతంలో అల్పాహార దుకాణం నడిపేవారు. కొన్నిరోజులుగా కుమారుడితో కలిసి నూడుల్స్ అమ్ముతున్నారు. ఈక్రమంలో గతనెల 26న కూరగాయలు కొనేందుకు కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై గంటస్తంభం వైపు బయలుదేరారు. బాలాజీ కూడలి వద్ద ఆగారు. గ్రీన్ సిగ్నల్ పడ్డాక ప్రారంభమయ్యారు. అదే సమయంలో ఎడమ వైపు నుంచి ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంతో దూసుకొచ్చారు. రెడ్ సిగ్నల్ ఉన్నా పట్టించుకోకుండా రావడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ ఎస్సై రవి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మైనర్లు పారిపోయారు. దీంతో వాహన యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అతడు మరణించాడు. దీంతో బాలలతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.

చంద్రమౌళి (పాతచిత్రం)

వట్టిగెడ్డలో కొట్టుకుపోయి వృద్ధుడి మృత్యువాత

సాలూరు గ్రామీణం, పాచిపెంట, న్యూస్‌టుడే: ఓ వృద్ధుడు వట్టిగెడ్డలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన పాచిపెంట మండలంలో చోటుచేసుకుంది. సాలూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసూరు గ్రామానికి చెందిన గండిపిల్లి రాము(80) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పాచిపెంట పోలీసులకు తెలియజేశారు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మంగళవారం మధ్యాహ్నం శివరాంపురం గ్రామం వద్ద వేగావతి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. ఆయన భార్య చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నర్సింహమూర్తి తెలిపారు. ★ ఈ ఏడాది సెప్టెంబరు 1న సాలూరు మండలం దుగ్ధసాగరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి మంచాల రామారావు ఇదే గెడ్డలో పడి మృతిచెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనికితోడు పెద్దగెడ్డ జలాశయం నీరు కూడా వస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంటూ మార్కేసి.. ఇల్లు గుల్ల

కొత్తవలస, న్యూస్‌టుడే: తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన కొత్తవలస మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కుమ్మరబంజరు వద్దగల ఎన్జీవో కాలనీకి చెందిన బి.శ్రీనివాసరావు ఆర్టీసీలో చోదకుడిగా పని చేస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వియ్యంపేటలో జరిగిన పండగకు వెళ్లారు. మంగళవారం తిరిగొచ్చేసరికి టీవీ కబోర్డు, వెనుక తలుపులు తెరిచి ఉన్నాయి. కబోర్డులో ఉంచిన రెండు తులాల బంగారు గొలుసు, రూ.35 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. ఇంటి ప్రహరీపై ఇంటూ మార్కు రాసి ఉండడంతో దొంగలు రెక్కీ చేసుకుని నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎస్సై ప్రసాదరావు, క్లూస్ టీం సిబ్బంది పరిశీలించారు. దీనిపై సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ బంగారు గొలుసు విషయాన్ని నిర్ధారించుకొని సమాచారం ఇస్తామని బాధితులు చెప్పారని, అందువల్ల కేసు నమోదు చేయలేదన్నారు.

రాకోడులో చోరీ.. నేరవార్తా విభాగం: విజయనగరం మండలం రాకోడులో చోరీ జరిగింది. ఎన్.పార్వతి అనే మహిళ కుటుంబ సభ్యులతో ఇటీవల తీర్థయాత్రలకు వెళ్లారు. మంగళవారం ఇంటికొచ్చి, దొంగతనం జరిగినట్లు గుర్తించారు. 4 తులాల పావు బంగారం పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు.

బస్సు ఢీకొని విశ్రాంత ఉద్యోగికి తీవ్ర గాయాలు

మక్కువ, న్యూస్‌టుడే: మక్కువలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. మక్కువకు చెందిన ఎ.తవిటినాయుడు మంగళవారం కిరాణా సామగ్రి కొనేందుకు బజారుకు వెళ్లారు. ఆ సమయంలో దుగ్గేరు వెళ్లేందుకు కూడలిలో బస్సు తిప్పే క్రమంలో ఆయన్ని బస్సు ఢీకొంది. దీంతో ఎడమ కాలు నుజ్జయింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడ్ని మక్కువ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విద్యుత్తు తీగ తెగిపడి కేవీపురంలో చెరకు తోటలు దగ్ధం

రేగిడి, న్యూస్‌టుడే: హెచ్‌టీ లైను విద్యుత్తు తీగపడి చెరకు తోట దగ్ధమైన ఘటన మంగళవారం రేగిడి మండలం కె.వెంకటాపురంలో చోటుచేసుకుంది. రైతులు కింజరాపు భాస్కరరావు, బట్న లక్షణరావుకు చెందిన సుమారు 2.39 ఎకరాల తోటలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష వరకు నష్టపోయినట్లు వాపోతున్నారు. మోటార్లు వేసి కొంతవరకు మంటలను అదుపు చేశారు. తోటలు గ్రామానికి దూరంగా ఉండడంతో రైతులు సకాలంలో గుర్తించలేదు. రాజాం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినా.. రాలేదని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని ఆర్ఐ గిరి, వీఆర్వోలు భవానీ, ముఖలింగం పరిశీలించారు. తహసీల్దారుకు నివేదించినట్లు తెలిపారు.



స్వచ్ఛందంగా సరిచేశారు

సీతంపేట, న్యూస్‌టుడే: అధ్వానంగా తయారైన రహదారితో నిత్యం పడుతున్న అవస్థల నుంచి కొంత వరకైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో గిరిజనులు శ్రమదానం చేశారు. సీతంపేట మండలంలోని మదనాపురం కూడలి నుంచి బొమ్మిక మీదుగా చాకలిగూడ, గజిలి, కడగండికు వెళ్లే రహదారి పూర్తిగా పాడవడంతో ఆయా ప్రాంతాల వారు రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బాగు చేసుకునేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మంగళవారం పలుచోట్ల కంకర, రాళ్లు వేశారు. అధికారులు, నాయకులు స్పందించాలని కోరుతున్నారు.

దరఖాస్తులకు ఆహ్వానం

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కులో అద్దె ప్రాతిపదికన ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు, మన్యంలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులను తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ నిర్వాహకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. వివరాలకు 94934 69084, 97011 07785 నంబర్లను సంప్రదించాలన్నారు.

(c) eenadu

బొబ్బిలి

•బొబ్బిలి •రాజాం •గజపతినగరం •చీపురుపల్లి

రూ.20 లక్షలతో ట్యాంకు నిర్మాణం

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గంట్యాడ మండలంలోని గొడియాడలో ఎట్టకేలకు మంచినీటి ట్యాంకు నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న ట్యాంకుతో కేవలం అయిదువేల లీటర్లు మాత్రమే నీటిని నిల్వచేసి, సరఫరా చేస్తున్నారు. దీంతో వేసవిలో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. నేలబావులు, వ్యవసాయ మోటార్ల నుంచి నీటిని తెచ్చుకునేవారు. సమస్యపై 'ఈనాడు'లో పలుమార్లు వార్తలు ప్రచురించడంతో అధికారులు స్పందించి, రూ.20 లక్షలతో 20 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు, బోరు, మోటార్ ఏర్పాటు చేస్తున్నారు.

పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి

సిబ్బందికి సూచనలిస్తున్న జడ్పీ సీఈవో

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. మంగళవారం గొర్లెసీతారాంపురం గ్రామాన్ని సందర్శించారు. తాగునీరు, పారిశుద్ధ్యం తదితర వాటిపై ప్రజలతో మాట్లాడారు. రక్షిత మంచినీటి పథకం పరిశీలించి, క్లోరినేషన్ చేయడంపై సచివాలయ సిబ్బందికి సూచనలు చేశారు. తడిపొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువు తయారుచేయాలన్నారు. ఎంపీడీవో రవికుమార్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)
బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి- 80085 74348

? బుడతనాపల్లి అంగన్‌వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరింది. వర్షపు నీరు భవనంలోకి చేరడంతో ప్రమాదం పొంచి ఉంది. - **స్థానికులు**
★ తక్షణమే పరిశీలించి భవనానికి మరమ్మతులు జరిగేలా చర్యలు చేపడతాం.- **ఉమాభారతి, ఐసీడీఎస్, పీవో – గంట్యాడ గ్రామీణం**

? రాజాం పట్టణంలోని కొండంపేటకు వెళ్లే రహదారి పక్కన వ్యర్థాలు పడేస్తున్నారు. దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. - **స్థానికులు**
★ కార్మికులను పంపించి, చెత్త తొలగింపజేస్తాం. - **ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ – న్యూస్‌టుడే, రాజాం పట్టణం**

? మద్దివలసలో రహదారి పక్కన ప్రధాన వీధి కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగు రోడ్డెక్కుతోంది. -**స్థానికులు**
★ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి, సమస్య పరిష్కరిస్తాం. - **రాజారావు, ఎంపీడీవో – వంగర**

బంతితో విన్యాసం.. బ్యాట్‌తో విధ్వంసం

క్రికెట్‌లో రాణిస్తున్న విద్యార్థినులు

న్యూస్‌టుడే– రాజాం, గ్రామీణం, గరివిడి

ఎ.పూజిత

పల్లె విద్యార్థినులు క్రికెట్‌లో రాణిస్తున్నారు. బంతితో విన్యాసం చేసి, బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నారు. పోటీల్లో సత్తాచాటుతున్నారు. భారత మహిళా జట్టునే స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నారు. మరింత ప్రోత్సహిస్తే.. ఓ స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్‌లు తయారవుతారు.

జాతీయ జట్టులోకి వెళ్లాలని..

డి.పూర్ణ

జి.స్రవంతి

రాజాం పట్టణానికి చెందిన డి.పూర్ణ, స్రవంతి బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టంతో పరుగు, కబడ్డీ, ఖోఖో వంటి వాటిలో పాల్గొంటున్నారు. క్రికెట్‌లో గుర్తింపు ఉంటుందని భావించి దృష్టి పెట్టామని, తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయికి అర్హత సాధించామని చెబుతున్నారు. జాతీయ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవడమే తమ లక్ష్యమని విద్యార్థినులు చెబుతున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు..

పీసీ ఇవా యాస్లీ చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతోంది. తండ్రి స్వరూప్ అదే పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు. తండ్రి కలను నెరవేర్చాలని శిక్షణ పొందుతోంది. అండర్-17 రాష్ట్ర స్థాయి క్రికెట్‌కు ఎంపికైంది.

నాన్న స్ఫూర్తితో..

పి.యోషిని

అంతకాపల్లికి చెందిన ఆబోతుల పూజిత, జి.సిగడాం మండలం పాలఖండ్యాంకు చెందిన పలిశెట్టి యోషిని పొగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. పూజిత తండ్రి అప్పలనాయుడు ఇటీవల మృతి చెందారు. తల్లి ఈశ్వరమ్మ చెగోడీల కంపెనీలో పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. చిన్నప్పుడు నాన్న క్రికెట్ పోటీలకు తీసుకెళ్లేవారని, ఆ స్ఫూర్తితోనే క్రికెట్ ఆడుతున్నానని పూజిత చెబుతోంది. యోషిని తల్లిదండ్రులు అన్నాజీరావు, సునీత. చిన్నప్పటి నుంచి అన్నయ్యతో పాటు క్రికెట్ ఆడటంతో అదే అభిరుచిగా మారిందని చెబుతోంది. ఇద్దరూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపనున్నారు.

సాధించాలనే సంకల్పంతో..

జి.శిరీష టి.లత ఎల్.నిహారిక

ఎం.శ్రుతి

పొనుగుటివలస గ్రామానికి చెందిన జి.శిరీష, ఎం.శ్రుతి, అమరాం గ్రామానికి చెందిన టి.లత, రేగిడి మండలం మునకలవలసకు చెందిన ఎల్.నిహారిక డోలపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. క్రికెట్ ఎందుకులే అని ఎందరన్నా.. రాణించాలనే సంకల్పంతో సాధన మొదలుపెట్టామని చెబుతున్నారు. తల్లిదండ్రులు, పీడీ ప్రోత్సాహంతో కఠిన సాధన చేశామంటున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తామనే నమ్మకం కలిగిందని చెబుతున్నారు.

బొబ్బిలిలో పోటీల్లో పాల్గొన్న విద్యాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు

చిత్రాలు అపురూపం

బహుమతులతో విజేతలు

బొబ్బిలి పట్టణంలోని విద్యాస్ జూనియర్ కళాశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో 'ప్రతిభా పాటవ పోటీలు' జరిగాయి. 'ప్రకృతి అందాలు (పర్వతాలు, నదులు, చెట్లు, జంతువులు, పక్షులు)' అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు జి.పవన్ కార్తిక్, పి.రూపవతి, ఎల్.మోహర్ అపర్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కళాశాల కరస్పాండెంట్ మరిపి వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్ విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఉపాధ్యాయులు

పతకాలు సొంతం

లోగిశలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

గజపతినగరం మండలం లోగిశ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం "ఈనాడు" ఆధ్వర్యంలో "ప్రతిభా పాటవ పోటీలు" జరిగాయి. "మీకు నచ్చిన పండగ" అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఎస్.బాలు మహేష్ (9వ తరగతి), పి.ప్రభాష్ (9వ తరగతి), పి.పూజిత (10వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.కృష్ణారావు, చిత్రలేఖనం ఉపాధ్యాయుడు సత్యంనాయుడు తదితరులు విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. – న్యూస్‌టుడే, గజపతినగరం

ఆరోగ్య కేంద్రం.. అనారోగ్య పరిసరాలు

గంట్యాడ మండలం గొడియాడ ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రాంగణంలో మురుగు చేరడంతో అడుగు పెట్టలేని పరిస్థితి. పొరపాటున కాలు పెడితే కూరుకుపోవడమే. దీనికితోడు తుప్పలు పెరిగి, విష సర్పాలు సంచరిస్తున్నాయి. చర్యలు తీసుకుంటామని గంట్యాడ వైద్యాధికారిణి హేమలత తెలిపారు. – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

సచివాలయం.. పునాదులకే పరిమితం!

వంగర మండలం మడ్డువలసలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సచివాలయ నిర్మాణం పునాదుల స్థాయిలో నిలిచిపోయింది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోనే గుత్తేదారు వదిలేశారు. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది గ్రామంలోని అద్దె భవనంలో అసౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. నిధులు మంజూరైతే పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని పీఆర్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకరరావు చెప్పారు. – న్యూస్‌టుడే, వంగర

సౌకర్యాలు లేవు.. సమస్యలు తీరవు

రాజాం పురపాలిక పరిధిలోని డోలపేటలో పాలకొండ- రాజాం ప్రధాన రహదారి నుంచి వినాయకనగర్‌కు వెళ్లే దారి అధ్వానంగా ఉంది. వర్షం పడితే బురదమయంగా మారుతోంది. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. రహదారి, కాలువలు నిర్మించాలని కోరుతున్నారు. విషయం కమిషనర్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

వర్షాలు.. నేలమట్టమైన వరిచేలు

తుపాను నష్టం నుంచి కోలుకోకముందే భారీ వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు పోశాయి. రామభద్రపురం మండల కేంద్రంలో ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు వరిచేలు నేలమట్టమయ్యాయి. పలువురు రైతులకు చెందిన 10 ఎకరాలు పాడైపోయింది. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొందని గగ్గోలు పెడుతున్నారు. నష్టం నివేదికలు అధికారులకు పంపించామని ఏవో అమరశివ తెలిపారు. – న్యూస్‌టుడే, రామభద్రపురం

కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల సాయం

మంజూరు పత్రం అందజేస్తున్న నాయకులు

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో మృతిచెందిన తాడెందొరవలసకు చెందిన తెదేపా కార్యకర్త అవాల రాము కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల బీమా చెక్కు మంజూరైంది. మంగళవారం మండల కన్వీనరు చప్ప చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సత్యారావు తదితరులు రాము కుటుంబ సభ్యులకు అందజేశారు.

పార్టీని బలోపేతం చేయాలి.. బొబ్బిలి, న్యూస్‌టుడే: పట్టణంలోని అన్ని వార్డుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు వార్డు ఇన్‌ఛార్జులు కృషి చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వార్డుల్లోని సమస్యలు గుర్తించి, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. నాయకులు లెంక రమేష్, ఎ.మనోజ్ కుమార్, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతు బజారు లేదు.. దందా ఆగదు

కూరగాయలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

న్యూస్‌టుడే– బొబ్బిలి

తుపాను మిగిల్చిన నష్టం.. కార్తికమాసం నేపథ్యంలో జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల వర్షాలకు బొబ్బిలి డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఉల్లి, బంగాళదుంపలు, బీన్స్ తదితర రకాలు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేస్తున్నారు. వంకాయలు, బెండ, బీర, టమాటా వంటివి స్థానికంగా పండుతున్నప్పటికీ వర్షాలకు దెబ్బతినడంతో ధరలు పెరిగాయి.

కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు..

బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద కూరగాయలు తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువకు విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేస్తున్నారు. కార్తికమాసం పూజల నేపథ్యంలో బొబ్బిలిలో కొబ్బరికాయ రూ.60 నుంచి రూ.70కు విక్రయిస్తున్నారు. అరటి పండ్లు డజను రూ.100కు పెరిగింది. పక్కా రైతు బజారు కోసం స్థలాన్ని చూస్తున్నామని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ రవికిరణ్ చెప్పారు.

ఎప్పుడూ ఇలా లేదు..

వంకాయల ధర ఎప్పుడూ ఇంత లేదు. కిలో రూ.80 నుంచి రూ.100 చెబుతున్నారు. ఇలాగైతే ఏం తినగలం. దళారులు నచ్చినట్లు విక్రయిస్తున్నారు. – పార్వతి, రావువారివీధి, బొబ్బిలి

ఆర్‌ఎస్‌కేల్లో పంట నష్ట జాబితాలు

గజపతినగరం, న్యూస్‌టుడే: మొంథా తుపాను తాకిడికి జరిగిన పంట నష్టాలను వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రత్యేక యాప్‌ను ఉపయోగించి నష్టం అంచనా వేశామని మండల వ్యవసాయాధికారి కిరణ్‌కుమార్ తెలిపారు. ఆ జాబితాలు రైతు సేవా కేంద్రాల వద్ద ఉంచామన్నారు. పేర్లు ఉన్నదీ.. లేనిదీ సరిచూసుకోవాలని సూచించారు. మండలంలో గజపతినగరం, శ్రీరంగరాజపురం, పురిటిపెంట, కాలంరాజుపేట, కొనిశ, కొత్తబగ్గాం, ఎం.కొత్తవలస సచివాలయాల పరిధి 10 గ్రామాల్లో 7.15 హెక్టార్లలో వరి పంట నష్టాలను గుర్తించినట్లు తెలిపారు.

అతిసారం ప్రభావిత గ్రామాల్లో పర్యటన

వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డీఎల్‌డీవో

రామభద్రపురం, న్యూస్‌టుడే: ఇటీవల అతిసారం కేసులు నమోదైన రామభద్రపురం మండలంలోని ఇట్లామామిడిపల్లి, కొండకెంగువ, ముచ్చర్లవలస, బూసాయవలస గ్రామాల్లో మంగళవారం ఆరికతోట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. డీఎల్‌డీవో కిరణ్, వైద్యురాలు అపర్ణ కొండకెంగువలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. పరిశుభ్రత పనులు ముమ్మరంగా చేపట్టాలని డీఎల్‌డీవో పంచాయతీ అధికారులకు సూచించారు.

502 మందికి వైద్య సేవలు

చీపురుపల్లిలో కంటి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, మానవీయత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చీపురుపల్లిలో మెగా నేత్ర వైద్య శిబిరం జరిగింది. తహసీల్దారు డి.ధర్మరాజు ప్రారంభించారు. 152 మంది రోగులకు విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు చేశారు. 108 మందిని ఉచితంగా కళ్లద్దాల పంపిణీకి గుర్తించారు. బీవీ గోవిందరాజులు పాల్గొన్నారు. ★ **గరివిడి:** గరివిడి మండలం అర్తమూరులో విజయగౌరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సేవలు అందించారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. 350 మంది సేవలు అందుకున్నారు. సర్పంచి మహంతి రమణమూర్తి తదితరులు సహకారం అందించారు.

బరువులెత్తి.. పతకం పొంది

రేణుకను అభినందిస్తున్న ప్రిన్సిపల్ తదితరులు

గరివిడి, న్యూస్‌టుడే: ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల విద్యార్థులకు ఈనెల 2, 3 తేదీల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో గరివిడి ఎస్‌డీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థిని సాకేటి రేణుక పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించింది. ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఏయూ తరఫున ఎంపికైంది. ★ **సంతకవిటి:** మందరాడ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొండపల్లి రాజ్యలక్ష్మి ఈనెల 3న నరసరావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ★ **చీపురుపల్లి:** చీపురుపల్లి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో సత్తా చాటారు. పీసీ ఇవా యాస్లీ, మీసాల కిరణ్, ఎం.తమణ్‌సాయి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం డి.ఉమామహేశ్వరి తెలిపారు.

కోటి సంతకాల సేకరణ

గరివిడి, న్యూస్‌టుడే: ప్రజా వ్యతిరేకతతోనే వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయడం సాధ్యపడుతుందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వైకాపా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం గరివిడి మండలం వెదుళ్లవలసలో నిర్వహించారు. నాయకులు ఎం.విశ్వేశ్వరరావు, జీవీ శ్రీరాములునాయుడు, తమ్మినాయుడు, ఎల్.శ్రీరాములు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడికి గాయాలు

సంతకవిటి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం ఢీకొని యువకుడు గాయపడిన ఘటన సంతకవిటి మండలంలో చోటుచేసుకుంది. సంతకవిటి గ్రామానికి చెందిన గురాల అచ్చుతరావు మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్రధాన రహదారి పక్కన ఓ గ్యాస్ కంపెనీ కార్యాలయం సమీపంలో కూర్చుని ఉండగా.. మందరాడ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తలకు బలమైన గాయమవడంతో బంధువులు రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి బాగోలేకపోవడంతో ఇంటికి తీసుకొచ్చేశారు. నిఘా నేత్రాల ద్వారా వాహనాన్ని గుర్తిస్తున్నామని ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు.

నిప్పు అంటుకోవడంతో మహిళకు..

రాజాం, న్యూస్‌టుడే: రాజాం పట్టణంలోని వాసవీ నగర్‌కు చెందిన టంకాల రేవతమ్మ (42) మంగళవారం వంట చేస్తుండగా.. నైటీకి నిప్పు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె స్నానాలగదిలోకి వెళ్లి నీళ్లతో మంటలను ఆర్పారు. ఉపాధ్యాయుడైన భర్త సత్యనారాయణకు ఫోన్ చేయడంతో రాజాం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కె.నైమిష వాంగ్మూలం నమోదు చేశారు. 40 శాతం గాయాలవడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రెండు లారీల ఢీ



రామభద్రపురం, న్యూస్‌టుడే: రెండు లారీలు ఢీకొని చోదకుడు గాయపడిన ఘటన రామభద్రపురంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాదరావు వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం ధమన్‌జోడి నుంచి గంజాం వస్తున్న లారీ.. రామభద్రపురం నుంచి సాలూరు వెళ్తున్న లారీ మంగళవారం రామభద్రపురం బైపాస్ రహదారి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో చోదకుడు బిహార్ రాష్ట్రం రాముచిత్తి గ్రామానికి చెందిన రాంబాబు సహని గాయపడ్డాడు. రామభద్రపురం ప్రభుత్వాసుపత్రికి, అక్కడ నుంచి బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. బస్సును తప్పించబోయి లారీలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

విద్యార్థికి పాము కాటు

రాజాం, న్యూస్‌టుడే: రాజాం పురపాలిక పరిధిలోని డోలపేటకు చెందిన విద్యార్థి డోల నిఖిల్ రాజాంలోని ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో ట్యూషన్‌కు వెళ్లి తిరిగి సైకిల్‌పై ఇంటికొచ్చాడు. అసౌకర్యంగా ఉన్నట్లు గుర్తించి పరిశీలించగా.. చక్రానికి రక్తపింజ పాము చుట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దాన్ని స్థానికులు హతమార్చారు. అప్పటికే కాటేయడంతో రాజాం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కోలుకుని మంగళవారం ఇంటికి వెళ్లాడు.

19 మందిపై కేసులు

బొండపల్లి, న్యూస్‌టుడే: అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి బొండపల్లి మండలంలో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జనార్దనరావు మంగళవారం చెప్పారు. ★ **గంట్యాడ:** గొలుసు దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసి, ఎక్సైజ్ అధికారులు తహసీల్దారు కోర్టులో హాజరుపరిచారని ఇన్‌స్పెక్టర్ ఎం.విజయలక్ష్మి తెలిపారు.

ప్రణాళికతో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో

మెంటాడ, న్యూస్‌టుడే: పక్కా ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు అన్నారు. మంగళవారం మెంటాడ మండలంలోని పోరాం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి సూచనలు చేశారు.

సామూహిక సత్యనారాయణ వ్రతాలు

గరివిడి, న్యూస్‌టుడే: కార్తికమాసం సందర్భంగా మంగళవారం గరివిడి సూర్యసదనంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. నిర్వాహకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ వేద పండితులతో వ్రతాలను జరిపించారు.

దోహా సదస్సుకు హాజరు.. బొబ్బిలి గ్రామీణం: బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన పి.చిట్టిబాబు దోహాలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన రెండో ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో మంగళవారం పాల్గొన్నారు. మూడురోజుల పాటు జరగనున్న సదస్సులో మొదటి రోజు ఆయన మాట్లాడారు.

విద్యార్థుల ఆలోచనా శక్తి పెరగాలి

చీపురుపల్లి: ఎంపికైన వారితో ఉపాధ్యాయులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరగాలని గ్రంథాలయ పరిషత్తు రాష్ట్ర డైరెక్టర్ రౌతు రామ్మూర్తి నాయుడు అన్నారు. మంగళవారం బొబ్బిలి ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి పోటీలు జరిగాయి. జేవీవీ గౌరవాధ్యక్షుడు శివానంద్, ఉపాధ్యక్షుడు సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు. గెంబలి శ్రీనివాసరావు విజేతలకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ★ **రాజాం,** సంతకవిటి, గరివిడి, చీపురుపల్లి, తెర్లాం, వంగర మండల కేంద్రాల్లో పోటీలు జరిగాయి.

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి మండలం శివరాం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో జరగనున్న క్రీడా పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం ఎస్.వి.రమణ తెలిపారు. సాఫ్ట్‌టెన్నిస్ అండర్-14లో పి.స్వప్న, కె.కీర్తి, అండర్-17లో ఎం.హారిక, జి.అర్చన, ఎం.లలిత, పి.కౌశల్య.. సెపక్ తక్రా పోటీలకు పి.గోపాలకృష్ణ.. నెట్‌బాల్‌కు కె.మణికాంత్, పి.లక్ష్మణరావు ఎంపికైనట్లు పేర్కొన్నారు. మంగళవారం వ్యాయామ ఉపాధ్యాయుడు పి.కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

9న జిల్లా మహాసభలు

సతివాడలో గోడప్రతులు ఆవిష్కరిస్తున్న నాయకులు

తెర్లాం, న్యూస్‌టుడే: ఎస్.కోటలో ఈ నెల 9న జరగనున్న రైతు సంఘం 9వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా నాయకుడు ఎస్.గోపాల్ కోరారు. మంగళవారం సతివాడ, సింగిరెడ్డివలస, ఆమిటి, కొరటాం గ్రామాల్లో ప్రచారం చేశారు. ★ **దత్తిరాజేరు:** విశాఖలో డిసెంబరు 31 నుంచి జరిగే సీఐటీయూ 18వ మహాసభలు విజయవంతం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి పిలుపునిచ్చారు. దత్తిరాజేరులో గోడప్రతులు విడుదల చేశారు.

సీఎం సహాయనిధి అందజేత

గరివిడి, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తోందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు. గరివిడి మండలం దేవాడ, కొండపాలెం, శేరీపేట, కొండదాడి, బీజే పాలెం, కుమరాం, గరివిడి బంగారమ్మ కాలనీలో తొమ్మిది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది. మంగళవారం రూ.8.39 లక్షలు చెక్కుల రూపంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. తెదేపా నాయకులు పి.బలరాం, ఎస్.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కుమరాంలో చెక్కు అందజేస్తున్న తెదేపా నేతలు

మూడు నెలలుగా జీతాల్లేవ్

నిరసన తెలుపుతున్న కార్మికులు

రాజాం, న్యూస్‌టుడే: రాజాం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ విభాగంలోని ఒప్పంద కార్మికులకు మూడు నెలలుగా జీతాలు నిలిచిపోయాయని, ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన వేతనాలు జమ చేయాలని కోరారు. గుత్తేదారు వేతనాల్లోనూ కోత పెడుతున్నారని వాపోతున్నారు. రూ.18,600 ప్రభుత్వం మంజూరు చేస్తుండగా.. పీఎఫ్ ఇతర మినహాయింపులు పోనూ రూ.13,800 ఇవ్వాల్సి ఉందని, కానీ రూ.11,123 జమచేస్తున్నారని ఆరోపించారు.

కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు
శ్రీ సందీప్ ఎలక్ట్రికల్ & హార్డ్‌వేర్
Cell: 9533707659, 9441355625, 08941-251618
రాజారాం ఎంటర్‌ప్రైజెస్
Burger Paints, Plywood, Hardware
V-Guard Electronics, Ply Wood & Readymade Doors Whole Sale
Jodharam Choudhry Bhuraram Choudhry

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
1985 నుండి 40 సం॥ల అనుభవంతో
మణికంఠ మెస్

(c) eenadu

విజయనగరం
• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

కళాశాల బాగుకు చర్యలు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: నగరంలోని ఫూల్‌బాగ్‌లో ఉన్న మహారాజా ఆనంద గజపతిరాజు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలను మంగళవారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సందర్శించారు. ప్రధానాచారిణి ఆశారమణి, అధ్యాపకులతో కలిసి భవనాలు, తరగతి గదులను పరిశీలించారు. మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆనందగజపతి రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అన్నకూటి మహోత్సవం

విజయనగరంలోని సిటీ బస్టాండ్ సమీపంలో కొలువుదీరిన అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం అన్నకూటి మహోత్సవం నిర్వహించారు. అంతకుముందు పలు రకాల పిండి వంటలు, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

ప్రాంతీయ శిక్షణ కేంద్రం అభివృద్ధికి కృషి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. నగరంలోని కేంద్రంలో మంగళవారం పీఎంశ్రీ పాఠశాలల మహిళా ఉపాధ్యాయినులకు నిర్వహించిన అడ్వాన్స్‌డ్ గైడ్ కెప్టెన్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. పలువురికి ధ్రువపత్రాలు అందించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు సీహెచ్ఎల్ఎన్.కామేశ్వరి, వాక చిన్నంనాయుడు, కె.సౌభాగ్యలక్ష్మి, ఎస్.కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ధ్రువపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు

మెరుగైన ఫలితాలు సాధించాలి

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్న డిప్యూటీ డీఈవో రమణ

జరజాపుపేట(నెల్లిమర్ల), న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించాలని డిప్యూటీ డీఈవో కేవీ రమణ సూచించారు. మంగళవారం జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులకు గణిత దీప్తి స్టడీమెటీరియల్ అందజేశారు. గణిత ఉపాధ్యాయుడు శివకు బంగారయ్య సొంత నిధులతో వీటిని అందించారు. హెచ్ఎం కామేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అసంపూర్తి పనులు.. అంతటా అవస్థలు!

న్యూస్‌టుడే, ఎస్.కోట, వేపాడ

పల్లెల అభివృద్ధికి గ్రామ సచివాలయాలు, రైతుసేవా కేంద్రాల నిర్వహణే ముఖ్యం. గ్రామాల్లో వీటి నిర్మాణానికి రూ.కోట్లు వెచ్చించినా ఫలితం లేకపోయింది. ఒక్కో సచివాలయానికి రూ. 40 లక్షలు, ఆర్ఎస్‌కేకు రూ. 21.80 లక్షలు చొప్పున గత ప్రభుత్వం ఉపాధి నిధులు కేటాయించింది. పనులు పూర్తిచేయకపోవడంతో అద్దె, శిథిల భవనాల్లో అవస్థలు పడుతున్నారు.

కొండగంగుబూడిలో పునాదుల్లో నిలిచిపోయిన సచివాలయ భవనం

నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి..

మండలం	సచివాలయాలు	పూర్తయినవి	ఆర్ఎస్‌కేలు	పూర్తయినవి
వేపాడ	18	14	18	11
ఎస్.కోట	22	11	18	07
ఎల్.కోట	26	20	26	17
జామి	20	08	20	11
కొత్తవలస	21	20	18	14

ఇదీ పరిస్థితి...

★ వేపాడ మండలంలోని కొండగంగుబూడిలో స్థల వివాదం కారణంగా సచివాలయం పునాదుల్లో నిలిచిపోయింది. శిథిల పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. రామస్వామిపేట, వేపాడలో ఆర్ఎస్‌కేలు పునాదుల వద్ద ఆగిపోయాయి. బొద్దాంలోనూ మధ్యలో నిలిచి, అద్దె భవనంలో నడుస్తోంది. సోంపురం, ఆతవ, నీలకంఠరాజపురం, వీలుపర్తిలోనూ ఇదే పరిస్థితి.

★ ఎస్.కోట మండలం దారపర్తి, ధర్మవరం, కొట్టాం, మామిడిపల్లి, ముషిడిపల్లి, పోతనాపల్లి, ఎస్.కోట, తిమిడి, వెంకటరమణపేట, గోపాలపల్లి, ఎస్.కోట తలారి, సంతగౌరమ్మ పేట, వీరనారాయణంలో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

★ ఎల్.కోట మండలంలో గంగుబూడి, జమ్మాదేవి పేట, ఖాసాపేట, కిత్తన్న పేట, ఎల్.కోట సీతారాంపురం, మల్లివీడు, రంగారాయపురాల్లో మధ్యలో నిలిచిపోయాయి.

★ జామి మండలంలో అట్టాడ, కుమరాం, లొట్లపల్లి, అన్నమరాజుపేట, మొకాస కొత్తవలస, వి.రామయ్యపాలెం, వెన్నె, తాండ్రంగి, విజినిగిరి, చింతాడ, జామి, కలగాడ, రామభద్రపురం లో అర్ధాంతరంగా ఆగిపోయాయి.

★ కొత్తవలస మండలంలోని కొత్తవలస, మంగళపాలెం, నిమ్మలపాలెం, తుమ్మికాపల్లిలో ఎక్కడివక్కడే ఉన్నాయి.

ప్రతిపాదనలు చేస్తున్నాం..: భవన నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా అధికారులకు అందించాం. పూర్తికి ప్రతిపాదనలు చేస్తున్నాం. త్వరలో పనులు జరిగే అవకాశం ఉంది. – మహమ్మద్ అలీ, మండల ఇంజినీరింగు అధికారి, వేపాడ.

PUBLIC NOTICE

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Vizianagaram Branch-I, Vizianagaram,** I issue the following notice to general public. My client intends to grant loan to **Mr. KALLA SURI BABU** S/o Late Sanyasi Naidu by keeping the below mentioned schedule property **SMT. KALLA BHARATHI** W/o Kalla Suri Babu as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULES OF THE PROPERTY

Item no.01: (Property covered under document no.1876/2020). Vizianagaram District, Vizianagaram West Sub-District, Gantyada Mandalam, Narava Gram panchayat and village accounts covered by S. No.44/7 an extent of 253.19 sq. yards or 212.68 sq. meters of vacant site is measured and bounded by:
EAST: Site of Bugatha Vijay Kumar - 77.11 feet or 23.76 meters; **SOUTH:** Dry land of Kalla Sanyasi - 29.6 feet or 08.99 meters; **WEST:** Site of Kanakala Rama Rao - 76.7 feet or 23.35 meters; **NORTH :** Site of Kalla Kallalu S/o Appanna - 29.6 feet or 08.99 meters

Item no.02: (Property covered under document no.1887/2020). Vizianagaram District, Vizianagaram West Sub-District, Gantyada Mandalam, Narava Gram panchayat and village accounts covered by S. No.44/12 an extent of 122.66 sq. yards or 102.527 sq. meters of vacant site is measured and bounded by:
Measurements: **East to west** : 32 feet or 9.75 meters ; **North to South** : 34.6 feet or 10.51 meters
EAST: Vacant site of Ayyala Somayajula Nageswara Rao; **SOUTH:** Site of Sunkari Vijaya; **WEST:** Site of Kalla Sanyasi Naidu; **NORTH :** Rastha

Item no.03: (Property covered under document no.3848/2021). Vizianagaram District, Vizianagaram West Sub-District, Gantyada Mandalam, Narava Gram panchayat and village accounts covered by S. No.44/12 an extent of 122.66 sq. yards or 102.525 sq. meters of vacant site is measured and bounded by:
Measurements: **East to west** : 32 feet or 9.75 meters; **North to South** : 34.6 feet or 10.51 meters
EAST: Site of Kuppili Sundara Rao; **SOUTH:** Rastha; **WEST:** Dry land of Kalla Sanyasi Naidu; **NORTH:** Site of Bugatha Vijaya Kumar

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments,Behind Rythu bazar,
Seethammadhara, Visakhapatnam-13.
Visakhapatnam
Mobile No.9885166648
Dt.04.11.2025 **Mail: sreenivaskoduri@gmail.com**

చిత్రాలు గీశారు.. బహుమతులు పొందారు

చిత్రాలు చూపుతున్న చాణుక్య పాఠశాల విద్యార్థులు

విజేతలతో చాణుక్య పాఠశాల కరస్పాండెంట్, ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు

విజయనగరంలోని కంటోన్మెంట్ చాణుక్య పాఠశాలలో మంగళవారం ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై నిర్వహించిన చిత్ర లేఖన పోటీల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సి.హెచ్. వినయ్(తొమ్మిదో తరగతి), డి.మేఘ ఐశ్వర్య(తొమ్మిదో తరగతి), డి.హర్షప్రియ(ఏడో తరగతి)కు కరస్పాండెంట్ ఎస్.వి.లక్ష్మి, ప్రధానాచారిణి వి.విజయకుమారి, ఉపాధ్యాయులు సి.హెచ్.ప్రభాకర్, పి.శ్రీనివాసరావు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ◆ ధర్మపురిలోని ఎల్టీజీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 'ప్రకృతి అందాలు' అనే అంశంపై పోటీలు నిర్వహించారు. విజేతలు జి.సూర్యశ్రీ దేవి(ఎంపీసీ), కె.గీత(ఎల్ఎల్టీ), జి.హేమంత్(ఎంఎల్టీ)కు కరస్పాండెంట్ వై.శ్రీనివాసరావు, ప్రధానాచార్యుడు వై.త్రినాథరావు, పరిపాలనాధికారి రామచంద్ర బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. – న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

బహుమతులు అందజేస్తున్న ఎల్టీజీ కళాశాల కరస్పాండెంట్, ప్రధానాచార్యులు

అంతర కళాశాలల పోటీల్లో సత్తా

విద్యావిభాగం: విశాఖలో ఇటీవల జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నగరానికి చెందిన ఎస్.పల్లవి, వల్లూరి అఖిల్ పతకాలు సాధించారు. వారిని ధర్మపురి శ్రీ లక్ష్మీ గణపతి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వై.శ్రీనివాసరావు అభినందించారు.

రాష్ట్రస్థాయికి పయనం

క్రీడావిభాగం: బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని స్కూల్‌గేమ్స్ అండర్-14, 17 కార్యదర్శులు కె.గోపాలరావు, ఎస్.విజయలక్ష్మి పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈనెల 5 నుంచి 7 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్లు మంగళవారం పయనమయ్యాయి. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వారిని అభినందించారు.

వాలీబాల్‌లో ప్రథమం

భోగాపురం, న్యూస్‌టుడే: రామచంద్రపేటకు చెందిన **నవదీప్** తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రథమస్థానం సాధించి, ఉత్తమ సెట్టర్ అవార్డుకు ఎంపికయ్యాడు. జాతీయస్థాయి పోటీలకు వెళ్లనున్నాడు. కొమ్మూరు అప్పడుదొర జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నవదీప్‌ను ప్రిన్సిపల్, స్నేహితులు అభినందించారు.

న్యాయం జరిగే వరకు పోరాటం

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: న్యాయం జరిగే వరకు భూముల్లో ఏ పనులు చేపట్టినా అడ్డుకుంటామని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. మంగళవారం బొడ్డవరలో రిలే నిరాహార దీక్ష శిబిరంలో మాట్లాడారు. తమ భూముల్లోకి తాము వెళ్తే పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. సోమవారం మళ్లీ పనులు ఆపాలని చెప్పేందుకు వెళ్లిన మహిళలను నిర్బంధించడం దారుణమన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని అడిగినందుకు పోలీసు స్టేషనుకు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని బాధితులన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.

ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన మహిళలు

నెల్లిమర్లలో పరీక్ష పత్రాలను ఆవిష్కరిస్తున్న జేవీవీ వైస్ ప్రెసిడెంట్ మురళి తదితరులు

జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట, నెల్లిమర్ల: ఆంధ్రప్రదేశ్ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో మంగళవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు నిర్వహించారు. కొత్తవలస పోటీల్లో అర్జునపాలెం ఆదర్శ ఓపీ జిందాల్ భారతి పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు మండల కన్వీనర్ ఎల్.సత్యారావు, హెచ్ఎం సీహెచ్.ఈశ్వరరావు చెప్పారు. ◆ ఎల్.కోటలో గంగుబూడి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయికి అర్హత సాధించారని మండల కార్యదర్శి సీహెచ్.రామసన్యాసిరావు తెలిపారు. ఎస్.కోటలో సర్వసిద్ధి పాఠశాలకు చెందిన ఎం.హేమాంజలి, ఎ.గ్రీష్మ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పి.వైదిరాజు తెలిపారు. నెల్లిమర్లలో సతివాడ ఆదర్శ, జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా వైస్ ప్రెసిడెంట్ మురళీబాబు చెప్పారు.

అమ్మసన్నిధిలో ఆనంద సేవ

అలంకరణలో పైడితల్లి అమ్మవారు

విజయనగరం కంటోన్మెంట్: పైడితల్లి అమ్మవారి చదురు గుడి వద్ద మహాన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, ఈవో శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మత్స్యకారులను ఆదుకోవాలి

అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి కోరారు. జిల్లా మత్స్యకార సంఘ నాయకులతో కలిసి మంగళవారం విజయవాడలో మంత్రి సవితకు వినతిపత్రం అందజేశారు.

కొనసాగిన గుత్తేదారుల ధర్నా

విజయనగరం పట్టణం: నగరపాలక సంస్థ పరిధిలోని గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని విజయనగరం మున్సిపల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నిరాహార దీక్ష చేశారు. రెండో రోజు ధర్నా కొనసాగించారు.

కాలిపోయిన మీటర్లు

విజయనగరం పట్టణం: నగరంలోని అంబేడ్కర్ కాలనీ మసీదు ప్రాంతంలో హైవోల్టేజీ కారణంగా అయిదు ఇళ్లలోని మీటర్లు కాలిపోయాయి. టీవీలు, శీతలీకరణ యంత్రాలు దెబ్బతిన్నట్లు తెలియజేశారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఈఈ పి.త్రినాథరావు తెలిపారు.

పదిమందిపై బైండోవర్

కొత్తవలస, న్యూస్‌టుడే: గతంలో మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తూ పట్టుబడిన పది మంది పాత నేరస్థుల్ని తహసీల్దారు పి.అప్పలరాజు సమక్షంలో బైండోవర్ చేయించినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ సీఐ రాజశేఖర్ నాయుడు చెప్పారు. ఏడాదిపాటు నేరాలకు పాల్పడకుండా బాండ్ రాయించాం అన్నారు. ఉల్లంఘిస్తే రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఉచితంగా నేత్ర పరీక్షలు

శృంగవరపుకోట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా ప్రాంతీయ ఆసుపత్రిలో విద్యార్థులకు కంటి, రక్త పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ వి.సుధీర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల, ప్రిన్సిపల్ కేశవరావు, పీవో శ్రీనివాసరావు ఉన్నారు.

బంగారమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి

భోగాపురం, న్యూస్‌టుడే: భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పోలిపల్లిలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ కర్రోతు బంగార్రాజు ఇంటికి వెళ్లారు. ఆయన స్వర్గస్థుడైన మాతృమూర్తికి నివాళులర్పించారు. అనంతరం పైడితల్లి బంగారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రాంతీయాసుపత్రిలో రోగుల రద్దీ

శృంగవరపుకోట: ప్రాంతీయ ఆసుపత్రికి గత మూడు రోజులుగా రోగుల రద్దీ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 319 ఓపీ నమోదైనట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. బుధవారం పౌర్ణమి ఉండడంతో పెరిగిందన్నారు.

విస్తృత సేవలు

మయూరి కూడలి: అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి నాగరాజు మంగళవారం జిల్లాకు వచ్చారు. ఈసందర్భంగా సంఘ భవనంలో జిల్లా ప్రతినిధులు ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. విస్తృత సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

కొలువు కళ.. అమ్మాయిలు భళా

ఎంపికైన విద్యార్థినులతో కళాశాల వర్గాలు

డెంకాడ, న్యూస్‌టుడే: డెంకాడ మండలం లెండి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 143 మంది విద్యార్థినులు ఇన్ఫోసిస్ కంపెనీలో కొలువులకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ వి.వి. రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ టెక్నాలజీ అకాడమీ(ఏపీఐటీఏ) ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి లెండి కళాశాలలో గత నెల ప్రాంగణ ఎంపికలు నిర్వహించిందన్నారు. మొత్తం 724 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా అందులో 143 మంది తమ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఉన్నారన్నారు.

విజేతలకు అభినందన

విద్యావిభాగం: ప్రాంగణ ఎంపికల్లో ఇన్ఫోసిస్‌కు ఎంపికైన విద్యార్థినులను మంగళవారం జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయ ఉప కులపతి డా.వి.వి.సుబ్బారావు అభినందించారు. విద్యాలయ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల నుంచి 25 మంది ఎంపికయ్యారన్నారు. రిజిస్ట్రార్ జి.జయసుమ, కళాశాల ప్రధానాచార్యుడు ఆర్.రాజేశ్వరరావు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఖోఖో పోటీలు

ఎంపికైన క్రీడాకారిణులతో ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు

జామి, న్యూస్‌టుడే: జామి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విజయనగరం డివిజన్ స్థాయి ఖోఖో పోటీలు మంగళవారం నిర్వహించారు. అండర్ 14, 17 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 11 పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. జడ్పీ సభ్యురాలు గొర్లె సరయు, ఎంపీపీ అరుణ వీటిని ప్రారంభించారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఎంఈవో గంగరాజు, సర్పంచి చిప్పాడ లక్ష్మి, మాజీ సర్పంచి త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

వాడీవేడిగా మండల సమావేశం

ఉపాధి ఏపీవోను నిలదీస్తున్న ఎంపీపీ, ఉప ఎంపీపీలు

డెంకాడ, న్యూస్‌టుడే: ఎంపీపీ బి.వాసుదేవరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన డెంకాడ మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని పలువురు మండిపడ్డారు. దీనిపై ఎంపీపీతోపాటు ఉప ఎంపీపీ పి.తమ్మునాయుడు అధికారులను మందలించారు. చొల్లంగిపేట పంచాయతీలో గోకులం షెడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులను లబ్ధిదారులకు తెలియకుండా వెండర్ల ఖాతాకు జమ చేయడంపై ఎంపీటీసీ సభ్యుడు కిరణ్, సర్పంచి శివకృష్ణ ప్రశ్నించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో ఏఎన్ఎంలు, ఆశాలు అందుబాటులో ఉండడం లేదని ఉప ఎంపీపీ అన్నారు. ఎంపీడీవో భవానీ, ఉప ఎంపీపీ కె.అనిత ఉన్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నగరంలో నివాసం ఉంటున్న పేదల కాలనీల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండు చేశారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ఎల్‌బీజీ నగర్‌లో ఇంటి పన్నులు తగ్గించాలన్నారు. రామకృష్ణా నగర్‌లో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తీయాలన్నారు. మరమ్మతులకు గురైన చేతిపంపులను బాగు చేయాలన్నారు. అనంతరం కమిషనరుకు వినతిపత్రం అందజేశారు.

నగరపాలిక కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

కబడ్డీ, నెట్‌బాల్‌కు ఎంపిక

పూసపాటిరేగ: కర్నూలు మంత్రాలయంలో ఈనెల 7 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ కబడ్డీ, నెట్‌బాల్ పోటీలకు రెల్లివలస ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్లు పీఈటీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. కబడ్డీకి ఇ.హరిణి, హర్షిత, నెట్‌బాల్‌కు కె.ప్రణతి ఎంపికయ్యారన్నారు. హెచ్ఎం శంకరరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

విద్యుత్తు అంతరాయం నేడు.. నెల్లిమర్ల: నిర్వహణ పనుల నిమిత్తం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ పి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లిమర్ల, మొయిద, కొండ గుంపాం, గరికిపేట, చింతలపేట, పెదమజ్జిపేటలో ఉండదన్నారు.

రాయితీ విత్తనాలు వినియోగించుకోవాలి.. వేపాడ: రాయితీపై ఇస్తున్న పశుగ్రాసం విత్తనాలు వినియోగించుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. మంగళవారం బల్లంకిలో గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. పాడి రైతులు ఆడ పెయ్యిలు జన్మించేలా లింగ నిర్ధారిత వీర్య కణాలనే వినియోగించాలన్నారు.

'ఈటీవీ' కార్తిక దీపోత్సవం వాయిదా

'ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్' ఛానళ్ల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తణుకులో నిర్వహించాల్సిన కార్తిక దీపోత్సవం వాయిదా పడింది. భారీ వర్షం కారణంగా రద్దు చేశామని నిర్వాహకులు ప్రకటించారు. తదుపరి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
– ఈనాడు, తణుకు

ETV ఆంధ్ర ప్రదేశ్ | ETV తెలంగాణ | ETV Life

పరిశ్రమల స్థాపనకు 1,495 దరఖాస్తులు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: పరిశ్రమలకు అనుమతుల నుంచి ఏర్పాటు వరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఆమె మంగళవారం జూమ్‌లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి మాట్లాడారు. త్వరలోనే రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, వారు మిల్లింగ్‌కే పరిమితం కాకుండా వివిధ రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. సెప్టెంబరు 25 నుంచి ఇప్పటి వరకు పరిశ్రమల స్థాపనకు 1,495 దరఖాస్తులు రాగా 1,467 ఆమోదించామని తెలిపారు. పీఎంఈజీపీ పథకంలో యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. ర్యాంపు పథకంలో అక్టోబరు వరకు 20 ఉద్యమ్ కార్యశాలలు నిర్వహించామన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి మంగపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు జమకాని పరిహారం 16లో

రైతు పంట పండింది
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. తాజాగా తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

అక్టోబరులో సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం రెండు మండలాల్లో మాత్రమే వరి కోతలు జరుగుతున్నాయి. పది రోజుల్లో మధ్య డెల్టా మండలాల్లో, ఈ నెలాఖరుకు శివారు ప్రాంతాల్లో మాసూళ్లు ఊపందుకుంటాయి. ప్రభుత్వం 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని, ఆ ప్రకారం విక్రయించాలని రైతులకు కలెక్టర్ నాగరాణి సూచించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆమె మంగళవారం పేర్కొన్నారు.

జిల్లాలో ఇలా
- ధాన్యం సేకరణ ప్రాథమిక అంచనా: 6.83 లక్షల టన్నులు
- కొనుగోలు లక్ష్యం: 5 లక్షల టన్నులు
- రైతు సేవా కేంద్రాలు: 307
- గోనె సంచులు: 1.25 కోట్లు
- అవసరమయ్యే వాహనాలు: 2,500

ఎవరిని సంప్రదించాలి	ధర.. క్వింటా
కంట్రోల్ కేంద్రం 81216 76653	సాధారణ రకం: రూ.2,369
టోల్‌ఫ్రీ నంబరు 1800 425 1291	ఏ గ్రేడ్ రకం: రూ.2,389

నేటి నుంచి బీచ్‌కు అనుమతి

మొగల్తూరు, న్యూస్‌టుడే: మండలంలోని పేరుపాలెంసౌత్, కేపీపాలెంసౌత్‌లలోని బీచ్‌కు బుధవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తామని అంతర్వేది మెరైన్ సీఐ నవీన్ నరసింహమూర్తి తెలిపారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా ఒడ్డునే పుణ్యస్నానాలు ఆచరించాలని ఆయన భక్తులకు సూచించారు.

వెంటాడే పగ మంచు

➤ 216వ జాతీయ రహదారి. జగన్నాథపురం, మొగల్తూరు- ముత్యాలపల్లి, కొత్తోట, చిట్టవరం- నరసాపురం, సీతారాంపురం మధ్య సీతాకాలంలో మంచు కమ్ముకొని రహదారి కనిపించకపోవడంతో రెండేళ్లలో ఇక్కడ అధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

➤ భీమవరంలోని బైపాస్‌రోడ్డులో ప్రైవేటు వాహనాలను ఇరువైపులా నిలిపివేస్తుంటారు. మంచు ప్రభావంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది.

➤ భీమవరం-తాడేపల్లిగూడెం రోడ్డులో ఈ ఏడాది జనవరిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. మంచులో ఏం జరిగిందో స్థానికులకు కనిపించలేదు. పెద్ద శబ్దం వినిపించింది. వచ్చిచూడగా ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

➤ తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లే జాతీయ రహదారి పక్కన నిలిపిన లారీ మంచు ప్రభావంతో కనిపించకపోవడంతో కారు వేగంగా వెళ్లి ఢీకొట్టగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణంలో అప్రమత్తంగా ఉందాం

న్యూస్‌టుడే, భీమవరం పట్టణం, తాడేపల్లిగూడెం వన్‌టౌన్, నరసాపురం: మొంథా తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పొగమంచు కమ్ముకుంటోంది. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము వరకు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వస్తోంది. కార్తిక మాసం, అయ్యప్ప మాలధారణ, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భాల్లో కుటుంబ సభ్యులతో వెళ్లే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

తాడేపల్లిగూడెంలోని కమ్మ కల్యాణ మండపం సమీపంలో జాతీయ రహదారి 216ఎ ఇది. ఇటీవల ఇక్కడ జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

నెత్తురోడుతున్న కూడళ్లు

చించినాడ నుంచి లోసరి వరకు జాతీయ రహదారి-216 పశ్చిమ గోదావరిలో 42 కిలోమీటర్ల పొడవునా ఉంది. 165 నంబరు జాతీయ రహదారి ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు దాదాపు 40 కిలో మీటర్లు, తాడేపల్లిగూడెంలో 216 జాతీయ రహదారి బాదంపూడి నుంచి పెరవలి వరకు విస్తరించి ఉన్నాయి. సాధారణ రోజుల్లో ప్రమాదాల వల్ల రక్తమోడుతున్నాయి. రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో కూడా ప్రస్తుతం ప్రమాదాలు పెరిగే సమయం ఇది.

2024లో 212 ప్రమాదాల్లో 219 మంది మరణించగా 548 మంది క్షతగాత్రులయ్యారు

ఈ ఏడాది ఇప్పటి వరకు 115కుపైగా ప్రమాదాల్లో 85 మంది మృతి చెందారు.

వీటిని పాటించండి.. దాబాలు, హోటళ్ల వద్ద భారీ వాహనాలను రహదారుల పక్కన నిలిపేస్తారు. పొగ మంచులో ఇవి కనిపించక ప్రమాదాలకు ఆస్కారం ఉంది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించాలి. విండ్ స్క్రీన్, సైడ్ అద్దాలపై మంచు పొరను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అప్పటికీ ప్రయాణించడం కష్టమైతే సురక్షిత స్థలంలో ఇతర వాహనదారులకు కనిపించే చోట నిలిపివేయాలి. **- అద్నాన్ నయీం అస్మి, ఎస్పీ**

డిసెంబరు 13న జాతీయ లోక్‌అదాలత్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో డిసెంబరు 13న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో గతంలో కంటే ఎక్కువ కేసుల రాజీకి ప్రయత్నం చేయాలని మూడో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ ఛైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. లోక్‌అదాలత్ గురించి కక్షిదారులు, ప్రజలకు తెలియజేయాలని, కేసు ఏ దశలో ఉన్నా మధ్యవర్తిత్వం చేసుకోవచ్చని అన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్‌బాబు, ఒకటో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, రెండో అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.న్యూటన్ పాల్గొన్నారు. ● రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగం-సామాజిక బాధ్యత అనే అంశంపై 22న విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించే ఆలోచన ఉందని, దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని న్యాయమూర్తి లక్ష్మీనారాయణ సూచించారు.

సమావేశంలో పాల్గొన్న మండల న్యాయసేవా సంస్థ ఛైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ, న్యాయమూర్తులు

నారీ శక్తి!

క్రికెట్ పోటీల్లో భారత్ జట్టు గెలుపుపై విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం నరసాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ విప్ నాయకర్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, నరసాపురం**

మేం మారం.. ఇవ్వకపోతే చూడం

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, నరసాపురం, పాలకోడేరు, న్యూస్‌టుడే: మున్సిపాలిటీల్లో సిబ్బంది తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలు హెచ్చరించినా, ఉన్నతాధికారులు సూచించినా కొందరి తీరులో మార్పు రావడం లేదు. ముడుపులు ముడితేనే కాని దస్త్రం కదపడం లేదు. జనన, మరణ ధ్రువ పత్రం మొదలు మంచినీటి కుళాయిలు, భవనాల అనుమతుల వరకు అన్నింటికి ఒక్కో ధరను నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఏ శాఖ చూసినా.. 48 గంటల్లో దస్త్రాలు పరిష్కరించాలని, లేకుంటే సంబంధిత అధికారులపై తీసుకుంటామని ఇటీవల మున్సిపల్ ఆర్డీ నరసాపురంలో నిర్వహించిన సమావేశంలో హెచ్చరించారు. అయినా మార్పు రాకపోగా కొత్తదారులు వెతుకుతున్నారు. దుకాణాలు, మార్కెట్ల అద్దెలు, లీజుల పునరుద్ధరణ, కొత్త కేటాయింపులను... ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కాకపోయినా వచ్చినట్లు మస్తర్లు వేసి వారి నుంచి కొంతమంది ఉద్యోగులు కమీషన్లు తీసుకుంటున్నారని, వారి విధులకు రాకపోవడంతో ఆ భారమంతా తమపై పడుతోందని కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు. ప్రజారోగ్యం విభాగంలో కింది స్థాయి సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలన్నా, ఇతర ఏ పనులు చేయాలన్నా ఉన్నతాధికారులకు చేతులు తడిపితేగాని పనులు కావడం లేదని సిబ్బందే వాపోతున్నారు.

☛ భీమవరంలో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు, సంబంధిత సిబ్బంది తీరు మార్చుకోవాలి, లేకుంటే అనిశాకు పట్టిస్తానని ఎమ్మెల్యే రామాంజనేయులు ఇటీవల హెచ్చరించారు. అయినా కొందరిలో మార్పు రాలేదు. ఇంటి పన్నులు వేసేందుకు, పేరు మార్పులకు సొమ్ములిస్తేగాని పని పూర్తవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

☛ నరసాపురం పురపాలికలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహకారం చెల్లింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. పైఅధికారులకు చేతులు తడపకుండా పని జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ ప్రయోజనాల సొమ్ము బిల్లులు చేయించేందుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు.

సొమ్ములిస్తేనే దస్త్రం కదిలేది

ఉన్నతాధికారులు హెచ్చరించినా అదే తీరు

మచ్చుకు.. గతంలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘం రెవెన్యూ విభాగంలో ఒకటికి నాలుగు సార్లు తిరిగినా సంబంధిత ఉద్యోగులు స్పందించడం లేదని, చేతులు తడిపితేనే పనులవుతాయని బాధితులు వాపోతున్నారు. భవన నిర్మాణాల అనుమతులు పొందాలంటే అపార్ట్‌మెంట్లకు ఒక ధర, ఇళ్లను బట్టి మరొక ధరను నిర్ణయించి మరీ తణుకు మున్సిపాలిటీలో వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రీజినల్ డైరెక్టర్ నాగనరసింహారావు తెలిపారు.

బడుల్లో మెరుపులెన్ని
114 పాఠశాలలకు 5 స్టార్ రేటింగ్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల స్వచ్ఛత, పచ్చదనం, వసతుల నిర్వహణ ఆధారంగా పురస్కారాలు ఇవ్వనుంది. ఇందుకు జిల్లాలోని 1903 పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి.

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 114 పాఠశాలలకు 5 స్టార్ స్వీయ రేటింగ్ ఇచ్చారు. వాటిని సర్వే బృందాలు పునఃపరిశీలించి మదింపు చేసి జాతీయ స్థాయికి పంపుతారు. అక్కడ మెరిస్తే రూ.లక్ష నజరానా అందనుంది. ఇక అంగన్‌వాడీ నుంచి 8వ తరగతి వరకు కేటగిరీ-1, 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు కేటగిరీ-2గా విభజించారు. ఈ రెండింటి నుంచి ఎనిమిది విద్యాసంస్థలు ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపిస్తారు. ఇందుకు ఈ నెల 10 వరకు గడువు ఉంది.

పాఠశాలలు	1903
★★★★★	114
★★★★	916
★★★	788
★★	65
★	20

యాప్‌ల్లో దరఖాస్తులు.. పాఠశాలల్లోని తాగునీటి వనరులు, శౌచాలయాలు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉన్న సౌకర్యాలు, నిర్వహణ తదితర కార్యక్రమాలు యాప్‌లో నమోదు చేయాలి. వాటికి సంబంధించిన ఫొటోలను జియో ట్యాగ్ చేసి అప్‌లోడ్ చేయాలి. మొత్తం 60 అంశాల్లో పరిశీలించి రేటింగ్ ఇస్తారని సమగ్ర శిక్షా ఏపీసీ పి.శ్యాంసుందర్ తెలిపారు.

పని జరిగేదెంత.. జేబుల్లోకి వెళ్లేదెంత
అక్రమాలు నిరోధించేందుకు 'యుక్తధార'

వీరవాసరం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ విషయం సామాజిక తనిఖీల్లో బహిర్గతం అవుతోంది. ఈ తరుణంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముఖ ఆధారిత హాజరును ప్రవేశపెట్టింది. తాజాగా యుక్తధార పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జిల్లాలో 2025-26 ఏడాదికి 20 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా యుక్తధారను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇస్రో రూపొందించిన భువన్ యాప్‌లో జియో ట్యాగింగ్ ద్వారా ముందుగా గుర్తించిన పని ప్రదేశాన్ని గుర్తించి ఫొటో తీస్తారు. దానిని యుక్తధార పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం క్లార్ట్ యాప్ సహాయంతో పని జరిగే ప్రదేశం కొలతలు వేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పని చేసేందుకు సాంకేతిక అనుమతులు వస్తాయి. శ్రామికులు పని చేస్తున్న సమయంలో, అంతా పూర్తయిన తర్వాత మళ్లీ భువన్ యాప్‌లో ఎంపిక చేసిన ప్రాంతాలను ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తారు.

తర్వాత తనిఖీ.. భువన్ యాప్‌లో తీసిన ఫొటోలు ఆధారంగా సామాజిక తనిఖీ చేస్తారు. దీని వల్ల పని చేసిన సమయంలో కొలతలు, తనిఖీ సమయంలో సిబ్బంది చెప్పే కొలతల్లో తేడా తెలుస్తుందని డ్వామా పీడీ కేసీ హెచ్.అప్పారావు తెలిపారు. యాప్‌లపై సిబ్బందికి శిక్షణ ఇచ్చామని,2026-27 నుంచి పూర్తిస్థాయిలో వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2025-26లో యుక్తధార ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో ఇప్పటికే చాలా పనులు పూర్తి చేశారు. అక్కడ సామాజిక తనిఖీ సమయంలో నూతన సాంకేతికత ఎంత వరకు విజయవంతం అయ్యిందో వేచి చూడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

మాంసం మంచిదేనా?

● జబ్బు చేసిన జీవాలిది విక్రయం
● పశువైద్యుడి ధ్రువీకరణ లేకుండానే వధలు

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా మాంసం వ్యాపారులు నిబంధనలు పాటించడంలేదు. వాటిని అమలు చేయాల్సిన వైద్య ఆరోగ్య, ఆహార తనిఖీ, స్థానిక సంస్థల అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యాధులబారిన పడిన కోళ్లు, జీవాల మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని తిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

● ఇటీవల అత్తిలిలో వ్యాధి సోకిన, మృతి చెందిన గొర్రెల మాంసం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుపై మాంసం వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వ్యాధులు సోకిన, మృతి చెందిన గొర్రెలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి మాంసం విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

● కొన్ని నెలల క్రితం భీమవరం పట్టణంలోని పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు చేయగా కుళ్లిన మాంసం నిల్వలు బయటపడ్డాయి. దీంతో ఆయా హోటళ్లను అధికారులు సీజ్ చేశారు.

పరీక్షలు లేవు.. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేలకుపైగా మాంసం దుకాణాలు ఉంటే వాటిలో 20 శాతానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిత్యం క్వింటాళ్లకొద్దీ విక్రయాలు జరుగుతాయి. నిబంధనల ప్రకారం వ్యాపారులు గొర్రె, మేక, కోళ్లకు పశు వైద్యాధికారి పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించిన తరువాతే వాటిని వధించి మాంసం విక్రయించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇవేమీ అమలు కావడంలేదు. రోగాలతో చనిపోయిన, వయసు మీరిన వాటిని విక్రయిస్తున్నారు. రోడ్లను ఆనుకుని ఉన్న దుకాణాల్లో దుమ్ము, ధూళి, ఈగలు, దోమలు మాంసాన్ని చుట్టేస్తున్నాయి.వాటినే వ్యాపారులు విక్రయిస్తున్నారు.

తనిఖీలు చేయిస్తా.. మాంసం విక్రయ దుకాణాల్లో పరిశుభ్రత పాటించేలా.. వ్యర్థాలను రోడ్ల పక్కన, జనావాస ప్రాంతాల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కారయదర్శులకు ఆదేశాలు జారీ చేస్తా. మాంసం విక్రయాలపై వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపేలా సూచిస్తాను. **- రామ్‌నాథ్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి**

కుదుటపడుతున్న పశ్చిమ డెల్టా
3 వేల క్యూసెక్కుల నీరు విడుదల

ఉండి, న్యూస్‌టుడే: పశ్చిమ డెల్టాలో సాగునీటి కాలువల వ్యవస్థ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో గోదావరి నుంచి గత నెల 26న సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. తర్వాత ఈ నెల ఒకటో తేదీన వెయ్యి క్యూసెక్కులు వదిలారు. మంగళవారం మూడు వేల క్యూసెక్కులకు పెంచారు.

డెల్టాలో 11 ప్రధాన పంట కాలువలకు 7వేల క్యూసెక్కులకు మించి విడుదల చేసినా శివారు, మెరక భూములకు పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి. ఖరీఫ్ పంట ఆఖరి దశకు చేరడంతో సాగునీటి అవసరం చాలా చోట్ల తగ్గింది.



యండగండి లాకుల వద్ద మూడు ఖానాల ద్వారా ఎగువ నుంచి వస్తున్న మురుగును దిగువకు వదులుతున్నారు.

ఇటీవల అధిక వర్షాల సమయంలో కాలువల్లో సాగునీటి మట్టాలు బాగా తగ్గిస్తే పొలాల్లోని మురుగు బయటకు వెళ్లేందుకు అవకాశముంటుందని అధికారులు భావించారు. వారు అనుకున్నట్లే ఆరు రోజులుగా బయటకెళ్లుతోంది.

ప్రస్తుతం చాలా కాలువల్లో నీటి ప్రవాహం పెద్దగా లేకపోవడంతో గోదావరి నుంచి విడుదల పెంచారు.

కాలువల వారీగా ఇస్తున్న నీరు (క్యూసెక్కుల్లో)

గోస్తనీ, వేల్పూరు (జీఅండ్‌వీ)	నరసాపురం + బ్యాంక్ కెనాల్	ఏలూరు	అత్తిలి
461	1,501	632	191

కలిసికట్టుగా పని చేస్తే సహకారం బలోపేతం

పాల్గొన్న సొసైటీల అధ్యక్షులు, (అంతర చిత్రంలో) మాట్లాడుతున్న వీరాంజనేయులు

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: సహకార వ్యవస్థ బలోపేతానికి అధ్యక్షులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలని ఆప్కాబ్, డీసీసీబీ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. స్థానిక క్రాంతి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ మంగళవారం నిర్వహించారు. డీసీసీబీ సీఈవో సింహాచలం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెండు తీర్మానాలు ఆమోదించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై త్రిసభ్య కమిటీ అధ్యక్షులు ఏకరవు పెట్టారు. గత పాలక వర్గాలతో సిబ్బంది కుమ్మక్కై సహకార సంఘాలను నష్టాల బాట పట్టించారని ఆరోపించారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 258 సహకార సంఘాలుండగా.. 248 చోట్ల కంప్యూటీకరణ, ఇ-ఆడిట్ పూర్తి చేశామన్నారు. రెండు నెలల్లో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకుల్లో ఆన్‌లైన్ సేవలందిస్తామని చెప్పారు. డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. డీసీసీబీ బ్యాంకు పరిధిలో రూ.4,400 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగుతున్నట్లు తెలిపారు. జిల్లా సహకార అధికారి ఎ.శ్రీనివాస్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

బకాయిలు, అడ్వాన్సుల సంగతేమిటి.. డివిజన్ పరిధిలో రైతు నేస్తం పథకంలో రూ.10 లక్షల వరకు రుణాలివ్వాలని పలు సొసైటీల అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. నాణ్యత లేని గోనె సంచులు సరఫరా చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సొసైటీల్లో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కమీషన్ బకాయిలున్నాయని, అడ్వాన్స్‌లూ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నైపుణ్యాభివృద్ధితో మెరుగైన వైద్య సేవలు: మంత్రి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: నర్సులు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం(ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన నర్సులకు సమగ్ర పాఠశాల, ఆరోగ్యం, వెల్‌నెస్ కార్యక్రమంపై తోటపల్లిలోని హీల్ పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సులు 'నివారణే ఉత్తమ వైద్యం' అనే భావనను అమల్లో పెట్టాలని సూచించారు.

రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. శ్రీవారి దేవస్థానం కల్యాణ మండపంలో అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ ఆలయ అధికారులు హుండీలను మంగళవారం తెరిచి లెక్కించారు. గడిచిన 41 రోజులకు రూ.4,22,31,799, బంగారం 569 గ్రాములు, వెండి 7.708 కిలోలు లభించినట్లు ఆలయ ఈవో ఎన్‌వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. చెల్లని పాత రూ.500 (30నోట్లు), రూ.1000 (20నోట్లు), రూ.2000 (3నోట్లు) నోట్లుతో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ కూడా సమకూరిందన్నారు.

బొమ్మ నోట్లు.. హుండీల లెక్కింపులో కొన్ని టోయ్(బొమ్మ)నోట్లు బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీవారి హుండీలో బొమ్మ 500 నోట్లు వేశారు. లెక్కింపులో రూ.50 వేలు కట్ట బయటపడింది. ఈ నోట్లు చెల్లవని అధికారులు పక్కన పెట్టారు.

నమో రుద్రాయ..నీలకంఠాయ!

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: కార్తికమాసం చతుర్దశి సందర్భంగా పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజాము నుంచే స్వామివారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం మారేడు దళాలతో పూజలు జరిపించారు. పార్వతి, లక్ష్మీదేవి ఆలయాల్లో మహిళలు కుంకుమ పూజలు చేయించుకున్నారు. క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి, ఉపాలయాల్లో అలంకరణలు చేసి పూజలు చేశారు. రేపాక వారి సత్రంలో అన్నసమారాధన నిర్వహించారు. ★ అభిషేక మండపంలో శివ సహస్ర నామార్చనలు చేశారు.

(c) eenadu

క్రీడలతో మానసిక ప్రశాంతత

దేవరపల్లి, న్యూస్‌టుడే: శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదపడతాయని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. స్థానిక అంబటి సత్యనారాయణరావు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్‌-14, 17 బాల బాలికల ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల రవాణా ఖర్చులు పూర్తి బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దేవరపల్లిలో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియానికి రూ. 1.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు శాప్‌ డైరెక్టర్‌ పేరం రవీంద్రనాథ్‌ తెలిపారు. నూతనంగా ఉద్యోగాల్లో చేరిన 14 మంది వ్యాయామోపాధ్యాయులను ఎమ్మెల్యే సత్కరించి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జనసేన ఇన్‌ఛార్జి సువర్ణరాజు, ఆండ్రు అనిల్‌, గన్నమని హరికృష్ణ, సుంకర దుర్గారావు, ఉప్పులూరి రామారావు, డీవైఈవో సుధాకర్‌, ప్రధానోపాధ్యాయుడు ఐ.సూర్యనారాయణ రావు, ఎంపీడీవో నాగార్జున, ఏవో కమల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

రిబ్బన్‌ కత్తిరిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

స్కానింగ్‌ కేంద్రాలకు దరఖాస్తులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి జి.గీతాబాయి అధ్యక్షతన పి.సి.పి.ఎన్‌.డి.టి జిల్లా సలహా సంఘ సమావేశం డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం జరిగింది. స్కానింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కొత్తగా 4, పునరుద్ధరణకు 2, మార్పులకు 4 దరఖాస్తులు రాగా వాటి అనుమతులపై సలహా సంఘం సమీక్షించింది. సభ్యులు వెంకటేశ్వరరావు, రమణరాజు, ప్రవీణ్‌, సుధాలక్ష్మి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఐస్‌క్రీం తయారీ దుకాణంపై దాడి

గడువు తీరినట్లు గుర్తింపు.. కేసు నమోదు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వట్లూరు పారిశ్రామికవాడలోని ఐస్‌క్రీం తయారీ చేసే మెస్సర్స్‌ సాయి త్రివేణి డెయిరీ ఫుడ్‌పై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఆహార తనిఖీ, తూనికలు, కొలతల అధికారులు మంగళవారం దాడులు చేశారు. దుకాణంలో గడువు తీరిన మూడు రకాల ఐస్‌క్రీంలు గుర్తించారు. వాటి నమూనాలు సేకరించి విశ్లేషణకు ప్రయోగశాలకు పంపారు. లైసెన్స్‌ లేకుండా ప్యాకింగ్‌ చేయడం, రెండు కాటాలు వేయడం తదితరాలను గుర్తించి మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఎస్సై కె.నాగరాజు, తూ.కొ.శా. అధికారి జి.వి.ప్రసాద్‌, ఆహార తనిఖీ అధికారి కె.రామరాజు తదితరులు పాల్గొన్నారు.

తనిఖీలో విజిలెన్స్‌ అధికారులు

SRIRAMKI CONSTRUCTIONS
Head Office : Plot No.306, Sri Vishnu Abode-401, Ayyappa Socity Main Road, Madhapur, Hyderabad-500081.
Registered Office : #402, 28-5-40, Padmavathi Residency, Santhi Nagar, 14th Cross, E luru, West Godavari Dist. A.P-534002. E-mail: srkconstructions304@gmail.com

FORM NO.URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Companies Act, 2013 [Pursuant to section 374(b) of the Companies Act, 2013 and rule 4(1) of the Companies (Authorised to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar of Companies, Central Registration Centre (CRC) that M/s. Sriramki Constructions a partnership firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.
2. The Principal objects of the company are as follows:-
(a) To carry on the business of General Construction Services of Works Contracts, tunnels, Waterways, Dams, Water Mains and Lines, Irrigation and other Tunnel works.
3. A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at 402, Shanti Nagar, 14Th Cross Road, Eluru, West Godavari, Andhra Pradesh-534002.
4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar of Companies, Central Registration Centre (CRC), Ministry of Corporate Affairs, Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6, 7, 8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Dated this 04th day of November, 2025.

For Sriramki Constructions
(Balusu Lakshmana Ramesh) Partner

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర | జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ
1వ అంతస్తు, ఇన్ఫినిటీ ప్లాజా, డి.నెం.59ఎ-21-7/3, హైస్కూల్‌ రోడ్‌, పటమట, విజయవాడ, ఆం.ప్ర.-520007.
టెలి ఫోన్‌:0866-2431225. ఈ-మెయిల్‌:zmvijayawada@mahabank.co.in
(అనుబంధం - IV -A) [See proviso to rule 8(6)]
స్థిరాస్తుల అమ్మకం కొరకు 15 రోజుల అమ్మకం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) రూల్స్‌, 2002 లోని రూలు 8(6) నిబంధనతో చదువబడే సెక్యూరిటైజేషన్‌ & రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అస్సెట్స్‌ & ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ...
[illegible]
వెబ్‌సైట్‌ : https://baanknet.com
తేదీ : 04.11.2025, ప్రదేశం : విజయవాడ   అధీకృత అధికారి, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

● జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ దుకాణ నిర్వాహకుడు తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతేడాది ఫిబ్రవరి 10న నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. తాజాగా ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏలూరు స్పెషల్‌ స్పీడ్‌ ట్రయల్‌, పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

● ఏలూరు ఒకటో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి డబ్బులివ్వడం లేదని గతేడాది మే 1న తల్లిని కర్రతో కొట్టి హతమార్చాడు. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మూడ్రోజుల కిందట ఏలూరు అయిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

నేరస్థుల

వెన్ను వణకాలి.. వెనకడుగేయాలి!

- కేసుల్లో విచారణ వేగవంతం
- స్పీడ్‌ ట్రయల్‌ రన్‌, మోనిటరింగ్‌ సెల్‌తో త్వరితంగా శిక్షలు

ఉమ్మడి జిల్లాలో కోర్టు మోనిటరింగ్‌ సెల్‌ ఏర్పాటయ్యాక శిక్షలు పడ్డాయిలా..

శిక్ష	నిందితులు
జీవిత ఖైదు	17
20 ఏళ్లు	3
10 "	8
7 "	3
3 "	5
4 "	1

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నేరం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా.. నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారాయి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు. స్పీడ్‌ ట్రయల్‌ రన్‌, మోనిటరింగ్‌ సెల్‌ ద్వారా వేగవంతంగా శిక్షలు అమలు చేస్తూ.. నిందితులను కటకటాల వెనక్కు నెడుతున్నాయి. పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేసి నేరగాళ్ల భరతం పడుతున్నారు. ఇలా కూటమి ప్రభుత్వ హయాంలో పోక్సో కేసుల్లో నిందితులు, అత్యాచారాలు, హత్యలకు ఒడిగట్టిన ఘాతుకులకు గుణపాఠం చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల స్పీడ్‌ ట్రయల్‌ రన్‌ ద్వారా త్వరితగతిన శిక్షలు ఖరారు చేశారు.

రోజులు మారాయి.. నేరం చేశాక శిక్షలు పడాలంటే దశాబ్దాల కాలం ఎదురుచూసే రోజులు పోయాయి. గతంలో అరెస్టైయిన నిందితులు.. బెయిల్‌పై దర్జాగా కళ్ల ముందు తిరుగుతుంటే బాధితుల గుండె రగిలిపోయేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకట్రెండు ఏళ్లలోనే ముద్దాయిలకు కఠిన శిక్షలు విధిస్తున్నారు. గతేడాది ఆగస్టులో కోర్టు మోనిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయగా.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 37 మంది నిందితులకు న్యాయమూర్తులు శిక్షలు విధించారు.

20 మంది సభ్యులు.. జిల్లాలో 20 మంది కోర్టు మోనిటరింగ్‌ సభ్యులున్నాయి. వీరిలో ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన పోక్సో, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు.. ఇలా ప్రధాన కేసులపై దృష్టి సారిస్తున్నారు. నిందితులు తప్పించుకోకుండా ఉచ్చు బిగించి.. సాక్ష్యులను సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశ పెడుతున్నారు. 'నేరగాళ్లు తప్పించుకోకుండా, వారికి త్వరితం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధితులకు స్వాంతన చేకూర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. కోర్టు మోనిటరింగ్‌ సెల్‌ ఏర్పాటుతో సత్ఫలితాలు సాధిస్తున్నాం.' అని ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ తెలిపారు.

దారులు ఛిద్రం.. ప్రయాణం భద్రం

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో చాలా రహదారులు బాగుపడినా తాడేపల్లిగూడెంలోని రహదారుల్లో కనీసం గుంతలు పూడ్చలేని పరిస్థితి. బాదంపూడి జాతీయ రహదారి కూడలి నుంచి తణుకు జాతీయ రహదారి కూడలి వరకూ ఉన్న రహదారి గుంతలతో అత్యంత దారుణంగా తయారైంది. శ్రీకృష్ణదేవరాయలు కూడలిలో రాళ్లు తేలాయి. వంతెన కింద నుంచి ఉన్న గూడ్స్‌షెడ్డు రోడ్డులోని గోతులు చెరువులను తలపిస్తున్నాయి. చిన్న వంతెన సమీపంలోని రహదారి మధ్యలో పైపులైను మరమ్మతుల కోసం వారం రోజుల కిందట తవ్విన గుంతను నేటికీ పూడ్చలేదు. ప్రత్తిపాడు రోడ్డులో ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన సిమెంట్‌ రహదారులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. **- ఈనాడు, తాడేపల్లిగూడెం**

గూడ్స్‌షెడ్డులో చెరువులను తలపిస్తున్న గోతులు

శ్రీకృష్ణదేవరాయలు కూడలిలో రాళ్లు తేలిన రహదారిలో వాహనదారుల ఇక్కట్లు

మద్యం మత్తు, ఫిట్స్‌తోనే అపస్మారక స్థితికి!

యువతి ఆచూకీ కనుగొన్న పోలీసులు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మద్యం తాగిన యువతి.. ఫిట్స్‌కి గురవడంతో అపస్మారక స్థితికి చేరుకుందని, ఆమె ఎలాంటి అఘాయిత్యానికి, అత్యాచారానికి గురికాలేదని డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం రెండో పట్టణ సీఐ అశోక్‌ కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 'సోమవారం రాత్రి కొందరు టోల్‌ఫ్రీ నంబరు 112కు ఫోన్‌ చేశారు. రెండో పట్టణ సీఐ అప్రమత్తమై తన సిబ్బందితో కొత్తపేటలోని 12 పంపుల కూడలికి వెళ్లారు. అక్కడ అపస్మారక స్థితిలోని యువతిని పోలీసు వాహనంలోనే తీసుకొచ్చి సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యులు చికిత్సనందించారు. యువతి కోలుకొని తన వివరాలు చెప్పారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా దూబచర్లకు చెందిన వివాహిత. భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం ఆర్నెల్ల పాపతో కలిసి తల్లి వద్ద ఉంటున్నారు. పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఏలూరు తీసుకొచ్చారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌

కూలి పనులకెళ్తూ.. యువతి మద్యానికి బానిసయ్యారు. ఈమెకు ఫిట్స్‌ ఉంది. కూలి పనులకెళ్తూ.. కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతూ మద్యం తాగుతుంటారు. ఈ క్రమంలో 12 పంపుల కూడలిలోని దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగారు. అక్కణ్నుంచి నడిచి వస్తుండగా ఫిట్స్‌ రావడంతో పడిపోయారు. ఆమెను అక్కడి యువకులు రోడ్డు పక్కన చేర్చారు. స్థానికులు అపస్మారక స్థితిలో పడిఉన్న యువతిని, అక్కడ పోగైన యువకులను చూసి కేకలు వేశారు. దాంతో వారు భయపడి పారిపోయారు. ప్రస్తుతం యువతి కోలుకున్నారు. తనపై ఎలాంటి అఘాయిత్యం, అత్యాచారం జరగలేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. అక్కడి సీసీ కెమెరాలు సైతం పరిశీలించి, ఈ విషయం నిర్ధారించాం' అని డీఎస్పీ వెల్లడించారు.

పీఎఫ్‌ కార్యాలయానికి జాతీయ అవార్డు

భీమవరం కలెక్టరేట్‌, భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: అఖిల భారత స్థాయిలో భీమవరం జిల్లా పీఎఫ్‌ కార్యాలయం జాతీయ స్థాయి అవార్డు పొందినట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం సహాయ భవిష్యనిధి అధికారి రాధానాథ్‌ పట్నాయక్‌ తెలిపారు. దిల్లీలో ఈ నెల ఒకటో తేదీన వెంకటేశ్వర్లు కలువాయి (ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌-2), ఎలీషారావు (భీమవరం జిల్లా కార్యాలయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి) కలిసి అవార్డు అందుకున్నట్లు వెల్లడించారు. ● జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి డి.ఎలీషారావును శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, భీమవరం ఎడ్యుకేషనల్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శి ఆరేటి ప్రకాష్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి సీతారామప్రసాద్‌ సత్కరించారు.

స్వయంభువుడీ భీమేశ్వరుడు

చినకాశీగా ఖ్యాతిగాంచిన పెదనింద్రకొలను శివాలయం

కార్తికం.. దర్శనీయం

నిడమర్రు, న్యూస్‌టుడే: పెదనింద్రకొలను స్వయంభూ పార్వతీ సమేత భీమేశ్వరాలయం చినకాశీగా ఖ్యాతి గడించింది. ఇక్కడి భీమేశ్వరుడి దర్శనానికి కార్తిక మాసంతోపాటు, ప్రతి సోమవారం, మహాశివరాత్రి, ఇతరత్రా ఉత్సవాలు, పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారి ఆలయం పక్కన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వినాయక, రాజరాజేశ్వరి, సూర్యనారాయణ దేవాలయాలున్నాయి. కోనేరులో ధ్యాన ముద్రలోని పశుపతి నాథుడి విగ్రహం కనువిందు చేస్తుంది.

కోనేరులో పశుపతినాథుడి విగ్రహం

గర్భ గుడిలోని శివలింగం

400 ఏళ్ల చరిత్ర.. ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు స్వయంభూగా వెలిశారన్నడానికి ఆధారాలున్నాయి. శతాబ్దాల కిందట ఇక్కడ కలువ పూల కొలను ఉండేది. లంబాడీలు తమ ఆవులు మేపుకొనేందుకు ఇక్కడికొచ్చి.. వంట చేసేందుకు మూడురాళ్లు పెట్టారు. అందులో ఓ రాయిలో స్వామివారు కొలువు ఉండటంతో.. వంట చేసేందుకు ప్రయత్నించిన లంబాడీలంతా మూర్ఛపోయారు. ఆ తర్వాత భీమేశ్వరుడు గ్రామ పెద్దకు స్వప్నంలో కనిపించడంతో ఆలయం నిర్మించారు. లంబాడీలు వంటకు స్వామివారి రాయిని వాడారన్నడానికి నిదర్శనంగా స్వామివారి ఎడమ కన్ను నిత్యం చెమర్చుతూ ఉంటుందని చెబుతారు.

మార్గమిలా.. నిడమర్రుకు 3, గణపవరానికి 9, నారాయణపురం జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది, ఆటోలు, బస్సుల్లో చేరుకోవచ్చు.

దర్శన సమయాలు: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు.

రగ్బీ ఎంపిక పోటీలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌జీఎఫ్‌ రగ్బీ, అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు మంగళవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రగ్బీతోపాటు ఇతర పోటీలు రసవత్తరంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి అండర్‌ 14, 17 విభాగాల్లో విద్యార్థులు పోటీపడ్డారు. సుమారు 300 మంది వరకు హాజరయ్యారని, వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి అలివేలు పేర్కొన్నారు. వీరంతా గన్నవరంలో నవంబరు 6న జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

జంగారెడ్డిగూడెం: క్రీడాకారిణులతో గురువులు

బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ విభాగాల్లో.. పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: పెదవేగి గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లా బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 450 మంది క్రీడాకారులు తరలివచ్చారు. వీరిలో ప్రతిభ కనబరిచిన బాల బాలికలను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 20 నుంచి 22 వరకు పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కె.జయరాజు తెలిపారు. ఎంపికలను ప్రధానోపాధ్యాయుడు ఎం.రమేశ్‌బాబు, దుర్గాప్రసాద్‌, పలువురు వ్యాయామోపాధ్యాయులు పర్యవేక్షించారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ.. ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: టి.నర్సాపురం మండలం నరసాపురం ఉన్నత పాఠశాలలో ఈనెల 3న ఏలూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పలత తెలిపారు. విజయ్‌బాబు, లిఖిల్‌, అక్షయ్‌ కుమార్‌, అభిలాష్‌లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 7 నుంచి కర్నూలులో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్‌.శివనాగేంద్ర, ఎన్‌.సుగుణరావు, సాయి కిశోర్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.

గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు జమకాని పరిహారం

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నిర్వాసితుల ఖాతాలకు పరిహారం జమైంది. ఒక్క గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు మాత్రం ఇప్పటికీ జమ కాలేదు. ఇటీవల రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి, ఒకే బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామీణ బ్యాంకు పేరిట మార్పులు చేశారు. గతంలో స్టేట్‌ బ్యాంకు పరిధిలో ఉన్న వీటిని తాజా మార్పులతో యూనియన్‌ బ్యాంకు పరిధిలోకి తెచ్చారు. దీంతో గతంలో ఉన్న ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, బ్యాంకు ఖాతా నంబర్లలో మార్పులు జరిగాయి. గతంలో 11అంకెలతో ఉన్న ఖాతా నంబరు ఇప్పుడు 15 అంకెలకు పెరిగింది. ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ కూడా మారిపోయింది. ఈ కారణంగా జాప్యం జరుగుతోందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ● కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మూడు గ్రామీణ బ్యాంకులున్నాయి. కుక్కునూరుతో పాటు ఆ మండలంలోని ఉప్పేరు, వేలేరుపాడులో ఈ శాఖలు పనిచేస్తున్నాయి. 2017కు పూర్వం వరకూ ఈ రెండు మండలాల్లో ఇదే బ్యాంకు పనిచేసేది. 2017లో కుక్కునూరులో, ఆ తర్వాత వేలేరుపాడులో ఆంధ్రాబ్యాంకు శాఖలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అవి యూనియన్‌ బ్యాంకులుగా కొనసాగుతున్నాయి. ఎప్పటి నుంచో ఉంటున్న గ్రామీణ బ్యాంకుల్లోనూ వేల సంఖ్యలో ఖాతాదారులున్నారు. ప్రస్తుత పరిహారం రూ.కోట్లల్లో ఆ బ్యాంకు ఖాతాలకు చేరాల్సి ఉంది. కానీ ఈ సాంకేతిక ఇబ్బందులు కారణంగా ఇప్పటికీ జమ కాలేదని నిర్వాసితులు వాపోతున్నారు.

ఎక్కడ జాప్యం... జాప్యం ఎక్కడ చోటుచేసుకున్నది ప్రశ్నార్థకం. బ్యాంకు అధికారులు మాత్రం గ్రామీణ బ్యాంకుగా విలీనమయిన వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులకు ఆయా ఖాతా నంబర్లు, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ వివరాలు అందజేశామనీ, ఖాతాలో జమయ్యేందుకు ఎటువంటి ఆటంకం లేదని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ నమోదయి ఉన్న ఖాతా నంబర్లు, కోడ్‌ మార్చాల్సి రావటం వలన ఆ కార్యాలయంలోనే ఆలస్యం జరుగుతుండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. 'పరిహారం జమ కావటంలో బ్యాంకు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. విలీనప్రక్రియ పూర్తయిన వెంటనే జరిగిన మార్పులతో వివరాలు ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులకు సమర్పించాం' అని కుక్కునూరు గ్రామీణ బ్యాంకు మేనేజరు తెలిపారు.

విద్యుదాఘాతంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ట్రాక్టర్‌ చోదకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన దుర్ఘటన బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురానికి చెందిన అయినం దుర్గారావు(64) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం కొమ్ముగూడెంలో సత్యనారాయణ అనే రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా కేబుల్‌ తీగలు అడ్డువచ్చాయి. వాటిని ట్రాక్టర్‌ పైకి ఎక్కి కదుతుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగ నుంచి కేబుల్‌ వైర్లకు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఇన్‌ఛార్జి వీఆర్వో ఆశా ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని కుమారుడు హరిప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్‌ ప్రమాదంలో యువకుడి.. జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: సిద్రివారిగూడెం సమీపాన మంగళవారం జరిగిన ఒక ట్రాక్టర్‌ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన యువకుడు అఖిల్‌(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్‌ ట్రాక్టర్‌ నడుపుతూ వస్తుండగా.. గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టు మోడును ఢీకొంది. అతను ట్రాక్టర్‌ పైనుంచి కింద పడిపోవడంతో ట్రక్కు వెనుక చక్రం తల మీద నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అమ్మమ్మ ముత్తమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై క్రాంతి కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు అఖిల్‌ తల్లి దండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.

రైలు ఢీకొని ఒకరి దుర్మరణం

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. హనుమాన్‌జంక్షన్‌ సమీప ఏపూరు వద్ద రైల్వే వంతెన కింద సుమారు 50-55 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి పట్టాలు దాటుతున్నారు. ఆయన్ను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

ప్రమాదవశాత్తు జారి పడి.. ఏలూరు నేరవార్తలు: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి వృద్ధుడు మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ఉమాశంకర్‌(72) వృద్ధుడు భువనేశ్వర్‌ వెళ్లేందుకు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. మార్గం మధ్యలోని వట్లూరు సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో.. దెందులూరు, న్యూస్‌టుడే: సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బ్రాయిలర్‌ ధరలు (కృష్ణాజిల్లా)
వెన్‌కాబ్‌: బ్రాయిలర్‌ ఫారం లిఫ్టింగ్‌ ధర -109 ... - 197, ... - 224. ... లిఫ్టింగ్‌ ధర - 150, 159, 190 చికెన్‌ విత్‌ స్కిన్‌ - 250 చికెన్‌ స్కిన్‌లెస్‌ - 260.

బండెనక బండి.. అదుపు తప్పెనండి!

సినీ ఫక్కీలో రోడ్డు ప్రమాదాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగర శివారులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల సమీప జాతీయ రహదారిపై మంగళవారం పశువుల దాణా బస్తాలతో వెళ్తోంది. కొన్ని బస్తాలు పడిపోవడంతో దాణా రోడ్డుపై చెల్లాచెదురైంది. లారీ వెనుకొస్తున్న ద్విచక్ర వాహనదారులు దాణా కారణంగా అదుపు తప్పి పడిపోయారు. ఆ వెనకే వస్తున్న కారు డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేకులేశారు. ఆ కారును వెనుకొస్తున్న లారీ ఢీకొంది. ఇలా ఒకదాని వెనుక మరొకటి ప్రమాదానికి గురయ్యాయి. దాంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న మూడో పట్టణ సీఐ కోటేశ్వరరావు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుపై పడిన దాణా తొలగిస్తున్న సిబ్బంది

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్‌ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్‌	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్‌ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్‌ టు బ్యాక్‌ సాంగ్స్‌	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్‌ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌ క్యాష్‌). Ph: 8142292071.

TO LET

భీమవరం ఆదివారం బజారు G.V.R. కాంప్లెక్స్‌లో 2BHK ఫ్లాట్స్‌ (రెసిడెన్షియల్‌/ కమర్షియల్‌) అద్దెకి ఇవ్వబడును. Cont: 98491 33995.

JOBS

Wanted English Speaking teachers for 10th Maths. English Speaking teachers for Lower Classes. Rs:15000/- Per month. AYEM High School, Kombotlapelem ✆ 83416 28723.

రామకృష్ణ గ్రూప్‌ Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/పేషెంట్ల సేవకు ఇంటిపని, వంటపని, బేబీకేర్‌ కొరకు స్త్రీ/పు కావలెను. ఫో+వ+ జీతం: 16-18K ✆ 9704051122, 9010680011.

భీమవరంలో పద్మప్రియ ఫైనాన్స్‌ నందు పనిచేయుటకు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కావలెను. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్‌. ✆ 93924 88877, 99851 61166.

ఏలూరు బ్రాంచ్‌లో పనిచేయుటకు స్త్రీ/పు సేల్స్‌ మేనేజర్స్‌ కావలెను. విద్యార్హత డిగ్రీ, శాలరీ నెలకు 30000/- + ఇన్సెంటివ్స్‌. కాంటాక్ట్‌: 90632 40898.

ఏలూరు శనివారపుపేట శ్రీరామ్‌ నగర్‌ 11వ రోడ్‌ శ్రీ సాయిబాబా గుడిలో చేయుటకు 4 హారతులు, అభిషేకం వచ్చిన అర్చకులు కావలెను. ✆ 94406 79383.

భీమవరంలో ఫైనాన్స్‌ కంపెనీ యందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్‌ Male జీ: 14000 to 16000. Ph: 91339 87779, 96526 74226.

ప్రముఖ సోలార్‌ కంపెనీలో Openings కలవు. ఎకౌంటెంట్‌-1, కంప్యూటర్‌ ఆపరేటర్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (BVRM, TPG, ELR). ✆ 90634 95764.

వంట మనిషి కావలెను
ఉత్తరాఖండ్‌లో నలుగురికి వంటచేయుటకు ఆడవంట మనిషి కావలెను.
జీతం: 21,000/-
వసతి సదుపాయం కలదు.
✆ 92597 43163

TOURS AND TRAVELS

ఇండియన్‌ రైల్వేస్‌- తమిళనాడు & కేరళలో పవిత్ర ఆలయాలైన అరుణాచలం, తిరుచ్చి, తంజావూర్‌, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, గురువాయూర్‌, కొచ్చిన్‌కు ప్రత్యేక పర్యాటక రైలు. నవంబర్‌ 16 న, Rs. 19,950/- నుండి మొదలు. మరిన్ని వివరాలకు 9355021516 లో మరియు tourtimes.in ను సందర్శించండి.

గమనిక
క్లాసిఫైడ్‌ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల్ద్వారా ప్రజల నుండి ఎటి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్‌-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్‌ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్‌ ప్లాస్టిక్‌ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.85 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

భీమవరం

● భీమవరం ● ఉండి

అభివృద్ధిలో దాతల కృషి ప్రశంసనీయం

పనులను ప్రారంభిస్తున్న ఉప సభాపతి రఘురామకృష్ణరాజు

ఎన్నార్పీఅగ్రహారం (ఉండి), న్యూస్‌టుడే: ఎన్నార్పీఅగ్రహారంలోని పార్వతీ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణాన్ని వివిధ అభివృద్ధి పనులతో సుందరంగా తీర్చిదిద్దిన దాతల కృషి ప్రశంసనీయమని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. దాత, లయన్స్ క్లబ్ సభ్యుడు పూసపాటి వెంకట్రాజు రూ.10.50 లక్షలతో నిర్మించిన రేకుల షెడ్డు, సీసీ రహదారి, ద్వారంపూడి నారాయణరెడ్డి, పెన్మెత్స రమేష్‌రాజు, ఏలేశ్వరపు అచ్యుతం రూ.4.50 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారి, రక్షణ గోడలను ఆయన ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ప్రజలంతా ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ దోనేపూడి రామయ్య, కార్యనిర్వాహణాధికారి అంజనేయరాజు, ఏఎంసీ ఛైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, వైస్ ఛైర్మన్ యడవల్లి వెంకటేశ్వరరావు, సర్పంచి సూరవరపు కనకదుర్గ వెంకటాచార్యులు, ఎంపీటీసీ సభ్యురాలు మునుసూరి సువర్ణలక్ష్మి, తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, డీసీ వైస్ ఛైర్మన్ మంతెన సౌయిబ్రహ్మరాజు పాల్గొన్నారు.

● ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు, సీసీ రహదారుల నిర్మాణానికి నిధులిచ్చిన దాతలు పూసపాటి వెంకట్రాజు, ద్వారంపూడి నారాయణరెడ్డిలను ఉండి లయన్స్ క్లబ్ ప్రతినిధులు సత్కరించారు.

ఆలయాభివృద్ధికి కృషి చేయండి

ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న భరత్, కూటమి నాయకులు

కాళ్ల, న్యూస్‌టుడే: ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, జనసేన ఉండి ఇన్‌ఛార్జి నాగరాజు అన్నారు. కాళ్లలోని సోమేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ఛైర్మన్‌గా పన్నాసి వెంకటేశ్వరరావు (అబ్బులు), సభ్యులుగా శ్రీమచంద్రమూర్తి, వెంకటరామయ్య, వెంకటసుబ్బారావు, గిరిబాబు, పద్మశ్రీ, మహాలక్ష్మి, శ్రీదేవి, వెంకటదుర్గాభవాని, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా లక్ష్మీనరసింహశర్మతో అధికారి కూచిపూడి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఈవో వేశేళ్ళ ఆంజనేయరాజు, డీసీ ఛైర్మన్ వెంకటశివరామరాజు, జీపీ నాగేశ్వరరావు, ఎంపీటీసీ సూర్యకుమారి పాల్గొన్నారు.

ధర్మకర్తల మండలి నియామకం.. భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: శ్రీరామపురంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని నియమించినట్లు ఈవో డి.వి.కృష్ణంరాజు తెలిపారు. ఛైర్మన్‌గా వంశ పారంపర్య ధర్మకర్త గుండు త్రివిక్రమమూర్తి, సభ్యులుగా జి.గురుమూర్తి, ఎస్.వెంకటసత్యవతి, టి.వెంకటకృష్ణగుప్త, కె.కుమారి, కె.రామకృష్ణ, ఎం.సీతామహాలక్ష్మి, పి.రవితేజలను నియమించినట్లు పేర్కొన్నారు.

చివరికి ఎంత నష్టముంటుందో

● ప్రాథమికంగా తేలిన లెక్క ● సామాజిక తనిఖీ తర్వాత సమగ్ర నివేదిక

ఉండి, న్యూస్‌టుడే: అధిక వర్షాలు.. మొంథా తుపాను ప్రభావంతో నేలకొరిగి, మునిగిన ఖరీఫ్ వరి పంట నష్టం గుర్తింపు ప్రక్రియ అధికారికంగా పూర్తి చేశారు. ప్రాంతాల వారీగా దెబ్బతిన్న పంట విస్తీర్ణం, బాధిత రైతుల సంఖ్యను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మూడు రోజులుగా ఆ జాబితాలతో సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటిపై వస్తున్న అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఆ వివరాలతో పాటు రైతుల పేర్లు నమోదు చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపుతారు.

రెండు నియోజకవర్గాల్లో ఇలా..

మండలం	సాగు ఎకరాల్లో	దెబ్బతిన్న పంట	రైతుల సంఖ్య
ఉండి	10,811	383	328
ఆకివీడు	4,019	1,167	922
కాళ్ల	3,780	895	763
పాలకోడేరు	11,104	722	548
భీమవరం	5,914	2,117	1,466
వీరవాసరం	11,948	1,198	943
మొత్తం	47,576	6,482	4,970

వాండ్రంలో నేలవాలిన పంట

భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో 47,576 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైంది. పంట ఈనిక, గింజ గట్టి పడటం, అక్కడక్కడా కోత దశలో ఉన్న తరుణంలో కురిసిన అధిక వర్షాలు, ఈదురుగాలులకు 8481 ఎకరాల్లో పంట నష్టపోయిందని ప్రాథమికంగా అంచనాలు వేశారు. తుపాను వెళ్లిన తర్వాత మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపడటంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం నష్టపోయిన లెక్కలు కొంతమేర తగ్గాయి.

● మంగళవారం రాత్రి నుంచి మరోసారి వాతావరణం మారింది. పంట గట్టెక్కి, వరకు దిగుబడులు వస్తాయనుకున్న దశలో ఇలా అసాధారణ పరిస్థితి కనిపిస్తోంది. 'తేలిన పంట నష్టం లెక్కలతో గ్రామాల్లో సామాజిక తనిఖీలు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామని' ఉండి, భీమవరం ఏడీఏలు ప్రతాప్‌జీవన్, శ్రీనివాసరావులు తెలిపారు.

విశాఖలో అఖిల భారత మహాసభలు

వీరవాసరం, న్యూస్‌టుడే: డిసెంబరు 31, జనవరి 1, 2, 3, 4 తేదీల్లో సీఐటీయూ అఖిల భారత మహాసభలు విశాఖలో జరుగనున్నాయని సీఐటీయూ జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు తెలిపారు. మహాసభల కరపత్రాన్ని వీరవాసరంలో మంగళవారం ఆవిష్కరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం:	80085 74471	10 AM to 1 PM	
భీమవరం మండలం:	80085 74533	ఆకివీడు:	800085 74525
పాలకోడేరు:	80085 74467	ఉండి:	800085 74526
వీరవాసరం:	80085 74475	కాళ్ల	94401 04042

ఆకివీడు, న్యూస్‌టుడే: ? కోళ్లపర్రు వంతెనను తాపతూ చిన కాపవరం డ్రెయిన్‌లో భారీగా గుర్రపుడెక్క పేరుకుపోయి ఉంది. ఇది నీటి ప్రవాహానికి అవరోధంగా మారింది. **- రైతులు**

✔ పరిశీలించి తొలగిస్తాం. **- ప్రసాద్, ఏఈ, మురుగు నీటి పారుదల శాఖ**

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే ? పట్టణంలో రైల్వే అండర్‌పాస్‌లు పూడిక, మురుగుతో ఉండటంతో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంది. **- నాగబాబు, ప్రైవేటు ఉద్యోగి**

? మారుతీనగర్, బొక్కావారిపాలెంలోని ఇంటింటా చెత్త సేకరణ సరిగ్గా లేదు. ఒక రోజు వస్తే మళ్లీ ఎప్పుడొస్తారో తెలియదు. **- బి.శ్రీను**

✔ అండర్‌పాస్‌లు వెంటనే శుభ్రం చేయిస్తాం. చెత్త సేకరణపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో మాట్లాడతా. **- ఎ.రాంబాబు, సహాయ కమిషనర్, భీమవరం**

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: ? బేతనిపేట లూథరన్ చర్చి సమీపంలోని పరివర్తకం, విద్యుత్తు స్తంభానికి తీగజాతి మొక్కలు అల్లుకుపోయాయి. వాటి వల్ల చిన్నపాటి వర్షం వస్తే విద్యుత్తుకు అంతరాయం కలుగుతుంది. **- స్థానికులు, 14వ వార్డు**

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి తొలగిస్తాం. **- ఎ.సునీత, విద్యుత్తు ఏఈ**

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే ? అన్నవరం ఎస్సీపేటలో మురుగునీరు పారేందుకు కాలువ లేక పరిస్థితి దారుణంగా ఉంది. **- సుధీర్**

✔ వెంటనే పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- శ్యాం, పంచాయతీ కార్యదర్శి**

కాళ్ల, న్యూస్‌టుడే : ? కాళ్ల కొత్త కాలనీ, సినిమా హాలు ప్రాంతాల్లో రహదారిపైకి మురుగు చేరుతోంది. వాడుక నీరు నిల్వ ఉండి దుర్వాసన రావడంతో దోమలు విపరీతంగా పెరిగి ఇబ్బందులు పడుతున్నాం. **- జి.రంగారావు, కాళ్ల**

✔ తరచూ గ్రామంలో హెచ్చరికలు చేస్తున్నాం. వాడుక నీరు రోడ్లపైకి వదిలే వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. **- సతీష్, కార్యదర్శి**

స్పందనకు వందనం

వ్యర్థాల తొలగింపు

యండగండి (ఉండి), న్యూస్‌టుడే: యండగండి వంతెన వద్ద వేస్తున్న వ్యర్థాల గురించి ఈ నెల 1న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన ఇచ్చిన వార్తకు జల వనరుల శాఖ అధికారులు స్పందించి వాటిని తొలగించడంతో రైతుల రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి.

మురుగునీటి పారుదల.. **పెదపుల్లేరు (ఉండి), న్యూస్‌టుడే:** పెదపుల్లేరు-చినపుల్లేరు మార్గంలో మురుగునీటి పారుదలకు ఎదురవుతున్న అవరోధాల గురించి ఈ నెల 2న 'మేమున్నాం. . మీకు తోడుగా' శీర్షికన ఇచ్చిన వార్తకు పంచాయతీ కార్యదర్శి శివాజీ స్పందించి కూలీలతో వ్యర్థాలను తొలగింపజేశారు.

భగవంతునికి సేవ చేయడం అదృష్టం

ఎమ్మెల్యే రామాంజనేయులుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న పాలకమండలి సభ్యులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భగవంతుని సన్నిధిలో సేవ చేయడమంటే ఎంతో అదృష్టమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం శ్రీరామపురంలోని శ్రీరామలింగేశ్వరస్వామి (సుబ్బారాయుడు గుడి) దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు టి.త్రివిక్రమూర్తి, వి.గురుమూర్తి, ఎస్.వెంకటసత్యవతి, టి.వెంకటకృష్ణగుప్తా, కె.కుమారి, కె.రామకృష్ణ, ఎం.మహాలక్ష్మి, పి.రవితేజ మంగళవారం వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రలేఖనంలో మెరిసిన బాలికలు

'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న పాఠశాల ఛైర్మన్, ఉపాధ్యాయినులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలను భీమవరంలోని శ్రీ కాకతీయ మెరిట్ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై జరిగిన చిత్రలేఖనం పోటీలో పండగ విశేషాలు తెలియజేస్తూ విద్యార్థులు చిత్రాలతో ఆకట్టుకున్నారు. జి.పల్లవి (8వ తరగతి), పి.ఎబినెజర్ (10వ తరగతి), బి.మహేశ్వరి (10వ తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. పాఠశాల ఛైర్మన్, డైరెక్టర్ అక్కినేని కృష్ణ కిశోర్, ఉపాధ్యాయినులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ రోడ్లు ఇంతే.. అడుగు పెడితే అంతే

● వీరవాసరం-పెనుమంట్ర మార్గంలో వీరవాసరం నుంచి పొలమూరు వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున గుంతలు పడ్డాయి. దీని అభివృద్ధికి ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసినా.. గుత్తేదారుడు పనులు చేపట్టలేదు.

● నవుడూరు-కొండేపూడి ఆర్అండ్‌బీ రహదారి మరమ్మతులకు ప్రభుత్వం రూ.40 లక్షలు నిధులు మంజూరు చేసింది. గుత్తేదారు పనులు ప్రారంభించిన వెంటనే నిలిపివేశారు. దీంతో ఆ రహదారి మీదుగా ప్రయాణించే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెరువును తలపిస్తున్న నవుడూరు - కొండేపూడి రహదారి

మరమ్మతులకు నోచుకోక నరకంగా ప్రయాణం

వీరవాసరం, భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే

భీమవరం నియోజకవర్గంలోని రహదారులు దయనీయంగా ఉన్నాయి. ఏది చూసినా గుంతలు, ప్రమాదకర మలుపులతో వాహన చోదకులను భయపెడుతున్నాయి. నియోజకవర్గంలో సుమారు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు రహదారుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపారు. కొన్నింటికి నిధులు మంజూరు కాగా మరికొన్నింటికి రాలేదు. డబ్బులు ఉన్నా మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ప్రయాణికులు, వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

వీరవాసరం - పెనుమంట్ర మార్గంలో తీగల మధ్య సూచిక బోర్డులు

ఇదీ పరిస్థితి నియోజకవర్గంలోని వీరవాసరం- పెనుమంట్ర, తోలేరు, బాలేపల్లి, మత్స్యపురిపాలెం, బలుసు గొయ్యపాలెం, కొణితివాడ, భీమవరం-మొగల్తూరు, లోసరి, కొవ్వాడ, ఎల్‌వీఎన్‌పురం, కొమరాడ, అనాకోడేరు రహదారులు దారుణంగా మారిపోయాయి. కొన్ని అక్కడక్కడా దెబ్బ తింటే మరికొన్నింటిపై అసలు వాహనాల్లో ప్రయాణించాలంటేనే చోదకులు భయపడిపోతున్నారు. పెద్ద పెద్ద గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నామని వాపోతున్నారు.

పనులు చేయిస్తాం

వీరవాసరం-పెనుమంట్ర ఆర్అండ్‌బీ రహదారి మరమ్మతులు వెంటనే ప్రారంభించేలా చూస్తామని వీరవాసరం ఆర్అండ్‌బీ ఏఈ డీఎస్ఎన్ మూర్తి తెలిపారు. నవుడూరు-కొండేపూడి రోడ్డు పనులు పూర్తిచేయిస్తానని పాలకోడేరు ఏఈ రాజశేఖర్ చెప్పారు. మిగిలిన వాటికి నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వీరవాసరం, న్యూస్‌టుడే: వీరవాసరం ఎంఆర్‌కే జడ్పీ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి పోటీలను మంగళవారం నిర్వహించారు. తోలేరు జడ్పీ, వీరవాసరం భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థి బృందాలు ప్రథమస్థానంలో నిలిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యాయని జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుల శ్రీనివాస్ తెలిపారు.

ఉండి, న్యూస్‌టుడే: ఉండి ఉన్నత పాఠశాలలో ఎంఈవో-2 వినాయకుడు, హెచ్ఎం వై.రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన పోటీల్లో మహదేవపట్నం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.

పాలకోడేరు, న్యూస్‌టుడే: పాలకోడేరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరీక్షలో గరగపర్రు ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.చంద్రకళ, వి.మేఘన, పి.రోహిత్‌శ్రీసింహ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.

చిన్నారులకు చెకుముకి పోటీలు

ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులు

కాళ్ల, న్యూస్‌టుడే: కాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల కన్వీనర్ బి.రాజమౌళి కోటేశ్వరస్వామి, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పట్టాభిరామయ్య విజేతలకు ప్రశంసా పత్రాలు అందించారు.

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని చింతలపాటి బాపిరాజు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతపల్లి ప్రసాదరావు పాల్గొన్నారు. కొవ్వాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, విష్ణు పాఠశాల, పీఎస్ఎం బాలికోన్నత పాఠశాల, ఆదిత్య ఆంగ్ల మాధ్యమ పాఠశాలల విద్యార్థులు ప్రథమంలో నిలిచారని కన్వీనర్ రేపాక వెంకన్నబాబు తెలిపారు.

సోమేశ్వరస్వామికి పంచామృతాభిషేకం

నాగాభరణం, పట్టువస్త్ర అలంకరణలో సోమేశ్వరస్వామి

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: కార్తిక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయంలో సోమేశ్వర స్వామికి మంగళవారం పంచామృతాభిషేకం చేశారు. సాయంత్రం స్వామివారిని నాగాభరణం, పట్టువస్త్రంతో నేత్రపర్వంగా అలంకరించి సహస్ర నామ పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు.

వెండి సమర్పణ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మెంటేవారి తోటలోని బాలాత్రిపురసుందరి ఆలయంలో అమ్మవారి వెండి పీఠం తయారీకి పట్టణానికి చెందిన గ్రంధి చిన్నతాతారావు దంపతులు 500 గ్రాములు, ఏడిద సుబ్బారావు దంపతులు, చల్లా శ్రవణ్‌శ్రీనివాస్ దంపతులు, కూరెళ్ల శ్రీనివాస్ దంపతులు 100 గ్రాముల చొప్పున వెండి అందజేశారు.

10న వాయులింగేశ్వరస్వామి కల్యాణం

మంత్రి రామనారాయణరెడ్డిని కలిసిన విశ్వనాథరాజు, వెంకట్రాజు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఈ నెల 10న భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న వాయులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆహ్వానించినట్లు నిర్వాహకుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు మంగళవారం తెలిపారు. విజయవాడలో ఆయన స్వగృహంలో నిర్వాహక కమిటీ సభ్యుడు కె.వెంకట్రాజుతో కలిసి మంత్రికి ఆహ్వానపత్రిక అందించినట్లు పేర్కొన్నారు.

దాసాంజనేయస్వామికి పూజలు

పాలకోడేరు, న్యూస్‌టుడే: వేండ్రలో కొలువైన దాసాంజనేయస్వామికి మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి తమలపాకు, సిందూర పూజలు చేశారు.

సేవా స్ఫూర్తి.. యువ దీప్తి

వీరవాసరం, న్యూస్‌టుడే

విద్యార్థులు చదువుతో పాటు సేవాభావాన్ని అలవర్చుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టింది. వీరవాసరం ఎస్ఎంబీటీపీవీ అండ్ ఎస్ఎన్ డిగ్రీ ఎన్ఎస్ఎస్ కళాశాల విద్యార్థులు మండలంలోని పెర్కిపాలెంలో సేవా శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక అధికారుల సూచనల మేరకు స్వచ్ఛత, పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిబిరాన్ని ఏడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు.

వృద్ధురాలికి సంతకం నేర్పిస్తున్న యువతి

జీఎస్టీ ప్రయోజనాలు

జీఎస్టీ 2.0 తీసుకొచ్చిన తర్వాత నిత్యావసరాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు బాగా తగ్గాయి. వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించాం.

- కృష్ణ, నాగు, బీకాం చివరి సంవత్సరం

క్యాన్సర్‌పై అవగాహన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తోంది. దాని లక్షణాల గుర్తింపు, విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవడంపై మహిళలకు అవగాహన కల్పించాం. **- దుర్గ, బీకాం మూడో సంవత్సరం, లక్ష్మీ బీఎస్సీ రెండో సంవత్సరం**

విద్యపై చైతన్యం

స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వీరిని అక్షరాస్యులను చేసేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమం చేపట్టింది. కానీ నేర్చుకునేందుకు ముందుకు రావట్లేదు. సేవా శిబిరం కొనసాగిన అన్ని రోజుల్లో గ్రామంలోని నిరక్షరాస్యులకు సంతకం చేయడం నేర్పిస్తున్నాం.

- సింధు, బీఎస్సీ రెండో సంవత్సరం, ఓంకారేశ్వరి, బీకాం మూడో సంవత్సరం

పథకాల గురించి..

చాలా మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి తెలియకపోవడంతో నష్టపోతున్నారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ-శ్రమ్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాం. యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాం.

- రవితేజ, విశాల్‌బాబు, బీఎస్సీ రెండో సంవత్సరం

స్వదేశీ వస్తువులే వినియోగిద్దాం

కరపత్రాలు పంపిణీ చేస్తున్న వినోద్ వర్మ తదితరులు

పెదపుల్లేరు (ఉండి), న్యూస్‌టుడే: నూరు శాతం స్వదేశీ వస్తువులనే వినియోగిద్దామని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ పిలుపునిచ్చారు. పెదపుల్లేరు పార్టీ అధ్యక్షుడు పరంశెట్టి ఆంజనేయులు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులకు వాటిని అందజేయాలన్నారు. మండల ఇన్‌ఛార్జి సాయి దుర్గరాజు మాట్లాడుతూ భాజపాను బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు విక్రమ్, నియోజకవర్గ మాజీ కన్వీనర్ నాగబాబు, పార్టీ మండల కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక

ఎంపికైన క్రీడాకారులు

పాలకోడేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్-14, 17 బాలబాలికల జట్ల ఎంపికలు మంగళవారం గొరగనమూడి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జట్టుకు 17 మంది చొప్పున నాలుగు జట్లకు 68 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్ఎస్ మల్లేశ్వరరావు, సునీత తెలిపారు. అండర్-17 విభాగం రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడ, అండర్-14 పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షంలో జరగనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా సంతోష్

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరుగా తనకు నియామక ఉత్తర్వులు వచ్చినట్లు భీమవరం గునుపూడికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు చెరుకుపల్లి సంతోష్ మంగళవారం తెలిపారు. తనకు లభించిన అవకాశంతో బాధ్యతగా తనవంతు సేవలు అందిస్తానన్నారు.

డ్రోన్‌తో నిఘా

కాళ్ల, న్యూస్‌టుడే: ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం ఏలూరుపాడు, సీసలి, కాళ్లకూరు, మాలవానితిప్పలో అనుమానాస్పద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. గంజాయి, గ్యాంబ్లింగ్‌తో పాటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, బహిరంగ స్థలాల్లో మద్యం తాగడం వంటి పనులపై నిఘా ఉంటుందని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

టెట్ నుంచి మినహాయించాలి

ఎంపీకి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ గోపీమూర్తి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి కోరారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణకు వినతిపత్రాన్ని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ పి.ఎస్ విజయరామరాజుతో కలిసి మంగళవారం అందజేశారు. 2010 సంవత్సరానికి ముందు కొలువు పొందిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేలా మానవ వనరుల శాఖ మంత్రి ద్వారా చూడాలని పేర్కొన్నారు.

స్కౌట్ శిక్షణతో దేశభక్తి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ ఉపయోగపడుతుందని సమగ్ర శిక్షా ఏపీసీ పి.శ్యాంసుందర్ అన్నారు. భీమవరంలోని చింతలపాటి బాపిరాజు పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఆయన మంగళవారం పరిశీలించారు. స్కౌట్స్ జిల్లా కార్యదర్శి ఉంగరాల నాగేశ్వరరావు, ఏఎంవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

విధులపై అవగాహన

ఆకివీడు, న్యూస్‌టుడే: అజ్జమూరు గరువు ప్రాథమిక పాఠశాల 4, 5 తరగతుల విద్యార్థులకు ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో విధులు, వైర్‌లెస్ సందేశం తదితర అంశాలపై ఏఎస్సై సత్యనారాయణ అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు ఆర్‌వీఎస్ నారాయణ పాల్గొన్నారు.

పాల్గొన్న విద్యార్థులు

శుభ్రతతో బహుళ ప్రయోజనాలు

సిద్ధాపురం (ఆకివీడు), న్యూస్‌టుడే: ఆకివీడు శ్రీవిద్యా వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సిద్ధాపురం గ్రామంలో 'ఎన్ఎస్ఎస్' శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం గ్రామస్థులకు పరిసరాలు, నివాసిత ప్రాంతాల్లో శుభ్రత, మొక్కల నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. దోమల బెడద, దుర్వాసన లేకుండా ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని, అనారోగ్య సమస్యలు దరి చేరవన్నారు. కళాశాల డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉండి ఎస్సైకు సత్కారం

ఉండి, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మక కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ అవార్డుకు ఎంపికైన ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గాదిరాజు రంగరాజు అన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సైని మంగళవారం సత్కరించారు. లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. భాజపా మండల అధ్యక్షుడు యర్రా విక్రమ్ ఆధ్వర్యంలో ఎస్సైని సత్కరించారు.

నసీరుల్లాను సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

ఇదీ ఆకివీడు రోడ్ల సోయగం

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడుకు నగర పంచాయతీ హోదా వచ్చి ఆయిదేళ్లు అవుతుంది. అప్పటి నుంచి పన్నుల భారం పెరిగింది తప్ప, పారిశుద్ధ్యం మెరుగుదలకు తీసుకున్న చర్యలు కానరావడం లేదు. వర్షం కురిస్తే అనేక నివాసిత ప్రాంతాల్లోని పల్లపు ప్రాంతాలు, రహదారులు వర్షం, మురుగు నీటితో కలిసి కాలువలా, చెరువులా మారుతున్నాయి. వర్షం తగిన అనంతరం సీసీ రోడ్లు బురదతో నిండి మట్టి రోడ్లను తలపిస్తున్నాయి. దీంతో దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. సమతానగర్, సాలిపేట, శాంతినగర్, జానకీనగర్, చంద్రబాబునగర్, సంతమార్కెట్, రెడ్డివీధి తదితర ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిలో అనేక చోట్ల ఈ సమస్య ఉంది. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ సాకేత్‌బాబు దృష్టికి 'న్యూస్‌టుడే' తీసుకెళ్లగా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అంతర్గత రోడ్డుపై కాలువలా వర్షం, మురుగునీరు

ముంపులో రెడ్డివీధిలో మార్గాలు

(c) eenadu

నరసాపురం
• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

అమరేశ్వరుడికి అభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో అమరేశ్వర, కపిల మల్లేశ్వర, పార్వతి సమేత బసవేశ్వర, కామాక్షీ సమేత ఏకాంబరేశ్వర, అమరేశ్వర, పార్వతి విశ్వేశ్వర, రాజగోపాల స్వామి ఆలయాల్లో మంగళవారం రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు, సహస్ర నామార్చనలు నిర్వహించి పంచ హారతులు ఇచ్చారు. వేకువజాము నుంచి భక్తులు పెద్దఎత్తున స్వామిని దర్శించుకుని కార్తిక మాస ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వేడుకగా అగస్త్యేశ్వరస్వామి కల్యాణం

పెనుగొండ, న్యూస్‌టుడే: వడలి అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం రుత్వికులు పూజ్యం విశ్వనాథశర్మ తదితరులు ఆలయ అర్చకుడు పూజ్యం మణి తదితరులు అగస్త్యేశ్వర స్వామికి లక్షపత్రి పూజ, అన్నాభిషేకం అనంతరం కల్యాణం వేడుకగా నిర్వహించారు. ✦ అయ్యప్ప దీక్షా పీఠం గురుస్వాములు ఆధ్వర్యంలో గణపతి హోమం వేడుకగా నిర్వహించారు.

నేడు పాండురంగస్వామికి.. మొగల్తూరు, న్యూస్‌టుడే: కేపీపాలెం సౌత్ బీచ్‌లో రుక్మాబాయి సమేత పాండురంగస్వామి కల్యాణ మహోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నామని ఆలయ నిర్మాణ కర్త అందే రంగారావు తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల నుంచి ఆలయం వద్దకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణం రుస్తుంబాదలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో మంగళవారం అభిషేకాలు, సహస్ర నామార్చనలు చేశారు. మొగల్తూరు రోడ్డులో ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంతో పాటు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో క్షీరాభిషేకాలు, అర్చనలు, తమలపాకుల పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోడూరు, న్యూస్‌టుడే: గుమ్మలూరు శివారు రావిగొప్పులో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, కల్యాణం నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమార్చన చేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నసమారాధన చేశారు.

పెనుగొండ, న్యూస్‌టుడే: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఆలయ అర్చకుడు కందుకూరి ఫణి పూజలు, అభిషేకాలు చేశారు.

తమలపాకులతో అర్చన

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లు కెనాల్ రోడ్డులోని దాసాంజనేయస్వామి ఆలయంలో కార్తికమాసం పురస్కరించుకుని మంగళవారం స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం తమలపాకులు, గంధసిందూరంతో పూజలు జరిపించారు. యడ్లబజారు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అన్న సమారాధన చేశారు.

అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

దాతకు స్వామివారి చిత్రపటాన్ని అందిస్తున్న ఆలయ అర్చకుడు

అయినవిల్లి, న్యూస్‌టుడే: సిద్ధి వినాయకస్వామివారి ఆలయంలో అన్నదాన ట్రస్ట్‌కు మంగళవారం పెనుమంట్ర మండలం నెగ్గిపూడికి చెందిన తాడి వెంకటశ్రీనివాసరెడ్డి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు మంగళవారం అందజేశారు. వారికి ఆలయ అర్చకుడు వినాయకరావు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని బహూకరించారు.

టీబీ వ్యాధిగ్రస్థులకు మందుల పంపిణీ

కిట్లు అందిస్తున్న వైద్యురాలు, సభ్యులు

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు ఎం.నవ్యజీవన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సౌజన్యంతో మంగళవారం క్షయ వ్యాధి నివారణ మందులు అందజేశారు. 20 మంది రోగులకు పోషకాహారంతో పాటు వేయి రూపాయల నగదు అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కె.రామకృష్ణ ఆనంద్ రాజు, కార్యదర్శి గన్నబత్తుల శ్రీనివాసరావు, ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

బడితోట.. ఆరోగ్యానికి బాట

కిచెన్ గార్డెన్‌తో విద్యార్థులకు పౌష్టికాహారం

పాలకొల్లు మార్కెట్, పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే

• పాలకొల్లు పట్టణంలోని జీవీఎస్ ఆర్ఎం ప్రాథమిక పాఠశాలలో అరటి మొక్కలు వేశారు. జీవితల పంట్ల కాయడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్నారు. ఇప్పటికే గోంగూర పెంచి మధ్యాహ్న భోజనంలో వినియోగించామని తెలిపారు. త్వరలోనే వంగ, బీర, బెండకాయ మొక్కలను పెంచుతామని హెచ్ఎం ఆర్. భవానీప్రసాద్ చెప్పారు.

• పాలకొల్లు మండలం కాపవరం పాఠశాల ప్రాంగణంలో వంగ, బెండ మొక్కలు, గోంగూర మొక్కలు పెంచి మధ్యాహ్న భోజనానికి ఉపయోగించారు.

• ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం బడితోట కార్యక్రమం అమలు చేస్తోంది. ఎటువంటి ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించి పిల్లలకు అందించాలనేది లక్ష్యం. పాలకొల్లు నియోజకవర్గంలో కొన్ని పాఠశాలల్లో బడి తోట(కిచెన్ గార్డెన్)లను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని జీవీఎస్ఆర్ఎం ప్రాథమిక, మండలంలోని కాపవరం ప్రాథమిక పాఠశాలలో కూరగాయలు, ఆకుకూరలను పండించి మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. సీజన్‌కు అనుగుణంగా పండించి ఖాళీ సమయాల్లో విద్యార్థులతో నీరు పోయించడం, మొక్కలను నాటించడం, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించడం వంటివి చేయిస్తున్నారు. తద్వారా పిల్లలకు వ్యాయామంతోపాటు వ్యవసాయంపై అవగాహన కల్గిస్తున్నట్లు చెబుతున్నారు.

సేంద్రియ విధానంలో..

బడితోట కార్యక్రమం ద్వారా సేంద్రియ విధానంలో మొక్కలు పెంచుతున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సౌకర్యాలు ఉన్న సుమారు 60 పాఠశాలల్లో మొక్కలను పెంచుతున్నారు. స్థలం లేని పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి చూస్తున్నాం.
- శర్మ, ఎంఈవో, పాలకొల్లు మండలం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	80085 74504	ఆచంట	90631 44737
పాలకొల్లు	80085 74510	పెనుగొండ	80085 74469
పోడూరు	90631 44741	పెనుమంట్ర	91212 29087

పెనుగొండ, న్యూస్‌టుడే: ? చెరుకువాడ చినకరణంగారి వీధిలో పది రోజులుగా పంచాయతీ కుళాయి నుంచి నీరు వృథాగా పోతోంది. **-ఎస్.వెంకటేశ్వరరావు, చెరుకువాడ**
✔ చర్యలు తీసుకుంటాం. **-సూర్యనారాయణమూర్తి, ఎంపీడీవో**

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? పురపాలక సంఘ కార్యాలయం రోడ్డులో విద్యుత్తు దీపాలు వెలగటం లేదు. రాత్రి సమయంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. **- సూర్యకుమారి**
✔ చర్యలు తీసుకుంటాం. **- ఎం.అంజయ్య, కమిషనర్**

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ? స్థానిక ఎల్ఆర్‌పేటలో కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. **- రాజు, స్థానికుడు**
✔ మరమ్మత్తులు చేయిస్తాం. **- రాజ్‌కుమార్, పురపాలక డీఈ**

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? నక్కావారిపాలెంలో వీధి దీపాలు సక్రమంగా వెలగడంలేదు. మరమ్మతులు చేయించాలి. **- ఏసుబాబు**
✔ మరమ్మతులు చేయిస్తా. **- చిన్న, పంచాయతీ కార్యదర్శి**

స్పందనకు వందనం

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: చినమల్లం ప్రధాన రహదారి వెంబడి చెత్త వేస్తుండటంతో దుర్వాసన వస్తుందంటూ స్థానికులు 'ఈనాడు' నిర్వహిస్తున్న మేమున్నాం..మీకు తోడుగా' దృష్టికి తీసుకురాగా ఈనెల ఒకటో తేదీన ప్రచురితమైంది. దీనికి సర్పంచి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి కె.ఎన్.వీ.ఎస్. రఘుపతిరావు స్పందించి శుభ్రం చేయించారు.

వీధి శుభ్రం.. **పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** స్థానిక త్సవటపల్లి వారి వీధిలో మురుగు నిలిచిపోతోందని, వర్షం వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు 'ఈనాడు' నిర్వహిస్తున్న 'మేమున్నాం.. మీకు తోడుగా..' దృష్టికి తీసుకెళ్లగా ఈనెల 1వ తేదీన ప్రచురితమైంది. దీంతో ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య అధికారి లక్ష్మణ్ స్పందించి సిబ్బందితో శుభ్రం చేయించారు.

డ్రెయిన్లు.. **పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** పాలకొల్లు లక్ష్మీనగర్‌లో కొద్ది రోజులుగా డ్రెయిన్లు శుభ్రం చేయడం లేదని స్థానిక 'ఈనాడు' నిర్వహిస్తున్న 'మేమున్నాం.. మీకు తోడుగా..'కు చెప్పగా ఈనెల 2వ తేదీన ప్రచురితమైంది. దీంతో ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య అధికారి లక్ష్మణ్ స్పందించి సిబ్బందితో శుభ్రం చేయించారు.

విద్యార్థి దశ నుంచే కష్టపడాలి

బహుమతులు చూపుతున్న బాలికలు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: విద్యార్థులు విద్యార్థి దశనుంచే కష్టపడాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పాలకొల్లు బీవీఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖన పోటీలు జరిగాయి. వారిలో ఎం.కుందన(8వ తరగతి), ఎం.తరుణి(9వ తరగతి), ఎస్.నిత్యశ్రీ(6వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజయం సాధించారు. విజేతలకు ప్రధానోపాధ్యాయురాలు వై.ప్రభాకరశాస్త్రి, ఉపాధ్యాయులు వి.నీలిమా దేవి, ఎన్.వేదవతి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

చిత్రం గీసి.. బహుమతి గెలిచి

'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

నీటితిప్ప జడ్పీ పాఠశాలలో విజేతలతో ఉపాధ్యాయులు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: మొగల్తూరు మండలం నీటితిప్పలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 'ఈనాడు' ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖన పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డి. నందిత (తొమ్మిదో తరగతి), ఎం.విన్ని ఏంజెల్ (ఎనిమిదో తరగతి), బి.తేజ శ్రీ (తొమ్మిదో తరగతి) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.మురళీధర్, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పి.బాబ్జీ విజేతలకు బహుమతులు అందజేశారు.

అన్ని వర్గాలను ఆదుకుంటోన్న సర్కారు

నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల, కూటమి నాయకులు

యలమంచిలి, న్యూస్‌టుడే: అన్ని వర్గాలను ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ప్రతి ఎన్నికలోను అండగా నిలవాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. యలమంచిలి లంక, కట్టుకాల్వ గ్రామాల్లో తుపాను బాధితులైన మత్స్యకారులకు బియ్యం, నిత్యావసరాలను ఆయన మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవలో ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, కూటమి నాయకులు ఉన్నమట్ల కబర్ది, మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, ఆరిమిల్లి చిన్ని, ప్రేమ్‌కుమార్, వల్లభు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

భారత నారీశక్తి ప్రపంచానికి చాటారు

నరసాపురం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీల్లో విజయకేతనం ఎగురవేసిన భారత జట్టు ఈ దేశ నారీశక్తిని ప్రపంచానికి చాటారని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. విజయోత్సవంలో భాగంగా నాయకర్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు కళాశాలల విద్యార్థులతో భారీ ప్రదర్శన చేశారు. అనంతరం కేకు కోసి ప్రజలకు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి. డీఎస్పీ జి.శ్రీవేదఅరవిందలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాయకర్ విద్యార్థినిలకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శ్రీమన్నారాయణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కూటమి పార్టీల నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కాలనీల్లో రహదారులు, డ్రెయిన్లు నిర్మిస్తాం: పితాని

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యనారాయణ

పోడూరు, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో డ్రెయినేజీలు, రహదారులు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. కవిటం గ్రామ సచివాలయ ఆవరణలో మంగళవారం పల్లెపల్లెకు మన పితాని కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఉత్తరపేట కాలనీలో మురుగు నీరు ఎత్తిపోసుకుంటున్నామని పలువురు మహిళలు ఎమ్మెల్యే పితాని దృష్టికి తీసుకొచ్చారు. గతంలోనే ఆ డ్రెయిన్‌ని పరిశీలించానని, మురుగు పోయే విధంగా డ్రెయినేజీ నిర్మాణానికి వెంటనే అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని కార్యదర్శి కృష్ణవేణికి ఆదేశాలిచ్చారు. కొత్తకాలనీలో రహదారులు లేవని, వీధిదీపాలు వెలగడం లేదని, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు సమస్యలు ఏకరవు పెట్టారు. గ్రామంలోని కొత్త కాలనీల్లో రహదారులు, డ్రెయినేజీల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఏఈ పవన్‌కి పితాని ఆదేశాలిచ్చారు. తహసీల్దార్ ఫాజిల్, ఎంపీడీవో మంగాకుమారి, సర్పంచి చుట్టుగుళ్ల పూర్ణిమ కూటమి నాయకులు పాల్గొన్నారు.

వ్యక్తిపై దాడి.. గాయాలు

పోడూరు, న్యూస్‌టుడే: ప్రేమ వ్యవహారంలో చోటు చేసుకున్న వివాదంలో ఓ కుటుంబంపై 10 మంది దాడి చేసిన ఘటన మంగళవారం వద్దిపర్రులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పరుచూరి సూరిబాబుపై అదే గ్రామానికి చెందిన మసేనురావు, అతని కుటుంబ సభ్యులు 10 మంది కలిసి కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో సూరిబాబు ముక్కుకి గాయాలు కావడంతో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీబిడ్డల అదృశ్యం

నరసాపురం, న్యూస్‌టుడే: బిడ్డతోపాటు తల్లి అదృశ్యమైన సంఘటనపై మంగళవారం కేసు నమోదు చేశామని పట్టణ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. ఆమె కథనం మేరకు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న పట్టణానికి చెందిన యువకుడు వర్క్ ఎట్ హోమ్ విధానంలో ఇంటివద్ద నుంచే విధులు నిర్వహిస్తూ కొంతకాలంగా భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భార్య ఎవరితోనో చరవాణిలో మాట్లాడటం గమనించిన ఆ యువకుడు మందలించాడు. ఈ నెల 3న ఆ యువతి, తన అయిదేళ్ల కుమారుడిని ఇంటినుంచి తీసుకెళ్లి తిరిగి రాలేదు. దీనిపై ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

వెలగని వీధి దీపాలు.. ప్రజలకు అవస్థలు

వార్డులు	31
పట్టణంలో జనాభా	65 వేల మంది
వీధి దీపాలు	సుమారు 6 వేలు

కోర్టువీధిలో ఇలా..

రుస్తుంబాద(నరసాపురం), న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో గత కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వెలుగుల పండగ దీపావళికీ మరమ్మతులకు నోచుకోలేదు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లు, ప్రధాన రహదారులతోపాటు అంతర్గత మార్గాల్లో సక్రమంగా వెలగడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అయిదు నెలలుగా ఇదేపరిస్థితి నెలకొంది.

సెంట్రల్ లైట్లు.. పట్టణంలోని మిషన్ హైస్కూలు, స్టీమర్ రోడ్డు, నెక్లెస్‌రోడ్డు తదితర రహదారులకు సెంట్రల్ లైటింగ్ గతంలో ఏర్పాటు చేశారు. ఈ లైట్లను ఆధునికీకరించలేదు. వీధిలైట్లకు ఉన్న కేబుళ్లు శిథిలమయ్యాయి. లైట్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని పలు వీధి లైట్లు వెలగడంలేదు.

రేవుల్లో.. కార్తిక మాసం సందర్భంగా పలు గ్రామాలనుంచి మహిళలు పట్టణంలోని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలేందుకు, ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో తరలివస్తున్నారు. రేవుల్లో వీధిదీపాలు వెలగక పోవడంతో భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల దొంగలు చెలరేగిపోతున్నారు. చీకట్లో ఒంటరిగా వచ్చే మహిళలపై దుండగులు దాడికి పాల్పడి వారి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్లే ప్రమాదం ఉంది. పురపాలక సంఘ అధికారులు స్పందించి వీధిలైట్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. 'న్యూస్‌టుడే' ఈ సమస్యను పురపాలక డీఈ ఆర్.గంగా వరప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా మరో పదిరోజుల్లో వెంటనే సామగ్రి కొనుగోలు చేసి వీధిదీపాలకు మరమ్మతులు చేయిస్తానన్నారు.

తూడు.. అన్నదాత గోడు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం నుంచి మొగల్తూరు ప్రధాన పంట కాలువలో గుర్రపుడెక్క, తూడు అలముకోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 12 కి.మీ. పొడవు ఉండే ఈ కాలువ నీటితో రెండు మండలాల పరిధిలో సుమారు 22 గ్రామాలకు చెందిన 8 వేల ఎకరాల వరి పంట సాగవుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రధాన పంట కాలువ తూడుతో దర్శనమిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖరీఫ్ చివరి దశలో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన కర్షకుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై జల వనరులశాఖ డీఈ సీహెచ్ వెంకట నారాయణ మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో కాలువలో తూడును తొలగించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

తుపాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

నరసాపురం: సరకులు అందజేస్తున్న నాయకర్, కొత్తపల్లి, రామరాజు తదితరులు

నరసాపురం గ్రామీణ, నరసాపురం, న్యూస్‌టుడే: మొంథా తుపాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మండలంలోని లక్ష్మణేశ్వరం, పాత నవరసపురం, గొంది గ్రామాల్లో ఆయన మంగళవారం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజుతో కలిసి బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, జిల్లా మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మైల వసంతరావు పాల్గొన్నారు. ✦ సీతారాంపురం సౌత్‌లో పంట కాలువ గట్టు సమీపంలో నివాసం ఉంటున్న పేదల పూరిళ్లపై చెట్లు, కొమ్మలు పడి నేలమట్టమయ్యాయి. బాధితులను ఎమ్మెల్యే నాయకర్, కూటమి నాయకులు పరామర్శించి ప్రభుత్వపరంగా అదుకుంటామని భరోసా ఇచ్చారు. 36 కుటుంబాలకు టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకన సుబ్రమణ్యం, గ్రామ సర్పంచి దొండపాటి వెంకటేశ్వరరావు, భాజపా నాయకులు బియ్యం పంపిణీ చేశారు. ✦ నరసాపురం పట్టణంలోని పీచుపాలెం, పాతబజారు తదితర ప్రాంతాల్లో తుపాను బాధిత కుటుంబాలకు మంగళవారం ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కొత్తపల్లి సుబ్బారాయుడు, రామరాజు పంపిణీ చేశారు.

జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపిక

నరసాపురం: విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఉపాధ్యాయులు

నరసాపురం పట్టణం, పెనుమంట్ర, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు సంఘ సభ్యులు జీఎస్ఎస్ఆర్ స్వామి, బి.విజయబాబు తెలిపారు. నరసాపురం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన పోటీల్లో నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. మండలంలో తూర్పుతాళ్లు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పట్టణంలో నిప్పులేటి హైమవతి బాబ్జీ పురపాలక ఉన్నత పాఠశాల, ప్రైవేట్ పాఠశాలల నుంచి భాష్యం విజేతలుగా నిలిచారన్నారు. విజేతలైన జట్లు ఈ నెల 23న నిర్వహించే జిల్లా స్థాయి పోటీలల్లో పాల్గొంటారని తెలిపారు. ● పెనుమంట్ర మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మణరావు పర్యవేక్షించారు.

అన్నదాతలకు అండగా ప్రభుత్వం

ఆచంట, న్యూస్‌టుడే: పాడి పంటలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని జడ్పీటీసీ సభ్యుడు సురేశ్‌బాబు అన్నారు. తుపాను ప్రభావిత గ్రామం వల్లూరులో మంగళవారం 55 మంది రైతులకు కూటమి నాయకులతో కలిసి రాయితీతో కూడిన పశువుల దాణా పంపిణీ చేశారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బాబూరావుకు నివాళి

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: కార్మిక పోరాట యోధుడు చింతకాయల బాబూరావు అని సీఐటీయూ జిల్లా నాయకుడు కప్పల రత్నరాజు అన్నారు. మంగళవారం సిద్ధాంతం పీహెచ్‌సీ వద్ద ఆశా కార్యకర్తలు బాబూరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

సీఐటీయూ మహాసభల విజయవంతానికి పిలుపు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు నిర్వహించే సీఐటీయూ అఖిలభారత మహాసభలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కన్వీనర్ జవ్వాది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నిర్వహించిన సీఐటీయూ అనుబంధ పాలకొల్లు ఆశా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అవి ఇవి అన్నీ

చెక్కు అందజేత.. **పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** మండలంలోని చింతపర్రుకు చెందిన నాగమణి అనే వృద్ధురాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట్రామరాజు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ చెక్కును కన్వీనర్ పి.బుద్ధరాజు మంగళవారం ఆమెకు అందించారు.

గృహ నిర్మాణ యాప్‌తో లబ్ధిదారుల ఎంపిక.. **నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే:** గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేనివారిని పీఎంఏవై ఆవాస్ యాప్ ద్వారా ఎంపిక చేస్తామని గృహ నిర్మాణ సంస్థ ఈఈ రామాయణం త్రిమూర్తులు తెలిపారు.

ఐవీఎఫ్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుబ్బారావు.. **పోడూరు, న్యూస్‌టుడే:** పోడూరు గ్రామానికి చెందిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొల్లేపర సుబ్బారావును నియమించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి తన వంతు కృషిచేస్తానని ఆయన తెలిపారు.

సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం.. **పెనుమంట్ర, న్యూస్‌టుడే:** మండల పరిషత్తు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 లక్షల వ్యయంతో నెలమూరు గ్రామంలోని 9, 10 వార్డుల్లో మంగళవారం సీసీ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. సర్పంచి మంగతాయారు వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: జనసేన.. **పెనుమంట్ర, న్యూస్‌టుడే:** తుపానుపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో అనేక రక్షణ పరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోగా వైకాపా మాత్రం ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యలు చేయడం దారుణమని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వెంకట కార్తీక్ డిమాండ్ చేశారు. తక్షణం ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. **మొగల్తూరు, న్యూస్‌టుడే:** మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నరసాపురం నుంచి మొగల్తూరు విద్యుత్తు ఉపకేంద్రానికి సరఫరా చేసే 33 కేవీ లైనుకు మరమ్మతులకు గురై సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకూ సరఫరా పునరుద్ధరించలేదు. అంధకారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జాతీయస్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపిక.. **నరసాపురం, న్యూస్‌టుడే:** పట్టణంలోని 24వ వార్డుకు చెందిన గోడి స్పార్క్ ఏంజిలిన్ జాతీయస్థాయి టెన్నిస్ క్రీడాపోటీలకు ఎంపికైంది. ఈ నెల 3న శ్రీకాళహస్తిలో రాష్ట్రస్థాయిలో జరిగిన లాన్ టెన్నిస్ క్రీడా పోటీలు-2025లో 14 ఏళ్ల లోపు బాలికల విభాగంలో పాల్గొన్న స్పార్క్ ఏంజిలిన్ మూడో స్థానంలో నిలిచింది. డిసెంబరులో హరియాణా రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో ఆమె పాల్గొంటుందని తల్లిదండ్రులు వీలిన్‌కుమార్, మేరీ లత తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న ఎంఈవో, సభ్యులు

విద్యార్థుల జీవితంలో సైన్స్ కీలకం.. **పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** సైన్స్ విద్యార్థుల జీవితంలో, చదువుల్లో ఎంతో కీలకమని ఎంఈవో ఆర్.గంగాధరశర్మ అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణ, మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానంలో ఏవీఎస్ఎన్ఎమ్ ఉన్నత పాఠశాల, ద్వితీయ స్థానంలో బీఆర్ఎంవీఎం ఉన్నత పాఠశాల, తృతీయ స్థానంలో బీవీఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలలు ఎంపికైనట్లు జిల్లా గౌరవాధ్యక్షుడు డా. కె.ఎస్.పి.ఎన్.వర్మ తెలియజేశారు. ఈ పోటీల్లో మూడు విభాగాల్లోను ప్రథమ స్థానం సాధించిన పాఠశాలలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపికచేసినట్లు వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం ఎస్.ఝాన్సీ లక్ష్మీబాయి, తదితరులు పాల్గొన్నారు.

విశ్వసనీయులతో ఇబ్బందులు చెప్పాలి.. **పాలకొల్లు, న్యూస్‌టుడే:** బయట వ్యక్తులు చెడుగా ప్రవర్తించినపుడు వారిని ధైర్యంగా ఎదుర్కొని ఆ ఇబ్బందులను విశ్వసనీయంగా ఉండే పెద్దలతో చెప్పాలని ఉమన్ ప్రొటెక్షన్ సెల్ రిసోర్స్ పర్సన్ బి.జాహ్నవి సూచించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి, అకడమిక్ కోఆర్డినేటర్ యామిని, అధ్యాపకుడు ఉషారాణి, పాల్గొన్నారు.

స్వచ్ఛాంధ్ర శిక్షణ తరగతులు.. **పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** స్వచ్ఛాంధ్రపై పాలకొల్లు ఏఎస్ఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయకర్త రోహిత్ విద్యానంద్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యార్థులతో ఇంటింటా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.. **నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే:** ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని తీర్మానించారు. పట్టణంలోని 12వ సచివాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ యూనియన్ తాలూకా సమావేశం నిర్వహించారు. నాయకులు పలు అంశాలపై మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు వై.మోహన్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు ఉమర్‌అలీషా, ఉపాధ్యక్షుడు మిరియాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

పడిపోయినది
యడ్ల కవిత, D/o. తాతాజి అను నేను రామన్నపాలెం గ్రామంలోని మా ఇంటి నుండి మొగల్తూరు జిరాక్స్ సెంటర్‌కు వెళ్ళుచుండగా నా పదవ తరగతి పాస్ అయిన ఒరిజినల్ మార్క్స్‌లిస్ట్ (SSC) మార్చి 2013, Regd. No. 1338117414, సర్టిఫికెట్ నెం. MM0872354 పోయినది. దొరికినవారు సంప్రదించగలరు.
యడ్ల కవిత, D/o. తాతాజి, D.No. 8-79
రామన్నపాలెం, బందారుపేట, మొగల్తూరు మండలం

మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను-కీర్తనలు 16:6
కృతజ్ఞతారాధన
మా ఆత్మీయ నాయకులు, మా తండ్రి గారు
కీ॥శే॥ సువార్తికులు గమిడి. జాన్ గారు
ప్రభువు పిలుపునందుకుని
ది. 29-10-2025న ఉన్నత మహిమలోనికి ప్రవేశించారు. దేవుడు ఆయనకు ఇచ్చిన 75 సం॥రాల సంపూర్ణ ఆయుష్షును బట్టి ప్రభువును స్తుతిస్తూ..
కృతజ్ఞతారాధన
ఫెయిత్ గాస్పెల్ చర్చ్, సిద్ధాంతం
నందు ది. 06-11-2025
గురువారం ఉదయం 8.00 గం॥లకు జరుగును.

కీ॥శే॥ సువార్తికులు గమిడి. జాన్ గారు
జననం: 01-01-1951 మరణం: 29-10-2025
CELEBRATION OF LIFE
భార్య: గమిడి. విజయకుమారి మరియు కుటుంబసభ్యులు
సిద్ధాంతం, దొంగరావిపాలెం, పెనుగొండ సంఘ సభ్యులు. సెల్: 97058 35656

(c) eenadu

తాడేపల్లిగూడెం

•తాడేపల్లిగూడెం •తణుకు

బాల్య వివాహాలు నేరం

మాట్లాడుతున్న శ్రీలక్ష్మి

తణుకు, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ తణుకు సీడీపీవో ఎం.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో తణుకు ఏపీఎం రామకృష్ణ అధ్యక్షతన సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, శిక్షలు, పోక్సో చట్టం తదితరాలపై అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్లు వి.కృష్ణకుమారి, అరుణకుమారి, మాణిక్యాంబ, మహాలక్ష్మి పాల్గొన్నారు.

మన డబ్బులు - మన లెక్కలు యాప్‌పై శిక్షణ

ఫోన్లలో యాప్ చూపిస్తున్న సీసీలు, వీఓఏలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా మంగళవారం అత్తిలి మండల సమాఖ్య కార్యాలయంలో మన డబ్బులు - మన లెక్కలు యాప్‌పై సీసీ, వీఓఏలకు శిక్షణ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్లలో మన డబ్బులు - మన లెక్కలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసి మండలంలోని 1507 సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీఎం అహ్మద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	: 99488 53114
తణుకు	: 85558 50851
తణుకు గ్రామీణం	: 63005 79402
అత్తిలి	: 91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? తాడేపల్లిగూడెం సీతారాంపేట నుంచి యాగర్లపల్లి వెళ్లే రోడ్డులో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. - **శ్రీకర్, స్థానికుడు**

✓ చెత్త తొలగింపజేస్తాం - **సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

? తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీ నుంచి గాంధీ బొమ్మకు వెళ్లే దారిలో పురపాలిక కుళాయి మరమ్మతులకు తవ్విన గుంత పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారింది. - **శ్రీనివాస్**

✓ పురపాలక కుళాయి గుంత పూర్తిగా పూడ్చేలా చర్యలు చేపడతాం - **వెంకటేశ్వరరావు, ట్యాప్ ఇన్‌స్పెక్టర్**

225 వీధి దీపాల ఏర్పాటు

స్పందనకు వందనం

తణుకు, న్యూస్‌టుడే: 'వెలగని దీపం.. ఎవరిదీ పాపం' శీర్షికన సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏఈ సతీష్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో 225 దీపాలు కొత్తవి ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల కూడా త్వరితగతిన ఏర్పాటు చేస్తామని ఏఈ సతీశ్ తెలిపారు.

ఆర్టీసీ బస్సు.. రక్షణ తుస్సు

ఎక్కడికక్కడే మొరాయిస్తున్న వైనం

● ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖమయం.. శుభప్రదం.. ఇది నినాదానికే పరిమితమవుతోంది. ఇప్పుడు బస్సు ఎక్కితే గమ్యం చేరతామా లేదో తెలియని దుస్థితి. తణుకు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు సాంకేతిక సమస్యలతో తరచూ ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒక్కోసారి వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయాణికులే కిందకు దిగి నెట్టాల్సి వస్తోంది. దీంతో బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. అవి మొరాయిస్తున్న ప్రతిసారి ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.

న్యూస్‌టుడే, తణుకు

● ఇటీవల తణుకు నుంచి నరసాపురం వెళ్తుండగా అద్దాలు ఊడిపోయి, రేకులు పైకి లేచి శబ్దాలు రావడంతో ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి బస్సును నిలిపివేశారు.

ఇటీవల మున్సిపల్ కార్యాలయం వద్ద బస్సు మొరాయించడంతో ప్రయాణికులే తోయాల్సి వచ్చింది

● నెలన్నర క్రితం మండపాక నుంచి కంచుమర్రు వెళ్లే మార్గంలో, అత్తిలి పాలూరు డ్యాం వద్ద, పట్టణంలోని భాష్యం పాఠశాల వద్ద, మూడు నెలల కిందట పాపారావు పెట్రోల్ బంకు వద్ద ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఘటనలు ఉన్నాయి.

రోజుకు రూ.10 లక్షల ఆదాయం..: తణుకు డిపో మొత్తం 70 బస్సులు ఉండగా 50 ఆర్టీసీకి చెందినవే. మిగిలిన 20 అద్దెవి. వాటి ద్వారా రోజూ దాదాపు 25 వేల మంది ప్రయాణిస్తుండగా రోజుకు రూ.10 లక్షల ఆదాయం వస్తోంది. ఈ డిపో నిర్వహణ సక్రమంగా లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

← శుక్రవారం తణుకు నుంచి భీమవరం బయలుదేరిన బస్సు జిల్లా ఉపసభాపతి వద్ద రాష్ట్ర రహదారిపై నిలిచిపోయింది. దాదాపు 40 నిమిషాలకుపైగా వాహన రాకపోకలు స్తంభించాయి. మరమ్మతుల అనంతరం మూడు కి.మీ. వెళ్లి ఆక్స్‌ఫర్డ్ పాఠశాల వద్ద మళ్లీ ఆగిపోవడంతో ప్రయాణికులు వేరే వాహనాలను ఆశ్రయించారు.

ఏటా రూ.3.50 కోట్లు వృథా.. ఈ డిపోలో బస్సుల నిర్వహణకు ఏటా రూ.3.50 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ సిబ్బంది అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లేక వృథా అవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. బస్సు డిపో నుంచి బయటకు వచ్చే సమయంలో సామర్థ్యాన్ని పరీక్షించి పంపిస్తారు. ఈ ప్రక్రియ సక్రమంగా నిర్వహించక ఎక్కడబడితే అక్కడే ఆగిపోతున్నాయి. డిపోలో పదేళ్లు దాటిన బస్సులు 20కి పైగా ఉన్నాయి. లక్ష్యానికి మించి దూరం తిరిగేయడంతో అవసాన దశకు చేరుకున్నాయి.

మెరిసిన చిత్రం..

'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

బహుమతులు అందుకున్న విజేతలు

తణుకు, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని రూట్స్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మీకు ఇష్టమైన పండగ అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో 7 నుంచి 10 తరగతుల వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని చిత్రాలు గీశారు. పి.తపస్వి, ఎం.ప్రజ్ఞాన్, పి.ఎస్.ఆర్.సాయిశ్యామ్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ ఎల్.కె.త్రిపాఠి, కరస్పాండెంట్ వి.శ్రీలత బహుమతులు అందజేశారు.

ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు

వాసవీ మాతకు పూలమాల వేస్తున్న నాయకులు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఎన్డీయే ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి మంగళవారం అన్నారు. వాసవీ మాత జన్మస్థలమైన పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మార్పు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు ఆర్యవైశ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముందుగా వాసవీ మాత చిత్ర పటానికి పూల మాలలు వేసి ఏలూరు రోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి సత్రంలో నిర్వహించిన కృతజ్ఞత సభను ప్రారంభించారు. తెదేపా పట్టణ కోశాధికారి మండా జయప్రకాష్, పెనుగొండ శ్రీనివాస్, ఒబిలిశెట్టి నటరాజ్, బోగవల్లి రమేష్ తదితరలు పాల్గొన్నారు.

స్నేహాలు, బంధుత్వాలకు పునాది వన సమారాధనలు

మాట్లాడుతున్న కృష్ణ తులసి

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: స్నేహాలు, బంధుత్వాలకు కార్తిక వన సమారాధనలు పునాది వంటివని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి అన్నారు. కొమరవరం వాసవీనగర్‌లో కొల్లూరి లక్ష్మీనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య, పట్టణంలో చరణ్ టైలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తిక వనసమారాధనల్లో పాల్గని ఆమె మాట్లాడారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకచోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడపడం ద్వారా బంధాలు మరింత బలపడతాయన్నారు.

చెకుముకి పరీక్షల్లో సత్తా

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే: పెంటపాడు మండలంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి పోటీ పరీక్షలు మంగళవారం అన్ని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన నిర్వహించినట్లు ఎంఈవో-2 టీవీ రామకృష్ణ తెలిపారు. దర్శిపర్రు, ప్రభుత్వ పోస్ట్ బేసిక్, అలంపురం పాఠశాలల విద్యార్థులు వరుసగా మూడు స్థానాల్లో నిలిచారని జనవిజ్ఞాన వేదిక కన్వీనర్ పైడారావు తెలిపారు.

జల్‌జీవన్ పనులు సత్వరం పూర్తిచేయండి

పనులు పరిశీలిస్తున్న కూటమి నాయకులు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : అత్తిలి మండలంలో రూ.4.51 కోట్ల జల్‌జీవన్ మిషన్ నిధులతో 15 కిలో మీటర్ల పైపులైన్ల పనులు 2022లో పూర్తిచేశారు. కానీ ఇంతవరకూ ట్యాప్‌లు బిగించ లేదు. పైపులైన్ల పనులు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంపై కూటమి నాయకులు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈపై విరుచుకుపడ్డారు. పైపులైను పనులు ఆగిపోవడంపై మంగళవారం అత్తిలి పంచాయతీ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రమేష్‌తో సమీక్షించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు. గ్రామంలో రెండో దశలో రూ.1.99 కోట్లు మంజూరయ్యాయి. 60 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణం, అనుసంధానంగా 6 కిలో మీటర్ల పైపులైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, డీసీ ఛైర్మన్ నల్లూరి సురేశ్, నాయకులు పోలిశెట్టి చందు, ఆనాల ఆదినారాయణ, ఆల్తి అజయ్, ఏఈ రమేష్, అత్తిలి పంచాయతీ అభివృద్ధి అధికారి జి.భాస్కర్ పాల్గొన్నారు.

బాలికల చదువుతోనే అభివృద్ధి

తణుకు, న్యూస్‌టుడే: ప్రతి బాలిక చదువుకోవడం ద్వారా ఆ కుటుంబంతోపాటు సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యురాలు వి.ఆశాజ్యోతి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణ శివారున మురికివాడలోని తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. మురికివాడలో ఉంటూ తమ పిల్లలను చదువుకు దూరంగా ఉంచడం వల్ల అభివృద్ధి చెందలేకపోతున్నారన్నారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారి ఆర్.ఎన్.భూషణం, బి.రాజేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శకుంతలా దేవికి నివాళి

తణుకు, న్యూస్‌టుడే: 13 అంకెల సంఖ్యను అదే సంఖ్యతో గుణించి 28 లబ్ధిని సెకన్లలో చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు శకుంతలాదేవి అని ప్రధానోపాధ్యాయుడు కోట సూర్యవెంకట విశ్వేశ్వర ప్రసాద్ కొనియాడారు. మంగళవారం తేతలి జడ్పీ ఉన్నత పాఠశాలలో విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

రహదారి వెంబడి నీటి నిల్వల తొలగింపు

కె.పెంటపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో పెంటపాడు మండలంలో కె.పెంటపాడు నుంచి పడమర విప్పర్రు వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి వెంబడి, గుంతల్లో నీరు చేరింది. గుంతల్లోని నీరు పోయేలా జిల్లా తెలుగు రైతు సంఘ అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ ఆధ్వర్యంలో మౌంజిపాడుకి చెందిన తెదేపా నాయకులు మంగళవారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా గ్రామస్థులు స్వయం కృషి చేయాలని సూచించారు. నాయకులు నెక్కలపూడి వీర్రాజు, నెక్కలపూడి శ్రీరామమూర్తి, మల్లిపూడి వెంకటేశు, ఒలిమి యేసు, గండికోట వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

అమ్మను బాగా చూసుకుంటాం

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : తల్లిదండ్రుల ఆస్తులను పంచుకొని వృద్ధాప్యంలోకి వచ్చాక వారిని వదిలేసిన కుమారులపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తల్లి ఫిర్యాదు చేసిన ఘటన అత్తిలి మండలం మంచిలిలో చోటుచేసుకుంది. తహసీల్దార్ దశిక వంశీ తెలిపిన వివరాల ప్రకారం.. తమ కుమారులు ఆస్తిపాస్తులు పంచుకొని తనను చూడడంలేదని, ఇంటి నుంచి గెంటేస్తున్నారని అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన చల్లా సావిత్రి అనే వృద్ధురాలు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్ వంశీ మంగళవారం ఆమె కుమారులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని చూడకపోతే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కుమారులు తల్లిని బాగా చూసుకుంటామని తహసీల్దార్ సమక్షంలో అంగీకరించి క్షమాపణలు కోరారు.

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ఇరగవరం, న్యూస్‌టుడే: వరి చేలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి వై.రాఘవేంద్రరావు అన్నారు. అర్జునుడుపాలెంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. 30 రోజుల్లో వరి కోతకు వచ్చే చేలలో మానుపండు తెగులు సోకే ఆస్కారం ఉందన్నారు. దీని నివారణకు బావిస్టిన్ మందును ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు.

నాయీ బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి

తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే : నాయీ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని బీసీ సేవా సంఘం అధ్యక్షుడు కాశీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామంలో వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొడవత్తి శివప్రసాద్ అధ్యక్షతవహించారు. పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న భాజపా నాయకులు

భాజపా పట్టణ కమిటీ సమావేశం

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: భాజపా తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ సమావేశాన్ని మంగళవారం అధ్యక్షుడు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ గృహ సంపర్క్ పూర్తిగా నిర్వహించాలన్నారు. పోలింగ్ బూత్ కమిటీలు, సంఘ్ నిర్మాణం జరగాలన్నారు. పెంటపాడు కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షుడు కొత్తపల్లి శేషు అధ్యక్షతన నిర్వహించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

వీరంపాలెంలో నేడు స్పటిక లింగ దర్శనం

ఆధ్యాత్మిక పీఠంలో కైలాస పర్వతం

వీరంపాలెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని బాలాత్రిపుర సుందరిపీఠంలో బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి స్పటిక లింగ దర్శనం ఉంటుందని, ముందుగా 12 నదీజలాలతో అభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకుడు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అందుకు తాడేపల్లిగూడెం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఠం ప్రతినిధి ఈమని శశి కుమార్ శర్మ, సందీప్ శర్మ పరిశీలకులుగా ఉంటారని వివరించారు.

ఘనంగా సామూహిక సత్య వ్రతాలు

పూజలో దంపతులు

రామచంద్రరావు పేట(తాడేపల్లిగూడెం వన్‌టౌన్) న్యూస్‌టుడే: పట్టణంలోని రామచంద్రరావు పేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రతువులో పలువురు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు తదితరులు పాల్గొన్నారు.

శివపార్వతుల కల్యాణం

పెంటపాడు (తాడేపల్లిగూడెం వన్‌టౌన్): పెంటపాడు వెలంపేటలోని గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని గోమాతకు పూజలు చేశారు.

వైభవంగా వీరభద్రస్వామి సంబరం

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: కార్తిక మాసోత్సవాల్లో భాగంగా వేల్పూర్ సాలిపేటలో పార్వతీ సిద్ధేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం వీరభద్రస్వామి సంబరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులు వీరభద్రస్వామి ప్రతిమలను శిరస్సున పెట్టుకొని వేల్పూరు వీధుల్లో ఊరేగించారు. అనంతరం రాత్రి బ్యాండ్ మేళం, డోలు సన్నాయి, ఆర్కెస్ట్రా, కోలాటం, శూల ప్రభల సంబరం, బాణసంచా కాల్పులతో గ్రామోత్సవం నిర్వహించారు. తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మెన్ విశ్వనాథం నాగశ్రీనివాసు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.

అంకిత భావంతో పని చేస్తే సత్ఫలితాలు

తణుకు, న్యూస్‌టుడే: ఫ్రైడే డ్రైడే, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని తణుకు సబ్ యూనిట్ అధికారి జి.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక బ్యాంక్ కాలనీలోని అర్బన్ హెల్త్‌సెంటర్‌లో వైద్యులు కె.పృథ్వీరాజ్, ఎన్.డేనియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తరచూ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి ఫీవర్ సర్వేలు చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సమన్వయం చేసుకుంటూ దోమ పుట్టుకకు చెక్‌పెట్టాలని సూచించారు. ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్‌వైజర్ కె.సత్యనారాయణ, వార్డ్‌హెల్త్ సెక్రెటరీలు, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే:

కంచె నిర్మాణానికి చర్యలు

అత్తిలి గంటావారి పుంతలో కొండలరాయుడు ఆలయ సమీపంలోని డంపింగ్ యార్డుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు రాకపోకలు సాగించే మార్గంపైకి చెత్త రావడంతో యాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యపై రైతులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి డంపింగ్ యార్డు చుట్టూ కంచె నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అత్తిలి పంచాయతీ అభివృద్ధి అధికారి జి.భాస్కర్ తెలిపారు.

సర్కారు మారింది.. అధికారుల తీరే మారలేదు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అధికారుల తీరు మారడం లేదు. పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామ సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి చిత్రంతో కూడిన నవరత్నాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. పరిమెళ్ల నుంచి పెంటపాడు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే సచివాలయం ఉండగా.. వాటిని తొలగించేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. **- న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం టూటౌన్**

సంపద కేంద్రం.. నిరుపయోగం..

పెంటపాడు మండలం పరిమెళ్ల గ్రామ సచివాలయం వెనుక నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రం నిరుపయోగంగా మారింది. గ్రామాల్లో సేకరించిన వ్యర్థాలతో పంచాయతీలకు ఆదాయం సృష్టించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం టూటౌన్**

దాతల సహకారం అభినందనీయం

తణుకు, న్యూస్‌టుడే: మానవత ద్వారా దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని మానవత సంస్థ జిల్లా శాంతి ర్యాలీ ఛైర్మన్ గమిని రాంబాబు పేర్కొన్నారు. తణుకు పట్టణానికి చెందిన నాదెళ్ల ఫణిభాస్కర్ తండ్రి నాదెళ్ల రామకృష్ణ జ్ఞాపకార్థం మంగళవారం సాయంత్రం మానవత సంస్థ ఆధ్వర్యంలో 55 మంది పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. కోడూరి రాధాపుష్పవతి, బోయపాటి రామలక్ష్మి, చిట్టూరి సుజాత తదితరులు పాల్గొన్నారు.

సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకోవాలి

బహుమతులు అందుకున్న విజేతలు

తణుకు, న్యూస్‌టుడే: విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకొని పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుకోవాలని ప్రధానోపాధ్యాయిని కె.పద్మావతి పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో తణుకు మండల కన్వీనర్ చీలి రాజు అధ్యక్షతన చెకుముకి ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహించారు. ముందుగా టెస్టు ప్రశ్నపత్రాన్ని పద్మావతి ఆవిష్కరించారు. తణుకు పట్టణ, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

విద్యార్థులతో భోగేశ్వరరావు, ఉపాధ్యాయులు

ఎన్‌సీసీ శిక్షణలో విద్యార్థుల ప్రతిభ

అలంపురం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పెంటపాడు మండలం అలంపురంలోని టీబీఆర్ పాఠశాల విద్యార్థులు ఏలూరులో నిర్వహించిన ఎన్‌సీసీ శిక్షణ, ఎ.ధ్రువపత్ర పరీక్షల్లో 49 మంది ప్రతిభ కనబరిచారని టీబీఆర్ గ్రూప్ అధ్యక్షుడు టి.భోగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను భోగేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు. ఎన్‌సీసీ సుబేదార్ యాదవ్, హవాల్దార్ దిలీప్, ఎన్‌సీసీ అధికారి ధనరాజు పాల్గొన్నారు.

పాడి పశువులపై శ్రద్ధ చూపండి

ఇరగవరం, న్యూస్‌టుడే: శీతాకాలంలో పాడి పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశు వైద్యాధికారి పీవీఎస్‌టీవీ ప్రసాద్ అన్నారు. పాలిచ్చే పశువులకు దోమపోటు కారణంగా పాల దిగుబడి తగ్గుతుందన్నారు. దోమ తెరలు వాడాలని సూచించారు. గేదెలు, ఆవులకు నట్టల నివారణ మందులు మూడు నెలలకోసారి, దూడలకు రెండు నెలలకోసారి తప్పనిసరిగా వేయించాలన్నారు. గాలి కుంటు వ్యాధి నివారణకు ఉచితంగా టీకాలు వేస్తామని. . పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి తెలిపారు.

రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక

మోదుగగుంట(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏలూరు జిల్లా పూళ్లలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని మంగళవారం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ విద్యార్థులు హెబ్బా హేమ, వేపూరి మరియశ్రీ, మిందెలి దుర్గా సుబ్రహ్మణ్య వెంకటేశులను అభినందించారు.

విద్యార్థులకు నేత్ర పరీక్షలు

కొమ్ముగూడెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: శశి ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కొమ్ముగూడెం గ్రామంలో నిడదవోలు రాజేశ్వరి నేత్ర వైద్యశాల సహకారంతో మంగళవారం నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. 150 మంది పరీక్షలు చేయించుకున్నారు. పాఠశాల విద్యార్థులకు శశి యాజమాన్యం ఉచిత కళ్లజోళ్లు అందజేసింది. వైద్యులు పి.అనూష, వైద్య బృందం, శశి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి షేక్ సల్మాన్ బాషా, వాలంటీర్లు పాల్గొన్నారు.



(c) eenadu

కడప గడపకు ఉరుసు వెలుగులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కడపలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా పెద్ద దర్గాను రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఏర్పాటు చేసిన రంగు రంగుల దీపాలతో నగరం ధగధగలాడుతోంది. దర్గా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో దుకాణాలు వెలిశాయి. మొదటి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ దర్గాను దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు.

రామయ్యకు చేయిస్తి ముత్యపు కిరీటమొకటి

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఉత్సవమూర్తికి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన జి.రామప్రసాద్, వైష్ణవి దంపతులు ముత్యాల కిరీటాన్ని మంగళవారం బహూకరించారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో వజ్రం పొదిగి.. ముత్యపు రాళ్లతో ఆకర్షణీయంగా తయారు చేయించిన మకుటాన్ని రామయ్య క్షేత్రానికి తీసుకొచ్చారు. ఆలయ సిబ్బంది, అర్చకులకు కానుకగా సమర్పించారు. ఈ ఆభరణం విలువ రూ.లక్ష ఉంటుందని దాతలు తెలిపారు. కిరీటాన్ని అందజేసిన రామయ్య భక్తులకు ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. - న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

అడిగినంత ఇస్తేనే ఒప్పందం

● విద్యుత్తు ఉప కేంద్రాల టెండర్లలో అధికారి మాయాజాలం

ఈనాడు, కడప: జిల్లాలో 53 ఎస్పీడీసీఎల్ సెక్షన్లున్నాయి. 215 ప్రాంతాల్లో 33 కేవీ ఉప కేంద్రాలున్నాయి. వీటిని 24 గంటల పాటు సమర్థంగా నిర్వహించడానికి అవసరమైన నలుగురు షిఫ్టు ఆపరేటర్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించారు. ఇందులో పాల్గొని ఎల్-1గా నిలిచిన వారికి గత నెల 20వ తేదీ నాటికే రెండేళ్ల కాల పరిమితితో ఒప్పంద పత్రాలు జారీ చేయాల్సి ఉంది. ఇక్కడే జిల్లా కేంద్రంలో పనిచేసే ఓ అధికారి తన బుద్ధిని బయట పెట్టారు. ఉపకేంద్రానికి రూ.10 వేలు చొప్పున రేటు కట్టారు. అన్నింటికీ కలిపి లంచం ఇవ్వాలని బేరాలకు దిగారు. ఇందుకుగాను ఇది వరకు ఎస్ఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పని చేసి ఉద్యోగోన్నతిపై ఎర్రగుంట్ల సబ్ డివిజన్‌లోని ఓ ప్రాంతానికి వెళ్లిన ఏఈని రప్పించుకున్నారు. తన కార్యాలయంలో టెండర్లు చూసే విభాగంలో తాత్కాలికంగా నియమించుకున్నారు. అతనికి వసూళ్ల బాధ్యత అప్పగించారు.

● **నేతల పేర్లతో బుకాయింపు:** అడిగినంత ఇస్తేనే గుత్తేదారుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. టెండరు దక్కించుకున్న వారిని కాదని ఇతరులకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇందుకుగాను జిల్లాలోని కొందరు రాజకీయ నేతల పేర్లను ఆయన ఉపయోగిస్తున్నారు. సదరు నేతలు చెప్పినందునే మీతో ఒప్పందం చేసుకోలేకున్నామంటూ బుకాయిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

● **సత్కారానికి బలవంతపు వసూళ్లు:** సదరు అధికారి వ్యవహార శైలి అన్నింటిలోనూ వివాదాస్పదంగానే ఉంటోంది. ఇటీవల ఎస్పీడీసీఎల్ సీఈ బదిలీ అయిన అధికారిని సత్కారమంటూ వసూళ్లకు దిగారు. గుత్తేదారులు, అధికారులకు వాటాలు నిర్ణయించి బలవంతంగా వసూలు చేశారు. వైకాపా హయాం నుంచి సుదీర్ఘకాలం పని చేసిన ఉన్నతాధికారిని ఘనంగా సత్కరించాలంటూ పెద్ద మొత్తంలో గుంజారు. వైకాపా హయాం నుంచి ఒకేస్థానంలో పాతుకుపోయిన మరికొందరు అధికారులు కూడా అతని అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. క్షేత్రస్థాయిలో వినియోగదారుల సేవల్ని విస్మరించి వసూళ్లలో మునిగి తేలుతున్నారు.

మాతా శరణు.. శరణు

కడప నగరం బిల్టప్ కూడలి సమీపంలోని విజయ దుర్గాదేవి ఆలయంలో మంగళవారం రాహు కాల పూజలు ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితుల మంత్రాల మధ్య పంచామృత అభిషేకం చేపట్టారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు సామూహికంగా రాహుకాల పూజలు చేశారు. - న్యూస్‌టుడే, మారుతీనగర్(కడప)

కార్తిక పౌర్ణమికి ప్రత్యేక బస్సులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని నిత్యపూజకోన, శ్రీశైలం, పొలతల, పుష్పగిరి క్షేత్రాలకు కడప పాత బస్టాండ్ నుంచి బుధవారం ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు కడప ఆర్టీసీ డిపో మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 2.15, సాయంత్రం 4.15 గంటలకు.. ● నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, మధ్యాహ్నం 12.30, సాయంత్రం 3.30 గంటలకు.. ● పుష్పగిరికి ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 2, సాయంత్రం 4.15 గంటలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

బాసూ.. ఏక్ పెగ్‌లా

కొందరు మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలనే తమ తాగుడుకు వేదికగా మార్చుకుంటున్నారు. పట్టపగలు రహదారుల పక్కన చెట్ల కింద మద్యం తాగుతున్నారు. కొందరు అటుగా వెళ్లే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కడప నగరంలోని రిమ్స్ సమీపంలో ఓ చెట్టు కింద గుంపులుగా కూర్చుని కొందరు ఇలా మద్యం తాగారు. ఇటువంటి ఘటనలను పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. - న్యూస్‌టుడే, కడప(నేరవార్తలు)

వాగూ.. వంక దాటితేనే అక్షరం ముక్క

గాలివీడు మండల పరిధిలోని అరవీడు పంచాయతీ అలకాన్ చెరువు ఎస్సీ కాలనీలో 75 కుటుంబాలున్నాయి. అందరూ వ్యవసాయ కూలీలే. ఇందులో బుర్జుపల్లె పాఠశాలలో 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షాకాలం వస్తే వంక దారిలోనే మూడు నెలలు రాకపోకలు సాగించాలి. కాలనీలోకి ఆటోలు వెళ్లలేని పరిస్థితి. విద్యార్థులు బడికి వెళ్లాలంటే తడుస్తూ వెళ్లాల్సిందే. ఏ మాత్రం తడబడినా వంక పాలే. ఆసుపత్రికి వెళ్లాలంటే రోగులను మంచంపై ఉంచి ఎత్తుకుని పోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, గాలివీడు

ఏటిలోని చేపలంట.. కొంగ ముక్కుకు దొరికెనంట

శీతాకాలం ప్రారంభం కావడంతో సైబీరియా నుంచి పక్షులు ఒంటిమిట్ట మండలంలోని సోమశిల వెనుక జలాల చెంతకు వలస వస్తున్నాయి. ఇవి పొద్దంతా ఆహారం కోసం అన్వేషిస్తుంటాయి. చేపలను పొడవాటి కాళ్లు, ముక్కుతో నేర్పుగా ఒడిసి పడతాయి. ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంటాయి. కావాల్సినంత ఆహారం లభిస్తుండటంతో పెన్నానది పరివాహకంలోనే పక్షులు నివాసం ఉంటాయి. పిల్లలు ఎగిరే శక్తి సంతరించుకోగానే వేసవి ప్రారంభంలో తిరిగి స్వస్థలానికి వెళ్తాయి. - ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

వ్యాపారానికో అభిరుచి

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు.. ఇప్పుడు వ్యాపారానికో అభిరుచిలా పలువురు తమ దుకాణాలను తీర్చిదిద్దుకుంటున్నారు. కడప నగరంలో టీ, సోడాలు విక్రేతలు, వ్యాపారులు కొందరు తమ దుకాణాలు వినియోగదారులను ఆకట్టుకునేలా ఇలా వినూత్న రీతిలో తీర్చిదిద్దుకున్నారు. ఓ చోట టీ మరగబెట్టేందుకు వినియోగించే పెద్ద జారును నిర్మించగా.. మరోచోట సోడా సీసాను ఏర్పాటు చేశారు. ఇవి నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. - ఈనాడు, కడప

ఎరక్క పోయి.. ఇరుక్కుపోయి

టక్కోలు బండికనుమలోని ప్రధాన రహదారిలో మంగళవారం వాహనాల రాకపోకలు స్తంభించాయి. ధాన్యం బస్తాల లోడు చేసుకునేందుకు కడప నుంచి భారీ లారీ లింగంపల్లెకు బయలుదేరింది. బండికనుమ రహదారి వద్దకు రాగానే మలుపు తిరగలేక నిలిచిపోయింది. ఎటూ వెళ్లలేక సుమారు అరగంట వరకు మలుపులోనే ఉండిపోవడంతో ఇరువైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. విధిలేక కొందరు ప్రయాణికులు ఆటోల్లో నుంచి కిందికి దిగి నడుచుకుంటూ గమ్యస్థానాలకు వెళ్లారు. అంతకుముందు మరో భారీ లారీ కూడా మలుపు తిరగలేక కొంతసేపు అక్కడే ఇరుక్కుపోయింది. - న్యూస్‌టుడే, సిద్దవటం

వంటిల్లు వీడి.. వీధిలో మండుతోంది

పక్కదారి పడుతున్న రాయితీ సిలిండర్

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: రాయితీ సిలిండర్ పక్కదారి పడుతోంది. గృహావసరాలకు వినియోగించాల్సినవి నల్ల బజారుకు తరలుతున్నాయి. సరఫరా చేసే వ్యక్తులతో దుకాణదారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ బండ బుక్ చేయకపోయినా రూ.100 నుంచి రూ.200 అదనంగా చెల్లిస్తే హోటళ్లు, రెస్టారెంట్లకు గృహాలకు వాడే సిలిండర్లు అందజేస్తున్నారు. ఈ అడ్డదారితో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.

జమ్మలమడుగులోని పాత బస్టాండ్‌లో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న గృహ వినియోగ సిలిండర్



జిల్లాలో గ్యాస్ సిలిండర్ల వివరాలు...

మొత్తం గ్యాస్ కనెక్షన్లు 6,87,336	దీపం పథకం 2,04,500
	ఉజ్వల పథకం 3,063 / సీఎస్ఆర్ 5,340
సింగిల్ సిలిండర్లు 3,13,883	గృహ వినియోగ సిలిండర్ ధర రూ.911(14.2 కిలోలు)
డబుల్ సిలిండర్లు 1,60,600	వాణిజ్య సిలిండర్ ధర రూ.1,754.50 (19 కిలోలు)

● **లోపాయికారీ ఒప్పందాలు:** జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఏర్పాటయ్యాయి. వీటికి తోడు రెస్టారెంట్లు, గోబీ, చికెన్ పకోడీ, చిరుతిండ్ల దుకాణాలు వెలిశాయి. వీటిలో చాలాచోట్ల వాణిజ్య సిలిండర్ బదులు గృహావసరాలదే వాడుతున్నారు. గృహాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధర రూ.911. 19 కిలోల వాణిజ్య సిలిండర్ రూ.1,754. అయిదు కిలోల వ్యత్యాసానికి అదనంగా రూ.843 చెల్లించడానికి పలువురు ఇష్టపడటం లేదు. సిలిండర్లు సరఫరా చేసే వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని గృహాలకు చెందిన వాటినే వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్ల పైనే బహిరంగంగా ఉపయోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

● **ఇచ్చేందుకూ అదనపు వసూళ్లు**

జిల్లాలో 6,87,336 గ్యాస్ కనెక్షన్లున్నాయి. మూడు నెలలకు ఒకటి చొప్పున నాలుగు నుంచి ఆరు సిలిండర్లను సగటు కుటుంబం వినియోగిస్తుంది. ఇంటికి తెచ్చినందుకు రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం ఒక్కో కుటుంబంపై ఏటా రూ.300 అదనపు భారం పడుతోంది. కడప, ప్రొద్దుటూరు వంటి పెద్ద పట్టణాల్లో అదనపు వసూలు మరింత ఎక్కువగా ఉంటుంది. జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి రఘురామ్ మాట్లాడుతూ.. గృహాలకు వాడే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆకస్మిక దాడులు చేపట్టి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

P.RAMI REDDY MEMORIAL COLLEGE OF PHARMACY
(AUTONOMOUS)
[Approved by PCI, New Delhi. Affiliated to JNTUA, Anantapuramu
Recognized by UGC under Section 2(f) & 12 (B), Accredited by NAAC]
Prakruthinagar, Kadapa - 516 003.
SPOT & CAT-B ADMISSIONS – 2025 - 2026
M.PHARMACY & PHARM.D (PB)

Eligible & interested candidates are advised to report at college for First year M.Pharmacy (Pharmacology, Pharmaceutics, Pharmaceutical Analysis and Pharmacognosy) and Pharm.D (PB) courses on or before 11.11.2025 along with documents and fee for the Spot and Category-B Admissions against vacant seats as per the guidelines of The Convenor, APPGECET – 2025.
(B.Pharmacy and Diploma in Pharmacy Management Seat's available)
For Details Contact: 9346684850. PRINCIPAL

ప్రాజెక్ట్:	ఆయకట్టు:	నిల్వ సామర్థ్యం:	ఏమిటి సమస్య:
బ్రహ్మంసాగర్	బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో లక్షన్నర ఎకరాలు	17.375 టీఎంసీలు	బ్రహ్మంసాగర్ ప్రధాన కట్టపై లీకేజీ

బ్రహ్మం.. లీకేజీనే నిరంతరం

ప్రధాన కట్ట నుంచి లీకవుతున్న నీరు

బద్వేలు, న్యూస్‌టుడే: రెండు నియోజకవర్గాల్లోని ప్రజలకు ఆశాదీపం బ్రహ్మంసాగర్ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఇందులో పదహారు టీఎంసీల నీరు నిల్వ ఉంది. కీలకమైన ఈ జలాశయం నుంచి లీకేజీ పర్వం రేయింబవళ్లు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న ఇంజినీరింగ్ అధికారులు 2022లో పరిశీలించారు. కాంక్రీట్ గోడ నిర్మించి అరికట్టొచ్చని సూచించారు. వంద మీటర్ల పొడవు, యాభై మీటర్ల ఎత్తు, మీటరు వెడల్పుతో కాంక్రీట్ గోడ నిర్మించారు. ఇందుకుగాను రూ. 42 కోట్లు వెచ్చించారు. అయినా లీకేజీ ఆగలేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీలు నీరుంది. లీకులకు అడ్డుకట్ట వేసేందుకు తాత్కాలికంగా కంకర పోసి చేతులు దులుపుకొన్నారు.

తూములు, షట్టర్లు అధ్వానం: బ్రహ్మంసాగర్ కుడి, ఎడమ తూముల షట్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎడమ కాలువ తూము షట్టర్ల మార్పునకు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. గుత్తేదారు అనారోగ్య సమస్యతో పనులు చేయలేదు. 2025లో కుడి కాలువ తూము షట్టర్ల మరమ్మతు పనులను మరో గుత్తేదారుడికి కట్టబెట్టినా.. అవీ ముందుకు సాగలేదు.

అక్రమార్కుల స్వార్థం.. పెన్నమ్మకు గర్భశోకం

పట్టపగలే యంత్రాలతో తవ్వకాలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఇసుకాసురులు బరితెగించారు. యంత్రాలతో పట్టపగలే అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. అక్రమార్కుల స్వార్థానికి పెన్నమ్మకు గర్భశోకం తప్పడం లేదు. పట్టపగలే సాగుతున్న తవ్వకాలపై స్థానికులు కొందరు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎవరూ స్పందించలేదు. పర్యావరణానికి పెనుప్రమాదం వాటిల్లుతున్నా రెవెన్యూ, గనులు, పోలీసు, విజిలెన్స్, నిఘా వ్యవస్థలు అడ్డుకోలేదు.

అక్రమానికి పెద్ద మనిషి అండ!

ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నానదిలో ఇసుకపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. ఇష్టారీతిన తవ్వకాలకు అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు చేతులు కలిపారు. పొక్లెయిన్ రప్పించారు. పెన్నపేరూరు, తప్పెటవారిపల్లె, నరసన్నగారిపల్లె, దర్జిపల్లి గ్రామాలకు చెందిన తెదేపాతో పాటు, వైకాపా మద్దతుదారులకు చెందిన కొందరి ట్రాక్టర్లు రప్పించారు. ఎలాంటి అనుమతులు పొందకుండానే తవ్వి తరలింపు చేపట్టారు. ఈ వ్యవహారమంతా ఓ 'పెద్ద మనిషి' అండతో సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నా నదిలో పొక్లెయిన్‌తో తవ్వకాలు సాగిస్తున్న దృశ్యం

● **అడ్డుకునేదెవరంటూ బీరాలు:** నది నుంచి దూరాన్ని బట్టి ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ. 2 వేలు నుంచి రూ. 2,500 వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం మాదే. అడ్డుకునేవారెవరంటూ కొందరు బీరాలు పలుకుతున్నారు. తవ్వకాలపై ఒంటిమిట్ట తహసీల్దార్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బందిని అక్కడికి పంపించినట్లు చెప్పారు. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేరని సిబ్బంది తెలిపారన్నారు. నిబంధనలు ఉల్లఘించి తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవన్నారు.

గత ప్రభుత్వంలో ఇష్టారీతిన ఇళ్ల స్థలాల కేటాయింపు

కొండాపురం, ముద్దనూరు, న్యూస్‌టుడే: గండికోట జలాశయం పరిధిలో ముంపునకు గురైన కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన పునరావాస కాలనీని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద నిర్వాసితులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కేటాయింపు ఇష్టారీతిన సాగిందని పలువురు నిర్వాసితులు ఆరోపించారు. అనంతరం గండికోట ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించి ప్రస్తుతం నీటి నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జలాలు వచ్చే సొరంగాన్ని, పరిసరాలను పరిశీలించారు. గండికోట ప్రాజెక్టు వెనుక జలాలు, ముంపు గ్రామాలు, ఆర్‌అండ్‌ఆర్ పెండింగ్ గ్రామాలు, పునరావాస కాలనీలోని మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు భూపేష్‌రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు.

● **ముంపు గ్రామాలుగా ప్రకటించాలని వినతి...:** ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె, కోడిగాండ్ల గ్రామాల్లో కలెక్టర్ శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు భూపేష్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. శెట్టివారిపల్లె, కోడిగాండ్లపల్లె గ్రామాలను గండికోట ముంపు ప్రాంతాలుగా ప్రకటించాలని అక్కడి వాసులు కోరారు. వెనుక జలాలు చుట్టుముట్టడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయని, తమ గ్రామాన్నీ ముంపుగా ప్రకటించాలని విన్నవించారు.

గండికోట జలాశయాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తదితరులు

ఓం దిగంబర అవధూత కొండయ్య స్వామి వారి 44వ జన్మదిన వేడుకలు
పూసయ్యగారి ఆశ్రమం, ధరణి తిమ్మాయపల్లె గ్రామం, మైదుకూరు మునిసిపాలిటీ, కడప జిల్లా.

5.11.2025వ తేదీ బుధవారం ఓం అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకల శుభసందర్భంగా ఈ క్రింది కార్యక్రమములు జరుగును.
నిత్య అన్నదానము జరుగును
ఛాబాల, వజ్రకరూరు మం॥, పాతపల్లె, యల్లనూరు మం॥, సంగటి తిమ్మాయపల్లె, చాపాడు మం॥ వారిచే వంట చేయబడును.

5వ తేదీ రాత్రి 9.00 గం॥లకు ప్రభ కార్యక్రమము జరుగును.

5.11.2025వ తేదీ రాత్రి 9 గం॥లకు జబర్దస్త్ & శివసాయి ఈవెంట్స్
హైపర్ ఆది, ఇమ్మానుయేల్, నూకరాజు, దొరబాబు, రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, తన్మయ్, సన్నీ, సాయి, గడ్డం నవీన్.

5, 6, 7, 8, 9వ తేదీలలో మోహన్, నాగసానిపల్లె వారిచే చెక్కభజన కార్యక్రమం జరుపబడును.

5-11-2025వ తేదీ కేశలింగాయపల్లి కోలాట బృందం వారిచే కోలాట కార్యక్రమం కలదు.

5.11.2025వ తేదీ రాత్రి 9.00 గం॥లకు గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన, రామాంజనేయ యుద్ధం
సత్య హరిశ్చంద్ర (పూర్తి నాటకము)

ఓం దిగంబర అవధూత కొండయ్య స్వామి

బొమ్మన సుబ్బరాయుడు
ఛైర్మన్ : బొమ్మన ఫౌండేషన్, అప్పరాజుపేట, బద్వేలు

ఆశ్రమ ముఖ్య ధర్మకర్తలు
చింతా నీలకంఠారెడ్డి
కె.సుగమంచిపల్లి
నంద్యాల రామేశ్వర్‌రెడ్డి, అంకిరెడ్డిపల్లె
బాలిరెడ్డిగారి పెద్దారెడ్డి, తాడిపత్రి
పల్లా పార్థసారథి, ధర్మవరం
6-11-2025వ తేదీ రాత్రి 9.00 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం కలదు.

6.11.2025వ తేదీ ఉ॥ 6.00 గం॥లకు ప్రత్యేకముగా బండలాగు పోటీలు రాష్ట్రస్థాయి వృషభరాజములకు బండలాగు పోటీ కలదు.
మొదటి బహుమతి రూ.3,00,000/-
రెండవ బహుమతి రూ.2,00,000/-

7.11.2025వ తేదీ ఉ॥ 9 గం॥లకు వృషభరాజములచే బండలాగు పోటీలు (పెద్దబండ)
మొదటి బహుమతి రూ.1,58,118/-
రెండవ బహుమతి రూ.1,08,118/-
మూడవ బహుమతి రూ. 75,118/-
నాల్గవ బహుమతి రూ. 50,118/-
ఐదవ బహుమతి రూ. 25,118/-

8.11.2025వ తేదీ పెద్దబండ తరువాత వృషభరాజములచే బండలాగు పోటీలు (చిన్నబండ)
మొదటి బహుమతి రూ.40,118/-
రెండవ బహుమతి రూ.30,118/-
మూడవ బహుమతి రూ. 20,118/-
నాల్గవ బహుమతి రూ. 10,118/-
ఐదవ బహుమతి రూ. 5,118/-

పెద్దబండకు వచ్చిన కాండ్లు చిన్నబండకు అనుమతించబడవు
బండలాగే వృషభరాజముల వారికి గమనిక : బండ పొడవు 10.5 అ॥, వెడల్పు 1 3/4 అ॥, ఎత్తు 1 1/2 అ॥ పాలపండ్ల ఎద్దులచే బండలాగు పోటీలు నిర్వహించబడును. బహుమతులు ఇక్కడే ఇవ్వబడును.

08.11.2025వ తేదీ మ॥ 3 గం॥లకు మనుష్యులచే గుండు ఎత్తు పందెం.
మొదటి బహుమతి : రూ. 3,118/- లు
రెండవ బహుమతి : రూ. 2,118/- లు

08.11.2025వ తేదీ మ॥ 4 గం॥లకు మనుషులచే పరుగు పందెం
మొదటి బహుమతి : రూ. 1,518/-లు
రెండవ బహుమతి : రూ.1,118/-లు

విరాళములకు :
ఓం కొండయ్యస్వామి ఛారిటబుల్ ట్రస్ట్
A/c No : 916020035212487, Axis Bank, Kadapa.

(c) eenadu

11 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా ఎంపికలు

కడప క్రీడలు, న్యూస్‌టుడే: సివిల్ సర్వీసెస్ విభాగాల ఉద్యోగులకు (ప్రభుత్వ ఉద్యోగులు) ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీవో షేక్ గౌస్‌బాషా తెలిపారు. ఈ నెల 11న అథ్లెటిక్స్, వాలీబాల్, లాన్ టెన్నిస్, హాకీ, కబడ్డీ, ఫుట్‌బాల్... 12న చెస్, క్యారమ్స్, క్రికెట్, ఉత్తమ శరీరాకృతి, బాస్కెట్‌బాల్, యోగా.. .. 13న ఖోఖో, వెయిల్‌లిఫ్టింగ్/పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, నృత్యం-సంగీతం-షార్ట్ ప్లే విభాగాల్లో జిల్లాస్థాయి ఎంపికలు కడప నగరంలో జరుగుతాయన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ ఐడీ కార్డు, ఆధార్‌కార్డును తీసుకురావాలన్నారు. జిల్లాస్థాయిలో సత్తాచాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నవంబరు 19 నుంచి 22 వరకు విజయవాడలో నిర్వహిస్తారన్నారు.

పెన్నాలో కొనసాగుతున్న వరద

మైలవరం జలాశయం నుంచి విడుదల అవుతున్న నీరు

మైలవరం: మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 2వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్నట్లు ఈఈ రమేశ్ మంగళవారం తెలిపారు. మైలవరం జలాశయం దక్షిణ కాలువకు 140 క్యూసెక్కులు నీరు సరఫరా అవుతోందని చెప్పారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయనికి 2 వేల క్యూసెక్కులు వస్తున్నట్లు పేర్కొన్నారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 6.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.1 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వైద్య కళాశాలలోని ఫర్నీచర్ తరలింపు

మంచాలు, ఇతర సామగ్రిని లారీలోకి ఎక్కిస్తున్న సిబ్బంది

పులివెందుల: పులివెందుల వైద్య కళాశాలలో ఉన్న విలువైన సామగ్రిని వైద్య సిబ్బంది గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు మంగళవారం తరలించారు. డీఎంఈ కార్యాలయం ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి కూడా విలువైన సామగ్రిని తరలించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో విలువైన మంచాలు, శస్త్రచికిత్స గదులకు సంబంధించిన విద్యుత్ దీపాలు, పలు యంత్రాలను గుంటూరు నుంచి వచ్చిన సిబ్బందితో పంపించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.

మత సామరస్యాన్ని పాటించడం తప్పనిసరి

మాట్లాడుతున్న మౌలానా యాకుబ్ జామయి

వేంపల్లె, న్యూస్‌టుడే: ముస్లిం సోదరులు మత సామరస్యాన్ని పాటించాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన మౌలానా యాకుబ్ జామయి అన్నారు. వేంపల్లెలో మంగళవారం మదరసా ఖాదీజా తుల్-కుబ్రా ధార్మిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ముస్లిం సోదరుడు తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను గౌరవించాలన్నారు. దానధర్మాలు చేస్తూ పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి జమియాత్ మొగల్ అబ్దుల్ అజీజ్ సాహెబ్, రాజంపేట అబ్దుల్ రహీం, మదనపల్లె మహబూబ్‌బాషా, రాయవరం యాసిన్ సాహెబ్, కడప బషీర్ అహ్మద్, మదీనాపురం మదరసా బాధ్యులు ఇబ్రహీం, అసన్‌బాబావలి, అబ్దుల్ ఖాదిర్, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సాంకేతిక బోధన.. ప్రత్యక్ష వీక్షణ

కడప విద్య, న్యూస్‌టుడే : తరగతి గదిలో 30 మంది విద్యార్థులు కూర్చుని ఉండగా ఓ ఉపాధ్యాయుడు బోధన చేస్తే నిర్దేశిత పాఠ్యాంశాన్ని ఆయన బోధించి వెళ్లిపోతారు. విద్యార్థులందరూ వారి అభ్యసన సామర్థ్యంతో వింటారు. అయితే ఒక్కో విద్యార్థికి వారి స్థాయి మేరకు ప్రతి ఒక్కరికీ బోధన చేయాల్సి వస్తే.. అది సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది కదూ.. ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి పాఠశాలల్లో ఇలాంటి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఏఎల్ (పర్సనలైజ్ అడాప్టింగ్ లర్నింగ్) ల్యాబ్‌ల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేలా కార్యాచరణ అమలు చేస్తోంది.

● జిల్లా వ్యాప్తంగా మైదుకూరు, ఖాజీపేట, బి.మఠం, ముద్దనూరు, చాపాడు, చింతకొమ్మదిన్నె, పోరుమామిళ్ల, చక్రాయపేట, రాజుపాళెం, గోపవరం, కొండాపురం, తొండూరు, వేంపల్లె, వేముల మండలాల పాఠశాలల్లో మొత్తంగా 14 పాఠశాలల్లో వాటి ఏర్పాటుకి సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో 45 పాఠశాలల్లో పీఎంశ్రీ పథకం అమలవుతుండగా వాటిల్లో 14 పాఠశాలల్లో పాల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో వీటిని ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. పాల్ ల్యాబ్‌ల ఏర్పాటులో భాగంగా ఒక్కో పాఠశాలకు 30 ట్యాబ్‌లు అందించనున్నారు. గణితం, ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ పూర్తి సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసి ఉంటుంది. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు వీటిని అందుబాటులోకి తేనున్నారు. ట్యాబ్‌లలో ఉంచిన సమాచారం మేరకు ఒక్కో విద్యార్థి అందులో ప్రశ్నలకు సమాధానాలను ఇస్తున్న క్రమంలో వారి సామర్థ్యాలు, స్థాయిని పరిగణనలోకి తీసుకుని ట్యాబ్‌లో నుంచీ విద్యార్థులకు బోధన జరగనుంది.

పాల్ ల్యాబ్‌ల ఏర్పాటుతో ఆయా పాఠశాలలన్నింటిలో విద్యార్థులు తరగతులు వింటారిలా

● పాల్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 14 పాఠశాలల ఎంపిక

బడులకు చేరిన ట్యాబ్‌లు

ఒక్కో తరగతికి ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 30 ట్యాబ్‌లతో వివిధ స్థాయిలలో బోధన జరగనుంది. ఆయా సబ్జెక్టులలో సులువుగా విద్యార్థులు పాఠ్యాంశాలను నేర్చుకునేలా సాఫ్ట్‌వేర్‌ను ఉంచుతారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న 14 పాఠశాలల్లోకి 420 ట్యాబ్‌లు అవసరం కాగా ఇప్పటి వరకు 360 ట్యాబ్‌లు జిల్లాకు చేరాయి. మిగతా ట్యాబ్‌లు, వాటికి అమర్చేందుకు అనుబంధ పరికరాలతో సంబంధిత సిబ్బంది ఆయా పాఠశాలల్లో వాటిని అమర్చనున్నారు.

అభ్యసన లోపాల నివారణే లక్ష్యం

విద్యార్థులలోని వ్యక్తిగత అభ్యసన లోపాలు నివారించడానికి పాల్ ల్యాబ్‌లు ఔషధంలా పని చేయనున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు తమ స్థాయి.. సామర్థ్యం మేరకు ముందుకెళ్తూ సంబంధిత సబ్జెక్టులపై పూర్తిగా అవగాహన పెంచుకునేలా శిక్షణ తీసుకుంటారు.

- వీరేంద్ర, అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంవో), జిల్లా సమగ్ర శిక్ష

ఖైదీలకూ ఉచిత న్యాయ సహాయం

దస్త్రాలను పరిశీలిస్తున్న న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ అన్నారు. కడప కేంద్ర కారాగారంలోని పురుషుల, మహిళల కారాగారాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ సదస్సు నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించారు. జైలు పరిసరాలను పరిశీలించి, ఆరోగ్య విషయాల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కారాగారాల సూపరింటెండెంట్లు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ నిరసన

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందుల వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు ధ్రువకుమార్‌రెడ్డి కోరారు. పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం నాయకులతో కలిసి మోకాళ్లపై నిల్చుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో చిన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు.

పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించండి

కలెక్టర్ శ్రీధర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న బీటెక్ రవి, అమర్నాథ్

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించాలని పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బీటెక్ రవి, పులివెందుల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమర్నాథ్‌రెడ్డిలు కలెక్టర్ శ్రీధర్‌ను కోరారు. కడపలో మంగళవారం కలెక్టర్‌ను కలిసి వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న సమస్యలు.. అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. మార్కెట్ యార్డుకు కొత్త ప్రధాన గేట్, ఈ-నామ్ వ్యవస్థ ఆధునీకరణ, రైతులకు శుద్ధినీరు అందించేందుకు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు, తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో తుంగభద్ర హైలెవెల్ కెనాల్ ప్రాజెక్టు ఛైర్మన్ జోగిరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

పాఠశాలను ముంచెత్తిన వర్షపు నీరు

మోటారు సాయంతో నీటిని బయటకు తోడుతున్న కమిషనర్ ప్రహ్లాద్

కమలాపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల్లోకి నీరు చేరడంతో చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో వర్షం నీటికి బడి పక్కనే ఉన్న కాలువ నుంచి మురుగు తోడవడంతో ఎటూ వెళ్లేందుకు వీల్లేక పాఠశాలలోకి చేరాయి. మోకాలి లోతు వరకు నీరు నిలవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న నగర పంచాయతీ కమిషనర్ ప్రహ్లాద్ మోటారు సాయంతో వాన నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఘనంగా స్నపన తిరుమంజనం

ఆలయ సమాచారం

హోమం వద్ద పూజలు చేస్తున్న అర్చకులు

చక్రాయపేట, న్యూస్‌టుడే: గండి వీరాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన పవిత్రోత్సవాలలో మూడో రోజు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించారు. తిరుమలకు చెందిన పాంచరాత్రాగమ పండితులు బీవీ రామానుజాచార్యులు ఆలయ ప్రధాన, ఉపప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్, వేదపారాయణదారుడు రామ్మోహన్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈవో వెంకటసుబ్బయ్య, గండి ఆలయ మాజీ ఛైర్మన్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

నేడు కార్తిక వన మహోత్సవం

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరులోని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తిక వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి వినీత్‌కుమార్ తెలిపారు. ప్రతిఏటా ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునేలా ఈ మహోత్సవం సాగుతుందన్నారు. ప్రజలంతా వివిధ రకాల మొక్కలు నాటి ఈ మహోత్సవంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

● **సీతారాముల కల్యాణం :** ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం (నేడు) ఉదయం 9.30 గంటలకు సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్ మంగళవారం తెలిపారు. రాములోరి పెళ్లి క్రతువు నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు.

● **లక్ష దీపోత్సవం :** లింగాల మండలం పార్నపల్లె కోన మల్లేశ్వర ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు, పూజలు రాత్రికి జ్వాలా తోరణం కార్యక్రమాలుంటాయన్నారు. తరలివచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.

- ఒంటిమిట్ట, లింగాల, న్యూస్‌టుడే

పెన్నా తీరం చెత్తమయం

చెన్నూరులోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో రోజూ చెత్త నిల్వలు ఇష్టారీతిన పడేస్తున్నారు. దీంతో అక్కడ చెత్త అంతా నిలిచి డంప్‌గా మారింది. నిండుగా ప్రవహిస్తున్న పెన్నాలో ఈ చెత్త జలాల్లో కలిసి వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. నదిలో పేరుకుపోతున్న వీటితో వాతావరణ కాలుష్యం నెలకొంటోంది. ఇప్పటికైన అధికారులు స్పందించి వ్యర్థాలను నదిలో వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- ఈనాడు, కడప

ఆఖరి మజిలీ మురుగుమయం

పేరుకే శ్మశాన వాటిక.. ఎవరైనా చనిపోతే ఖననం చేసేందుకు ఆరడుగుల జాగా కనిపించదు. ఇదెక్కడో కాదండి కడపకు కూతవేటు దూరంలోని ఆలంఖాన్‌పల్లెలోనిది. కొన్నేళ్ల కిందట అప్పటి ప్రభుత్వ స్థలంలో శ్మశాన వాటిక కోసం కొంత స్థలాన్ని కేటాయించింది. అప్పటి నుంచి ఆలంఖాన్‌పల్లె, దస్తగిరిపేట ప్రాంతాల వారు వినియోగించుకుంటున్నారు. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు శ్మశానమంతటా వరద నీరొచ్చి చేరింది.

- న్యూస్‌టుడే, కడప (చిన్నచౌకు)

మార్కెటింగ్ శాఖ జేడీ బాధ్యతల స్వీకరణ

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: కడప ప్రాంతీయ మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులుగా సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కడప జేడీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. విశాఖపట్నం జిల్లా జేడీగా ఉన్న ఆయనకు కడప ప్రాంతీయ జేడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేసే జేడీ రామాంజనేయులు రెండు నెలలపాటు సెలవుపై వెళ్లడంతో ఈయన్ను నియమించారు.

రైలు కిందపడి విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య

సిద్దవటం, న్యూస్‌టుడే: మండలంలోని మిట్టపల్లె సమీపంలో మంగళవారం తెల్లవారుజామున నాగేశ్వరరావు (65) అనే విశ్రాంత సైనికోద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు కడప రైల్వే ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చింతలచెరువుకు చెందిన నాగేశ్వరరావు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారన్నారు. భార్య గతంలో చనిపోగా కుమారుడు రాజశేఖర్ మెకానిక్‌గా పనిచేసేవారని చెప్పారు. ఆయన ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిస అయ్యారన్నారు. సిద్దవటం మండలం భాకరాపేట శివారులో ఉన్న ఓ దాబాలో కొంతకాలంగా పనిచేసేవారన్నారు. జీవితంపై విరక్తి చెందిన ఆయన సమీపంలో ఉన్న మిట్టపల్లెలో మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి మృతి చెందినట్లు చెప్పారు. పంచనామా కోసం మృతదేహాన్ని కడపకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు.

కడప పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి..

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప రైల్వేస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి (60) రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. భాకరాపేట-కనుమలోపల్లి మార్గ మధ్యలో రైలు కింద పడి మృతి చెందారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాల్లేవు. నీలం రంగుపై తెలుపు రంగు గీతలు కలిగిన చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నారు. శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ఖాజీపేట, న్యూస్‌టుడే: మండల పరిధి సుంకేసుల గ్రామానికి చెందిన వృద్ధుడు వెంకటరెడ్డి (63) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సోమవారం ఖాజీపేట నుంచి కమలాపురం వెళుతున్న మారుతీ సుజికీ వాహనం సుంకేసుల సబ్‌స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వెంకటరెడ్డిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించారని సీఐ వంశీధర్ తెలిపారు.

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

కడప నేరవార్తలు: కడప తాలూకా ఠాణా పరిధిలో మంగళవారం పోక్సో కేసు నమోదైందని ఎస్సై నాగతులసీప్రసాద్ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డిబాబు అనే వ్యక్తి తాలూకా పరిధిలో వారి బంధువుల వద్దకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక(15)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో వారు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

జాతీయ రహదారిపై నెర్రెలకు మరమ్మతులు

పుల్లయ్యసత్రం వద్ద మరమ్మతు పనులు

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు పురపాలక పరిధి పుల్లయ్య స్వామి సత్రం వద్ద చీలికలు వచ్చిన 67వ నంబరు జాతీయ రహదారికి మంగళవారం మరమ్మతు పనులను ప్రారంభించారు. 'జాతీయ రహదారి 2నెలలకే.. రెండు ముక్కలు' శీర్షికతో సోమవారం 'ఈనాడు' ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో గుత్తేదారు చీలిక ఏర్పడిన ప్రాంతానికి యంత్రాల సహాయంతో రహదారిని తవ్వి కంకర, మట్టిని పక్కకు తరలిస్తున్నారు. తిరిగి రహదారి పునరుద్ధరించే పనులను చేపట్టనున్నారు. రహదారికి జరుగుతున్న పనులతో గోపిరెడ్డి, రాయప్పగారిపల్లె మీదుగా పుల్లయ్యసత్రం వరకు సర్వీసురోడ్డుపై రాకపోకలను నిలిపి వేయించి వాహనాలను పక్కదారికి మళ్లించారు.

బెట్టింగ్ కేసులో ఇంటి దొంగలపై ఆరా

ప్రొద్దుటూరు నేరవార్తలు: ప్రొద్దుటూరులో బెట్టింగ్‌లపై పోలీసులకు అదనపు సమాచారం రావడంతో పలువురిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ ఎత్తున పందేలు నడిపిన ఖాదర్‌బాద్‌కు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి గోప్యంగా విచారిస్తున్నారు. నిందితులతో కొందరి పోలీసులకు సంబంధాలు ఉన్నాయని తెలియడంతో వారి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఓ పోలీసు అధికారికి తెలిసిన వ్యక్తి డబ్బులు ప్రొద్దుటూరువాసి ఖాతాలో పడడంతో అది పొరపాటుగా పడిందన్నా అతను తిరిగివ్వకపోవడంతో బాధితుడు ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించడంతో బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీవాసి కొందరి అమాయకుల ఆధార్ కార్డులు తీసుకుని బ్యాంక్‌లో దాదాపుగా 20 ఖాతాలు తమ ఫోన్ నంబరుతో తెరిచి భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

విధుల్లో నిర్లక్ష్యం.. వీహెచ్‌ఏ సస్పెన్షన్

ఖాజీపేట, న్యూస్‌టుడే: మండలంలోని రావులపల్లె గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యానవన సహాయకుడు జి.సురేంద్రను విధుల్లో నిర్లక్ష్యం కారణంగా అధికారులు సస్పెండ్ చేశారు. మట్టి నమూనా సేకరణ, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు, విత్తనాల పంపిణీ వంటి బాధ్యతలను నిర్వర్తించడంతోపాటు, ఉన్నతాధికారుల అదేశాలను పాటించకపోవడం, క్రమశిక్షణా రహితంగా ప్రవర్తించడం వంటి అంశాలపై జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు నివేదిక సమర్పించారు. దీంతో ఇతనిపై చర్యలకు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యుదాఘాతంతో దుకాణాల దగ్ధం

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందులలోని పాత బైపాస్ రోడ్డులో ఉన్న రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందని ఫర్నిచర్ దుకాణ నిర్వాహకుడు నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. తన దుకాణంలో రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ఎరువుల దుకాణ నిర్వాహకుడు భరత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అగ్నిమాపక అధికారి సునీల్ కుమార్ సిబ్బందితో వెళ్లి మంటలు ఆర్పేశారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

రవికిరణ్ ఎంటర్ ప్రైజెస్ పెన్నార్ మినరల్ వాటర్ బాటిల్స్ 1 లీటరు, Half లీటరు బాటిల్స్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయుటకు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ కావలెను. సంప్ర: 94915 90112.

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

TO LET

3BHK - నార్త్‌ఫేస్-14000/-, D.No. 20/663-5-9,10 - సెల్ టవర్ వీధి, బాలాజీ నగర్ -2, సినీహబ్ - మోడంపల్లె రోడ్డు, ప్రొద్దుటూరు. సెల్ : 8121779667.

JOBS

కడప NGO, 7రోడ్స్, క్లినిక్ నందు పనిచేయుటకు ఇంటర్, డిగ్రీ, Spcl. B.Ed చదివిన లేడీ రిసెప్షనిస్ట్, స్పీచ్‌థెరపిస్ట్, Spl Educators కావలెను. Timing: 9-2&4.30-8.30. జీతం: 5000-9000, సంప్ర: 9032269123.

కడప మురళీశారీ మందిర్‌లో పనిచేయుటకు ఫుల్‌టైమ్ & పార్ట్‌టైమ్ స్టాఫ్ కావలెను. అకౌంటెంట్ (Tally)-2, సేల్స్‌మెన్ & ఉమెన్-10, స్టోర్ మేనేజర్-1, ఆన్‌లైన్ మార్కెటింగ్ & సేల్స్ కొరకు-3, జీతం: 15000 నుండి 30000/- వరకు. అనుభవం తప్పనిసరి. 9246941444.

FACULTY/ TEACHERS

Wanted Teachers in Kadapa Dt. English Teacher (6,7 Classes) 30,000 to 40,000, English Teacher(8,9,10) 30,000 to 50,000, Hand Writing Teacher (Telugu, Hindi, English) 20,000 to 30,000, Night Watchman/Day Watchman. Attractive Salaries. Free Room and Food Provided. Ph: 9502485242, 7396879051.

SECURITY GUARDS

కడప, పులివెందులరోడ్, సాక్షిఆఫీస్ దగ్గరగల కాలనీలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. డ్యూటీ 12 గంటలు. జీతం: 10,000, ప్రవీణ్: 7997661292.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికే కలదు.

శిథిల భవనాలు.. బిక్కుబిక్కుమంటూ విధులు

● 'గంగ' కార్యాలయాల్లో ఉద్యోగుల అవస్థలు

-న్యూస్‌టుడే, బద్వేలు, బ్రహ్మంగారిమఠం

బ్రహ్మంగారిమఠం తెలుగు గంగ కాలనీలో గంగ కార్యాలయాలు, నివాస గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఇంజినీర్లు, ఉద్యోగులు విధులను నిర్వహిస్తుండగా కాలనీ వాసులు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. పోరుమామిళ్ల సబ్ డివిజన్ కార్యాలయంపై చెట్లు పెరిగి వేర్లు కిందకు దిగాయి. వర్షానికి భవనాలు ఉరుస్తున్నాయి. ఇవి నిర్మించి నలభై ఏళ్లు పైబడటంతో శిథిలావస్థకు చేరి కొన్ని కూలాయి. మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పది దాకా గంగ కార్యాలయాలు, 200 దాకా నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 40 కుటుంబాలు ఉన్నాయి. ఇటీవల మొంథా తుపాను కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడి రెవెన్యూ అధికారులు ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. విద్యుత్తు సరఫరా నిలిపేశారు. బద్వేలు సబ్ డివిజన్ ఒకటి, రెండు కార్యాలయాల భవనాలు కూలేస్థితిలో ఉండటంతో అందులో పనిచేసే ఇంజినీర్లు, ఉద్యోగులు ఖాళీ చేసి పోరుమామిళ్ల సబ్ డివిజన్ కార్యాలయంలోకి మకాం మార్చారు. ఈ భవనం కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉండటంతో విధులను నిర్వర్తించాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలుగుగంగ కాలనీ ఏఈ నాగేశ్వరావుతో 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా క్వార్టర్స్‌లో ఉన్నవారిని ఖాళీచేయాలని చెప్పామన్నారు. పోరుమామిళ్ల గంగ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరిందని, రాత్రి పూట అక్కడ ఉండటం లేదన్నారు.

బ్రహ్మంగారిమఠం తెలుగుగంగ కాలనీలో కూలేందుకు సిద్ధంగా పోరుమామిళ్ల సబ్ డివిజన్ కార్యాలయం

ఉత్సాహంగా అండర్-14 క్రికెట్ పోటీలు

ముఖేష్ మోక్షజ్ఞ

కిన్నుకిశాల్

హేమచంద్ర నాయక్

వర్షం అడ్డంకితో ఓవర్ల కుదింపు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : ఏసీఏ సౌత్‌జోన్ అండర్-14 మల్టీ డే క్రికెట్ టోర్నమెంట్‌లో రెండో రౌండ్ క్రికెట్ పోటీలు మంగళవారం వైఎస్సార్-ఏసీఏ స్టేడియం, కేవోఆర్ఎం క్రికెట్ మైదానంలో ప్రారంభమయ్యాయి. వర్షం అడ్డంకితో ఓవర్లను కుదించారు. చివరకు వర్షం ఆగడంతో మధ్యాహ్నం నుంచి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. దాదాపుగా తొలి రోజు 40 ఓవర్లకు పైగా తగ్గించారు. ● వైఎస్సార్-ఏసీఏ స్టేడియంలో నెల్లూరు-చిత్తూరు జట్ల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 51.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జట్టులో కిన్నుకిశాల్ 77 పరుగులు చేశారు. చిత్తూరు బౌలర్ రక్షణ్‌సాయి 3 వికెట్లు తీశాడు. ● కేవోఆర్ఎం క్రికెట్ మైదానంలో అనంతపురం-కర్నూలు జట్లు పోటీ పడ్డాయి. అనంతపురం జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 45 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. జట్టులో ముఖేల్ మోక్షజ్ఞ అజేయంగా 102 పరుగులు, హేమచంద్ర నాయక్ అజేయంగా 59 పరుగులు చేశారు. కర్నూలు బౌలర్ హేమంత్‌కు రెండు వికెట్లు దక్కాయి.

స్కూల్ గేమ్స్ వాయిదా

కడప క్రీడలు: వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ఈ నెల 4న జరగాల్సిన హాకీ, అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలు వర్షం కారణంతో వాయిదా పడ్డాయి. మంగళవారం వర్షం పడుతూనే ఉండడంతో ఎంపికలు నిర్వహించడం సాధ్యపడకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు చంద్రావతి, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి అండర్-14 అథ్లెటిక్స్ ఎంపికలు సమీపంలో ఉండడంతో ఈ నెల 5న బుధవారం వైఎస్సార్ క్రీడా పాఠశాలలో అండర్-14 వయసు విభాగానికి సంబంధించి బాలబాలికలకు అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలను చేపట్టనున్నామన్నారు.

(c) eenadu

ప్రొద్దుటూరు
● ప్రొద్దుటూరు ● జమ్మలమడుగు ● బద్వేలు ● మైదుకూరు

గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి

సమావేశంలో మాట్లాడుతున్న నారిశెట్టి సుప్రజ

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో భాజపా బలోపేతానికి కృషి చేయాలని బద్వేలు ఏఎంసీ ఛైర్మన్ సుప్రజ అన్నారు. పోరుమామిళ్లలో మంగళవారం భాజపా మండల అధ్యక్షుడు నాగేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ నాయకులు రమణాచారి, నియోజకవర్గ కోకన్వీనర్ పండరి, మండల నాయకులు శ్రీనివాసులరెడ్డి, బ్రహ్మయ్య, చెన్నయ్య, మోహన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదరణ పథకం అమలుకు వినతి

మంత్రి సవితతో కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఆదరణ పథకం-3 వాల్మీకిలకు కూడా అందేలా చూడాలని ఆ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు కోరారు. విజయవాడ బీసీ భవన్‌లో మంత్రి సవిత ఆధ్వర్యంలో విడుదల చేయనున్న రుణాలపై జరిగిన సమీక్షలో భాగంగా ఆయన మంత్రితో మాట్లాడారు.

రైతుబజారు ప్రారంభానికి చర్యలు

ఆర్డీవో చంద్రమోహన్‌తో కలిసి రైతు బజారును పరిశీలిస్తున్న తెదేపా నేత రితేష్‌రెడ్డి

స్పందనకు వందనం

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలులో నూతనంగా నిర్మించిన రైతు బజారును త్వరలో ప్రారంభిస్తామని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆర్డీవో చంద్రమోహన్, మార్కెట్ యార్డు ఛైర్‌పర్సన్ సుప్రజ, వైస్‌ఛైర్మన్ రవీంద్రారెడ్డితో కలిసి సందర్శించారు. ఈనెల 3వ తేదీన 'టెంకాయ కొట్టేదెప్పుడు' అనే శీర్షికతో 'ఈనాడు'లో కథనం ప్రచురితమవడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సందర్శించారు. త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రితేష్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే రైతులకు ఇబ్బందులు లేకుండా ఉచితంగా రైతు బజారులో విక్రయించుకునేవిధంగా చర్యలు చేపడుతున్నారు. మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్‌తో కలిసి మాట్లాడినట్లు వివరించారు. బద్వేలులో కోల్డ్ స్టోరేజీ కావాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవితకు విన్నవించామన్నారు. వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ నరసింహారెడ్డి, తెదేపా నాయకులు వెంగళ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ స్థలాలు.. విజృంభిస్తున్న దోమలు

జమ్మలమడుగులో తటాకాలను తలపిస్తున్న నిరుపయోగ జాగాలు

-న్యూస్‌టుడే, జమ్మలమడుగు

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటి కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా దాడి చేస్తున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. వరుస వర్షాలకు పట్టణంలోని ఖాళీ స్థలాలు నీటితో నిండి తటాకాలను తలపిస్తున్నాయి. నీరంతా కుళ్లిపోయి దోమలకు ఆవాసంగా మారడంతో జ్వరాలతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

పురపాలిక సంఘ వివరాలు	
పట్టణంలోని ఇళ్లు	: 12,516
విస్తీర్ణం	: 4.64 చ॥కి॥
జనాభా	: 55,743
వార్డులు	: 20
డ్రైనేజీ విస్తీర్ణం	: 110 కిలోమీటర్లు

పట్టణంలో 60 ఖాళీ స్థలాలు

జమ్మలమడుగు పురపాలిక పరిధిలో ఖాళీ స్థలాలు 39, సామూహిక మరుగుదొడ్ల కోసం కేటాయించిన 21 స్థలాలు కలుపుకొని మొత్తం 60 ఉన్నాయి. టీచర్స్ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, ముద్దనూరు రోడ్డు, రామిరెడ్డిపల్లె వెళ్లే దారి, వేంకటేశ్వర కాలనీ, భాగ్యనగర్ కాలనీలు, పెద్దపసుపుల మోటు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి నిల్వల కారణంగా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. వీటితోపాటు చేపల మార్కెట్లు, చికెన్, మటన్ సెంటర్ల వద్ద అపరిశుభ్రత దోమల వృద్ధికి కారణాలవుతున్నాయి. నాలుగో వార్డులోని సచివాలయం వీధి, చెక్కడిపో వీధుల్లో ఖాళీ స్థలాలు కుంటలను తలపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కాలువలు సరిగా లేక రహదారిపై నీళ్లు నిలవడంతో పాముల సంచారం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో ఖాళీ స్థలంలో పాచిపట్టి దోమలకు ఆవాసంగా మారిన వైనం

ఒక్కో రహదారికి రూ.35 లక్షలు

రామిరెడ్డిపల్లె వెళ్లే దారిలో రెండు వీధులను పరిశీలించాం. గతంలో జరిగిన నాసిరకం పనుల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. రెండు వీధుల్లో రోడ్లు ఎత్తు పెంచడం, కాలువలు, పైపు లైను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశాం. ఒక్కో రోడ్డుకు రూ.35 లక్షలతో త్వరలో నిర్మాణ పనులు చేపడతాం. పట్టణంలో ఇప్పటికే ఖాళీ స్థలాలు గుర్తించాం, వాటి యజమానులకు నోటీసులు అందజేస్తున్నాం. దోమలు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

-వెంకటరామిరెడ్డి, కమిషనరు, జమ్మలమడుగు మున్సిపాల్టీ

తెదేపా నాయకుడికి సన్మానం

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ - 'బి' గ్రేడ్ అవార్డు రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ప్రిన్సిపల్ దివాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డిని కలిసి కళాశాల ప్రిన్సిపల్ సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ భవిష్యత్తులో కళాశాలకు మరిన్ని అవార్డులు రావాలని అందుకు వారు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంజీవ, షఫీ, సుబ్బరామిరెడ్డి, సుదర్శన్, బాలు, శివరాం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

దేవగుడిలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డిని సన్మానించి న్యాక్ ప్రకటించిన సర్టిఫికెట్ చూపిస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు

రోడ్డు ప్రమాద మృతులకు నివాళి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మృత్యువాత పడటం బాధాకరమని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు నివాళులు అర్పిస్తూ మంగళవారం రాత్రి స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, ఎల్లయ్య, కృష్ణారెడ్డి, కార్మిక సంఘం నాయకులు నారాయణ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

మృతులకు నివాళులర్పిస్తున్న చేనేత, యువజన నాయకులు

దేశాభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర

ప్రొద్దుటూరు డీఎస్పీ భావన

ప్రొద్దుటూరు పట్టణం, కలసపాడు, దువ్వూరు, బద్వేలు, జమ్మలమడుగు, బి.కోడూరు, న్యూస్‌టుడే: దేశాభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రొద్దుటూరు డీఎస్పీ పి.భావన అన్నారు. జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో జిల్లాలో విద్యార్థులకు చెకుముకి పరీక్షలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ప్రొద్దుటూరులో స్థానిక అధ్యక్షుడు డాక్టర్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఓ పార్కులో జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సైన్స్ ఆధారంగా ప్రజల జీవనం ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, సునీత, రాజశేఖర్, మురళీకృష్ణ, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. కలసపాడులో సెయింట్ ఆంథోనీస్ ఉన్నత పాఠశాల, దువ్వూరులో మండలం పుల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల, బద్వేలులోని జిల్లా బాలుర ఉన్నత పాఠశాల, జమ్మలమడుగులోని ముద్దనూరురోడ్డులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బి.కోడూరులోని ఐత్రంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించారు. ఆయా మండలాల నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో మాట్లాడుతున్న డీఎస్పీ భావన, జేవీవీ నాయకులు

జమ్మలమడుగులో విజేతలైన విద్యార్థులతో ఉపాధ్యాయులు, నిర్వాహకులు

ముందుచూపు లోపం.. రూ.1.20 లక్షల నష్టం

చాపాడు, న్యూస్‌టుడే: చాపాడులోని గూడూరు అన్నయ్యగారి సుబ్బరాయుని జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన కిచెన్ గార్డెన్ తొలగింపు ప్రభుత్వానికి రూ.1.20 లక్షలు నష్టం కలిగించిన సర్వశిక్షాఅభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యానందరావుకు షోకాజు మెమో జారీ చేశారు. ఊరిబయట విశాల స్థలంలో నూతనంగా అదనపు తరగతి గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. పాఠశాలలో కూరగాయల సాగుకు ప్రత్యేకంగా కాంక్రీటు బెడ్డు, మట్టి కంచెను కట్టారు. సంబంధిత పనులకు బిల్లులు చెల్లింపులు కూడా జరిగాయి. ఇక్కడ పనిచేస్తూ బదిలీపై వెళ్లిన హెచ్‌ఎం అనుమతి మేరకు ఇంజినీరింగ్ నిర్మాణాలు చేపట్టగా, గార్డెన్‌ను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని మెమోలో ప్రస్తుత హెచ్‌ఎంను ప్రశ్నించారు.

ఆక్రమణల తొలగింపు అడ్డగింత

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మోడంపల్లె బైపాస్‌రోడ్డుపై ఉన్న ఓ భవనం ఆక్రమణ తొలగింపును మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అడ్డుకున్నారు. పురపాలక అధికారులు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరికాదన్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం తొలగించాలన్నారు. కోర్టుకు కిందటి ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆర్‌అండ్‌బీ శాఖకు కేటాయించిందని అధికారులు తెలిపారు. తహసీల్దారు గంగయ్య, టీపీఎస్ నాగరాజు, ఆర్‌అండ్‌బీ ఈఈ రామాంజనేయులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌రహిత సమాజ స్థాపనకు ప్రయత్నిద్దాం

మైదుకూరు, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలతో యువత భవిష్యత్తు అంధకారం అవుతుందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భూమిరెడ్డి రవికళ్యాణ్ అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా మైదుకూరు పురపాలక పరిధి శెట్టివారిపల్లెలో విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన ఆవశ్యకతను తెలియజేస్తూ మంగళవారం ప్రచారం నిర్వహించారు.

శ్మశానవాటిక సమస్య పరిష్కరించాలి

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని తిప్పనపల్లె దళితవాడ ప్రజలకు కేటాయించిన శ్మశాన వాటిక సమస్యను అధికారులు పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కిరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం వారు తిప్పనపల్లె దళితవాడకు వెళ్లి శ్మశాన వాటిక విషయంపై మాట్లాడారు. ఇటీవల వర్షాలు పడటంతో శ్మశాన దారి మునిగిపోయిందన్నారు. కొంతమంది గుత్తేదారులు శ్మశాన వాటికలో జేసీబీలు పెట్టి మట్టిని తరలించుకుపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందన్నారు.

దుర్గమ్మ గుడికి దగ్గరి దారి ఏర్పాటు

బద్వేలులో దుర్గమ్మ ఆలయ దారిని పరిశీలిస్తున్న పట్టణ సీఐ లింగప్ప

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు వచ్చేందుకు పోలీస్ స్టేషన్ ఆవరణం గేట్ మాత్రమే ఉండేది. నెల్లూరురోడ్డు ప్రాంతంలోని భక్తులు ఆలయానికి వచ్చేందుకు చాలా దూరం ఉండే. భక్తుల విజ్ఞప్తి మేరకు బద్వేలు పట్టణ సీఐ లింగప్ప దుర్గమ్మ ఆలయానికి భక్తులు వచ్చేందుకు పోలీస్ స్టేషన్ వెనుక ప్రాంతంలో కొత్త గేట్ తొలగించి గేట్ ఏర్పాటు చేయించారు. దీంతో భక్తులకు గుడికి రావడానికి దగ్గరి దారి ఏర్పడింది.

శివాలయంలో రాకపోకలకు ప్రత్యేక ద్వారాలు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు శివాలయంలో బుధవారం జరిగే జ్వాలాతోరణం సమయంలో ఆలయానికి వచ్చే భక్తులు పడమర వైపు రావాలని ఆలయ ఈవో వెంకటసుబ్బయ్య తెలిపారు. కాశీబుగ్గలో నూతన ఆలయం ప్రవేశ సమయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాటు చేసినట్లు ఈవో చెప్పారు. జ్వాలాతోరణం అనంతరం ఉత్తర, తూర్పు రాజగోపురం నుంచి బయటకు వెళ్లాలన్నారు.

గ్రామీణులకు చట్టాలు, హక్కులపై అవగాహన

మాట్లాడుతున్న జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఖాజా మొయినుద్దీన్

దువ్వూరు, మైదుకూరు న్యూస్‌టుడే : గ్రామీణ ప్రజలకు చట్టాలపై, పౌరుల హక్కులపై అవగాహన కల్పించాలని మైదుకూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఖాజా మొయినుద్దీన్ సూచించారు. మైదుకూరు కోర్టు సముదాయంలో మంగళవారం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేసిన జస్టిస్ అవేర్‌నేస్ ఫర్ గ్రాస్‌రూట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇనిషియేటివ్ (జాగృతి) అనే పథకంపై ఎంపీడీవో, తహసీల్దారు, ఎస్బీఐ, ఎస్సై, తపాలా శాఖ అధికారులు ప్రజలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని తెలిపారు. మండల లీగల్ సర్వీసు అథారిటి వారి ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమేసుల శివరామకృష్ణ, ఎన్.శ్రీనివాసులును ప్యానెల్ అడ్వకేట్‌గా నియమించారన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రజలందరూ ఉచిత న్యాయం పొందొచ్చన్నారు.

కబడ్డీ జిల్లా జట్టుకు బాలికల ఎంపిక

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు బీవీఆర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గురుశేఖర్, శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ జట్టుకు బాల బాలికలు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ లింగప్ప, పీఈటీలు రమేష్‌యాదవ్, బాలయ్య, ఓబయ్య, రామనాయక్, సుబ్బారావు, గురయ్య, సురేష్, రవికుమార్, నిత్య ప్రభాకర్, వెంకటసుబ్బయ్య, శ్రీకాంత్, మల్లికార్జున పాల్గొన్నారు.

జట్టుకు ఎంపికైన బాలికలు

తీయలేనంత నిర్లక్ష్యం

గుత్తేదారుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. జమ్మలమడుగు మండల మహిళా సమాఖ్య భవనం మరమ్మతుల్లో భాగంగా గుత్తేదారులు కార్యాలయం లోపల బండలచప్పట తదితర పనులు చేశారు. అయితే పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా కార్యాలయం ఎదురుగా వ్యర్థాలను, మట్టిని, రాళ్లకుప్పలను అలాగే వదిలేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు కార్యాలయంలోకి అడుగుపెట్టాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై వెలుగు ఏపీఎం గురుకుమార్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా గుత్తేదారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

-న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ శ్రీనివాసులు, ఎస్సై కొండారెడ్డి అన్నారు. స్థానిక ఓఎల్ఎఫ్ బాలికల పాఠశాలలో మంగళవారం బాల్యవివాహాల నివారణ, ఈవ్‌టీజింగ్ నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాలికలకు, మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా వెంటనే 100కు ఫోన్ చేయాలని తెలిపారు. బాలికలు అసభ్య ప్రవర్తన గుర్తిస్తే వెంటనే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

సదస్సులో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసులురెడ్డి

పొలాలకు రోడ్డు సదుపాయం కావాలని వినతి

చాపాడు, న్యూస్‌టుడే: విజయవాడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అల్లాడుపల్లె దేవాలయం నుంచి కేతవరం గ్రామానికి పొలాల మీదుగా రోడ్డు సదుపాయం ఉండేలా చేయాలని భాజపా మండలశాఖ అధ్యక్షుడు చిన్నగోపాల్‌రెడ్డి, తెదేపా నాయకుడు నారపురెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వారు హైవే నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టరును కలిసి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చారు. హైవే కింద వచ్చే రహదారి ఇరుకుగా లేకుండా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు పట్టేలా వంతెన నిర్మించాలని కోరారు. అందుకు పీడీ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు.

వినతిపత్రం ఇస్తున్న భాజపా, తెదేపా నేతలు

చెడు వ్యసనాలకు యువత దూరమైతేనే ప్రగతి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: దేశానికి వెన్నెముక లాంటి యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ సీఐ నరేష్ బాబు హితవు పలికారు. మంగళవారం స్థానిక ముద్దనూరు రోడ్డులోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో పోలీసు కళా జాగృతి ఇన్‌ఛార్జి నరసరామ్ బృందం 'ఓ యువతా మేలుకో' నాటక, పాటల ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

సరస్వతీ నిలయంలో సాగు పాఠాలు

విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్న ఏవో సాయిజ్యోతి, అధికారుల బృందం

కొండాపురం, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుతో పాటు వ్యవసాయం 'సాగు' పద్ధతులపై అవగాహన కల్గి ఉండాలని కడప భూసార పరీక్ష కేంద్రం ఏవో సాయిజ్యోతి అన్నారు. మంగళవారం స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యాలయంలో మండల ఏవో రామాంజనేయరెడ్డితో కలిసి వ్యవసాయంపై ఆసక్తి, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకాన్ని ఎలా నిర్ణయించుకోవాలో తెలియజేశారు. ఏవో భారతి ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో మట్టి నమూనాల వివరాలు, పరీక్ష ఫలితాలు పొందుపరచడాన్ని వివరించారు. ఏవో పద్మజ సాయిల్ హెల్త్‌కార్డు అనుసరించి ఎరువులు, యూరియా మోతాదు వివరాలను వివరించారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ మాధవి, అగ్రికల్చర్ అసిస్టెంట్ అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తతే అసలైన చికిత్స

-న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ

● వైరస్ బారిన పడుతున్న తెల్లపశువులు
● ఆందోళనలో పాడి రైతులు

ముద్దచర్మ వ్యాధి నెమ్మదిగా పశువులకు సోకుతోంది. ఒక పశువు నుంచి మరో పశువుకు దోమలు, ఈగల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన పశువు మరో పశువును తాకితే త్వరగా వ్యాప్తి చెందుతుంది. పెద్ద ఎత్తున తెల్లపశువులకు ముద్దచర్మ వ్యాధి విజృంభిస్తుండటంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌పై అవగాహన లోపంతో పశువుల పరిస్థితి చూసి రైతులు విలవిలలాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణాల్లోని పశువుల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. కొందరు యజమానులు వీటిని తెచ్చి రోడ్లపై వదిలేస్తున్నారు. వీటిలోనూ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. పశుసంవర్ధకశాఖ అధికారులు లెక్కల్లో ఉన్న వాటికే వ్యాక్సినేషన్ చేశారు. ఈ క్రమంలో పట్టణాల్లో రోడ్లపై తిరిగే పశువులకు వ్యాక్సినేషన్ చేయించే బాధ్యత నగరపాలక సంస్థ చేపట్టాల్సిన అవశ్యకత ఉంది.

బొబ్బలు రావడంతో ఆవు శరీరమంతా కనిపిస్తున్న గాయాలు

వ్యాధి లక్షణాలు

పశువుల శరీరమంతా పెద్ద పెద్ద బొబ్బలు రావడం, జ్వరంతో నోటిలో నుంచి సొంగ కారడం, మేత మేయకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. విషయాన్ని గుర్తించి రైతులు వెంటనే పశువులను ఆసుపత్రికి తీసుకొస్తే.. వారం రోజుల పాటు వైద్యం చేస్తే వ్యాధి నయం అవుతుందని వైద్యులు అంటున్నారు. పరిస్థితిని బట్టి మరికొన్ని పశువులకు 20 రోజులు కూడా వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

వైద్య సేవలు అందిస్తున్నాం

జమ్మలమడుగు డివిజన్ పరిధిలో ముద్దచర్మ (లంపీ స్కిన్) వ్యాధిసోకిన ఆవులను పరిశీలించి వైద్యం అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణాల్లో ముద్దచర్మ వ్యాధి కేసులు నమోదయ్యాయి. చర్మంపై దద్దుర్లు సోకడంతో పశువుల ఆరోగ్యం క్షీణిస్తుంది. కరోనా వైరస్ లాగానే తీవ్రమైన జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు గుర్తించవచ్చు. నెలరోజుల్లోపు దూడలకు సోకితే అవి చనిపోతాయి. వైరస్ సోకిన పశువులకు ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందిస్తే సంచార పశువైద్య వాహనం పంపించి వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉన్నాయి.

-శ్రీధర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు, జమ్మలమడుగు



(c) eenadu

కడప

● కడప ● పులివెందుల ● కమలాపురం

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

మొక్క నాటుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా

కడప విద్య, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా అన్నారు. స్థానిక కళాశాల ఆవరణలో మంగళవారం ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రోగ్రాం అధికారి శచీదేవి ఆధ్వర్యంలో నాగరాజుపేటలోని పలు వీధుల్లో మొక్కల పెంపకంపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ సలీంబాషా మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా భూతాపాన్ని తగ్గించి కాలుష్యాన్ని అరికట్టవచ్చని వివరించారు.

పెద్ద దర్గా ఉరుసు ఏర్పాట్ల పరిశీలన

బిల్టప్, కడప న్యూస్‌టుడే: నగరంలోని పెద్ద దర్గా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని నగరపాలక కమిషనర్ మనోజ్‌రెడ్డి పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. దర్గా పరిసర ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఉరుసుకు వచ్చే భక్తులకు రాకపోకలకు ఎలాంటి ఆటకం లేకుండా మరమ్మతులు చేయాలన్నారు. అనంతరం సంధ్యా కూడలిలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. రుచికరమైన ఆహారం అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.

ఉరుసు ఏర్పాట్లను పరిశీలిస్తున్న కమిషనర్ మనోజ్‌రెడ్డి, పక్కన అధికారులు

మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలివ్వాలని వినతి

ఎమ్మెల్యే మాధవితో జైజవాన్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలివ్వాలని జై జవాన్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఛైర్మన్ గోవర్దన్‌రెడ్డి, కార్యదర్శి కేవీ రావులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవిని కలిసి ఇళ్ల స్థలాలివ్వాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ ఉప ఛైర్మన్ పుల్లయ్యనాయుడు, డైరెక్టర్లు ఓబులేసు, వెంకటరమణ ఉన్నారు.

ఆలంఖాన్‌పల్లె.. వానొస్తే తల్లడిల్లి

రోడ్డు-మురుగు కాలువ రెండు కలిసిపోయాయిలా.

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: చినుకు పడితే ఆ కాలనీలోని కొన్ని ప్రాంతాలు చిత్తడిగా మారుతున్నాయి. దీనికి తోడు సరైన మురుగు పారుదల వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు దుర్భర జీవనం సాగిస్తున్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగు బయటికి వచ్చి రోడ్లపై పారుతోందన్నారు. రోడ్లు, మురుగు కాలువలు కలిసిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● కడపకు కూతవేటంత దూరంలో ఉన్న అలంఖాన్‌పల్లె నగర కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. కొన్ని వందల నివాసాల వారు జీవిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజానీకం ఉన్నారు. ఈ కాలనీలో మురుగు వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. కాలువల్లో పూడికలు, చెత్తాచెదారం, వ్యర్థాలు తీయకపోవడంతో మురుగు ముందుకు సాగడం లేదు.

● ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు కాలువలు సైతం నీటితో నిండిపోయాయి. వాటి ద్వారా బయటికి వెళ్లాల్సిన నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు గత్యంతరం లేక ఆ నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆలంఖాన్‌పల్లెలోని సుబ్బన్న వీధితో పాటు పలు వీధుల్లో మురుగు నిల్వలు పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.

దోమలతో యాతన

వర్షం కురిసిన ప్రతి సారీ రోడ్లపై నీటి నిల్వలు రోజుల తరబడి అలానే దర్శనమిస్తున్నాయి. తద్వార దోమలు వృద్ధి చెంది జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు శ్మశాన వాటికలో భారీగా నీరు నిలవడంతో అక్కడి నుంచి పారుతూ నివాసాల మధ్యలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. **- చెంద్రాయుడు, ఆలంఖాన్‌పల్లె, కడప**

నిత్యం ఇదే సమస్య

చిన్నపాటి వర్షం కురిస్తే చాలూ రోడ్లపైకి మురుగు నీరు వచ్చి చేరుతోంది. మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షం కురిసినప్పుడు మురుగు కాలువలు పొంగి నీరంతా రోడ్లపైకి వస్తోంది. పిల్లలు జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలను బాగు చేయిస్తే సమస్య పరిష్కారమవుతుంది. **- జ్యోతి, ఆలంఖాన్‌పల్లె, కడప**

రేషన్ బియ్యం తూకంలో తేడాలు

పులివెందుల, న్యూస్‌టుడే: యర్రగుడిపల్లెలోని చౌక ధరల దుకాణంలో ఇవ్వాల్సిన రేషన్ బియ్యం కన్నా తక్కువ తూకంలో పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. డీలర్ శ్రీనివాసులు తీరుపై మంగళవారం వారు అసహనం వ్యక్తం చేశారు. విచారించి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధకారులను కోరారు.

నేడు పాఠశాలలకు సెలవు

కడప విద్య, న్యూస్‌టుడే: కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు పెద్దదర్గా ఉరుసు సందర్భంగా బుధవారం (నేడు) కడప మండల పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉప, మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

CHANGE OF NAME

GANDLURI VAHID (Old Name), R/at D.No:11/82A, Konampeta (Vi), Lakkireddypalli (Mandal), Annamayya (Dist), A.P., Pin Code-516257. Do hereby declare that, I have changed my son name to **GANDLURI MOHAMMAD WAHID (New Name),** attached Aadhar & Birth Certificate for your reference.

మహారాజశ్రీ రాయచోటి 5వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో

I.A.No. 933/2024/ A.S.No. 13/2024

వసంతు వీరనాగిరెడ్డి మరియు ఇతరులు **...పిటీషనర్లు (వాదులు)**

V/s

వి.కవిత, తండ్రి లేట్ రంగారెడ్డి వసంతు, హిందూ, Housewife, D.No.20/434, ఫ్లాట్ నెం.403, ఎస్.వి.హైట్స్, నియర్ పోలీసు గెస్ట్‌హౌస్, ఆర్.కె.నగర్, కో-ఆపరేటివ్ కాలనీ, కడప టౌన్ మరియు మండలం, కడప జిల్లా - 516001.

...రెస్పాండెంట్ నెం. 12 (ప్రతివాది)

బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా తెలియజేయడం ఏమనగా పై కోర్టులో పై నెంబరు కేసులో మీరు రెస్పాండెంట్ నెం.12గా ప్రతివాదిగా ఉన్నారు. సదరు కేసు వాయిదా 21.11.2025వ తేదీ ఉన్నది. మీరు పై కోర్టులో **21.11.2025**వ తేదీన ఉదయం 10.30 గం॥లకు హాజరై స్వయంగా గానీ లేక మీ తరఫున న్యాయవాది గానీ తగిన సమాధానం ఇవ్వవలెను. అన్యథా మీ పరోక్షమున కోర్టు వారు తగిన ఆదేశములను జారీ చేయగలరు.

By Order of the Hon'ble Court

శ్రీ కె.నాగిరెడ్డి, న్యాయవాది, రాయచోటి.

వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు

వేముల: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (39) అదృశ్యమయ్యారని అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తొండూరు మండలానికి చెందిన వ్యక్తితో ఆమెకు 2003లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త అనారోగ్యం పాలుకావడంతో సుజాత ఆరేళ్ల కిందట పిల్లలతో పాటు గొందిపల్లెకు వచ్చి తండ్రి వద్ద ఉంటోంది. గత నెల 30వతేదీ సాయంత్రం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు.

భూసార పరీక్ష ఫలితాలతో సాగు మేలు

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకుని.. వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేయడం మేలని జిల్లా వనరుల కేంద్రం ఏవో సుచిత్ర అన్నారు. మండలంలోని ఇప్పపెంటలో మంగళవారం భూసార పరీక్షలు వాటి ప్రయోజనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల దిగుబడులు పెంచడానికి భూసార పరీక్షలు చేయిస్తుందని ప్రతి రైతు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

రైతుబజారులో కూరగాయల ధరలు



కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతుబజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా. ..బంగాళదుంప-45, క్యాబేజి-20, క్యారెట్-75, బీన్స్-90, బీట్‌రూట్-50, కీర-30, దోస-40, దొండకాయలు-45, ముల్లంగి-48, అల్లం-60, 80, కాలీఫ్లవర్-55, క్యాప్సికం-70, టమాట-18,20, మిరపకాయలు-30, వంకాయలు-55, బెండకాయలు-40, బీర-50, కాకర- 50, మటిక్కాయ-50, చిక్కుడు-50, అలసందకాయలు-50, అనపకాయలు-55, ఉల్లిపాయలు-20, 25, మునగకాయలు-60.

జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపిక

విజేతలతో జవివే నాయకులు, అతిథులు

కడప విద్య, న్యూస్‌టుడే: బాలాజీనగర్‌లోని యూటీఎఫ్ భవన్‌లో మంగళవారం జన విజ్ఞాన వేదిక (జవివే) ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ విభాగంలో జయనగర్ కాలనీ జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల, గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల, ముత్తరాసుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేట్ విభాగంలో వివేకానందనగర్‌లోని శ్రీసాయివిజ్ఞాన్, మారుతీనగర్‌లోని నాగార్జున మోడల్ స్కూల్, రామరాజుపల్లెలోని నాగార్జున మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. విజేతలకు ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వీరసుదర్శన్‌రెడ్డి బహుమతులు అందజేశారు.

సిద్దవటం: జిల్లాస్థాయిలో జరగనున్న చెకుముకి సైన్స్ ప్రతిభా పోటీలకు సిద్దవటం మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్లు జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు సమీర్‌బాషా, జవివే చెకుముకి విభాగం రాష్ట్ర కోకన్వీనర్ బాలుగారి వెంకటసుబ్బయ్య తెలిపారు. సిద్దవటంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మండల స్థాయిలో చెకుముకి సైన్స్ ప్రతిభా పోటీలు నిర్వహించారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులతో జవివే ప్రతినిధులు, ఉపాధ్యాయులు

ఆర్ఎంపీలు పరిధి దాటితే చర్యలు

పులివెందుల, న్యూస్‌టుడే: ఆర్ఎంపీలు ప్రజలకు ఎంత మేర వైద్య సేవలందించాలో అంతే అందించాలని.. పరిధి దాటితే చర్యలు తప్పవని జిల్లా వైద్యశాఖ విస్తరణాధికారి డి.భారతి, ఆర్డీవో చిన్నయ్యలు హెచ్చరించారు. పులివెందులలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్ఎంపీలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీఎంహెచ్‌వో ఖాజామొయిద్దీన్, పులివెందుల గ్రామీణ సీఐ ఎన్వీ రమణలు ప్రసంగించారు.

యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా అబ్దుల్‌రవూఫ్

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ రవూఫ్ నియమితులయ్యారు. సదరు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లక్కిరాజు రామారావు ఆయన్ను నియమించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నేతల నమ్మకాన్ని వమ్ము కానివ్వమన్నారు.

అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం

వేంపల్లె, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని మాజీ ఎంపీ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో మంగళవారం ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.31 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎస్‌పై బ్యాంకు నుంచి ఈ అప్పు చేసిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నేతలు ఉత్తన్న, అమర్, రవీంద్రనాథరెడ్డి, నాగరాజు, రమణ పాల్గొన్నారు.

నిరాశ్రయులను ఆదుకోండి

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: నిరాశ్రయులకు వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. కడపకు వచ్చిన ఎంపీ అవినాష్‌రెడ్డిని మంగళవారం నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకులు కలిసి వినతి పత్రం అందించారు. ఆశ్రమంలో మరుగుదొడ్లు, వంటగది, మహిళలకు కనీస వసతులు కల్పించాలని పాత అతిథి గృహాన్ని తెరిపించాలని కోరారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కడపలో పర్యటించిన ఫారూఖ్ సిబ్లీ

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: కడప నగరంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ సిబ్లీ మంగళవారం పర్యటించారు. తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జియావుద్దీన్ ఇంటికి వచ్చిన ఆయన పలువురు ముస్లిం నేతలతో మాట్లాడారు. ఉమే రాష్ట్ర అధ్యక్షుడు శంషుద్దీన్‌తో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు సభ్యుడు దావూద్‌బాషా, నజర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

అపరిశుభ్రంగా సచివాలయం

వేంపల్లె, న్యూస్‌టుడే: స్థానిక 1వ గ్రామ సచివాలయంలో శుభ్రతా చర్యలు చేపట్టట్లేదని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి హరీష్ ఆరోపించారు. సచివాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. పలువురు సిబ్బంది హాజరు కావడం లేదని.. తద్వార ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. సత్వరం చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ ఈవోను ఆయన కోరారు.

సత్తా చాటిన విద్యార్థులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: నేటితరం విద్యార్థులు శాస్త్రీయ విధానాలను అనుసరించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా మాజీ అధ్యక్షుడు రవూఫ్‌బాషా, జిల్లా కార్యదర్శి మస్తాన్ అన్నారు. ఒంటిమిట్ట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జవివే ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు మండల స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. సత్తా చాటిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

కందుల సేవలు చిరస్మరణీయం

రక్తదానం చేస్తున్న డాక్టర్ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి

మారుతీనగర్, న్యూస్‌టుడే: కందుల విద్యాసంస్థల అధినేత కందుల శివానందరెడ్డి వేలాది మంది విద్యార్థులను ఇంజినీర్లుగా తీర్చిదిద్దారని ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ కందుల చంద్రఓబుల్‌రెడ్డి అన్నారు. స్థానిక కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం శివానందరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కళాశాల ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఐ క్యాంపు నిర్వహించారు. పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. గతేడాది ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ కందుల మదన్‌మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్ నాగేశ్వర్‌ప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు అవశ్యం

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలని డీపీవో రాజ్యాలక్ష్మీ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. చెర్లోపల్లె, బైరవగుట్ట కాలనీలో మంగళవారం ఆమె పర్యటించారు. చెత్త సేకరణకు ఇంటింటికీ హరిత రాయబారులు వస్తున్నారా.. లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా అవగాహన కల్పించారు. సర్పంచి ఎస్వీ గంగిరెడ్డి, ఎంపీడీవో జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సర్పంచి, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతున్న డీపీవో రాజ్యలక్ష్మీ

ఏబీవీపీ నగర నూతన కమిటీ ఎన్నిక

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కార్యక్రమానికి పూర్వ తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు పెంచలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎన్నికైన ఏబీవీపీ నూతన కమిటీలో నగర కార్యదర్శిగా జయకిశోర్, నగర సహాయ కార్యదర్శులుగా శ్రీను, రోహిత్, అబ్బులుతో పాటు పలువురిని ఎన్నుకున్నారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లికార్జున్‌తో పాటు పలువురు ఉన్నారు.

విరిగిన స్తంభం... పొంచి ఉన్న ప్రమాదం

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటంలోని శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం ఎదుట ఉన్న విద్యుత్తు స్తంభం విరిగి ప్రమాదకరంగా మారింది. స్థానిక శ్రీసాయి పాఠశాల పక్కన నుంచి కామాక్షి సిద్దవటేశ్వరస్వామి (శివాలయం) కోవెల వరకు విద్యుత్తు లైన్ ఏర్పాటై ఉంది. మార్గ మధ్యలోని బాలబ్రహ్మేశ్వరస్వామి కోవెల వద్ద స్తంభం అడుగు భాగం పూర్తిగా విరిగి పక్కకు జరిగింది. విద్యుత్తు తీగల సహకారంతో స్తంభం నిలుచుంది. ఏక్షణమైన స్తంభం పక్కకు ఒరిగి నేలపై పడే ప్రమాదం ఉంది. ఈ రహదారి మీదుగా నిత్యం భక్తులు, స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. స్తంభం ప్రమాదకరంగా మారడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలా కాలంగా ఈ సమస్య అలాగే ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఇకనైన సంబంధిత అధికారులు విరిగిన స్తంభం తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని వారు కోరారు.


అడుగు భాగంలో ఇలా..

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032, వెబ్‌సైట్: www.shriramfinance.me. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.19/228 & 229, 2వ అంతస్తు, బివిఆర్ టవర్స్, గోకుల్ టవర్స్ ఎదురుగా, కడప

లాంఛనంగా స్వాధీనతా ప్రకటన

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022 వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడి వారి **రిజిస్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 మరియు బ్రాంచ్ కార్యాలయం : కడప-1 (ఇకపై కంపెనీ / లెండర్‌గా వ్యవహరించబడుతుంది) నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది.**

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (SCUF) యొక్క అధీకృత అధికారి సదరు చట్టంలోని 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్ మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఋణగ్రహీత ఈ క్రింది తెలిపిన ప్రకారం బకాయి సొమ్ము మొత్తంను చెల్లించ వలసినదిగా క్రింద ఉదహరించబడిన తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4)తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూలు8 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని **డి.04.11.2025** న లాంఛనంగా స్వాధీనం చేసుకోవడమైనదని ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేడమైనది.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా:

1) **మన్సూర్ అలీఖాన్ షేక్** తండ్రి షేక్‌ఖాసిం సాహెబ్ డి.నెం.96-190-2, ఊటుకూరు, చింతకొమ్మదిన్నె, కడప - 516003
2) **భాను షేక్,**భర్త మన్సూర్ అలీ ఖాన్ షేక్, డి.నెం.96/88, ఊటుకూరు, కడప, కడప, ఊటుకూరు, కడప - 516003
3) **దేరంగుల ఆంజనేయులు** తండ్రి జి.గంగన్న, డి.నెం.45/450-315, చెమ్ముమియాపేట, కడప
4) ఖాదర్ బాషా షేక్ తండ్రి ఖాసిం డి.నెం.11/9-2, నబికోట,కడప, రవీంద్రనగర్ వీధి, కడప - 516003

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: రూ.45,04,546/- (నలభై ఐదు లక్షల నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు మాత్రమే)

ఋణ ఖాతా నెంబరు : CUDP2TF2311300006

డిమాండ్ నోటీసు తేది: 25.08.2025

స్థిరాస్తుల వివరములు

వైయస్ఆర్ కడప జిల్లా, కడప రూరల్ సబ్ జిల్లా, కడప సిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఊటుకూరు గ్రామలెక్కదాఖలా సర్కారు మెట్ట డి.నెం.102 లో ఎ.1.23 సెంట్లు, ఇందున ఎ.0.76 సెంట్ల భూమిని మార్పు చేసి వేసిన ఇంటి లేఔట్ ప్లాట్లలో ప్లాటు నెం.12 యొక్క విస్తీర్ణం ఎ.0.02 సెంట్ల 960 చ.లింకులు మరియు ఇందున దక్షిణం వైపునున్న ఎ.0.01 సెంట్ల 460 చ.లింకుల లేదా 0.006 హెక్టార్ల స్థలం మరియు ఇందున నిర్మించిన ఆర్.సి.సి. బిల్డింగ్. హద్దులు: తూర్పు: 20 లింకుల వెడల్పు గల రోడ్డు, పడమర: ప్లాటు నెం.11లోని స్థలం, ఉత్తరం: కె.చంద్రకళ యొక్క ప్లాటు నెం.12లోని మిగిలిన స్థలం, దక్షిణం: రోడ్డు. ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: 37 లింకులు లేదా 7.40మీ. మరియు ఉత్తరం నుండి దక్షిణం: 39.4లింకులు లేదా 7.92మీ. వెరశి ఎ.0.01 సెంట్ల 460 చ.లింకులు లేదా 0.006 హెక్టార్లు లేదా 70.66 చ.గ. స్థలం మరియు ఇందున నిర్మించిన ఆర్.సి.సి.బిల్డింగ్ వాటికి అమర్చియుండు ఫిక్చర్లు, అనుబంధాలు, తూర్పు& దక్షిణం వైపు దారి హక్కులతో పాటు అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా.

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (SFL) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి లాంఛనముగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్లించుటకు గానీ SFL వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.

ప్రదేశం: కడప /జోనల్ కార్యాలయం
తేది: 04.11.2025

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్